హంస నావపై అప్పన్న స్వామి..
పులకించిన పుష్కరిణి

అమావాస్య చీకట్లో.. దివ్యతేజో విరాజితంగా వేణుగోపాలుడి అలంకరణలో వరాహ పుష్కరిణిలో హంసనావపై విహరించిన సింహాద్రినాథుడిని దర్శించుకున్న భక్తజనం ఆధ్యాత్మిక పరవశులయ్యారు. పుష్య బహుళ అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం రాత్రి సింహాద్రి అప్పన్న స్వామి తెప్ప తిరునాళ్ల మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. – న్యూస్‌టుడే, సింహాచలం

ఆడబిడ్డ పుడితే రూ.11 వేలు

ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన కింద నిరుపేద గర్భిణులందరికీ ఆర్థిక సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. ఈ బాధ్యతను మహిళా శిశు సంక్షేమ శాఖకు అప్పగించింది. అర్హులకు మొదటి కాన్పులో ఆడపిల్ల పుడితే రెండు విడతల్లో రూ.11 వేలు అందించనుంది. ఈ మొత్తాన్ని పోషకాహారం, టీకాలకు వినియోగించాల్సి ఉంటుంది. తెల్లరేషన్ కార్డుదారులంతా ఈ పథకానికి అర్హులే. గిరిజన గ్రామాల్లోని అంగన్‌వాడీ కేంద్రాలతో పాటు ఐసీడీఎస్ కార్యాలయంలో సంప్రదిస్తే వివరాలు నమోదు చేస్తారు.
– న్యూస్‌టుడే, డుంబ్రిగుడ

ఊరిని మార్చిన ఊట!

ముంచంగిపుట్టు మండలం వనబసింగి గ్రామంలో నెల రోజుల కిందట వెలవెలబోయిన సాగు భూములు ప్రస్తుతం పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. రైతులు అందుబాటులో ఉన్న నీటి వనరులతో కూరగాయలు పండిస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల్లో వానాకాలంలో వర్షాధారంగానే సాగు చేస్తారు. వనబసింగి రైతులు కొండపై నుంచి వచ్చే ఊట నీటిని పొలాలకు మళ్లించి బంగాళాదుంపలు, వంకాయ, టమాటా, తోటకూర, క్యారెట్ పండిస్తున్నారు. బోర్లు, బావులు లేకపోయినా భగీరథ ప్రయత్నం చేసి.. నెల రోజుల్లో బీడు భూములను సాగు భూములుగా మార్చారు. గ్రామానికి చుట్టుపక్కల ఉన్న భూములన్నీ ఖాళీగా దర్శనమిస్తుంటే.. వనబసింగిలో పచ్చదనంతో ఆహ్లాదం పంచుతున్నాయి.
– న్యూస్‌టుడే, ముంచంగిపుట్టు

పచ్చదనంతో కళకళలాడుతున్న భూములు

ఏకలవ్యులకు ఏ ఇబ్బందీ లేకుండా..!

అందుబాటులోకి భవనాలు

అరకులోయ, న్యూస్‌టుడే

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఏకలవ్య పాఠశాలల విద్యార్థులకు ఇబ్బందులు తొలగనున్నాయి. ఐదేళ్ల కిందట అరకులోయ, డుంబ్రిగుడ, అనంతగిరి ఏకలవ్య పాఠశాలలను అరకులోయలోని యువ శిక్షణ కేంద్రం, పాత టీటీసీ భవనాల్లో ప్రారంభించారు. డుంబ్రిగుడ ఏకలవ్య పాఠశాలలో సుమారు 300 మంది విద్యార్థులున్నారు. తాత్కాలిక భవనాల్లో వసతి, తరగతుల నిర్వహణతో విద్యార్థులు ఇబ్బందులు పడుతూనే చదువుకుంటున్నారు.

■ డుంబ్రిగుడలో మూడేళ్ల కిందట గిరిజన ఉప ప్రణాళిక నిధులు రూ.12 కోట్లతో తొలి విడతగా ఏకలవ్య పాఠశాల భవన నిర్మాణం ప్రారంభించారు. తరగతి గదులు, బాల బాలికలకు వేర్వేరుగా డార్మిటరీ, వంటగది, డైనింగ్ హాల్, ప్రిన్సిపల్, ఉపాధ్యాయుల నివాసగృహాలు, అధ్యాపకేతర సిబ్బందికి నివాసగృహాల నిర్మాణాలు చేపట్టారు. ప్రస్తుతం పనులన్నీ పూర్తయి భవనాలన్నీ అందుబాటులోకి వచ్చాయి. గిరిజన సంక్షేమ శాఖ ఇంజినీరింగ్ అధికారులు తొలి విడత భవనాలను పాఠశాల సిబ్బందికి అప్పగించారు. ఇప్పటివరకు అరకులోయలోని పాత టీటీసీ భవనాల్లో ఇరుకిరుకు గదుల్లో విద్యాభ్యాసం కొనసాగించిన విద్యార్థులు డుంబ్రిగుడలోని నూతన పాఠశాలలో అడుగు పెట్టనున్నారు.

■ డుంబ్రిగుడ ఏకలవ్య పాఠశాలకు రెండో విడతగా రూ.5 కోట్లు విడుదలయ్యాయి. ఈ నిధులతో పై అంతస్తులో అదనపు తరగతి గదులు, అదనపు డార్మిటరీ భవనాల నిర్మాణాలు చేపడుతున్నారు. ఆర్టికల్ 275(1) నిధులు రూ.3.6 కోట్లతో పైఅంతస్తుల్లో బోధన, బోధనేతర సిబ్బందికి అదనంగా నివాస గృహాలను నిర్మిస్తున్నారు. ఈ పనులు స్లాబ్ దశకు చేరాయి. మరికొద్ది రోజుల్లో అందుబాటులోకి రానున్నాయి.

■ అరకులోయ ఏకలవ్య పాఠశాల భవనాలను బొండాం పంచాయతీ మజ్జివలసలో రూ.20 కోట్లతో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం తొలివిడత పనులన్నీ పూర్తయ్యాయి. తరగతి గదులు, డార్మెటరీ, ఉపాధ్యాయుల నివాసగృహాలు, వంటగది ఇతర పనులన్నీ పూర్తయ్యాయి. రెండో విడత పనులు జరుగుతున్నాయి.

పూర్తయిన ఉపాధ్యాయ నివాసగృహాలు

■ ఏకలవ్య విద్యాలయాల్లో పూర్తిస్థాయి ఉపాధ్యాయులను గతేడాది ప్రభుత్వం నియమించింది. నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకొచ్చినా.. శాశ్వత భవనాలు లేకపోవడంతో బాలలు ఇబ్బందులకు గురయ్యారు. ప్రస్తుతం శాశ్వత భవనాలు అందుబాటులోకి వస్తుండటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

వంతెన కట్టి వదిలేశారు!

రూ. రెండు కోట్లు వెచ్చించి వంతెన నిర్మించినా.. అప్రోచ్ రోడ్డు వేయకపోవడంతో రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు తప్పడం లేదు. ఉమ్మడి అల్లూరి జిల్లాలో వై.రామవరం మండలం జంగాలతోట సమీపంలో ఎస్‌సీపీ నిధులు రూ.2 కోట్లతో గతేడాది వంతెన నిర్మించారు. ఈ వంతెన మీదుగానే కొయ్యూరు మండలం యు.చీడిపాలెం పంచాయతీ వేమనపాలెం, ఎర్రగొండ తదితర గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. ఇరువైపులా అప్రోచ్ రోడ్డు వేయకపోవడంతో ఇటీవల స్థానికులు వంతెన నుంచి రహదారిని కలుపుతూ మట్టి వేసి రాకపోకలు సాగిస్తున్నారు. ఉన్నతాధికారులు దృష్టిసారించి అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఈ విషయాన్ని గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ శాఖ ఏఈ శ్రీవిద్య దృష్టికి తీసుకువెళ్లగా.. వంతెన నిర్మాణానికే నిధులు మంజూరయ్యాయన్నారు. అప్రోచ్ రోడ్డుకు ప్రతిపాదనలు చేసినట్లు చెప్పారు. – న్యూస్‌టుడే, కొయ్యూరు

అప్రోచ్ రోడ్డు లేని వంతెన

అరచేతిలో సాగు సమాచారం

చింతపల్లి, న్యూస్‌టుడే

ఒకప్పుడు రైతులు వర్షం ఎప్పుడు పడుతుందా అని ఆకాశం వైపు ఆశగా ఎదురు చూసే పరిస్థితి ఉండేది. కాలం మారింది. చేతిలో సెల్‌ఫోన్ ఉంటే చాలు కాలు కదపకుండానే వాతావరణం మొదలు రైతులకు కావాల్సిన సమస్త సమాచారం అందుతోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు రైతులకు అవసరమైన సమాచారాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తున్నాయి. ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే చాలు. ప్లేస్టోర్ నుంచి యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

● **పాడి పంటలు :** రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 'పాడి పంటలు' పేరుతో యూట్యూబ్ ఛానల్‌ను నిర్వహిస్తోంది. అన్ని పంటలకు సంబంధించిన సమగ్ర సమాచారంతోపాటు ఎప్పటికప్పుడు సాగులో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులపై వీడియోలు ఉంచుతున్నారు. ఉద్యాన, వ్యవసాయ పంటలు, పాడి పరిశ్రమ, పశువుల పెంపకంలో రైతుల అనుభవాలు తదితర వివరాలన్నీ చూడవచ్చు.

● **అగ్రి సెంట్రల్ :** పంట తెగుళ్ల ఫొటో తీసి పంపిస్తే వాటికి సంబంధించిన వివరాలను నిర్ధారించి, నివారణకు తీసుకోవాల్సిన చర్యలను అందిస్తుంది. మార్కెట్‌లో పంట దిగుబడుల ధరలను ఎప్పటికప్పుడు సూచిస్తుంది. 15 రోజులకు సంబంధించిన వాతావరణ వివరాలను తెలుపుతుంది.

● **నా పంట:** వ్యవసాయ, ఉద్యాన పంటల సమాచారం 'నా పంట' యాప్‌లో ఉంటుంది. ఇందులోకి వెళ్లి ఏ పంటపై క్లిక్ చేస్తే ఆ పంటకు సంబంధించిన పూర్తి వివరాలు, చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలు కనిపిస్తాయి. వివిధ రాష్ట్రాల్లో ఆ పంటలకు సంబంధించిన ధరలు తెలుసుకోవచ్చు. విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు, వాటిని విక్రయించే డీలర్లు, నిల్వ చేసే గోదాములు, వ్యవసాయ పరికరాలను అద్దెకు ఇచ్చే వారి వివరాలను తెలుసుకోవచ్చు.

● **సాంకేతికతను అందిపుచ్చుకోవాలి:** మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలి. గతంలో మాదిరి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు సెల్‌ఫోన్‌లోనే అన్ని వివరాలను తెలుసుకునే వెసులుబాటును ప్రభుత్వం, వ్యవసాయ శాఖలు కల్పిస్తున్నాయి. – మధుసూదనరావు, మండల వ్యవసాయాధికారి చింతపల్లి

● **ఫార్మర్ చాట్ :** ప్రభుత్వం ఫార్మర్ చాట్ పేరుతో ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. డిజిటల్ గ్రీన్ ట్రస్టు సహకారంతో రూపొందించిన ఈ యాప్ ద్వారా వ్యవసాయం, అనుబంధ రంగాలైన పాడి, కోళ్లు, చేపల పెంపకం, తెగుళ్ల నివారణ వంటి వివరాలను తెలుసుకోవచ్చు.

పాడేరులో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న జీసీసీ ఛైర్మన్ కిడారి శ్రావణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి

తెలుగోడి గుండె చప్పుడు ఎన్టీఆర్ 7లో..

డీసీసీబీ ఛైర్మన్ పర్యటన నేడు

పాడేరు, న్యూస్‌టుడే: ఉమ్మడి విశాఖ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (డీసీసీబీ) ఛైర్మన్ కోన తాతారావు సోమవారం అల్లూరి జిల్లాలో పర్యటించనున్నారు. హుకుంపేట, గూడెంకొత్తవీధి పీఏసీఎస్‌లను సందర్శించి రైతులతో మాట్లాడతారు. పంట రుణాలు, ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు, స్వయం ఉపాధి పథకాలపై చర్చిస్తారని ముఖ్య కార్యనిర్వహణ అధికారి వర్మ చెప్పారు.

బంతి.. చామంతి!

బంతీ, చామంతి ముద్దాడుకున్నాయిలే.. మల్లి, మందారం పెళ్లాడుకున్నాయిలే.. అంటూ సినీ కవి పాటలో రాసినట్లు లంబసింగిలో వివిధ రకాల పూలవనాలు పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ఏటా చలికాలంలో మన్యానికి వచ్చే పర్యాటకులను ఆకర్షించడం కోసం కొందరు అభ్యుదయ రైతులు వివిధ రకాల పూలసాగు చేపడుతున్నారు. బంతి, చామంతితోపాటు ఆకర్షణీయంగా ఉండే పలురకాల ఆర్కిడ్ పూలను సాగు చేస్తున్నారు. లంబసింగి వచ్చే పర్యాటకులు పూల తోటల్లో ఫొటోలు దిగుతూ సందడి చేస్తున్నారు. – న్యూస్‌టుడే, చింతపల్లి

బహుమతులు ఊరికే ఇవ్వరు!

నకిలీ లింక్‌లపై అప్రమత్తం

పాడేరు, న్యూస్‌టుడే: 'మొదట ఇది నకిలీ అనుకున్నా. కానీ, నాకు రూ.5 వేలు వచ్చాయి. మీరూ ప్రయత్నించి చూడండి' అంటూ సంక్రాంతి సందర్భంగా ఫోన్‌పే పేరుతో సామాజిక మధ్యమాల్లో లింక్‌తో వచ్చిన సందేశం ఇది. ఈ లింక్ క్లిక్ చేస్తే డబ్బులు వస్తాయంటూ సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేసింది. ఇలాంటి లింకులతో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

★ సైబర్ నేరగాళ్లు మోసం చేసేందుకు ఇలాంటి లింకులను సృష్టించి దానికి ఆకర్షణీయమైన సందేశం పెట్టి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తారు. వీటిని నమ్మి ఎవరైనా క్లిక్ చేస్తే వెంటనే వారి సెల్ ఫోన్ హ్యాక్ అవుతుంది. దానిలోని సమాచారం మొత్తం సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లిపోతుంది. ఆ తర్వాత మీ బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసేస్తారు.

★ **1930కు ఫిర్యాదు చేయండి :** పండగ రోజు ఊరికే ఎవరూ బహుమతులు ఇవ్వరని పోలీసులు చెబుతున్నారు. లింక్ క్లిక్ చేస్తే డబ్బులు వస్తాయనేది నిజం కాదు. ఇది సైబర్ నేరగాళ్ల పన్నాగమని హెచ్చరిస్తున్నారు. మీకు తెలిసిన వ్యక్తులు ఈ లింక్ ఫార్వర్డ్ చేసినా వాటిని నమ్మవద్దని సూచిస్తున్నారు. ఎవరైనా లింక్ క్లిక్ చేసి డబ్బులు పోగొట్టుకుంటే తక్షణమే 1930కి ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు.

తుది దశకు పవర్ కెనాల్ పనులు

సీలేరు, న్యూస్‌టుడే: సీలేరు కాంప్లెక్స్‌లోని డొంకరాయి పవర్ కెనాల్‌కు చేపట్టిన అత్యవసర మరమ్మతు పనులు తుది దశకు చేరాయి. పవర్ కెనాల్‌కు ఉన్న రెండు రీచ్‌లలో పనులు పూర్తికావచ్చాయి. రెండు రోజుల్లో కెనాల్ నుంచి నీటిని దిగువకు విడుదల చేసేందుకు జెన్‌కో అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

★ డొంకరాయి జలవిద్యుత్కేంద్రం నుంచి ఫోర్‌బై ఇంటెక్ వరకు సుమారు 16 కిలోమీటర్ల పవర్ కెనాల్ ఉంది. ఏడాది పొడవునా పొల్లూరు జలవిద్యుత్కేంద్రానికి నీటిని విడుదల చేస్తుంటారు. దీన్ని రెండు రీచ్‌లుగా విభజించి జెన్‌కో అధికారులు పర్యవేక్షిస్తుంటారు. నిత్యం నీటి విడుదల జరుగుతుండటంతో కొన్ని ప్రాంతాల్లో లీకేజీలు, గోడలు మరమ్మతుకు గురవుతుంటాయి. అధికారులు వీలును బట్టి కెనాల్‌ను షట్‌డౌన్ చేసి నిర్వహణ పనులు చేపడుతుంటారు. పొల్లూరు జలవిద్యుత్కేంద్రంలో రెండో దశ యూనిట్ల పనుల నిమిత్తం కెనాల్ షట్‌డౌన్ చేయాల్సి ఉండటంతో.. నిర్వహణ పనుల కోసం జెన్‌కో అధికారులు ప్రతిపాదించారు. ఈ మేరకు అనుమతులు రావడంతో సుమారు రూ.1.5 కోట్ల అంచనా వ్యయంతో రెండు రీచ్‌ల్లో అత్యవసర మరమ్మతులకు ప్రతిపాదనలు చేసి టెండర్లు పిలిచారు. గత నెలలో పనులు ప్రారంభమయ్యాయి. కాంక్రీట్ లైనింగ్ ప్యానల్స్, మరమ్మతులు, కెనాల్ గట్ల గ్రవుటింగ్, ప్లాస్టరింగ్ యుద్ధప్రాతిపదికన చేపట్టారు. సీలేరు కాంప్లెక్స్ ముఖ్య ఇంజినీరు కె.వి.రాజారావు, ఎస్ఈ జాకీర్ హుస్సేన్ పర్యవేక్షించారు. జెన్‌కో కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిన అధికారులు పనులను పరిశీలించారు. నెల రోజుల్లో పూర్తిచేయాలని జెన్‌కో కేంద్ర కార్యాలయం నుంచి ఆదేశాలు రావడంతో ఆదివారం సాయంత్రానికి పూర్తి చేశారు. కెనాల్‌ను సోమవారం క్షేత్రస్థాయి అధికారులు పర్యవేక్షించి ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. కెనాల్ గట్ల పటిష్ఠత, లీకేజీలు ఏమైనా ఉన్నాయేమో పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదించిన అనంతరం కెనాల్‌కు నీటిని విడుదల చేస్తామని పర్యవేక్షక ఇంజినీర్ జాకీర్ హుస్సేన్ చెప్పారు.

పనులను పరిశీలిస్తున్న జెన్‌కో అధికారులు

అడ్డపిక్క అ'ధర'హో

మన్యంలో అటవీ ఉత్పత్తుల్లో ఒకటి అడ్డపిక్కలు. ప్రతి ఏడాది జనవరి రెండోవారం నుంచి ఏజెన్సీ ప్రాంతాల గిరిజనులు వీటిని సేకరించి విక్రయిస్తుంటారు. వీటితో వండిన కూర రుచికరంగా ఉంటుంది. కొంతమంది గిరిజనులు వీటిని ఎండబెట్టి నిల్వఉంచుకుంటారు. ప్రస్తుతం అడ్డపిక్కలకు మంచి గిరాకీ ఏర్పడింది ఆదివారం ఉదయం పాడేరు పాత బస్టాండు కూడలిలో చింతగున్నల, ఒంటిపాక, ఓనూరు, సలుగు తదితర మారుమూల గ్రామాల నుంచి ఆదిమ జాతి గిరిజనులు భారీఎత్తున వీటిని తీసుకువచ్చారు. కిలో అడ్డపిక్కల రూ. 120 వరకు ధర పలికింది. తట్ట రూ.300కు విక్రయించారు. మంచి ధరలు పలకడంతో గిరిజనులు ఆనందం వ్యక్తం చేశారు. – న్యూస్‌టుడే, పాడేరు

రాజముద్రతో పాసు పుస్తకం

జిల్లాలో పుస్తకాల పంపిణీ వేగవంతం

☛ రీసర్వే పూర్తయిన గ్రామాలు : 123
☛ మండలాలు : 11
☛ పాసు పుస్తకాలు : 5,664

పాడేరు పట్టణం, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ ప్రక్రియ జిల్లాలో వేగంగా జరుగుతోంది. వైకాపా ప్రభుత్వ హయాంలో చేపట్టిన భూముల రీసర్వేతో పాటు నాటి సీఎం జగన్ చిత్రంతో పాపు పుస్తకాల పంపిణీ రైతులను భయాందోళనకు గురి చేసింది. కూటమి సర్కారు కొలువుదీరాక సాంకేతిక సమస్యలను అధిగమించి రీసర్వే పూర్తయిన రైతులకు ప్రభుత్వ రాజముద్రతో పట్టాదారు పాసుపుస్తకాలు అందజేస్తున్నారు. జిల్లాలో పాసు పుస్తకాల పంపిణీనికి పాడేరు ఆర్డీవో లోకేశ్వరరావు పర్యవేక్షిస్తున్నారు.

ప్రతికూల పరిస్థితుల్లోనూ..: ఏజెన్సీలో ఎన్నో ప్రతికూల పరిస్థితులున్నా ప్రభుత్వ ఆదేశాలతో రెవెన్యూ అధికారులు లక్ష్యం దిశగా ముందుకు సాగుతున్నారు. పాసు పుస్తకాల పంపిణీ కొద్ది రోజులుగా వివిధ కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. ఈ విషయం సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లడంతో ఇప్పటివరకు రీసర్వే పూర్తయిన రైతులకు వెంటనే పాసు పుస్తకాలు పంపిణీ చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. గతంలో చేపట్టిన రీసర్వేలో దొర్లిన తప్పులను సరిదిద్ది హక్కుదారులకు పాసు పుస్తకాలు అందజేసేందుకు జనవరి 2 నుంచి 9 వరకు గ్రామసభలు నిర్వహించారు. పాసు పుస్తకంలోని వివరాలను వెబ్‌ల్యాండ్‌లో ఉన్న వివరాలతో సరిపోల్చి బయోమెట్రిక్ ద్వారా వేలిముద్రలు తీసుకుని అందజేస్తున్నారు. రోజుకు మూడు నుంచి నాలుగు వందల పుస్తకాలు పంపిణీ చేస్తున్నట్లు ఆర్డీవో చెప్పారు.

ఐరిస్ ద్వారా హక్కుదారుల వివరాల గుర్తింపు

Authorised Main Dealers: OLIVE TVS: VISHAKAPATNAM, Cell: 8142299966, DHARMANA TVS: GAJUWAKA, Cell: 7989851681, OLIVE TVS: N.A.D, Cell: 9182472619, OLIVE TVS: MVP COLONY, Cell: 8142299923, OLIVE TVS: MURALINAGAR, Cell: 8142299924, OLIVE TVS: PENDURTHY, Cell: 8142299970, OLIVE TVS: MADHURAWADA, Cell: 8142299972, DHARMANA TVS: MALKAPURAM, Cell: 9398656775, DHARMANA TVS: ANAKAPALLE, Cell: 8341546429, Authorised Dealer: JHANVI TVS: PADERU, Cell: 8341123619.

(c) eenadu

అనకాపల్లితో అనుబంధం పెరిగింది: మనో

మనో దంపతులతో వేదపండితులు, ప్రతినిధులు

కొత్తూరు (అనకాపల్లి), న్యూస్‌టుడే: ప్రముఖ సినీ గాయకుడు మనో (నాగూర్ బాబు) ఆదివారం అనకాపల్లిలో శ్రీఉమాలింగేశ్వరాలయాన్ని సందర్శించారు. ముందుగా శారదానది ఒడ్డున ఘాట్‌లో మౌని అమావాస్య పూజలు చేశారు. పితృదేవతలకు తర్పణాలు ఇచ్చి, దానాలు చేశారు. ఆలయంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రముఖ వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు మనో దంపతులతో పాటు ఆయనతో వచ్చిన విశ్రాంత అదనపు ఎస్పీ దివాకర్, వ్యాపారవేత్త బుద్ధ రామ్ ప్రసాద్‌లను సత్కరించారు. ఆలయ కమిటీ ప్రతినిధి పలకా కాసులు ఆధ్వర్యంలో జరిగిన సత్కార కార్యక్రమంలో రామారావు, దేవేంద్ర, నాగరాజు, జోష్యుల వెంకటేశ్వరరావు, జెట్టి సూరిబాబు, సునీల్, శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. మనో మాట్లాడుతూ మౌని అమావాస్య సందర్భంగా పవిత్ర శారదానది ఒడ్డున పితృదేవతలను స్మరించుకోవడం, సమీపాన ఉన్న శ్రీఉమా రామలింగేశ్వరస్వామిని దర్శించుకునే అవకాశం వచ్చిందన్నారు. అనకాపల్లికి తనకు అనుబంధం పెరిగిందన్నారు.

ఎన్టీఆర్ వ్యక్తికాదు... మహాశక్తి: అయ్యన్న

గోరంట్ల బుచ్చయ్య చౌదరిని సత్కరించి ఎన్టీఆర్ ప్రతిమ అందజేస్తున్న సభాపతి అయ్యన్న

నర్సీపట్నం అర్బన్, న్యూస్‌టుడే: ఎన్టీ రామారావు వ్యక్తి కాదు... మహాశక్తి అని శాసన సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. బలిఘట్టంలో రూ.7 లక్షల ఖర్చుతో నిర్మించిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆదివారం ఆయన రాజమహేంద్రవరం గ్రామీణం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరితో కలిసి ఆవిష్కరించారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తూ ఎన్టీఆర్‌లా ప్రభావం చూపే వ్యక్తి ఇప్పటికీ రాలేదని పేర్కొన్నారు. మహిళలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, ఆస్తి హక్కు కల్పించారని పేర్కొన్నారు. మహిళల కోసం పద్మావతి విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసిన ఘనత ఆయనదే అన్నారు. తనకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన తెలుగుదేశం పార్టీలోనే జీవితాంతం కొనసాగుతానని పునరుద్ఘాటించారు. ప్రాంతీయ ఆసుపత్రి, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలు ఎన్టీఆర్ హయాంలోనే వచ్చాయన్నారు. కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చిన రెండేళ్లలోనే రూ.400 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. బుచ్చయ్యచౌదరి మాట్లాడుతూ తనదైన శైలిలో సమాజానికి సేవ చేసిన మహానుభావుడు ఎన్టీఆర్ అన్నారు. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్ తదితరులు ప్రసంగించారు. అనంతరం రూ.7.20 కోట్లు అంచనాలతో తలపెట్టిన నర్సీపట్నం-తుని రోడ్డు నవీకరణ పనులకు కొబ్బరికాయ కొట్టి శిలాఫలకం ఆవిష్కరించారు. రూ.75 లక్షల ఖర్చుతో కల్యాణమండపం పనులకు కొబ్బరికాయ కొట్టారు. వీఎంఆర్‌డీఏ ఛైర్మన్ ప్రణవ్‌గోపాల్, హౌసింగ్‌బోర్డు రాష్ట్ర ఛైర్మన్ బత్తుల తాతయ్యబాబు, జనసేన నియోజకవర్గ సమన్వయకర్త రాజాన వీర సూర్యచంద్ర, ఏఎంసీ ఛైర్మన్ వెంకటరమణ, జడ్పీటీసీ సభ్యురాలు రమణమ్మ, మున్సిపల్ మాజీ ఛైర్‌పర్సన్ ఆదిలక్ష్మి పాల్గొన్నారు.

భారతరత్నతోనే నిజమైన నివాళి

ఎన్టీఆర్ విగ్రహం వద్ద కొణతాల, పీలా తదితరులు

అనకాపల్లి, న్యూస్‌టుడే: మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకు భారతరత్న ఇవ్వాలని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ కోరారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా పట్టణంలోని వివిధ ప్రాంతాలలో ఆదివారం సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అనకాపల్లి ఎన్టీఆర్ కూడలిలోని విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, గవర కార్పొరేషన్ ఛైర్మన్ మళ్ల సురేంద్రతో కలిసి ఆయన పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే కొణతాల కొంత సేపు రిక్షా తొక్కారు. పార్టీ జిల్లా కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి పార్టీ జిల్లా అధ్యక్షులు బత్తుల తాతయ్యబాబు, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ పూలమాల వేసి నివాళులు అర్పించారు. పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఎన్టీఆర్ బెల్లం మార్కెట్ యార్డులో తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రింగ్‌రోడ్డు కూడలిలో ఎన్టీఆర్ వాకర్స్ క్లబ్ సభ్యులు, విజయరామరాజు పేట, గవరపాలెం, పరమేశ్వరి పార్కు సెంటర్, సంతోషిమాత కోవెల, వేల్పులవీధి ప్రాంతాల్లో తెదేపా నాయకులు వర్ధంతి కార్యక్రమాలు చేపట్టారు. గవర కార్పొరేషన్ రాష్ట్ర ఛైర్మన్ మళ్ల సురేంద్ర, నాయకులు మాదంశెట్టి నీలిబాబు, డాక్టర్ కె.నారాయణరావు, కాయల మురళి, బొలిశెట్టి శ్రీనివాసరావు, పోలవరపు త్రినాథ్, బొడ్డపు ప్రసాద్, పీలా నాగశ్రీను, చదరం నాగేశ్వరావు, కర్రి బాబి, సబ్బవరపు గణేష్, ఆళ్ల రామచంద్రరావు పాల్గొన్నారు.

కోణార్క్ ఆలయ నిర్మాణానికి మత్స్యకారుల విరాళం

నక్కపల్లి, న్యూస్‌టుడే: నక్కపల్లి మండలం నుంచి వలసవెళ్లిన మత్స్యకారులు ఒడిశాలోని కోణార్క్‌లో సొంతంగా నిర్మిస్తున్న సూర్యదేవుని ఆలయానికి రాజయ్యపేట, బోయపాడుకు చెందిన తెదేపా మత్స్యకార నాయకులు రూ. 75 వేలు విరాళాన్ని అందజేశారు. మంత్రి అనిత ఆదేశాలతో తెదేపా నాయకులు ఆదివారం కోణార్క్ చేరుకుని అక్కడి నాయకులకు నగదు అందించారు. ఈ కార్యక్రమంలో పిక్కి సత్తియ్య, పిక్కి గంగరాజు, పిక్కి కోదండరావు, లోకరాజు, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.

విరాళం అందిస్తున్న నాయకులు


లోక్‌నాయక్ పురస్కారాల ప్రదానం

ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆధ్వర్యంలో లోక్‌నాయక్ పురస్కారాల ప్రదానోత్సవం ఆదివారం నగరంలోని ఓ హోటల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాహితీ పురస్కార గ్రహీత వెలమల సిమ్మన్న, జీవన సాఫల్య పురస్కార గ్రహీతలు తానా ప్రపంచ సాహిత్య వేదిక వ్యవస్థాపకులు తోటకూర ప్రసాద్, సెంట్రల్ లండన్ డిప్యూటీ మేయర్ ఆర్యన్ ఉదయ్ ఆరేటి, హెన్రీ ఫోర్డ్ వైద్య పురస్కార గ్రహీత రాఘవేంద్రచౌదరి, ప్రఖ్యాత క్యాన్సర్ నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడి తరఫున గన్ని భాస్కరరావులకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్, ఉపసభాపతి రఘురామకృష్ణరాజు, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు జ్ఞాపికలు అందజేశారు. సినీ నటి ప్రభ తదితరులు పాల్గొన్నారు.- ఈనాడు, విశాఖపట్నం

పీఎస్‌నాయుడికి కీలక పదవి

విశాఖపట్నం, న్యూస్‌టుడే: విశాఖ నగర తెలుగు దేశం పార్టీకి చెందిన సీనియర్ నేత, న్యాయవాది పీఎస్ నాయుడికి కీలక పదవి లభించింది. సమాచార హక్కు (ఆర్టీఐ) కమిషనర్‌గా ఆయన్ను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన విశాఖ జిల్లా ప్రధాన న్యాయస్థానం పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా సేవలందిస్తున్నారు. కమిషనర్‌గా నియమితులవడంతో ఆ పదవికి రాజీనామా చేసినట్లు నాయుడు తెలిపారు. సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఆయన న్యాయశాస్త్రం పూర్తి చేసి విశాఖ కోర్టులో న్యాయవాదిగా కొనసాగుతున్నారు. గతంలో తెదేపా న్యాయ విభాగంలో కీలక బాధ్యతలు నిర్వహించారు. మూడేళ్ల పాటు కమిషనర్ పదవిలో కొనసాగనున్నారు. స్పీకరు చింతకాయల అయ్యన్నపాత్రుడు, జిల్లా ప్రజా ప్రతినిధులు, విశాఖ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎంకే శ్రీనివాస్, బార్ కౌన్సిల్ సభ్యులు కృష్ణమోహన్, మురళి, అరుణ్‌కుమార్ ఆయన్ను అభినందించారు. పట్టుదల, క్రమశిక్షణ, సేవాభావం కారణంగా తాను ఈ స్థాయికి రాగలిగానని నాయుడు వెల్లడించారు.

తల్లిదండ్రులను గౌరవించండి

మునగపాక, న్యూస్‌టుడే: దైవం కన్నా జన్మనిచ్చిన తల్లిదండ్రులే గొప్ప వారని వారిని నిత్యం పూజించి ఆశీస్సులు పొందాలని ప్రముఖ వైద్యులు డీడీనాయుడు అన్నారు. మునగపాక సంతబయల విశాలాంధ్ర వేదికపై విశ్వహిందూ పరిషత్తు, శ్రీ వేంకటేశ్వర గీతా ప్రచార సమితి ఆధ్వర్యంలో ఆదివారం తల్లిదండ్రులకు సత్కారం కార్యక్రమం నిర్వహించారు.

తీరంలో తాబేళ్ల గుడ్ల సంరక్షణ కేంద్రాలు

విశాఖపట్నం: సాగర తీరంలో తాబేళ్ల గుడ్లను సంరక్షించడానికి అటవీశాఖ అధికారులు ఆవాసాలు ఏర్పాటు చేశారు. ఆర్కే బీచ్, సాగర్‌నగర్, ఉప్పాడ, నాగమయ్యపాలెం తీరాల్లో వీటిని నెలకొల్పామని అధికారులు తెలిపారు. ఇప్పటి నుంచి మే నెల వరకు రాత్రివేళల్లో తాబేళ్లు సముద్రం నుంచి బయటకు వచ్చి ఇసుకలో గుడ్లు పెట్టి తిరిగి సాగరంలోకి వెళ్లిపోతాయన్నారు.

మాయగాళ్లకు ముకుతాడు..!

ఈనాడు, విశాఖపట్నం

సంఘటన 1 నగర పరిధిలోని 400 గజాల స్థలానికి నకిలీ పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అక్రమార్కులు. తహసీల్దార్ కార్యాలయం ఇచ్చిన తప్పుడు సర్వే నివేదిక ఆధారంగా ఈ అక్రమాలకు పాల్పడినట్లు తేలింది.

సంఘటన 2 గాజువాక వడ్లపూడికి చెందిన ఓ వ్యక్తికి 50 సెంట్ల భూమి ఉండగా, ఎన్‌హెచ్ రహదారిలో 20 సెంట్ల భూమి పోయింది. మిగిలిన 30సెంట్లను మరో వ్యక్తి పేరున రిజిస్ట్రేషన్ జరగడంతో బాధితుడు కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు.

సంఘటన 3 చినముషిడివాడకు చెందిన ఓ వ్యక్తి ఆస్తి అతనికి తెలియకుండానే మరొకరి పేరుపై మారిపోయింది. ఈ మేరకు అధికారులకు ఫిర్యాదు చేశాడు. నకిలీ పత్రాలు సృష్టించి ఆ రిజిస్ట్రేషన్ జరిపారు.

★ రిజిస్ట్రేషన్ శాఖలో లొసుగులను ఆసరాగా చేసుకుని అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. ఖాళీ స్థలాలు కనిపిస్తే నకిలీ పత్రాలు సృష్టించి కాజేస్తున్నారు. తప్పుడు సర్వే నంబర్లు, మరణ ధ్రువీకరణ పత్రాలు, వారసత్వ, కుటుంబ సభ్యుల పత్రాల సృష్టించి అసలైన వ్యక్తులకు బదులు ఇతరులను చూపించి రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నారు. కుటుంబ సభ్యుల్లో ఒకరికి తెలియకుండా మరొకరి పేరున ఆస్తులు రాయించుకుంటున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. వీటికి సంబంధించిన ఫిర్యాదులు ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వస్తున్నాయి. వాటిని అధికారులు జిల్లా రిజిస్ట్రార్‌కు సిఫార్సు చేస్తున్నారు.

కొత్త చట్టంతో అక్రమ రిజిస్ట్రేషన్లకు అడ్డుకట్ట

నకిలీ డాక్యుమెంట్లు సృష్టిస్తే కఠిన చర్యలు

చట్టంలో మార్పుతో ఊరట..: గతంలో ఈ తరహా కేసుల పరిష్కారం విషయంలో తీవ్ర జాప్యం జరిగేది. బాధితులతో పాటు రిజిస్ట్రేషన్ చేసిన వ్యక్తి, చేయించుకున్న వ్యక్తులకు తాఖీదులు జారీ చేసి వారి వద్ద ఎలాంటి ఆధారాలు ఉన్నాయో తెలుసుకోవాల్సి వచ్చేది. చివరికి వాటిని కోర్టుకు అప్పగించేవారు. దీంతో ఆ కేసుల పరిష్కారానికి ఏళ్ల సమయం పట్టేది.

★ తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌శాఖ చట్టంలో మార్పులు తీసుకొచ్చింది. దాని ఆధారంగా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీకి నకిలీ డాక్యుమెంట్‌ను రద్దు చేసే అధికారం కల్పించారు. దీనికి సంబంధించి జిల్లా అధికారులు కసరత్తు ప్రారంభించారు.

★ ఇటీవల జిల్లా కలెక్టర్ హరేంధిరప్రసాద్ రిజిస్ట్రేషన్‌శాఖ అధికారులతో సమావేశమై నకిలీలపై అందిన ఫిర్యాదులు, అందులో పరిష్కరించదగినవి ఎన్ని ఉన్నాయి.. తదితర అంశాలపై చర్చించారు.

జాతీయ రగ్బీ పోటీలకు విద్యార్థుల ఎంపిక

కూండ్రపు హేమంత్

భీమరెడ్డి ఈశ్వర్ ప్రతాప్

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: జాతీయ రగ్బీ పోటీలకు జిల్లాకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఎంపికయ్యారని ఆ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు, అధ్యక్షులు కూండ్రపు వెంకునాయుడు, జగదీశ్ తెలిపారు. అచ్యుతాపురం మండలం భోగాపురానికి చెందిన కూండ్రపు హేమంత్, నర్సీపట్నం వద్ద పెదబొడ్డేపల్లికి చెందిన భీమరెడ్డి ఈశ్వర్‌ప్రతాప్ ఇటీవల కర్నూలులో జరిగిన రాష్ట్రస్థాయి అండర్-15 పోటీల్లో ప్రతిభ కనబరిచి జాతీయ పోటీలకు ఎంపికయ్యారని చెప్పారు. ఈ పోటీలకు ఎంపికైన విద్యార్థులను, శిక్షకుడు వెంకట్‌ను అసోసియేషన్ ప్రతినిధులు ఆదివారం అభినందించారు. ఈనెల 19 నుంచి భువనేశ్వర్‌లో జరిగే జాతీయ పోటీల్లో మన రాష్ట్రం తరఫున వీరు పాల్గొంటారు.

జనసేన నేతకు షోకాజ్ నోటీసు

నాతవరం, న్యూస్‌టుడే: నర్సీపట్నం నియోజకవర్గ జనసేన పార్టీ బాధ్యుడు రాజాన వీర సూర్యచంద్రకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు ఆదివారం షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. నాతవరానికి చెందిన ఓ యువతి పోలీసులకు సూర్యచంద్రపై ఫిర్యాదు చేశారు. గత రాత్రి ఆయన మద్యం మత్తులో ఇంటికొచ్చి కుటుంబ సభ్యులతో వాదనకు దిగి కర్రతో దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశారని, ఆపై తన భర్తను బెదిరించి మా మధ్య చిచ్చుపెట్టారని తండ్రితో కలిసి బాధిత మహిళ నాతవరం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

'తిరుమల'లో నీట్, జేఈఈలపై అవగాహన సదస్సు

హాజరైన వారిని ఉద్దేశించి మాట్లాడుతున్న నిర్వాహకులు

చిట్టివలస (తగరపువలస), న్యూస్‌టుడే: తగరపువలస జాతీయరహదారిలోని తాళ్లవలస వద్ద ఉన్న తిరుమల ఐఐటీ, మెడికల్ అకాడమీలో జాతీయస్థాయి వైద్య, ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలైన నీట్, జేఈఈలపై అవగాహన సదస్సును ఆదివారం నిర్వహించారు. తిరుమల విద్యా సంస్థ డైరెక్టర్లు ఇ. మృత్యుంజయరావు, కె.సత్యనారాయణ, ఎం.సత్యనారాయణ మాట్లాడుతూ నీట్, జేఈఈ పరీక్షలకు ఎలా సన్నద్ధం కావాలో వివరించారు. వీటిని సాధించేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధమైన కార్యాచరణ ఏ విధంగా ఉండాలి అనే అంశాలను వివరించారు. తమ పాఠశాలలో చేరిన విద్యార్థులకు ఆరో తరగతి నుంచే ఆ దిశగా ప్రత్యేక శిక్షణను ఇస్తున్నామన్నారు. ఏటా వందలాది మంది తమ విద్యార్థులు జాతీయస్థాయిలో అత్యున్నత ర్యాంకులను సాధించడం గర్వకారణమన్నారు. అనంతరం సదస్సుకి ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి హాజరైన 6, 7, 8, 9, 10 తరగతులు, ఇంటర్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు.

73 మంది రక్తదానం

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రి వద్ద ఆదివారం నిర్వహించిన రక్తదాన శిబిరంలో 73 మంది రక్తదానం చేశారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఏర్పాటైన ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీశ్వరరావు, గవర సంక్షేమ కార్పొరేషన్ ఛైర్మన్ మళ్ల సురేంద్ర పాల్గొన్నారు.

ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రి వద్ద శిబిరంలో రక్తదాతలు

జూదాలకు దూరంగా ఉండండి

గిరిజనులతో మాట్లాడుతున్న సీఐ సుధాకర్

సీలేరు, న్యూస్‌టుడే: కోడిపందేలు, పేకాట వంటి జూదాలకు గిరిజనులు దూరంగా ఉండాలని గూడెంకొత్తవీధి సీఐ సుధాకర్ అన్నారు. ఆదివారం గూడెంకొత్తవీధి మండలం జెర్రిల వారపు సంతలో గిరిజనులతో మాట్లాడారు. జూదాల్లో డబ్బులు పోగొట్టుకోవద్దని సూచించారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.

సీలేరు, న్యూస్‌టుడే: వాహనచోదకులు రహదారి భద్రతా నియమాలు పాటించాలని ఎస్సై యాసిన్ సూచించారు. ఆదివారం ధారకొండ హనుమాన్ కూడలి వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించారు. వాహనచోదకులతో మాట్లాడారు. మద్యం తాగి వాహనాలు నడపొద్దని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మహిళల ఆరోగ్యంపై అప్రమత్తం

చింతపల్లి, న్యూస్‌టుడే: దైనందిన జీవితంలో మహిళలు నిత్యం అనేక పనుల్లో నిమగ్నమై.. వారి ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదని విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ స్టడీ సెంటర్ పరిశోధనా సహాయకులు చల్లంగి ఉషారాణి అన్నారు. చింతపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం ఆమె పర్యటించారు. కుదుపుసింగి గ్రామంలో మహిళలతో సమావేశమయ్యారు. వారి ఆరోగ్యం, బాగోగులు, పనులు, జీవనశైలి గురించి అడిగి తెలుసుకున్నారు. మహిళలు ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. తరచూ వైద్యపరీక్షలు చేయించుకుని.. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ఉపాధ్యాయ సంఘ నాయకుడు ముక్కలి మురళి, యువజన సంఘం నాయకులు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

కుదుపసింగిలో మహిళలకు అవగాహన కల్పిస్తున్న ఉషారాణి

రసవత్తరంగా రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు

దేవరాపల్లి, న్యూస్‌టుడే : దేవరాపల్లి మండలం వాకపల్లిలో జరిగిన రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో పోర్టు గంగవరంకి చెందిన అదానీ జట్టు గెలుపొందింది. రెండో బహుమతి అనకాపల్లి జట్టు దక్కించుకోగా, తృతీయ స్థానంలో విశాఖలోని బురుజుపేట జట్టు కైవసం చేసుకుంది. కబడ్డీ పోటీలకు రూ. లక్ష విరాళంగా ఇచ్చిన మాజీ సర్పంచి బుదిరెడ్ల అప్పారావు అతని కుమారుల చేతుల మీదుగా విజేత జట్లకు నగదు ప్రోత్సాహక బహుమతుల్ని నిర్వాహకులు అందజేశారు. ఇదే గ్రామంలో జరిగిన జిల్లా స్థాయి వాలీబాల్ పోటీల్లో పీఎస్‌పేట జట్టు ప్రథమ బహుమతి గెలుచుకోగా, వాకపల్లి జట్టు, ఎస్.కె అకాడమీ జట్లు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. విజేతలకు పిన్నింటి కుటుంబం, సబ్బవరపు ఎర్రయ్యమ్మ, పెనగంటి సింహాచలం నాయుడు, కోలాటం పోటీలకు విరాళ దాత విజేతలకు జనసేన గ్రామశాఖ అధ్యక్షుడు బి. నాగేశ్వరరావు తదితరుల చేతుల మీదుగా నిర్వాహకులు నగదు బహుమతులను అందజేశారు.

తుదిపోరులో తలపడుతున్న క్రీడాకారులు

ఉద్దండపురంలో..

పాయకరావుపేట/ గ్రామీణం, న్యూస్‌టుడే: పాయకరావుపేటలోని బాలికోన్నత పాఠశాలలో ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది. ఇక్కడ 2015-16లో పదో తరగతి చదివిన విద్యార్థినులు ఒకచోట చేరారు. అప్పట్లో విద్యాబుద్ధులు నేర్పించిన ఉపాధ్యాయులు, ప్రస్తుతం ఉన్న ఉపాధ్యాయులతో కలిసి సందడి చేశారు. ఎస్.నర్సాపురం ఉన్నత పాఠశాలలో 1998-99లో పదో తరగతి చదివిన అప్పటి విద్యార్థులంతా ఒకచోటకు చేరారు. నాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. విద్యాబుద్ధులు నేర్పించిన ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ఉపాధ్యాయులు శ్రీపాద సత్యనారాయణ, కోడి శ్రీనివాసరావు, సీనియర్ విద్యార్థి గింజల రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

అపూర్వ కలయిక.. ఆత్మీయ వేడుక

మునగపాక, న్యూస్‌టుడే: మునగపాక జడ్పీ పాఠశాలలో 2010-11లో పదోతరగతి విద్యార్థులు బేటీ అయ్యారు. పలకరింపులతో పులకించిపోయారు. నాడు విద్యనేర్పిన వెంకటేశ్వరరావు తదితరులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో కుమార్, వంశీ, రమేష్, గిరీష్, రవిరాజ్, జోగేష్ పాల్గొన్నారు. ఇదే పాఠశాలలో 1984-85లో పదో తరగతి విద్యార్థులందరూ టి.సిరసపల్లిలోని ప్రాంగణంలో సమావేశమై నాటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకున్నారు. ఆడారి బాపునాయుడు, జల్లేపల్లి కృష్ణప్ప, ఆడారి రాము, మళ్ల రామజోగినాయుడు తదితరులు పాల్గొన్నారు.

ఎస్.నర్సాపురం ఉన్నత పాఠశాలలో సమావేశమైన పూర్వ విద్యార్థులు

పాయకరావుపేటలో..

నక్కపల్లి, ఎస్.రాయవరం, న్యూస్‌టుడే: నక్కపల్లి మండలం ఉద్దండపురంలో 2004-05లో పదో తరగతి విద్యార్థులంతా సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా అప్పటి జ్ఞాపకాలను స్మరించుకున్నారు. ధర్మవరం-అగ్రహారం జడ్పీ ఉన్నత పాఠశాలలో 2009-10లో పదో తరగతి విద్యార్థులు సమావేశమయ్యారు. ఉపాధ్యాయులను ఎడ్లబండిపై ఊరేగిస్తూ పాఠశాలకు తీసుకువచ్చారు. ఎంఈఓ-2 శ్రీరామ్మూర్తితో పాటు, ఉపాధ్యాయులను సన్మానించారు. ఎస్.రాయవరం జడ్పీ ఉన్నత పాఠశాలలో 2006-07లో పదో తరగతి విద్యార్థులంతా సమావేశమయ్యారు. వారికి చదువు చెప్పిన ఉపాధ్యాయులను సన్మానించారు.

పురస్కారాలకు ఎంపిక

అనకాపల్లి: తెలుగు అసోసియేషన్ ఆఫ్ నేషనల్ అకాడమీ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కళా ప్రవీణ అవార్డులకు అనకాపల్లికి చెందిన కవి జీవీఎల్ శాస్త్రి, ప్రవచనకర్త అల్లాడ బాల సౌజన్య కుమారి, సంగీత దర్శకులు శ్రీనివాస్ ఎంపికైనట్లు వేదిక అధ్యక్షురాలు ఈశ్వరీ భూషణం తెలిపారు.

అప్పన్న సన్నిధిలో సినీ ప్రముఖులు

ఆలయ ప్రాంగణంలో సినీ ప్రముఖులు

సింహాచలం, న్యూస్‌టుడే: సింహాద్రి అప్పన్న స్వామిని ఆదివారం పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు తమన్, కథానాయకుడు ఆది సాయికుమార్, నటులు ఓంకార్, అశ్విన్‌కుమార్, తదితరులు ఆలయానికి విచ్చేశారు. కప్పస్తంభం ఆలింగనం చేసుకుని బేడామండపం ప్రదక్షిణం చేశారు. అంతరాలయంలో స్వామిని దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు. పండితులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. అధికారులు స్వామివారి ప్రసాదం అందజేశారు.

తిరుగు ప్రయాణానికి అదనపు సర్వీసులు

విశాఖపట్నం, న్యూస్‌టుడే: సంక్రాంతి సెలవులు పూర్తయిన నేపథ్యంలో వేర్వేరు ప్రాంతాలకు రాకపోకలు చేసే వారి కోసం ఆదివారం ఆర్టీసీ 150 బస్సులు నడిపిందని ఆర్ఎం బి.అప్పలనాయుడు పేర్కొన్నారు. ఇతర ప్రాంతాల నుంచి సమాచారం సేకరించి, ఆయా ప్రాంతాలకు బస్సులు పంపినట్లు ఆయన పేర్కొన్నారు. బస్‌స్టాండులో పరిస్థితి అంచనా వేయడానికి ప్రత్యేకంగా అధికారుల బృందాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. చిన్న చిన్న పల్లెల నుంచి కూడా నగరానికి బస్సులు నడిచే విధంగా ప్రణాళికలు రూపొందించినట్లు పేర్కొన్నారు. పిరిడి, నారాయణపురం, గజపతినగరం ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉన్నట్లు చెప్పారు.

అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌కు పెందుర్తిలో హాల్ట్

పెందుర్తి స్టేషన్‌లో ఆగిన రైలు వద్ద బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు

పెందుర్తి, న్యూస్‌టుడే: బాలూర్‌ఘాట్ నుంచి ఎస్ఎంవీటీ బెంగళూరు వెళ్లే అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రత్యేక రైలుకు (06534) పెందుర్తిలో హాల్ట్ కేటాయించారు. ఈనెల 17న బాలూర్‌ఘాట్‌లో లాంఛనంగా ప్రారంభమైన ఈ రైలు ఆదివారం మధ్యాహ్నం పెందుర్తి స్టేషన్‌లోని రెండో నంబర్ ప్లాట్‌ఫారంపై పది నిమిషాల పాటు ఆగింది. తొలిసారిగా పెందుర్తి స్టేషన్‌లో ఈ రైలు ఆగిన నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీసులు పర్యవేక్షణ చేపట్టినట్లు సీఐ తెలిపారు. కార్యక్రమంలో పెందుర్తి నియోజకవర్గం భాజపా కన్వీనర్ గొర్లె రామునాయుడు తదితరులు పాల్గొన్నారు.

తీరానికి.. కొత్త సొబగులు

విశాఖపట్నం, న్యూస్‌టుడే: పర్యాటకులను మరింత ఆకట్టుకునేలా తీర ప్రాంతానికి సరికొత్త సొబగులు అద్దాలని అధికారుల నిర్ణయించారు. ఈమేరకు సీతకొండ-రాడిసన్‌బ్లూ రిసార్ట్ మధ్య బీచ్‌రోడ్డులో జీవీఎంసీ, వీఎంఆర్‌డీఏ ఆధ్వర్యంలో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. సీతకొండ వద్ద సాగర గాలుల్ని ఆహ్లాదకర వాతావరణంలో ఆస్వాదించడానికి సముద్రానికి ఎదురుగా బెంచీలు ఏర్పాటు చేశారు. రాడిసన్ బ్లూ రిసార్ట్ నుంచి గుడ్లవానిపాలెం వరకు బీచ్‌రోడ్డు వెంబడి సైక్లింగ్ చేయడానికి, నడిచేందుకు వీలుగా ప్రత్యేక రహదారిని నిర్మించడానికి జీవీఎంసీ ఇంజినీరింగ్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సుమారు రూ.2కోట్లు వ్యయం చేస్తున్నారు.

సీతకొండ వద్ద ఏర్పాటు చేసిన బెంచీలు

శారదానదిలో దూకి వివాహిత ఆత్మహత్య

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: పట్టణంలోని శారదానదిలోకి వివాహిత దూకి ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించి పట్టణ పోలీస్‌స్టేషన్ ఎస్సై డి.శ్రీనివాసరావు కథనం ప్రకారం.. సత్యనారాయణపురం బోయవీధికి చెందిన మొలుగు భారతి (20)కి నాగేంద్రతో ఎనిమిది నెలల కిందట వివాహమైంది. పండగకు భారతి పుట్టింటికి వచ్చింది. ఈమె మానసిక స్థితి బాగోక ఆదివారం మధ్యాహ్నం శారదానది వంతెన వద్దకు వచ్చి నదిలోకి దూకింది. గమనించిన స్థానికులు రక్షించడానికి ప్రయత్నించినా అప్పటికే ఆమె మృతిచెందింది. తల్లి వెంకటలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై శ్రీనివాసరావు తెలిపారు.

గుర్తుతెలియని వృద్ధురాలి మృతి

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: పట్టణంలోని జాతీయ రహదారిపై నడిచివెళ్తున్న వృద్ధురాలిని కారు ఢీకొట్టడంతో మృతి చెందింది. సుమారు 60 ఏళ్ల వయస్సు ఉన్న ఈమె శనివారం సాయంత్రం ప్రమాదానికి గురైంది. ఎన్టీఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు ట్రాఫిక్ సీఐ వెంకటరమణ తెలిపారు.

చికెన్ ధరలు

(కిలోకి - రూ.లలో)

	వెన్‌కాబ్	బ్యాగ్
ఫారం గేటు	145	142
లైవ్	172	162
డ్రెస్డ్	249	294
స్కిన్‌లెస్	284	304

(c) eenadu

మేమున్నాం.. మీకు తోడుగా

పాడేరు: 89853 66570 అరకులోయ: 63034 86346 చింతపల్లి: 94404 07658

పెదబయలు, న్యూస్‌టుడే: పెదబయలులో జిల్లా పరిషత్ అతిథిగృహం మరమ్మతులకు గురై శిథిలస్థితికి చేరింది. – సుబ్బారావు, పెదబయలు. ✓: జిల్లాపరిషత్ అధికారులతో మాట్లాడి సాధ్యమైనంత వరకు కొత్తది నిర్మించేందుకు చర్యలు చేపడతాం. లేనిపక్షంలో మరమ్మతులు చేయిస్తాం. – శ్యామ్ సుందరరావు, ఎంపీడీవో, పెదబయలు

రారమ్మంటున్న 'తారాబు'

ఆంధ్రా- ఒడిశా సరిహద్దున ఆనుకుని పెదబయలు మండలంలోని జామిగుడ పంచాయతీలో తారాబు జలపాతం పాలనురగను తలపిస్తూ పరవళ్లు తొక్కుతూ పర్యాటకులను ఆకట్టుకుంటోంది. ఏడాది పొడవునా ఈ జలపాతం నుంచి ఇదేరీతిలో నీరు జాలువారుతుండడంతో రోజురోజుకూ ఇక్కడకు వచ్చేవారి సంఖ్య పెరుగుతోంది. ఆంధ్రా, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల నుంచి అధికసంఖ్యలో ఇక్కడకు వస్తున్నారు. ప్రస్తుత సంక్రాంతి సెలవుల్లో భారీగా తరలివచ్చారు. – పెదబయలు, ముంచంగిపుట్టు, న్యూస్‌టుడే

ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ..!

పెదబయలు, న్యూస్‌టుడే: ఎండనక, వాననక, ఎముకలు కొరికే చలిని సైతం లెక్కచేయక కాలినడకన మారుమూల గ్రామాల నుంచి ప్రధాన రహదారికి వచ్చి బస్సుల కోసం వేచి ఉండే గిరిజనుల కోసం నిర్మించిన బస్ షెల్టర్లు శిథిలమయ్యాయి. పాడేరు నుంచి ఇటు పెదబయలు, ముంచంగిపుట్టు మీదుగా జోలాపుట్టు వరకు అటు అనంతగిరి వరకు, చింతపల్లి, గూడెంకొత్తవీధి వరకు దారాపొడవునా అన్ని చోట్లా ఇదే పరిస్థితి నెలకొంది. ★ పాడేరు నుంచి పెదబయలు వచ్చే మార్గంలో గంపరాయి, గలగండలో షెల్టర్లు రేకులు పోయాయి. ఈదులబట్టు, మంగబందలో నామరూపాలు లేకుండా ఉన్నాయి. కనీసం ప్రయాణికులు కూర్చోడానికి స్థలం లేకపోవడంతో చెట్ల కింద ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ★ అరకుకోట, ఆడుగులపుట్టు, రూడకోట తదితర చోట్ల భవనాలు శిథిలమై నిరుపయోగంగా ఉన్నాయి. పెదబయలులో భవనాన్ని పూర్తిగా తొలగించారు. కొత్తపుట్టులో బస్‌షెల్టర్ లేకపోవడంతో ప్రయాణికులు దుకాణాల ముందు, ఇతర చోట్ల సేదతీరుతున్నారు. ★ పెదబయలులో సుమారు 20 ఏళ్ల క్రితం నిర్మించిన మినీ బస్‌స్టేషన్ ఆరంభ శూరత్వం మాదిరిగా పని చేసి.. ప్రస్తుతం ఎందుకు పనికిరాకుండా ప్రైవేటు వాహనాలకు నిలయంగా మారింది. రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన ఈ బస్‌స్టేషన్‌తోపాటు ఆవరణలో ఉన్న స్థలం ఆక్రమణకు గురవుతోంది. దాదాపు అన్ని మండలాల్లోనూ ఇదే పరిస్థితి. ఎక్కడ చూసినా మరమ్మతులకు గురైన విశ్రాంతి భవనాలే దర్శనమిస్తున్నాయి. అధికారులు స్పందించి వీటికి మరమ్మతులు చేయించాలని ప్రయాణికులు, వాహనదారులు కోరుతున్నారు.

పెదబయలులో మినీ బస్‌స్టేషన్ ఇలా..

బంగారుమెట్టలో రేకులు పోయిన బస్‌షెల్టర్

విశ్రాంతి భవనాల మరమ్మతుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, నిధులు మంజూరైతే వెంటనే చేయిస్తామని ఆర్ అండ్ బీ ఏఈ శ్రీదేవి తెలిపారు.

వణుకుతున్న జి.మాడుగుల

జి.మాడుగుల, న్యూస్‌టుడే: జి.మాడుగుల మండలం చలికి గజగజ వణుకుతోంది. ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోవడంతో చలి తీవ్రత పెరిగింది. దట్టమైన పొగమంచుతో పంట పొలాల్లో గడ్డిపై మంచు బిందువులు ఏర్పడ్డాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో చిన్నారులు, వృద్ధులు బయటకు రాలేకపోతున్నారు. పర్యాటకులు మంచు అందాలు ఆస్వాదిస్తున్నారు. సెలవుల నేపథ్యంలో ఈ ప్రాంతానికి తరలివస్తున్నారు. మావోరోడ్డు ప్రయాణంలో జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.

జి.మాడుగులలో గడ్డిపై మంచు బిందువులు

వ్యర్థాల గుట్ట.. తప్పని వ్యథ

డుంబ్రిగుడ మండలంలోని అరకు సంతలో ప్రతి శుక్రవారం సంత జరుగుతుంది. దీని చెంతనే చెత్తాచెదారాలు పేరుకుపోతుండటంతో ఇబ్బందులు తప్పడం లేదు. ప్రతి వారం రూ.లక్షల్లో లావాదేవీలు జరిగే సంత వద్ద ఈ పరిస్థితి ఉంటున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. వీటి చెంతనే మందుబాబులు మద్యం తాగి సీసాలు పడేస్తున్నారని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని గిరిజనులు కోరుతున్నారు. – డుంబ్రిగుడ, న్యూస్‌టుడే

అరుకులో సంత షెడ్డ చెంత పేరుకుపోయిన వ్యర్థాలు

తాగునీటి వృథా పట్టదా?

పాడేరు పరిధిలోని లోచలిపుట్టు వీధిలో కుళాయిలకు ఏర్పాటు చేసిన పైపులు ఎక్కడికక్కడే రంధ్రాలు పడటంతో తాగునీరు వృథాగా పోతోంది. నాణ్యత లేని పైపులను వినియోగించడంతోపాటు సక్రమంగా అమర్చకపోవడంతో చిన్నపాటి వాహనాలు నడిచినా పైపులకు రంధ్రాలు పడుతున్నాయి. కుళాయిల ద్వారా రావాల్సిన తాగునీరు మార్గమధ్యలోనే వృథా అవుతోంది. సంబంధిత అధికారులు దృష్టి సారించి నీటి వృథాను అరికట్టాలని పలువురు కోరుతున్నారు. – పాడేరు పట్టణం, న్యూస్‌టుడే

లోచలిపుట్టులో వృథాగా పోతున్న తాగునీరు

దశాబ్దాల కల.. సాకారమైన వేళ

ముంచంగిపుట్టు మండలంలోని లక్ష్మీపురం పంచాయతీ జబడ గ్రామానికి తారురోడ్డు నిర్మించడంతో ఆ గ్రామ గిరిజనులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. దశాబ్దాల నాటి కలను పీఎం జన్‌మన్ పథకం కింద సాకారం చేశారని ఆనందం వ్యక్తం చేశారు. రూ.1.09 కోట్లతో ఈ రోడ్డు నిర్మించారు. సర్పంచి త్రినాథ్, ఇంజినీర్లు మురళికృష్ణ, గోపికృష్ణలకు గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు. – ముంచంగిపుట్టు, న్యూస్‌టుడే

జబడ గ్రామానికి నిర్మిస్తున్న తారురోడ్డు

సంత షెడ్డులో చింత!

వారపు సంతల్లో ప్రజలు, వ్యాపారులు విశ్రాంతి తీసుకునేందుకు గతంలో వసతి భవనాలు నిర్మించారు. వాటిపై పర్యవేక్షణ లేకపోవడంతో శిథిలమవుతున్నాయి. హుకుంపేట సంతలో భవనం ఒక పక్కన గోడకు ఆకతాయిలు భారీ రంధ్రం పెట్టారు. మరోవైపు, గోడ కూలిపోయే దశలో ఉంది. ఏక్షణంలో ఏ ప్రమాదం జరుగుతుందోనని అంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో వర్షం వచ్చినా, ఎండ అధికంగా ఉన్నా ఇందులో సేద తీరేవారమని, ప్రస్తుతం రెండు గోడలు ప్రమాదకర స్థితిలో ఉన్నాయని వ్యాపారులు, స్థానికులు చెబుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు. – హుకుంపేట, న్యూస్‌టుడే

వసతి భవనం ఒకవైపు కూలిన గోడ

కొత్త పంచాయతీ ఏర్పాటుకు వినతి

అనంతగిరి, న్యూస్‌టుడే: వేలమామిడి కేంద్రంగా కొత్త పంచాయతీ ఏర్పాటు చేయాలని పెదకోట మాజీ సర్పంచి లక్ష్మి, జనసేన నాయకులు బుజ్జిబాబు కోరారు. తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి దొన్నుదొర, జనసేన నాయకులు గంగులయ్యకు వినతిపత్రం అందించారు. తమ గ్రామంతోపాటు చుట్టుపక్కల ఉండే పలు గ్రామాల ప్రజలు పెదకోట సచివాలయానికి వెళ్లేందుకు అవస్థలు పడుతున్నారన్నారు.

కుళాయి నుంచి పాము

అనంతగిరి గ్రామీణం, న్యూస్‌టుడే: కాశీపట్నం గ్రామంలో మంచినీటి పథకం కుళాయి నుంచి పాము రావడంతో గ్రామస్థులు భయాందోళన చెందారు. ఇలాంటి ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయని చెబుతున్నారు. అధికారులు కనీసం పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా స్పందించాలని కోరారు.

గౌరీ పరమేశ్వరుల ఉత్సవానికి ఏర్పాట్లు

రావికమతం, న్యూస్‌టుడే: చినపాచిలలోని గౌరీ పరమేశ్వర్ల అనుపు మహోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించేందుకు భారీగా ఏర్పాట్లు చేశారు. ఊరంతా విద్యుద్దీపాలు, తోరణాలతో అలంకరించారు. ఏటా దీపావళికి ముందు గౌరీపరమేశ్వర్ల విగ్రహాన్ని ప్రతిష్ఠించి కనుమ పండగ తర్వాత విగ్రహాలను నిమజ్జనం చేస్తుంటారు.

రేపటి నుంచి క్రికెట్ టోర్నీ

మాకవరపాలెం, న్యూస్‌టుడే: బూరుగుపాలెం గ్రామ దేవత పరదేశమ్మ పండగను పురస్కరించుకుని ఈనెల 20 నుంచి జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు సర్పంచి వెంకటరమణ తెలిపారు. క్రీడాకారులు సోమవారం తమ పేర్లు నమోదు చేయించుకోవాలన్నారు. ప్రథమ బహుమతి రూ.30 వేలు, ద్వితీయ బహుమతి రూ.20 వేలు, తృతీయ బహుమతి రూ.10వేల చొప్పున అందజేస్తామని పేర్కొన్నారు.

పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక

గొలుగొండ, న్యూస్‌టుడే: కొత్తమల్లంపేట జడ్పీ ఉన్నత పాఠశాలలో 2011-12లో చదివిన పది విద్యార్థులు ఆదివారం దారమఠంలో ఆత్మీయంగా కలుసుకున్నారు. 13 ఏళ్ల తరవాత అందరూ ఒకేచోట కలుసుకుని ఆప్యాయంగా పలకరించుకున్నారు. వేర్వేరు ప్రాంతాలు, రంగాల్లో స్థిరపడిన వీరంతా ఓచోట కలుసుకుని సందడి చేశారు. భవిష్యత్తులో ఎవరికి ఇబ్బందులు వచ్చినా అందరం ఒకటై సహకరించుకోవాలని తీర్మానించుకున్నారు.

దారమఠంలో కలిసిన పూర్వ విద్యార్థులు

ముంచంగిపుట్టులో రోగులకు రొట్టెలు అందిస్తున్న తెదేపా నాయకులు

చింతపల్లిలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పిస్తున్న తెదేపా శ్రేణులు

డుంబ్రిగుడలో..

రాజేంద్రపాలెంలో చీరలు పంపిణీ చేస్తున్న జీసీసీ మాజీ ఛైర్మన్ ప్రసాద్, నేతలు

తెలుగోడి గుండెచప్పుడు ఎన్టీఆర్

పాడేరు/పట్టణం, న్యూస్‌టుడే: తెలుగోడి గుండెచప్పుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అని నాయకులు కొనియాడారు. ఆయన 30వ వర్ధంతిని అల్లూరి జిల్లావ్యాప్తంగా ఆదివారం ఘనంగా నిర్వహించారు. పాడేరులో మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, జీసీసీ ఛైర్మన్ శ్రావణ్‌కుమార్, మాజీ మంత్రి మత్స్యరాస మణికుమారి ఆధ్వర్యంలో వేర్వేరుగా కార్యక్రమాలు జరిగాయి. స్థానిక స్టేట్ బ్యాంకు ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి జీసీసీ ఛైర్మన్ శ్రావణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా ఆసుపత్రిలో రోగులకు పాలు, రొట్టెలు, పండ్లు పంపిణీ చేశారు. శ్రావణ్‌కుమార్, ఈశ్వరి మాట్లాడుతూ.. తెలుగు ప్రజలు ఆరాధ్యదైవంగా పూజించే మూడక్షరాల శక్తి, మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. సమాజంలో అట్టడుగునున్న పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. గిరిజన ప్రాంతానికి ప్రత్యేకమైన జీవో నంబర్ 3 తీసుకొచ్చి తెదేపా ప్రభుత్వమేనని గుర్తు చేశారు. ★ తెదేపా రాష్ట్ర కార్యదర్శి కొట్టగుళ్లి సుబ్బారావు ఆధ్వర్యంలో పాడేరులో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా మాజీ మంత్రి మణికుమారి, జడ్పీ మాజీ ఛైర్‌పర్సన్ కాంతమ్మ పాల్గొన్నారు. పార్టీ రాష్ట్ర మహిళ విభాగం కార్యదర్శి విజయరాణి, ఎంపీపీ రత్నకుమారి, వైస్ ఎంపీపీ శివకుమార్, మాజీ ఎంపీపీ ఎస్వీరమణ, తెదేపా ఎస్టీసెల్ రాష్ట్ర కార్యదర్శి చిట్టిబాబు, సర్పంచి పాండురంగస్వామి తదితరులు పాల్గొన్నారు.

పాడేరులో మాజీ మంత్రి మణికుమారి, రమేష్‌నాయుడు, సుబ్బారావు తదితరులు

చింతపల్లి, న్యూస్‌టుడే: ఎన్టీఆర్ పేదల సంక్షేమానికి పాటుపడిన మహనీయుడు, చిరస్మరణీయుడని అరకు పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా ఉపాధ్యక్షురాలు చల్లంగి జ్ఞానేశ్వరి అన్నారు. చింతపల్లిలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఆస్పత్రిలో రోగులకు రొట్టెలు, పండ్లు పంపిణీచేశారు. తెదేపా సీనియర్ నాయకులు చల్లంగి లక్ష్మణరావు, బేతాళుడు, మండల పార్టీ అధ్యక్షుడు పూర్ణచంద్రరావు, రీమల ఆనంద్, ఈశ్వరమ్మ, రమణ, పడాల గాంధీ, కేశవ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అరకులోయ, ముంచంగిపుట్టు, న్యూస్‌టుడే: అరకులోయలోని ఎన్టీఆర్ మైదానంలోని విగ్రహానికి ఆర్టీసీ రీజియన్ ఛైర్మన్ దొన్నుదొర పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. తెలుగు ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీక ఎన్టీఆర్ అని కొనియాడారు. మండల తెదేపా నాయకులు బాబూరావు, మహదేవ్, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. ముంచంగిపుట్టులో తెదేపా మండల అధ్యక్షురాలు సన్యాసమ్మ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేశారు. స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న రోగులకు రొట్టెలు, పాలు పంపిణీ చేశారు. మండల కార్యదర్శి జగన్రాయ్, నీలకంఠం తదితరులు పాల్గొన్నారు.

అరకులోయలో నివాళి అర్పిస్తున్న ఆర్టీసీ రీజియన్ ఛైర్మన్ దొన్నుదొర తదితరులు

డుంబ్రిగుడ, అనంతగిరి, న్యూస్‌టుడే: డుంబ్రిగుడలో కిడారి సామాజిక భవనంలో ఎన్టీఆర్ వర్ధంతిని పార్టీ మండల అధ్యక్షుడు ఆనంద్ ఆధ్వర్యాన నిర్వహించారు. రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి డైరెక్టర్ సుబ్బారావు మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఎన్టీఆర్ తెదేపాను స్థాపించారన్నారు. గిరిజనులకు ఉద్యోగాలు కల్పించిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. పార్టీ ఎస్టీ సెల్ అరకు నియోజకవర్గ అధ్యక్షుడు కొములునాయుడు, అరకు పార్లమెంట్ టీఎన్‌టీయూసీ ప్రధాన కార్యదర్శి స్వామి, చినగెన్ను, బీమరాజు, రవి, జక్కయ్య, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతగిరిలో జరిగిన కార్యక్రమంలో తెదేపా మండలశాఖ అధ్యక్ష, కార్యదర్శులు సుబ్బారావు, నరసింహమూర్తి మాట్లాడుతూ.. తెలుగువాడి కీర్తిని చాటిచెప్పిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. తెదేపా నాయకులు పలువురు పాల్గొన్నారు.

కొయ్యూరు, జి.మాడుగుల, న్యూస్‌టుడే: రాజేంద్రపాలెంలో ఎన్టీఆర్ చిత్రపటానికి జీసీసీ మాజీ ఛైర్మన్ ఎంవీవీ ప్రసాద్, చింతపల్లి మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ డి.చిట్టిబాబు, తెదేపా మండల అధ్యక్షుడు చంద్రరావు, సర్పంచులు బాలరాజు, సింహాచలం తదితరులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ప్రసాద్ మాట్లాడుతూ.. పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత తెదేపాకే దక్కుతుందన్నారు. తెలుగు యువత నేత ఎ.చిరంజీవి సమకూర్చిన చీరలను వృద్ధులు, వితంతువులకు పంపిణీ చేశారు. తెదేపా నేతలు పి.దేముడు, అప్పలరాజు, పి.రాజు, భాస్కరరావు, ఎం.రాజు, సన్యాసిరావు, స్వామినాయుడు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. జి.మాడుగులలో జరిగిన కార్యక్రమంలో తెదేపా నాయకులు చిట్టిబాబు, కళ్యాణం, నాగబ్బాయి, భీంబాబు, రెడ్డిబాబు, లక్ష్మణరావు, నారాయణరాజు, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

చిలగడ దుంప రైతు దిగులు

చిలగడ దుంపలు శుభ్రపరుస్తున్న రైతులు

పాడేరు పట్టణం, న్యూస్‌టుడే: గిట్టుబాటు ధర దక్కకపోవడంతో చిలగడ దుంపల రైతులు దిగులు చెందుతున్నారు. ఔషధ, ఆరోగ్యపరంగా ఉపయోగపడే వీటిని పాడేరు ఏజెన్సీలో పది వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఏటా జనవరి నెలాఖరు వరకూ ఈ సీజన్ ఉంటుంది. వీటిని ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. వారపు సంతలే కేంద్రాలుగా మార్కెటింగ్ జరుగుతుంది. ఈ ఏడాది దిగుబడి పెరగడంతోపాటు పొరుగు రాష్ట్రాల్లో డిమాండు తగ్గడంతో మంచి ధర దక్కడం లేదు. మొదట్లో కిలో రూ.50 వరకూ ఉన్న దుంపలు సీజన్ చివరకు వచ్చే సరికి రూ.35కు తగ్గింది. బస్తా వెయ్యి నుంచి రూ.800కు పరిమితమైంది. గత ఏడాది రూ.70 వేల వరకూ ఆదాయం రాగా.. ప్రస్తుతం రూ.50 వేలు కూడా రాలేదని వంతాడపల్లి గ్రామానికి చెందిన రైతు ఆవేదన వ్యక్తం చేశారు.

చెరువులవెనం వ్యూపాయింట్‌పై పర్యాటకులు

పండగ ముగిసినా సందడి తగ్గలేదు!

చింతపల్లి, న్యూస్‌టుడే: సంక్రాంతి పండగ ముగిసినా మన్యంలో సందడి తగ్గలేదు. వరుస సెలవుల కారణంగా పర్యాటక ప్రాంతాలన్నీ రద్దీగా మారాయి. ఆదివారం చింతపల్లి మండలంలోని లంబసింగి, చెరువులవెనం, తాజంగి వంటి పర్యాటక ప్రాంతాల్లో రద్దీ నెలకొంది.

అరకులోయ, న్యూస్‌టుడే: ఆంధ్రాఊటీ అరకులోయ ఆదివారం సందర్శకులతో కళకళలాడింది. సంక్రాంతి సెలవులు, వారాంతం కావటంతో పెద్దసంఖ్యలో సందర్శకులు వచ్చారు. గిరిజన మ్యూజియం, పద్మాపురం ఉద్యానం, కాఫీ తోటలు, మాడగడ సన్‌రైజ్ పాయింట్, వ్యూపాయింట్లు కిటకిటలాడాయి. చిరు వ్యాపారులు ఆనందం వ్యక్తం చేశారు.

గాలికొండ వ్యూపాయింట్‌పై..

'కొత్తపల్లి' అందాలు అద్భుతం

జి.మాడుగుల, న్యూస్‌టుడే: జి.మాడుగుల మండలం కొత్తపల్లి జలపాతాన్ని అనకాపల్లి జిల్లా చోడవరం తొమ్మిదో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి ఎం.హరినారాయణ ఆదివారం కుటుంబసమేతంగా సందర్శించారు. జలపాతం అందాలను ఆస్వాదించారు. జలపాతం అద్భుతంగా ఉందన్నారు. జి.మాడుగుల ఎస్సై సాయిరాం పడాల్ పాల్గొన్నారు.

జలపాతం వద్ద న్యాయమూర్తి హరినారాయణ దంపతులు

సత్యసాయి అఖండజ్యోతి దర్శనం

దేవరాపల్లి, న్యూస్‌టుడే: సత్యసాయి అఖండజ్యోతి యాత్ర దేవరాపల్లిలోని సత్యసాయి సేవా మందిరం నుంచి ఆదివారం ఉదయం ప్రారంభమైంది. సత్యసాయి భజన మండలి సభ్యులు భక్తిగీతాలను ఆలపించారు. కాణిపాకం దేవస్థానం పాలక వర్గ సభ్యురాలు చల్లా కృష్ణవేణి, చల్లా నానాజీ, జూరెడ్డి రాము, సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షుడు కసిరెడ్డి అప్పలనాయుడు, ఇట్లా వెంకటపతి పాల్గొన్నారు.

వైద్యుల గైర్హాజరుపై ఎమ్మెల్యే ఆగ్రహం

పాడేరు, న్యూస్‌టుడే: మన్యానికి పెద్దదిక్కుగా ఉన్న పాడేరు జిల్లా ఆసుపత్రిలో వైద్యులు లేకపోవడంతో ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిని ఆదివారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్డులను సందర్శించి రోగులకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. తమకు సకాలంలో మెరుగైన వైద్యసేవలు అందించడంలేదని పలువురు రోగులు చెప్పారు. అక్కడున్న వైద్య సిబ్బందితో మాట్లాడారు. క్యాజువాల్టీ వార్డులో ఒక్కరే వైద్యులు ఉండడంపై అసహనం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జిల్లా ఆసుపత్రిలో ఆదివారం ఒక్కరే వైద్యుడు విధుల్లో ఉండి.. స్టాఫ్‌నర్సులతో వైద్యసేవలు అందించడం ఏంటని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం గిరిజన వైద్యంపై పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. వైకాపా నియోజకవర్గ ఎస్టీసెల్ అధ్యక్షులు సూర్యనారాయణ, వైకాపా నాయకులు ప్రసాదాజు, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

జిల్లా ఆసుపత్రిని తనిఖీచేస్తున్న ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు, చిత్రంలో వైద్యురాలు

సంప్రదాయబద్ధంగా సంక్రాంతి

పాడేరు, న్యూస్‌టుడే: గిరిజన లోగిళ్లలో సంక్రాంతి పండగ వారం రోజులపాటు చేసుకోవడం ఆనవాయితీ. గిరిజన సంప్రదాయాలకు ఎక్కడా లోటు రాకుండా వేడుకలను నిర్వహిస్తారు. భోగిమంట వేయడం ద్వారా మొదలై.. గొట్టి పండగ, బారిజం పూర్తి చేసిన తర్వాత ఉత్సవాలు ముగిసినట్లు ప్రకటిస్తారు. పాత పాడేరు గ్రామంలో ఉత్సవాలు ఆదివారంతో ముగిశాయి. ముక్కనుమ తర్వాత గొట్టి పండగ నిర్వహించి.. గ్రామస్థులంతా ఊరి పొలిమేరలో విందు భోజనాలు ఏర్పాటు చేసుకున్నారు. అనంతరం సమావేశమై తలారి, బారిక, పశువుల కాపరిని ఎన్నుకున్నారు. ఆయధాలను ఊరేగింపుగా గ్రామానికి తీసుకొచ్చి భద్రపరిచారు.

పాతపాడేరు శివారులో సహపంక్తి భోజనాలు చేస్తున్న గ్రామస్థులు

గంజాయితో జీవితాలు నాశనం

డుంబ్రిగుడ, న్యూస్‌టుడే: గంజాయికి బదులు ఆదాయాన్నిచ్చే పంటల సాగు చేపట్టి ఆర్థికాభివృద్ధి సాధించాలని ఎస్సై సురేష్ సూచించారు. కొర్రా పంచాయతీ కేంద్రంలో పోలీసు శాఖ ఆధ్వర్యాన పరివర్తన కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. గిరిజనులతో మమేకమయ్యారు. గంజాయితో జీవితాలు నాశనం చేసుకోవద్దని అన్నారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని పేర్కొన్నారు. శిరస్త్రాణం లేకుండా ద్విచక్రవాహనాలు నడపవద్దని సూచించారు. తగాదాల జోలికెళ్లకుండా, గ్రామాభివృద్ధిలో యువత భాగస్వాములు కావాలని కోరారు. పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

జి.మాడుగుల, న్యూస్‌టుడే: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఎస్సై సాయిరాం పడాల్ అన్నారు. జి.మాడుగుల మండలంలోని కుంబిడిసింగి గ్రామాన్ని ఆదివారం సందర్శించారు. అక్కడ గ్రామస్థులు, యువతతో మమేకమయ్యారు. గంజాయి సాగు, రవాణాతో దుష్పరిణామాలను వివరించారు. సైబర్ నేరాలపై ప్రజలను అప్రమత్తం చేశారు. తెలియని లింకులు, నకిలీ ఏపీకే ఫైల్స్ డౌన్‌లోడ్ చేయడం వల్ల బ్యాంక్ ఖాతాలు ఖాళీ అవుతాయన్నారు. అనంతరం యువతకు వాలీబాల్ కిట్ అందజేశారు. ఏపీఎస్పీ పోలీసులు పాల్గొన్నారు.

కుంబిడిసింగిలో యువతకు వాలీబాల్ కిట్ అందజేస్తున్న ఎస్సై సాయిరాం పడాల్

హెల్మెట్‌తో ప్రాణాలకు రక్షణ

చింతపల్లి, న్యూస్‌టుడే: హెల్మెట్ ధరించకపోవడం వల్లే రోడ్డు ప్రమాదాల్లో అధికంగా మరణాలు సంభవిస్తున్నాయని, ప్రాణాలు కాపాడుకోవడానికి విధిగా ద్విచక్రవాహనదారులు హెల్మెట్ ధరించాలని ఎస్సైలు వీరబాబు, వెంకటరమణ అన్నారు. చింతపల్లిలోని పలు ప్రధాన కూడళ్లు, జాతీయ రహదారిపై ఆదివారం వాహన తనిఖీలు నిర్వహించారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపే వారిని గుర్తించి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇకపై హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్సులు లేకుండా వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

కొయ్యూరు, న్యూస్‌టుడే: వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని ఎస్సై కిశోర్‌వర్మ అన్నారు. భీమవరం చెక్‌పోస్ట్ వద్ద రోడ్డు భద్రతపై వాహనదారులకు ఆదివారం అవగాహన కల్పించారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులతో సురక్షిత వాహన ప్రయాణంపై ప్రతిజ్ఞ చేయించారు. ద్విచక్రవాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలన్నారు. కార్లు నడిపేవారు సీటు బెల్ట్ పెట్టుకోవాలన్నారు. వాహనాలకు రికార్డులు ఉండాలని చెప్పారు.

వాహనదారులతో ప్రతిజ్ఞ చేయిస్తున్న ఎస్సై కిశోర్‌వర్మ

ఉపాధి పథకం నిర్వీర్యానికి కుట్ర

పాడేరు, న్యూస్‌టుడే: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి అప్పలనర్సయ్య డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. వీబీ జీ రామ్‌జీ చట్టాన్ని తీసుకురావడానికి నిరసనగా ఈనెల 18 నుంచి 21వ తేదీ వరకు సీపీఎం ఆధ్వర్యంలో ఇంటింటికీ ఉపాధి సాధనపై ప్రచారం చేస్తున్నారు. ఆదివారం పాడేరు సీపీఎం కార్యాలయంలో అప్పలనర్సయ్య ఆధ్వర్యంలో ప్రచార గోడప్రతులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు దాస్ తదితరులు పాల్గొన్నారు.

జి.మాడుగుల, న్యూస్‌టుడే: మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాలని సీపీఎం మండల కార్యదర్శి ధర్మన్న పడాల్ అన్నారు. గెమ్మెలి పంచాయతీ మద్దులబంద గ్రామంలో ఆదివారం ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు. కేంద్రం తెచ్చిన నూతన చట్టం వీజీబీ రామ్‌జీ రద్దు చేసే వరకు పోరాటాలు చేస్తామన్నారు. సీపీఎం నాయకులు పాల్గొన్నారు.

మద్దులబందలో గ్రామస్థులతో మాట్లాడుతున్న సీపీఎం మండల కార్యదర్శి ధర్మన్నపడాల్

(c) eenadu

మీకోసం వెబ్‌సైట్‌లోనూ అర్జీలు సమర్పించొచ్చు

జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్‌టుడే: జిల్లాలోని ప్రజలు.. సమస్యల పరిష్కారం కోసం Meekosam.ap.gov.inలో అర్జీలు సమర్పించవచ్చని కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. పీజీఆర్‌ఎస్‌లో సమర్పించిన అర్జీల స్థితిని టోల్‌ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు. ఈనెల 19న కలెక్టర్ కార్యాలయంలోని ఎస్.ఆర్.శంకరన్ సమావేశ మందిరంలో పీజీఆర్‌ఎస్‌తో పాటు జిల్లా స్థాయిలో రెవెన్యూ క్లినిక్ నిర్వహిస్తామన్నారు. జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్లు, గుంటూరు, తెనాలి రెవెన్యూ డివిజనల్ అధికారులు గ్రామ స్థాయి రికార్డులతో హాజరవుతున్నారు. మండలాల వారీగా కౌంటర్లు ఏర్పాటు చేశామని వివరించారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించడంతో పాటు వెంటనే పరిష్కార చర్యలు తీసుకుంటారని.. మిగిలిన వాటిని వారం రోజుల్లో పరిష్కరించేందుకు కార్యాచరణ ప్రణాళికను రెవెన్యూ అధికారులు సమర్పిస్తారని వివరించారు.

తెలుగుజాతి దీప్తి

తెదేపా వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు వర్ధంతిని ఆదివారం జిల్లావ్యాప్తంగా నిర్వహించారు. ఎన్టీఆర్ చిత్రపటాలు, విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తెలుగుజాతికి ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. జిల్లా తెదేపా కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కార్యకర్తలు రక్తదానం చేశారు.

ఆల్‌రౌండర్ కౌశిక్

క్రికెట్‌లో చిన్ననాటి కలల సాకారం దిశగా అడుగులు

గుంటూరు క్రీడలు, న్యూస్‌టుడే

చిన్నప్పటి నుంచి అతనికి క్రికెట్ అంటే ప్రాణం. రెండో తరగతి చదివేటప్పుడు క్రికెటర్ విరాట్ కోహ్లి ద్వారా స్ఫూర్తి పొందాడు. తనకు క్రికెట్‌లో శిక్షణ ఇప్పించాలని తల్లిదండ్రులను కోరాడు. కుమారుడి ఆసక్తిని గమనించిన వారు శిక్షణ ఇప్పించి ప్రోత్సహించారు. శిక్షణ పొందుతూ చిన్నప్పటి నుంచి రాటుదేలి ఆల్‌రౌండర్‌గా రాణిస్తున్నాడు గుంటూరు ఏటీ అగ్రహారం కాలనీకి చెందిన కుందుర్తి నాగ వెంకట కౌశిక్. ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నాడు. జిల్లా, రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్లలో హాఫ్ సెంచరీలు, సెంచరీలు సాధించి జాతీయ జట్టులో స్థానం దక్కించుకునే దిశగా దూసుకుపోతున్నాడు. తల్లిదండ్రులు జయలక్ష్మి, రమేష్‌బాబు అతనికి అండగా నిలుస్తున్నారు.

విజయాల పరంపర..

నాగ వెంకట కౌశిక్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. గతేడాది జనవరిలో వైజాగ్‌లో జరిగిన అంతర్ జిల్లాల జోన్ మ్యాచ్‌లో అండర్-14 కేటగిరీలో 159 పరుగులు చేసి అజేయంగా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. పాండిచ్చేరిలో ఫిబ్రవరిలో జరిగిన సౌత్ ఇండియా టోర్నమెంట్‌లో అయిదు మ్యాచ్‌లు ఆడి మొత్తం 282 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు(85, 66 పరుగులు) చేశాడు. 15 వికెట్లు కూడా పడగొట్టాడు. అండర్-16 కేటగిరీలో జిల్లా, జోన్ మ్యాచ్‌లకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. రాష్ట్ర జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. నెల్లూరులో జరిగిన ఇంటర్ జోన్ టోర్నమెంట్ మ్యాచ్‌లో మొత్తం 151 పరుగులు సాధించాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మూడు ఇన్నింగ్స్‌ల్లో 67, 53, 31 పరుగులు చేశాడు. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన విజయ్ మర్చంట్ టోర్నమెంట్‌లో అయిదు మ్యాచ్‌లు ఆడి మొత్తం 315 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ 119 పరుగులు, రెండు హాఫ్ సెంచరీలు చేశాడు. గోవాపై 119, మధ్యప్రదేశ్‌పై 74, ఉత్తరాఖండ్‌పై 57 పరుగులు చేసి జట్టు నాకౌట్‌కు అర్హత సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. జిల్లా క్రికెట్ అసోసియేషన్, త్రిమెన్ కమిటీ కౌన్సిల్ ప్రోత్సహిస్తున్నారు. అండర్-19 కేటగిరీలో భారత్ జట్టులో స్థానం దక్కించుకోవడమే నా లక్ష్యమని నాగ వెంకట కౌశిక్ అంటున్నాడు. ఉదయం, సాయంత్రం ఏసీఏ క్రీడా మైదానంలో అహర్నిశలు శ్రమిస్తున్నానని, అసోసియేషన్ సహకారం మరువలేనిదని తెలిపాడు.

అద్దె బండి.. నిబంధనలకు గండి..!

ఏఎన్‌యూలో మాయాజాలం

ఈనాడు, అమరావతి

'అద్దె' బండి మాటున అడ్డగోలుగా దోచిపెడుతున్నారు.. నిబంధనలకు గండికొట్టేసి నిధులు నీళ్లలా చెల్లించేస్తున్నారు. .గత అధికారుల అనాలోచిత నిర్ణయాలు, కొందరి స్వార్థంతో ఏటా రూ.1.35 కోట్లు వృథా అవుతుండడం విమర్శల పాలవుతోంది. ఏఎన్‌యూలో 'అద్దె వాహనాల' మాటున అంతులేని మాయాజాలం నెలకొంది.

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో కొన్ని నిర్ణయాలు నిబంధనలకు విరుద్ధంగా ఉంటున్నాయి. ఆ కోవకే చెందుతుంది 'అద్దె వాహనాల' ఏర్పాటు వ్యవహారం. ఇక్కడ ఉపకులపతి నుంచి రిజిస్ట్రార్, రెక్టార్, రెగ్యులర్ ప్రిన్సిపాళ్ల వరకు.. కీలకస్థాయిలకు మాత్రమే విశ్వవిద్యాలయ వాహనాలు వాడుకునే వెసులుబాటు ఉంటుంది. ఒకవేళ అవి సరిపడా లేకపోయినా, మరమ్మతులకు గురైనా అద్దెకు ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఉంది. ఇందుకుగాను, నెలకు ఒక్కో వాహనానికి రూ.35 వేల చొప్పున పొందడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. దీనికీ కొన్ని నియమ నిబంధనలు పేర్కొన్నారు. సొంత వాహనాలు కాకుండా, వాహన సంస్థల నుంచి అద్దె కింద ఏర్పాటు చేసుకోవడానికే అనుమతించారు.

అడిగి'నోళ్లకు' కాదనరాయె

అయితే, ఏఎన్‌యూలో మాత్రం నిబంధనలు తుంగలో తొక్కి అడ్డదారిలో అనుమతులు మంజూరు చేస్తుండడం గమనార్హం. ఐదారుగురికే ఏర్పాటు చేసుకునే అవకాశం ఉండగా.. ఇక్కడ ప్రస్తుతం 32 మందికి పైగా ఈ అవకాశాన్ని దక్కించుకోవడం గమనార్హం. గతంలో పనిచేసిన కొందరు ఉన్నతాధికారులను మచ్చిక చేసుకుని వారి ద్వారా ఇష్టారాజ్యంగా అనుమతులు పొందారు. ఈసీ అనుమతీ లేకపోవడం ప్రస్తావనార్హం. ఫలితం.. నాన్‌టీచింగ్ ఉద్యోగులనూ ఈ జాబితాలో చేర్చగా.. సాంకేతిక సిబ్బందికీ వీలు కల్పించారు. ఇక్కడే ఆ కొందరు తమదైన రీతిలో కథ నడిపిస్తున్నారు. కుటుంబ సభ్యులు, బంధువుల పేర్లతో వాహనాలు కొనుగోలు చేసి.. వాటిని తాము అద్దెకు వాడుకుంటున్నట్లు చూపి.. వాటి ఈఎంఐల కింద ఏఎన్‌యూ నెలవారీగా ఇచ్చే రూ.35 వేలు చెల్లిస్తూ 'అతి తెలివి' ప్రదర్శిస్తుండడం చర్చగా మారింది.

మధ్యలో ఏ'మార్చేశారు'..

ఏఎన్‌యూ రికార్డుల ప్రకారం చూస్తే.. తొలి నుంచీ ఆ ఐదారుగురికే వాహన సౌకర్యం ఉంది. అయితే, క్రమేణా దీన్ని విస్తరిస్తూ వచ్చారు. గతంలోని కొందరు ఉన్నతాధికారులు అస్మదీయులకు లబ్ధి చేకూర్చేందుకు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడంతో జాబితా అమాంతం పెరిగిపోయింది. అలా గత పదేళ్లలోనే రూ.13.50 కోట్ల మేర దోచిపెట్టడం గమనార్హం. ఇదే సమయంలో విశ్వవిద్యాలయ సొంత వాహనాలు వాడుతున్న ఉద్యోగుల్లో కొందరు మరమ్మతుల పేరుతో భారీగా బిల్లులు పెట్టి సొమ్ము చేసుకుంటోన్న ఉదంతాలు నమోదవుతున్నాయి. కార్యాలయానికే పరిమితమైన ఇన్‌ఛార్జి అధికారులకూ ఈ వెసులుబాటు కల్పించడం వారికే చెల్లింది. ఈ మొత్తం వ్యవహారంలో వాస్తవాలు నిగ్గుతేలాలంటే విజిలెన్స్ విచారణ అవసరం ఉంది.

అన్న క్యాంటీన్లు సిద్ధం

ఉమ్మడి జిల్లాలో కొత్తగా ఐదు ఏర్పాటు

న్యూస్‌టుడే, మేడికొండూరు, సత్తెనపల్లి

రాష్ట్రవ్యాప్తంగా రెండోవిడతలో 40 అన్న క్యాంటీన్లను తెరిచేందుకు కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. త్వరలోనే ఉమ్మడి జిల్లాలో కొత్తగా నిర్మించిన ఐదు అన్న క్యాంటీన్ల సేవలు సామాన్యులకు అందుబాటులో రాబోతున్నాయి. గత తెదేపా ప్రభుత్వంలో నిర్మించిన అన్న క్యాంటీన్లను వైకాపా ప్రభుత్వం మూసివేయడంతో రోజువారి కూలీలు, వలస జీవులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్న క్యాంటీన్లను పునరుద్ధరించింది. పల్నాడు జిల్లాలో 10, గుంటూరు జిల్లాలో 14, బాపట్ల జిల్లాలో మూడు అన్న క్యాంటీన్లు ప్రస్తుతం నడుస్తున్నాయి. పట్టణాల్లోనే ఉన్న వీటిని మండల కేంద్రాల్లోనూ ఏర్పాటుచేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

రూ.61 లక్షలతో భవన నిర్మాణం.. పల్నాడు జిల్లాలో అమరావతి, బాపట్ల జిల్లాలో భట్టిప్రోలు, గుంటూరు జిల్లాలో ప్రత్తిపాడు, ఫిరంగిపురం, దుగ్గిరాలలో నూతన అన్న క్యాంటీన్ల నిర్మాణాల్ని మున్సిపల్ ప్రజారోగ్యశాఖ పర్యవేక్షణలో చేపట్టారు. ఒక్కో అన్న క్యాంటీన్ భవనానికి రూ.61 లక్షలు వెచ్చించారు. ఆ నిధులతో మెరుగైన వసతులతో క్యాంటీన్ల నిర్వహణకు భవనాల పనులు పూర్తి చేశారు.

ప్రస్తుతం ఉన్న క్యాంటీన్లలో ఉదయం, మధ్యాహ్నం, రాత్రి కలిపి రోజూ 2

నుంచి 3 వేల మంది వరకు ఆహారం తీసుకుంటున్నారు. ఏ పూట ఆహారమైనా రూ.5కే ఇస్తుండటంతో అన్న క్యాంటీన్లకు సామాన్యులు క్యూకడుతున్నారు. విరాళాల రూపంలో క్యాంటీన్ల నిర్వహణలో ఎంతో మంది భాగస్వామ్యులు అవుతున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో కొత్తగా ఐదు అన్న క్యాంటీన్ భవనాల నిర్మాణం పూర్తి చేసినట్లు ప్రజారోగ్యశాఖ ఎస్ఈ శ్రీనివాసరావు 'న్యూస్‌టుడే'తో చెప్పారు.

వినియోగదారులూ.. మీ అభిప్రాయం తెలపండి

గుంటూరు నగరం, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్ నియంత్రణ మండలి 2026-27 వార్షిక ఆదాయ అవసరాలు, రిటైల్ ధరలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ చేయనున్నట్లు పర్యవేక్షక ఇంజినీరు రమేష్ తెలిపారు. గుంటూరు సర్కిల్ పరిధిలోని పర్యవేక్షక ఇంజినీరు కార్యాలయం (సంగడిగుంట విద్యుత్తు భవన్), నల్లచెరువు విద్యుత్తు ఈఈ కార్యాలయం, తెనాలి చెంచుపేటలోని ఈఈ కార్యాలయంలో ఈనెల 20, 22, 23, 27 తేదీల్లో ప్రజాభిప్రాయ సేకరణకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. గుంటూరు సర్కిల్ పరిధిలోని కార్యాలయాల్లో ఆయా తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి 4.30 గంటల వరకు వినియోగదారులు అభిప్రాయాలు తెలియజేయవచ్చన్నారు.

తుళ్లూరు: 2026-27 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన వార్షిక ఆదాయ అవసరాలు, విద్యుత్తు రిటైల్ ధరల టారిఫ్‌పై ఈనెల 22, 23వ తేదీల్లో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సీఆర్డీఏ ఎస్ఈ ఎం.శ్రీనివాసరావు తెలిపారు. మంగళగిరి, రాయపూడి డివిజన్ల ప్రజలు అభిప్రాయాలు తెలియజేయొచ్చన్నారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4.30 గంటల వరకు రాయపూడి విద్యుత్ సౌధ భవనంలో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు.

సరస్ మేళా గొప్ప స్ఫూర్తి నింపింది

జిల్లాపరిషత్తు: సరస్ మేళా గొప్ప స్ఫూర్తిని ఇచ్చిందని జిల్లా కలెక్టరు ఎ.తమీమ్ అన్సారియా అన్నారు. నల్లపాడు రహదారిలోని రెడ్డి కళాశాల ఎదుట ప్రాంగణంలో ఈనెల 8న ప్రారంభమైన సరస్ మేళా అఖిల భారత డ్వాక్రా బజార్ ఆదివారం ముగిసింది. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టరు తమీమ్ అన్సారియా మాట్లాడుతూ సరస్‌లో 343 ప్రదర్శనశాలలు ఏర్పాటు చేసి రూ.25 కోట్లకు పైగా విక్రయాలు చేశారని పేర్కొన్నారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కృషి ఫలితంగా గుంటూరులో ఈ మేళా జరిగిందన్నారు. మేళాను విజయవంతం చేయడంలో గుంటూరు ప్రజలు గొప్ప భాగస్వామ్యం వహించారన్నారు. ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు మాట్లాడారు. జేసీ అశుతోష్ శ్రీవాస్తవ, గుంటూరు కమిషనర్ మయూర్ అశోక్, డీఆర్‌డీఏ పీడీ విజయలక్ష్మి సమన్వయం, కృషిని వివరించారు. మేళాలో విధులు నిర్వహించిన వివిధ శాఖల అధికారులు, సిబ్బందికి కలెక్టరు జ్ఞాపికలు అందజేశారు. కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

డీఆర్‌డీఏ పీడీ విజయలక్ష్మికి జ్ఞాపిక అందజేస్తున్న కలెక్టర్ తమీమ్ అన్సారియా

ప్రజల మనసులు గెలిచింది: పెమ్మసాని

పట్టాభిపురం, న్యూస్‌టుడే: సరస్ మేళా ప్రజల మనసులు గెలుచుకుందని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఓ ప్రకటనలో తెలిపారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన మహిళా స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులతో నిర్వహించిన జాతీయ స్థాయి సరస్ ప్రదర్శన అంచనాలకు మించి విజయవంతమైందన్నారు. 13 లక్షలకు పైగా సందర్శకులు తరలివచ్చారన్నారు. ప్రతి శాఖకు ప్రత్యేక శిక్షణ, అవగాహన సమావేశాలు నిర్వహించామని వివరించారు. నాలెడ్జ్ సెంటర్ ద్వారా ప్యాకేజింగ్, బ్రాండింగ్, లోగో డిజైన్, డీపీఆర్ తయారీ, మార్కెటింగ్ వ్యూహాలు, అనుసంధానం వంటి అంశాలపై శిక్షణ ఇచ్చారన్నారు. వివిధ రాష్ట్రాల సంప్రదాయ వంటకాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయన్నారు. మేళా విజయవంతానికి సహకరించిన జిల్లా యంత్రాంగానికి పెమ్మసాని ధన్యవాదాలు తెలిపారు.

నిధులొచ్చాయ్.. పనులు మరి..!

ఆర్వోబీలు నిర్మిస్తేనే ట్రాఫిక్ కష్టాలకు చెక్

ఈనాడు-అమరావతి

గుంటూరు నగరం మధ్య నుంచి రైల్వేమార్గం వెళుతుండడంతో నగరంలో అటు, ఇటు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఆయాప్రాంతాల్లో రైలుమార్గంపై ఆర్వోబీ నిర్మాణాలకు నిధులు మంజూరైనా నిర్మాణంలో జాప్యం జరుగుతోంది. రైళ్ల రాకపోకల సమయంలో గేట్లు మూసేయడంతో వాహనదారులు ట్రాఫిక్‌లో చిక్కుకుని అవస్థలు పడుతున్నారు. వర్షాకాలంలో మూడువంతెనలు, కంకరగుంట ఆర్‌యూబీలోకి వరద నీరు చేరితే రద్దీ మరింత ఎక్కువై గేటు మూసిన ప్రతిసారి 20 నిమిషాలకు పైగా వేచిచూడాల్సి వస్తోంది. దీనిని గుర్తించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమస్యను పలుమార్లు కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి గుంటూరు నగరంలో ఐదు ఆర్వోబీలు మంజూరు చేయించారు. మొత్తం వ్యయాన్ని కేంద్రమే భరించేలా ఒప్పించారు. శంకర్‌విలాస్, గడ్డిపాడు, పెదపలకలూరు, శ్యామలానగర్, సంజీవయ్యనగర్ ఆర్వోబీలు నిర్మాణానికి నిధులు తీసుకొచ్చారు. అదేవిధంగా నందివెలుగు మార్గంలో వైకాపా హయాంలో నిధుల కొరతతో ఆగిపోయిన వంతెనకు రాష్ట్రం వాటా కూడా కేంద్రం నుంచి రూ. 36.91 మంజూరు చేయించి పూర్తిచేయిస్తున్నారు. ఈ ఆరు ఆర్వోబీలు పూర్తయితే గుంటూరు నగరంలో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పడడంతోపాటు నగరవాసుల రాకపోకలకు మార్గం సుగమం కానుంది.

నిరంతరం రద్దీగా ఉండే శ్యామలానగర్ గేటు

రైల్వే మార్గంపై వంతెన	కేటాయించిన సొమ్ము(రూ. కోట్లలో)
గడ్డిపాడు	107.79
పెదపలకలూరు	41.00
శ్యామలానగర్	78.64
సంజీవయ్యనగర్	80.95
శంకర్‌విలాస్	98.00

ప్రక్రియ పూర్తయితేనే..

గుంటూరు నగరంలో రైల్వే మార్గంపై శంకర్‌విలాస్ వంతెన నిర్మాణం ప్రారంభమైంది. గడ్డిపాడు, పెదపలకలూరు, శ్యామలానగర్, సంజీవయ్యనగర్ ఆర్వోబీలకు నిధులు మంజూరు కావడంతో కొన్ని టెండరు ప్రక్రియలో ఉండగా, కొన్నింటికి ఆకృతులు ఆమోదం పొంది సాంకేతిక అనుమతులు రావాల్సి ఉంది. భూసేకరణ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. ఆర్వోబీల ఆకృతులు ఆమోదం పొందిన వెంటనే ఎంత భూమి సేకరించాలో గుర్తించి ఆప్రక్రియ ప్రారంభించాలి. శ్యామలానగర్ ఆర్‌యూబీకి గతంలో నిధులు మంజూరైనా సకాలంలో భూసేకరణ చేయక వెనక్కి వెళ్లాయి. ఆర్‌యూబీ స్థానంలో ప్రస్తుతం ఆర్వోబీకి నిధులొచ్చాయి. ఇక్కడ భూసేకరణకు సంబంధించి ఇప్పటి నుంచే ప్రణాళికాయుతంగా ముందుకెళితేనే అనుకున్న సమయంలో పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. ఆర్వోబీలకు నిధులు మంజూరై 6 నెలలు పూర్తయినా ఇంకా ఓ కొలిక్కి రాకపోవడం గమనార్హం. ఆర్‌అండ్‌బీ, జీఎంసీ, రైల్వేశాఖ సమన్వయంతో పనిచేసి వీలైనంత త్వరగా పనులు ప్రారంభించాలి. అయితే ఇందుకు భిన్నంగా ప్రణాళిక, సమన్వయ లోపం కారణంగా జాప్యం జరుగుతోంది.

సీడీఈ పరీక్షలకు సర్వసన్నద్ధం

ఏఎన్‌యూ, న్యూస్‌టుడే: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో దూర విద్యా కేంద్రం ఆధ్వర్యంలో ఈనెల 20 నిర్వహించే పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దాదాపు 30 రోజుల పాటు పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 114 కేంద్రాల్లో డిగ్రీ, పీజీల్లో సుమారు 64,560 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇప్పటికే పరీక్ష కేంద్రాలకు ప్రశ్నాపత్రాలు పంపించామని అధికారులు వెల్లడించారు. మొత్తం మూడు సెట్లను సిద్ధం చేశామన్నారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు దూర విద్యా కేంద్రంలో ప్రత్యేక వార్ రూమ్ ఏర్పాటు చేశామని అధికారులు చెప్పారు. ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే స్పందించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు సంచాలకులు ఆచార్య వెంకటేశ్వర్లు తెలిపారు.

తిరుగు ప్రయాణంతో బస్టాండులో రద్దీ

పట్నంబజారు, న్యూస్‌టుడే: సంక్రాంతి పండగ సెలవులు ముగియడంతో తిరుగు ప్రయాణమయ్యే వారితో ఆదివారం బస్టాండులో రద్దీ ఏర్పడింది. ప్రయాణికులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఆర్టీసీ అధికారులు బస్సుల వివరాలతోపాటు బయలుదేరే సమయాలను మైకుల ద్వారా తెలిపారు. అధికారులు రద్దీ రూట్లవైపు సర్వీసులను మళ్లించారు. సుదూర ప్రాంతాలకు వెళ్లే వారి సౌకర్యార్థం హైదరాబాదు, చెన్నై, బెంగళూరులకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. సోమవారం హైదరాబాదుకు 8, చెన్నైకి 3, బెంగళూరుకు ఒకటి చొప్పున ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు జిల్లా ప్రజారవాణా అధికారి సామ్రాజ్యం తెలిపారు. ఆదివారం బస్టాండు నుంచి 70 వేల మంది ప్రయాణికులు రాకపోకలు చేసినట్లు ఆమె వెల్లడించారు.

వీఐపీ పాస్‌ల పేరుతో అక్రమార్జన

కోటప్పకొండ తిరునాళ్లకు వారి హడావిడే అధికం

ఈనాడు, నరసరావుపేట

కోటప్పకొండ తిరునాళ్లకు వీఐపీ పాస్‌ల జారీలో అవకతవకలు జరుగుతున్నాయి. వీఐపీల పేరుతో జారీ చేస్తున్న పాస్‌లు పార్టీల కార్యకర్తలకు చేరుతున్నాయి. దీంతో వారు ఎవరికి పడితే వారికి విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కోటప్పకొండ తిరునాళ్ల చరిత్రలో శివరాత్రి రోజు వీఐపీల కోసం ప్రత్యేక దర్శనం.. అదీ పాస్‌లతో అనేది లేదు. గత వైకాపా ప్రభుత్వ హయాంలో వీఐపీల పేరుతో పాస్‌లను ముద్రించి పంచారు. తిరునాళ్ల రోజు సుమారు 5 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకుంటుంటారు. అయితే వీఐపీల పేరుతో పాస్ చేతికందిన ప్రతిఒక్కరినీ స్వామి గర్భాలయం వరకు ప్రవేశాలు కల్పించడం సరికాదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమ కాసుల పెట్టె నిండడానికి గతంలో కొందరు తీసుకొచ్చిన అనాలోచిత పద్ధతిని ఇప్పుడూ కొనసాగించడం దారుణమని భక్తులు పేర్కొంటున్నారు.

ఆలయ ఆదాయానికి గండి

ఈ వీఐపీ పాస్‌ల దర్శనం ప్రభుత్వానికి తెలియకుండా జరిగిపోతోంది. గత ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రజాప్రతినిధి ఇంటి నుంచి పంపిణీ చేశారు. ప్రభుత్వం నుంచి వీఐపీ పాస్‌లు కానీ, వీఐపీ దర్శనం నిర్వహించాలని అధికారికంగా ఎక్కడా లేదు. కేవలం రూ. 100, 200, 500 టికెట్లు మాత్రమే ఉంటాయి. వీఐపీ పాస్‌ల వల్ల ప్రభుత్వం, ఆలయానికి రూపాయి ఆదాయం రావడం లేదు. కోటప్పకొండ ఆలయం ఎంతో ఆదాయాన్ని కోల్పోతోంది.

వేలల్లో వీఐపీలా..!

పాస్‌ల జారీతో వీఐపీలు అనేదానికి అర్థం లేకుండా కోటప్పకొండ తిరునాళ్ల రోజు దర్శనాలు జరుగుతుండటం గమనార్హం. 10 వేలమంది జిల్లాలో వీఐపీలు ఉన్నారా? ఎందుకంటే పదివేల వీఐపీల పాస్‌లు ముద్రిస్తారు. ఇవి సరిపోవని కొన్ని నకిలీ వీఐపీ పాస్‌లు కూడా తీసుకొస్తుంటారు. దీనిపై 'ఈవో' చంద్రశేఖర్‌ను సంప్రదించగా.. అధికారికంగా వీఐపీ దర్శనం లేదని, అంతకుముందు జరుగుతుందని.. ఇప్పుడూ కొనసాగిస్తున్నామని, ఈనెల 20న జరిగే సమావేశంలో దీనిపై చర్చిస్తామని చెప్పారు.

కన్నకొడుకే కాలయముడై..

★ డబ్బు కోసం తండ్రిని హతమార్చిన వైనం
★ తల్లిపైనా దాడి ★ మద్యం మత్తులో ఘాతుకం

గుంటూరు రూరల్, న్యూస్‌టుడే: తల్లిదండ్రులు దైవంతో సమానం. అలాంటి వారిని వృద్ధాప్యంలో కంటికి రెప్పలాగా కాపాడాల్సిన కుమారుడే వారి పాలిట రాక్షసుడిలా మారాడు. డబ్బు కోసం తల్లిని కొట్టడంతోపాటు అడ్డువచ్చిన తండ్రిని కుమారుడు హతమార్చిన హేయమైన సంఘటన ఆదివారం వెలుగుచూసింది. నల్లపాడు పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గుంటూరు రూరల్ మండలం రెడ్డిపాలెంలోని మదర్‌థెరిసా కాలనీకి చెందిన దాకోజు శేషబాబు(63) బూట్ పాలిష్ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆయన భార్య అన్నపూర్ణ ఇక్కడి రైలుపేటలోని ఓ హోటల్‌లో పనిచేస్తుంటుంది. వీరి ఐదుగురు సంతానం కాగా.. చిన్న కుమారుడు సాయి నాగ గణేష్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి పల్నాడు జిల్లా జంగమేశ్వరపురానికి చెందిన లక్ష్మీతిరుపతమ్మతో కొన్నేళ్ల కింద వివాహం అయ్యింది. వారికి ఇద్దరు సంతానం ఉన్నారు. ఈ నెల 17న భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో లక్ష్మీతిరుపతమ్మ పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. అదే రోజు రాత్రి మద్యం తాగి ఇంటికొచ్చిన సాయినాగ గణేష్.. తల్లి దాచుకున్న డబ్బులు ఇవ్వాలంటూ గొడవకు దిగి ఆమెను కొట్టాడు. దీంతో భయపడిన శేషబాబు దంపతులు పొరుగింట్లో నివాసం ఉంటున్న కమాల్‌బీ ఇంటికి వెళ్లి తలదాచుకున్నారు. అదే రోజు అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో సాయినాగ గణేష్ అక్కడికి వెళ్లి తల్లిదండ్రులను బయటకు పిలిచి మరోసారి గొడవపడ్డాడు. ఈ క్రమంలో తల్లిని కొడుతుండగా.. తండ్రి అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఆయనపై రాయితో దాడి చేశాడు. తలకు తీవ్ర గాయం కావడంతో శేషబాబు మృతి చెందాడు. అన్నపూర్ణ గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు అక్కడకు రావడం చూసిన నిందితుడు పరారయ్యాడు. నల్లపాడు సీఐ వంశీధర్ సిబ్బందితో ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని జీజీహెచ్‌కు తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, నిందితుడి కోసం గాలిస్తున్నామని సీఐ చెప్పారు.

శేషబాబు (పాత చిత్రం)

నీళ్ల వెనుక నిజాలివి..!

భారీ వర్షాలు, వరదనీరు చేరికతోనే రైల్వేస్టేషన్ సబ్‌వేలో లీకేజీలు

ఈనాడు, అమరావతి

గుంటూరు ప్రధాన రైల్వేస్టేషన్.. నిత్యం 90 మేర రైళ్ల రాకపోకలు..10 వేల మంది ప్రయాణికులతో రద్దీగా ఉండే ప్రాంతం. ఇక్కడ ఒకటో నంబర్ ప్లాట్‌ఫామ్ మినహా మిగిలిన వాటిపైకి వెళ్లాలంటే సబ్‌వేనే ప్రధాన ఆధారం. మెట్లు, ఎస్కలేటర్ ఉన్నప్పటికీ.. ప్రయాణికులు ఎక్కువగా సబ్‌వేను వినియోగించుకుంటుంటారు. అంతటి కీలకమైన ఈ మార్గంలో గతేడాది సెప్టెంబర్‌లో లీకేజీలు ఏర్పడ్డాయి. ఎక్కువగా వర్షపునీరు చేరడంతో ప్రయాణికులు అవస్థలు ఎదుర్కొన్నారు. ఈ సమస్యను ఈనాడు వెలుగులోకి తెచ్చింది. అనంతరం కేంద్ర సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి ఈ సబ్‌వేను సందర్శించడం.. ఇక్కడి పరిస్థితిపై అధికారులను ప్రశ్నించడంతోపాటు కారణాలపై సమగ్రంగా అధ్యయనం చేయాలని ఆదేశించడం తెలిసిందే. ఆమేరకు రైల్వేశాఖ వర్గాలు ప్రత్యేకంగా దృష్టి పెట్టాయి.

విభిన్న మార్గాల్లో అధ్యయనం

రైల్వేశాఖ హెడ్‌క్వార్టర్ అధికారులు, ఇతర ఏజెన్సీలు క్షేత్రస్థాయిలో సమగ్ర తనిఖీలు చేపట్టాయి. గతేడాది సెప్టెంబర్ 24న పీసీఈ తనిఖీ జరగ్గా.. సబ్‌వేలోకి నీరు రావడానికి ప్రధాన కారణం భారీ వర్షాలేనని గుర్తించారు. భూగర్భజలశాఖ అందించిన నీటిపట్టిక ఆధారంగా 112 శాతం అధిక వర్షపాతం నమోదైనట్లు తేల్చారు. ఏటా జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య గుంటూరులో సాధారణ వర్షపాతం 570 మి.మీ. కాగా.. 2015 నుంచి 350-450 మి.మి. మధ్య నమోదవుతోంది. అయితే, 2019లో మాత్రం 609 మి.మి. మేర పడగా.. ఆ తర్వాత 2024లో 910 మి.మీ. వర్షం కురిసింది. గతేడాది అనూహ్యంగా 824 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు తేల్చారు. గుంటూరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి చెందిన సివిల్ ఇంజినీరింగ్ విభాగాధిపతి పరిశీలనలోనూ కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు.

మరమ్మతుల అనంతరం ప్రారంభమైన రాకపోకలు

నీరు బయటకు వెళ్లక వెతలు

విడతల వారీగా రెండు నెలల పాటు కుండపోత వర్షం పడడంతో నగరం జలమయంగా మారింది. డ్రెయిన్లు పొంగిపొర్లాయి. అలా రైల్వే ట్రాక్ దగ్గర డ్రెయినేజీ బ్లాక్ అయి నీరు సబ్‌వేలోకి చేరినట్లు గుర్తించారు. నిర్మాణం, ప్రాజెక్టు ప్లానింగ్, ఇంజినీరింగ్ డిజైన్‌లో లోపాలపైనా అధ్యయనం జరగ్గా.. భారీవర్షాలే కారణమని నివేదించారు. ఆమేరకు 498 బ్రిడ్జి వైండ్ చేయడం, ఒకటి లోతుగా, 4 కొంతమేర చొప్పున మొత్తం 5 బోర్‌వెల్స్‌ను సబ్‌వే పరిసరాల్లో తవ్వడం, లీకేజీలను అరికట్టడానికి గ్రౌటింగ్ ప్రక్రియ నిర్వహించడం.. అధికంగా చేరే వర్షపు నీటిని బయటకు పంపడానికి 44 చోట్ల వీప్ హోల్స్ ఏర్పాటు చేయడంతో సమస్యకు పరిష్కారం లభించినట్లయిందని రైల్వేశాఖ వర్గాలు నివేదించాయి. అలా, గతేడాది డిసెంబర్ 5వతేదీ నుంచి సబ్‌వేను అందుబాటులోకి తీసుకొచ్చామని వివరించారు. అయితే, ప్రస్తుతం చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయా.. లేదా.. తెలుసుకోవాలంటే మాత్రం వర్షాకాలం వరకు ఆగాల్సిందే..!!

సందర్భమేదైనా ఈనాడు ను చేసుకోండి వేదిక
మీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు ఈనాడులో ప్రకటనల ద్వారా తెలియజేయండి

ప్రకటనల కొరకు సంప్రదించండి: 80085 10541
జీఎస్‌టీ 5% అదనం

(c) eenadu

బిద్రి కళ.. వహ్వా అనిపించేలా..

గుంటూరు సరస్ మేళాలో బిద్రి హస్తకళా వస్తువులు ఆకట్టుకున్నాయి. కర్ణాటకలోని బీదర్ ప్రాంతంలో తయారు చేసే ఈ వస్తువులను రాజులు, నవాబులు విశేషంగా వాడేవారు. ఈ వస్తువులు జింక్ మిశ్రమ లోహాలతో తయారవుతాయి. మొదట జింక్ రాగి మిశ్రమంతో వస్తువును తయారుచేసి దానిపై కళాకృతులు చెక్కి వెండి తీగలను అమర్చుతారు. తర్వాత దాన్ని పాలిష్ చేయడం ద్వారా నల్లని వస్తువుపై వెండి మెరుపుతో కూడిన అందమైన ఆభరణాలు, దేవతామూర్తులు, పక్షులు, జంతువులు, ఫ్లవర్‌వాజ్‌లు, కూజా లాంటి హస్తకళా రూపాలు తయారవుతాయని, వందల ఏళ్లనాటి ఈ పురాతన కళకు నేటికీ వన్నె తగ్గలేదని బీదర్‌కు చెందిన పార్వతి తెలిపారు. - ఈనాడు, అమరావతి

వస్తువులను చూపుతున్న బీదర్‌కు చెందిన పార్వతి

నెమలి, ఏనుగు ఆకృతులు

ఈఎస్ఎల్ ప్రాంతీయ సమరానికి సై

నేటి నుంచి సెంట్రల్ ఆంధ్రా స్థాయి ఈనాడు క్రికెట్ పోటీలు

గుంటూరు క్రీడలు, తాడికొండ, న్యూస్‌టుడే: 'ఈనాడు స్పోర్ట్స్ లీగ్ (ఈఎస్ఎల్)' టోర్నమెంట్‌లో ప్రాంతీయ సమరానికి రంగం సిద్ధమైంది. క్రికెట్‌లో ప్రతిభావంతులను వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న 'ఈఎస్ఎల్' పండగ రెండో దశకు చేరుకుంది. 'ఈనాడు క్రికెట్ సంబరం' సెంట్రల్ ఆంధ్రా స్థాయి పోటీలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. గత నెలలో జిల్లా స్థాయిలో పోటీలు జరిగాయి. ఆ టోర్నమెంట్‌లో ప్రథమ స్థానం సాధించిన జూనియర్, సీనియర్ జట్లు ఇప్పుడు ప్రాంతీయ స్థాయిలో నిర్వహించే పోటీల్లో తలపడనున్నాయి. దీనికోసం గుంటూరు సమీప మోతడకలోని చలపతి హిల్ వ్యూ స్టేడియాన్ని ముస్తాబు చేశారు. ఈ పోటీలు నాకౌట్ పద్ధతిలో నిర్వహిస్తారు. గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో విజేతలుగా నిలిచిన జట్లు ఈ టోర్నమెంట్‌లో తలపడనున్నాయి. నిర్ణీత 20 ఓవర్లలో పోటీలు జరగనున్నాయి.

వేదిక: చలపతి హిల్ వ్యూ స్టేడియం, మోతడక
సీనియర్స్: మొదటి మ్యాచ్ (ఉదయం) గుంటూరు × పశ్చిమ గోదావరి
జూనియర్స్: రెండో మ్యాచ్ (మధ్యాహ్నం) గుంటూరు × కృష్ణా

Aster Ramesh HOSPITALS
EENADU SPORTS LEAGUE 2025
Title Sponsor
ధనిక్ భారత్ విద్యా సంస్థలు
IIT-JEE | NEET
Protein Partner
నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (Non-Govt. Public Charitable Trust)
Regional Sponsor
City Chalapathi Institute of Technology AUTONOMOUS MOTHADAKA CAMPUS
Gift Partner
KL (DEEMED TO BE UNIVERSITY)
Beverage Partner
CMR SHOPPING MALL The joy of life
ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | ఒడిశా | కర్ణాటక
Digital Partner
ఈనాడు.నెట్ ETV BHARAT
TV Partner
ETV ఆంధ్రప్రదేశ్
Organised by ఈనాడు

ఎక్స్‌ప్రెస్ రైళ్లు నిలపాలని ఆందోళన

నిరసన తెలుపుతున్న ప్రయాణికుల సంక్షేమ సంఘ నాయకులు

పొన్నూరు, న్యూస్‌టుడే: నిడుబ్రోలు రైల్వే స్టేషన్‌లో మచిలీపట్నం-తిరుపతి, గూడూరు-సికింద్రాబాద్, సింహపురి ఎక్స్‌ప్రెస్, శేషాద్రి ఎక్స్‌ప్రెస్ రైళ్లు నిలపాలని ప్రయాణికులు ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నా పట్టించుకోవడం లేదని, ఈ బడ్జెట్‌లోనైనా ఈ రైళ్ల నిలిపేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రయాణికుల సంక్షేమ సంఘ నాయకులు ఆదివారం పట్టణ పరిధి జీబీసీ రహదారిలో ఆందోళన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో పట్టణ అభివృద్ధి కమిటీ సమన్వయకర్త షేక్ యాసిన్‌బాబా మాట్లాడుతూ ప్రయాణికుల ద్వారా ఏటా రూ.4 కోట్లు ఆదాయం వస్తున్నా అందుకు అనుగుణంగా ఎక్స్‌ప్రెస్ రైళ్లను నిలుపుదల చేయడం లేదని వాపోయారు. ఈసారైనా వీటిని నిపుదల చేయకపోతే నిరహారదీక్ష చేస్తామని ఆయన హెచ్చరించారు. రైల్వే స్టేషన్‌లో కనీస వసతులు లేకపోవడంతో ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

మూడు రాజధానులకు మద్దతు ప్రకటించిన వాళ్లకే పెద్దపీట?

ఏఎన్‌యూ: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో నాటి వైకాపా పెద్దలను ప్రసన్నం చేసుకోవడానికి అప్పటి వీసీ మూడు రాజధానులకు మద్దతుగా సదస్సు నిర్వహించారు. ఇందుకోసం కొంతమంది తన అనుచరులైన అధ్యాపకులను, అతిథి అధ్యాపకులతో విస్తృతంగా ఏర్పాట్లు చేయించారు. తాజాగా ఈ నెల 20 నుంచి సీడీఈ ఆధ్వర్యంలో నిర్వహించే పరీక్షలకు పరిశీలకులుగా నాటి వీసీ అనుచరులకు, సదస్సు కోసం పనిచేసిన సదరు అతిథి అధ్యాపకులకు పెద్దపీట వేశారు. ఈ వ్యవహారంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫార్మసీ, వాణిజ్యం, ఆర్ట్స్ కళాశాలలో పనిచేస్తున్న మొత్తం ఆరుగుర్ని ఇలా పరిశీలకులుగా నియమించారు. వీరు గతంలో ఇదే తరహాలో అవకాశం పొందగా ఆ సమయంలో అనేక అక్రమాలు జరిగాయి. ప్రస్తుతం మళ్లీ వారికే అవకాశం కల్పించడంతో పారదర్శకత ఏమేరకు ఉంటుందన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తఆ కొందరికే ఏఎన్‌యూలో ఇప్పటికీ అగ్రాసనం వేస్తుండడంపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేసేందుకు కొందరు సిద్ధమవుతున్నారు. ఇందుకు సంబంధించిన పలు ఆధారాలను సేకరించారు.

గ్రాట్యుటీ చెల్లించాలంటూ కార్మిక శాఖ నోటీసులు

ఏఎన్‌యూ, న్యూస్‌టుడే: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఉన్నతాధికారుల నిర్లక్ష్యం కారణంగా దాదాపు రూ.5.30 కోట్ల సొమ్మును పీఎఫ్ అధికారులు బలవంతంగా తీసుకెళ్లిన ఘటన మరువక ముందే కార్మిక శాఖ తాజాగా గ్రాట్యుటీ చెల్లించాలంటూ నోటీసులు జారీ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పీఎఫ్ డబ్బులు చెల్లించినప్పుడు గ్రాట్యుటీ కూడా వెంటనే తమ ఖాతాలో వేయాలంటూ కొంతమంది ఉద్యోగులు కార్మిక శాఖను ఆశ్రయించారు. ఈ వ్యవహారం వెనుక పీఎఫ్ చెల్లింపుల్లో కీలకపాత్ర పోషించిన అధికారులే ఉన్నట్లు విశ్వవిద్యాలయ వర్గాలు వెల్లడించాయి. అయినా ఆ అధికారిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపోవడంతో కొంతమంది ఉద్యోగులను కార్మిక శాఖ వద్దకు ఆ అధికారే పంపినట్లు చర్చ జరుగుతోంది. అసలే నిధుల కొరతతో గత మూడు నెలలుగా సిబ్బందికి 90 శాతం జీతాలు ఇస్తున్న ఏఎన్‌యూ.. తాజా నోటీసులు తలకుమించిన భారంగా తయారైంది. ప్రభుత్వం మారినా.. అధికారుల తీరు మారకపోవడంతో ఆర్థిక క్రమశిక్షణ పాటించకుండా ఇష్టం వచ్చినట్లు చేయడంతో ఏఎన్‌యూ నిధులు నిండుకున్నాయి. అవసరం లేకపోయినా కొంతమంది విశ్రాంత ఉద్యోగులు, అధ్యాపకులను తీసుకోవడం వారికి వేలల్లో జీతాలు చెల్లించడం, నాటి వైకాపా హయాంలో అనవసరంగా తీసుకున్న వారిని తొలగించకపోవడంతో వారికి జీతాల రూపంలో వేలల్లో చెల్లించడంతో ఏఎన్‌యూకి తలకుమించిన భారమైంది. తాజాగా కార్మిక శాఖ నోటీసులు ఇవ్వడంతో అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. వాళ్లు అకస్మాత్తుగా వచ్చి ఖాతాలు స్తంభింపజేస్తే ఎలాంటి పరిణామాలు తలెత్తుతాయోనని అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.

ఎన్టీఆర్ చొరవతో సహకార బ్యాంకులు బలోపేతం

జిల్లాపరిషత్తు(గుంటూరు): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సహకార బ్యాంకులను బలోపేతం చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌కే దక్కుతుందని డీసీసీబీ ఛైర్మన్ మక్కెన మల్లికార్జునరావు అన్నారు. బ్రాడీపేటలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ పరిపాలన కార్యాలయం సహకార భవన్‌లో ఆదివారం ఎన్టీఆర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జీడీసీసీ బ్యాంకు విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం మహాజన సభ జరిగింది. విశ్రాంత ఉద్యోగులకు కనీస పింఛన్ రూ.15 వేలు, మెడిక్లెయిమ్ రూ.15 వేలకు పెంచాలని కోరారు. సమావేశంలో డీసీసీబీ సీఈవో వి.వి.ఎస్.ఫణికుమార్, విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు పాల్గొన్నారు.

ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన డీసీసీబీ ఛైర్మన్ మల్లికార్జునరావు

తెలుగుజాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటారు

పట్టాభిపురం, న్యూస్‌టుడే: తెలుగుజాతి ఖ్యాతిని దశదిశలా వ్యాపింపజేసిన మహానుభావుడు నందమూరి తారక రామారావు అని తెదేపా జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు పేర్కొన్నారు. గుంటూరులోని జిల్లా పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ వర్ధంతి ఆదివారం నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహాలకు నివాళులర్పించారు. రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. మాణిక్యరావు మాట్లాడుతూ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి తీసుకొచ్చి చరిత్ర సృష్టించారన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా చేపట్టిన సంక్షేమ పథకాలు ఇప్పటికీ ఎవర్‌గ్రీన్‌గా నిలిచాయన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీఆర్ అన్నారు. ఏపీఐడీసీ ఛైర్మన్ డేగల ప్రభాకర్ మాట్లాడుతూ మహిళలకు ఆస్తి హక్కులో సమాన హక్కు కల్పించి ఆడపడుచులకు అన్నగా నిలిచిపోయారన్నారు. ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ఛైర్మన్ మన్నవ మోహనకృష్ణ మాట్లాడుతూ తెలుగుజాతి ఉన్నంత కాలం ఎన్టీఆర్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు పోతినేని శ్రీనివాసరావు, కంచర్ల శివరామయ్య, నాయుడు ఓంకార్, చిట్టాబత్తిన చిట్టిబాబు, వేములకొండ శ్రీనివాస్, రావిపాటి సాయికృష్ణ, కల్లూరి శ్రీనివాసరావు, పప్పుల దేవదాస్, డిప్యూటీ మేయర్ షేక్ సజీల, పానకాల వెంకటమహాలక్ష్మి, ముత్తినేని శివలీల, లాం నవమి, కూనంనేని వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన తెదేపా జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు, ఎమ్మెల్యే నసీర్

ఎన్టీఆర్.. వీరయ్య చౌదరిల సేవలు ఎనలేనివి

పొన్నూరు, న్యూస్‌టుడే: సమాజంలో మార్పు తీసుకువచ్చే ప్రక్రియలో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఒక విప్లవ వీరుడుగా పని చేశారని తెదేపా జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు పేర్కొన్నారు. ఆదివారం రాత్రి మండల పరిధిలోని నండూరులో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్, మాజీ రెవెన్యూ శాఖ మంత్రి ధూళిపాళ్ల వీరయ్య చౌదరి విగ్రహాలను ఎమ్మెల్యేలు నరేంద్రకుమార్, తెనాలి శ్రావణ్‌కుమార్‌తో కలిసి మాణిక్యరావు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంలో ఎన్టీఆర్ కీలక పాత్ర పోషించాలని చెప్పారు. ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ మాట్లాడుతూ గత వైకాపా పాలనలో జీబీసీ రహదారి నుంచి నండూరు వరకు రహదారి గోతులమయంగా మారినా నిధులు మంజూరు చేయలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రహదారి నిర్మాణ పనులకు రూ.కోటి మంజూరు చేశామన్నారు. తెదేపా పాలనలో నండూరులో 1800 ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఎత్తిపోతల పథకానికి రూ.11.50 కోట్లు మంజూరు చేశామని, గత వైకాపా పాలనలో పనులు చేయలేదన్నారు. ఎత్తిపోతల పనులు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ మాట్లాడుతూ రెవెన్యూ రంగంలో అనేక మార్పులు తీసుకువచ్చే ప్రక్రియలో ఎన్టీఆర్, ధూళిపాళ్ల వీరయ్య చౌదరిలు కీలక పాత్ర పోషించాలని చెప్పారు.

విగ్రహావిష్కరణలో మాణిక్యరావు, ఎమ్మెల్యేలు నరేంద్రకుమార్, తెనాలి శ్రావణ్‌కుమార్

సీఎం పర్యటన బందోబస్తు పర్యవేక్షణ

నెహ్రూనగర్, న్యూస్‌టుడే : జిల్లా వ్యాప్తంగా ఆదివారం ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. తెదేపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన సభకు సీఎం చంద్రబాబునాయుడు, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రముఖులు హాజరవ్వడంతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం పర్యటన ముగిసేవరకు బందోబస్తును ఎస్పీ వకుల్‌జిందాల్ స్వయంగా పర్యవేక్షించారు.

Government of Andhra Pradesh, ENDOWMENTS DEPARTMENT
Sri Someswara Swamy Temple
Bethapudi (V), Mangalagiri (M), Guntur District
e-Procurement Tender
NIT.No. P/COE/1376/2025 Dt:06/11/2025
e-Tenders are invited through the e-Procurement portal for **Re-Construction of Temple.** Interested bidders may visit the official website **www.apeprocurement.gov.in** for detailed information, eligibility criteria, and submission guidelines.
Executive Officer

ఎన్ఆర్ఐ సుబ్బారావు దాతృత్వం

సుమారు రూ.22 లక్షలతో అపరకర్మల భవనం నిర్మాణం

దుగ్గిరాల, న్యూస్‌టుడే: జన్మించిన గ్రామాన్ని మరచిపోకుండా విదేశాల్లో ఉండి కూడా సేవలు అందిస్తున్న ఎన్ఆర్ఐ, పీ4 సభ్యుడు జంపాల సుబ్బారావు, పద్మజ దంపతుల దాతృత్వం గొప్పదని పలువురు వక్తలు అన్నారు. ఆయన తల్లిదండ్రులు జంపాల సంగమేశ్వరరావు, వనజాక్షిల పేరిట సుమారు రూ.22 లక్షలతో నిర్మించిన అపరకర్మ భవన తాళాలను జంపాల లచ్చినీడు సంతతి సత్ర సంక్షేమ సంఘం వారికి ఆదివారం రాత్రి జరిగిన కార్యక్రమంలో ఆయన అప్పగించారు. తాము అమెరికాలో ఉంటాం కాబట్టి, అవసరమైన వారు భవనాన్ని వినియోగించుకునేలా తాళాలను అప్పగించినట్లు సుబ్బారావు చెప్పారు.

తాళాలను సత్రం సంక్షేమ సంఘానికి అప్పగిస్తున్న సుబ్బారావు దంపతులు, సోదరి శ్రీలక్ష్మి తదితరులు

'ప్రత్యామ్నాయ ప్లాట్లు కేటాయించకుండా తిప్పుతున్నారు'

✦ మంత్రి నారాయణపై సోషల్ మీడియాలో రైతు యుగంధర్ ఆరోపణలు

✦ అది అసత్య ప్రచారం: సీఆర్డీఏ ప్లానింగ్ డైరెక్టర్ సురేష్

ఈనాడు, అమరావతి, తుళ్లూరు, న్యూస్‌టుడే: రాజధాని నిర్మాణానికి ఇవ్వని భూముల్లో తనకు వచ్చిన ప్లాట్లను రద్దు చేసి ప్రత్యామ్నాయంగా మరో చోట ప్లాట్లు కేటాయించాలని సీఆర్డీఏ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవటం లేదని మందడం గ్రామానికి చెందిన ఆలూరు యుగంధర్ అనే రైతు సోషల్ మీడియా వేదికగా తన గోడు వెళ్లబోసుకున్నాడు. 2017లో ల్యాండ్ పూలింగ్‌లో తాను భూములు ఇవ్వగా 9600 గజాలు సీఆర్డీఏ కేటాయించిందని యుగంధర్ తెలిపారు. అదేవిధంగా 4530గజాలు జరీబు ప్లాట్లుగా ఇచ్చారు. ఇది కూడా ఎల్.పి.ఎల్‌లో వచ్చింది. ఈ ప్లాట్లు రద్దు చేసి ప్రత్యామ్నాయంగా మరో చోట కేటాయించమని అనేక సార్లు రాతపూర్వకంగా కోరినా 8 సంవత్సరాలుగా సమస్యను సీఆర్డీఏ పరిష్కారం చేయలేదని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి నారాయణ ఆదేశాలతో అధికారులు ఇలా చేశారని ఆ రైతు సోషల్ మీడియాలో విమర్శలు చేశారు.

❖ దీనిపై స్పందించిన సీఆర్డీఏ ప్లానింగ్ డైరెక్టర్ సురేష్ సోషల్ మీడియా వేదికగా వివరణ ఇస్తూ.. 'రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి నారాయణపై మందడం గ్రామానికి చెందిన రైతు ఆలూరి యుగంధర్ చేసిన ఆరోపణలు అవాస్తవం. ఎల్‌పీఎస్ దాదాపు పూర్తి కావటం ఒకే చోట అంత పెద్ద ప్లాట్‌లు లభ్యత లేకపోవటంతో యుగంధర్‌కు ప్లాటు కేటాయించటంలో కొంత ఆలస్యం జరిగింది. దీనిపై కొద్ది నెలల కిందట అర్జీ పెట్టుకున్న యుగంధర్‌కు వెంటనే ప్రత్యామ్నాయ ప్లాటు కేటాయించాలని అవసరమైతే ప్రజా ప్రయోజనాల నిమిత్తం ఉంచిన భూమిలో ప్లాట్లు వేసి ఈ లాటరీ పద్ధతిలో కేటాయించాలని మంత్రి సూచించారు. ఈ మేరకు యుగంధర్‌ను సీఆర్డీఏ కార్యాలయానికి పిలిచి ప్లాట్లు చూపించి లాటరీ ద్వారా కేటాయిస్తామని సిబ్బంది చెప్పారు. మరుసటి రోజు త్రిసభ్య కమిటీలో మంత్రి ఈ అంశాన్ని ప్రస్తావించినప్పుడు ప్రజా అవసరాల కోసం రిజర్వు చేసిన భూమిలో ప్రత్యేకంగా కొంతమందికి ప్లాట్లు ఎలా కేటాయిస్తారని అభ్యంతరం తెలిపారు. దీంతో ప్రత్యామ్నాయ ప్లాటు కేటాయింపులో జాప్యం జరిగింది. ఈ నెల 3న యుగంధర్ లాటరీ ద్వారా ప్లాట్ కేటాయించాలని వినతిపత్రం ఇచ్చారు. 9న ఈ లాటరీ నిర్వహించి ప్లాట్లు కేటాయించాలని అనుకున్నాం. అనివార్య కారణాలతో ప్లాట్ల కేటాయింపు వాయిదా పడింది. యుగంధర్‌తో పాటు మిగిలిన రైతులకు త్వరలో ఈ లాటరీ ద్వారా ప్రత్యామ్నాయ ప్లాట్లు కేటాయిస్తాం' అని పేర్కొన్నారు.

EENADU
e Classifieds

AUTO
VEHICLES FOR SALE
మారుతి CIAZ ALFA 2024 మోడల్, 10000 KM మాన్యువల్ Smart Hybrid, గ్రేకలర్ కారు అమ్మకం. రూ. 8.25 ల||. ✆: 98482 94568.

BUSINESS SERVICES
బంగారం బ్యాంకులలో/ ఏ ఇతర ప్రైవేటు సంస్థలలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈరోజు మార్కెట్ ధర ప్రకారం కొనబడును. (స్పాట్ క్యాష్). Ph: 8142292071.
బంగారం కొనబడును. బ్యాంకులలో, ఇతర ప్రైవేట్ సంస్థలలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈరోజు మార్కెట్ ధరకు కొనబడును. (స్పాట్ క్యాష్) ✆ 87907 41166.

REAL ESTATE
COMMERCIAL SPACE FOR SALE
GENERAL
304 Sft shop in upcoming biggest mall in Guntur with immediate Rent of 30000/- for sale. Call: 9573454266

JOBS
Wanted exp Telecallers/ Computer Operators (F) in Edu Consultancy in Lakshmipuram, Sal: 15K to 20K, ✆ Doq. 90529 75353.
పొన్నూరు లక్ష్మీకేశవ మోటార్స్ నందు పనిచేయుటకు ఏజెంట్స్ మరియు సేల్స్‌మెన్స్ కావలెను. లోకల్ వాళ్ళు మాత్రమే. 98660 92416, 95051 44724.
బిజినెస్ మేనేజర్/ బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. డిగ్రీ ఫ్రెషర్స్, 30 సం||ల లోపు వారు kamathamjob@gmail.com కు పంపగలరు.
ప్రముఖ హాస్పటల్ గుంటూరు నందు మెడికల్ షాపులో పనిచేయుటకు ఇంటర్మీడియట్ లేదా బి.ఫార్మసీ క్వాలిఫికేషన్ కలిగిన అభ్యర్థులు సంప్రదించగలరు. 92473 62689.

TOURS AND TRAVELS
20వ తేదీ నుండి 5 డేస్ మేడారం జాతర కాళేశ్వరం మేడిగడ్డ ... 98487 82131.

గమనిక
[illegible]

Book your 5 lines Classified Colour Rs.770/-
3Ads Package Rs.1945/-
5 lines Classified B/W Rs.650/-
3Ads Package Rs.1625/-
ప్రకటనపై 5% జి.ఎస్.టి. అదనం

తక్కువ బడ్జెట్‌లో మీ అవసరాలు తీర్చే ఏకైక మార్గం.. ఈనాడు లో ప్రకటన ఇవ్వటం
పూర్తి వివరాలకు సంప్రదించండి: 8008510541

అడ్డొస్తున్నాడనే అంతం చేశారు

హత్య కేసులో నిందితుల అరెస్ట్

తెనాలి టౌన్, న్యూస్‌టుడే: తమకు అడ్డం వస్తున్నాడనే కోపంతో సహజీవనం చేస్తున్న వ్యక్తిని మహిళ హత్య చేయించిందని, ఇందుకు ఆమెతో గతంలో పరిచయం ఉన్న వ్యక్తి ప్రణాళిక రచించాడని, అందుకు మరి కొందరు సహకరించారని తెనాలి త్రీ టౌన్ సీఐ సాంబశివరావు తెలిపారు. పోలీస్ స్టేషన్లో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. పట్టణానికి చెందిన ఏసీ మెకానిక్ షేక్.ఫయాజ్‌అహ్మద్‌కు హిమబిందు అలియాస్ మాధవి 2016లో పరిచయమైంది. నాటి నుంచి ఆమెతో సహజీవనం చేస్తున్నాడు. హిమబిందు వ్యభిచారం నిర్వహిస్తుందన్న విషయం కూడా ఫయాజ్‌అహ్మద్‌కు తెలుసు. ఇటీవలి కాలంలో హిమబిందు తనతో గతంలో పరిచయం ఉన్న గుంటూరుకు చెందిన క్రాంతికిరణ్ (టిఫిన్ బండి నడుపుతాడు) మాట్లాడడం మొదలు పెట్టింది. అది నచ్చని ఫయాజ్ ఆమెను తిట్టి కొడతాడు. ఈక్రమంలో హిమబిందు వ్యభిచారం కేసులో జైలుకు వెళుతుంది. ఆ సమయంలో ఆమెకు బెయిల్ ఇచ్చే విషయంలో చొరవ చూపకపోవడం, తన వద్దే నగదు తీసుకుంటూ ఉన్న క్రమంలో తిరిగి హిమబిందు, క్రాంతికిరణ్ దగ్గరై ఫయాజ్‌ను అడ్డు తొలగించుకుని కలిసి వ్యాపారం చేసుకుందామని నిర్ణయించుకుంటారు. క్రాంతికిరణ్ తనకు తోడుగా ఆటో డ్రైవర్ నాగూర్‌వలి, కూలీ పని చేసే జయంత్, తాపీ పని చేసే రంగారావు, మరో బాలుడికి రూ.10 వేలు ఇస్తానని మాట్లాడుకుంటాడు. ఈ నెల 9న ఫయాజ్ అహ్మద్ రోజు మాదిరిగానే హిమబిందు ఇంటికి వచ్చి తిరిగి బయల్దేరగా ఆమె మార్గమధ్యలో అప్పటికే కాపు కాసి ఉన్న క్రాంతికిరణ్ బృందానికి సమాచారం ఇస్తుంది. వారు ఫయాజ్‌అహ్మద్‌ను అడ్డగించి రాళ్లు, కర్రలతో కొట్టి హత్య చేస్తారు. ఈ కేసులో బాలుడు (16 సంవత్సరాలు) మినహా మిగిలిన ఐదుగురిని అరెస్ట్ చేశామని సీఐ వివరించారు. సమావేశంలో ఎస్సైలు ప్రకాశరావు కరిముల్లా, సిబ్బంది ఉన్నారు. నిందితులను తెనాలి న్యాయస్థానంలో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి 15 రోజులు రిమాండ్ విధించారు. రూ.10 వేల కోసం హత్యకు తోడ్పాటు అందించిన నాగూర్‌వలి, జయంత్ జైలు పాలయ్యారు. వారి వద్ద ఉన్న ఆటో, చరవాణులు సీజ్ అయ్యాయి, వీరిద్దరి వయస్సు 19 సంవత్సరాలే కావడం గమనార్హం. మరో నిందితుడు రంగారావుపై గతంలోనూ ఒక హత్య, మరో హత్యాయత్నం కేసులతో పాటు రౌడీ షీట్ కూడా ఉంది.

వివరాలు వెల్లడిస్తున్న సీఐ, ఎస్సైలు. వారి వెనక ముసుగులో నిందితులు

తండ్రి మందలించాడని యువకుడి ఆత్మహత్య

మంగళగిరి గ్రామీణం: తండ్రి మందలించాడన్న మనస్తాపంతో ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. బంధువులు తెలిపిన వివరాల మేరకు.. మంగళగిరి పట్టణం ఇందిరానగర్‌కు చెందిన కోలా రాజేష్ కుమార్(21) ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తుంటాడు. రోజూ ఇంటికి తాగి వస్తుండడంతో తండ్రి శ్రీనివాసరావు మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన రాజేష్‌కుమార్ నాలుగురోజులుగా ఇంటికి వెళ్లకుండా బాబాయి వద్ద ఉంటున్నాడు. ఆదివారం మధ్యాహ్నం ఇంటికి వెళ్లిన అతడు కొద్దిసేపటి తర్వాత నిడమర్రు రైల్వేగేటు సమీపంలో పట్టాలపైకి వెళ్లాడు. అక్కడి నుంచి తన అక్కకు, స్నేహితుడికి ఫోన్ చేసి చనిపోతున్నానని చెప్పాడు. స్నేహితుడు వచ్చి చూసేసరికే రైలు కింద తలపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. గతంలో కూడా రాజేష్‌కుమార్ ఎలుకల మందు తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని సన్నిహితుల ద్వారా తెలిసింది. రైల్వే పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించి.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

రాజేష్ కుమార్ (పాత చిత్రం)

బ్రాయిలర్ ధరలు (కిలో 1కి రూ.లలో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 164, రిటైల్ ధర - 191, చికెన్ విత్‌స్కిన్ - 277, చికెన్ స్కిన్‌లెస్ - 315.

కృష్ణా జిల్లాలో: వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర -157 రిటైల్ ధర 184 చికెన్ విత్ స్కిన్ - 267 చికెన్ స్కిన్‌లెస్ - 304.

అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 180, 189, 200 చికెన్ విత్ స్కిన్ - 350 చికెన్ స్కిన్‌లెస్ - 360.

91.9 FM Vijayawada ఈ FM 91.9 Mee FM

ఈఎఫ్‌ఎమ్ కార్యక్రమాలు

సోమవారం నుంచి శుక్రవారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ. 5 - ఉ. 7
ఈ-మార్నింగ్స్	ఉ. 7 - ఉ. 11
నువ్వా నేనా	ఉ. 11 - మ. 2
సత్యభామ	మ. 2 - సా. 5
లైట్ తీస్కో	సా. 5 - రా. 9
సరదాగా కాసేపు	రా. 9 - రా. 12
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా. 12 - తె. 5

/Eenadufm

For Advertising on Eenadu FM Contact 80080 03297

ఉసురు తీసిన రోడ్డు ప్రమాదం

చిలకలూరిపేట గ్రామీణ, న్యూస్‌టుడే : మండలంలోని ఈవూరివారి పాలెం పరిధిలో వాడరేవు - పిడుగురాళ్ల 167ఎ జాతీయ రహదారిపై రెండ్రోజుల క్రితం ద్విచక్రవాహనాలు ఢీకొన్న సంఘటనలో తీవ్రంగా గాయపడిన గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం జరుగులవారిపాలెం గ్రామానికి చెందిన దండా శ్రీనివాసరావు (52) గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈయనకు వివాహమైన 25 ఏళ్ల తరువాత కుమారుడు పుట్టాడు. ప్రస్తుతం అతనికి మూడేళ్లు. భార్య రాజేశ్వరి, కుమారుడితో కలిసి అన్నంభొట్లవారిపాలెంలో ఉంటున్న సోదరి ఇంటి వద్ద భోజనం చేసి ఎడ్ల పందేలు చూసి తిరిగి వస్తున్న క్రమంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నాదెండ్ల మండలం అప్పాపురం గ్రామానికి చెందిన గాంధ్రు వేణుగోపాలకృష్ణ (48) అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. చిన్న రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాలు పెద్ద దిక్కు కోల్పోయేందుకు కారణమైంది.

శ్రీనివాసరావు (పాతచిత్రం)

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 80085 10541
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 80085 14589

చంద్రబాబుతో ఆలపాటి భేటీ

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆదివారం కలిశారు. పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో ఇతర నాయకులతో కలిసి ఆలపాటి పాల్గొన్నారు. - న్యూస్‌టుడే, తెనాలి టౌన్

అవుట్ పోస్టు ఏర్పాటు చేయాలి

తెనాలి టౌన్, న్యూస్‌టుడే: తెనాలి నాలుగు వరుసల రోడ్డులో ప్రమాదాల నివారణకు వీఎస్ఆర్ కళాశాల వద్ద పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయాలని, కఠవరం వంతెనకు రక్షణ గోడ నిర్మించాలని పలువురు న్యాయవాదులు కోరారు. వారు ఆదివారం ఆయా ప్రాంతాలను పరిశీలించారు.

తెనాలి

•తెనాలి •పొన్నూరు

నూతన కార్యవర్గ ఎన్నిక ఏకగ్రీవం

తెనాలి(కొత్తపేట), న్యూస్‌టుడే: అమరావతి కాలనీ గృహ యజమానుల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ ఎన్నిక ఏకగ్రీవమైంది. ఆదివారం కాలనీ సామాజిక భవనంలో సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. 2026-28 సంవత్సరాలకు ఎన్నికైన నూతన కార్యవర్గంలో అధ్యక్షుడు గుమ్మడి నారాయణరావు, ప్రధాన కార్యదర్శిగా గుండవరపు పూర్ణచంద్రరావు, ఉపాధ్యక్షులుగా కె.జయపాల్, ఎస్. నన్నెసాహెబు, శ్రీనివాసరావు, రాజు, కోశాధికారిగా రామ్మోహనరావు ఉన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి మార్గం నుంచి గుంటూరు, విజయవాడ ఆర్టీసీ బస్సులు నడపాలి. పునర్విభజనలో అమరావతి కాలనీని ఒకే వార్డుగా ఏర్పాటు చేయాలి. ఆస్తి పన్ను తగ్గించాలి.. అంతర్గత రహదారుల మరమ్మతులు చేయించాలి వంటి పలు అంశాల పై సంఘం చేసిన తీర్మానాలను సభ్యులు ఆమోదించారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

తెనాలి : 80085 73125 పొన్నూరు : 80085 73144

? పొన్నూరు: 20వ వార్డులో కాలిబాట వంతెన అడుగు భాగాన పగుళ్లిచ్చి ప్రమాదకరంగా ఉంది. -షేక్ కరిముల్లా
✔ మరమ్మతులకు చర్యలు తీసుకుంటాం. - షేక్ హసీనా, పుర పాలక సంఘం సహాయ ఇంజినీరు. ? పొన్నూరు పెద్దిముక్కల రోడ్డులో రెండు రోజుల నుంచి చెత్త తొలగించలేదు. - సీడీవీ
✔ చెత్త తొలగింపునకు చర్యలు తీసుకుంటాం. - పోతురాజు, ప్రజారోగ్య శాఖాధికారి.
? ఐతానగర్ ప్రధాన రోడ్డులో భూగర్భంలోని పైపులు పగిలి తాగు నీరు వృథా అవుతోంది. లీకుల ద్వారా జలాలు కలుషితమయ్యే ప్రమాదం ఉంది. -రాము ✔ సత్వరం మరమ్మతులు చేయిస్తాం. ? శివాజీచౌక్‌లో రోడ్డు నిర్మాణ వ్యర్థాలు, తొలగించిన చెట్టు మాను తొలగించలేదు. రాకపోకలకు ఇబ్బందిగా ఉంది. - ప్రవీణ్ ✔ సిబ్బందితో తీసేయిస్తాం. - పై ప్రశ్నలకు మున్సిపల్ కమిషనర్ రామలక్ష్మణనాయుడు సమాధానాలు ఇచ్చారు. -న్యూస్‌టుడే, తెనాలి టౌన్

స్పందనకు వందనం: ✦ పాండురంగపేట కల్యాణ మండపం రోడ్డులో తాగు నీటి సరఫరా సమస్యను స్థానికులు ఈ నెల 15న మున్సిపల్ అధికారులకు తెలియచేయగా, పైపులైన్‌లో సమస్యను గుర్తించిన ఇంజినీరింగ్ సిబ్బంది మరమ్మతులు పూర్తి చేశారు. ✦ పాత శివాలయం మార్గంలో ట్రాఫిక్ సమస్యను స్థానికులు ఈ నెల 17న పోలీస్ అధికారుల దృష్టికి తీసుకురాగా పర్యవేక్షణకు సిబ్బందిని కేటాయించారు. ✦ చినరావూరుతోట ప్రధాన రోడ్డులో వీధి దీపాలు వెలగడం లేదని స్థానికులు ఈ నెల 17న మున్సిపల్ అధికారులకు తెలపగా మరమ్మతులు చేయించారు. - న్యూస్‌టుడే, తెనాలి టౌన్
✦ పొన్నూరు 11వ వార్డు మురుగు కాలువలో వ్యర్థాలు పేరుకున్నాయని స్థానికుల ఫిర్యాదుకు అధికారులు స్పందించి కార్మికులను పంపి వ్యర్థాలు తొలగింపజేశారు. -న్యూస్‌టుడే, పొన్నూరు

శిథిల భవనం కూల్చివేత ఎప్పుడో?

న్యూస్‌టుడే, తెనాలి (కొత్తపేట)



పురపాలక కార్యాలయ భవనం

శిథిలావస్థకు చేరిన తెనాలి మున్సిపల్ కార్యాలయ భవనం కూల్చివేత పనుల్లో ఎడతెగని జాప్యం చోటుచేసుకుంటోంది. దశాబ్దాల నాటి భవనం కూలిపోయి ప్రమాదం జరుగుతుందని సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల నిపుణులు మున్సిపల్ అధికారులకు నివేదిక ఇచ్చి మూడేళ్లు అయింది. వాస్తవ పరిస్థితిని భవనంలోని అద్దె దుకాణాల యజమానులకు చెప్పి ఖాళీ చేయించాల్సింది అధికారులే. వారి మధ్య సమన్వయం లేకపోవటంతో కొందరు అద్దె దుకాణదారులు న్యాయస్థానాన్ని ఆశ్రయించటంతో స్టే ఇచ్చింది. దీనిపై మున్సిపల్ అధికారులు వ్యాజ్యం వేశారు. దీంతో సమస్య మరింత జటిలమైంది. ఇప్పటికే మున్సిపల్ చైర్‌పర్సన్, కమిషనర్, మేనేజర్, ఇంజినీరింగ్, ఎస్టేట్, టౌన్‌ప్లానింగ్ విభాగాలు ఈ శిథిల భవనాన్ని ఖాళీ చేసి మున్సిపల్ కూరగాయల మార్కెట్ భవనంలోకి వెళ్లారు. ఈ భవనానికి తుది మెరుగులు దిద్దటానికి సుమారు రూ.40 లక్షల సాధారణ నిధులు ఖర్చు చేశారు. రెవెన్యూ, పారిశుద్ధ్య విభాగ అధికారులు, కౌన్సిల్ సమావేశాలు పాత భవనంలోనే కొనసాగుతున్నాయి. ఇంజినీర్లలో ఒక్క ఏఈ అంజనేయరాజు మాత్రం పాత భవనంలోని పై అంతస్తులో కొనసాగుతుండడం గమనార్హం. ఐదేళ్ల క్రితం కమిషనర్ అద్దె దుకాణాల యజమానులతో సమావేశం నిర్వహించి ఖాళీ చేయాలని సూచించారు. కమిషనర్ ముందు తమ డిమాండ్లను ఉంచారు యజమానులు. రెవెన్యూ, హెల్త్ సెక్షన్‌లో పనుల కోసం వచ్చిన వారు శిథిల భవనంలోకి, ఇతర విభాగాల్లో సేవలు పొందటానికి వచ్చే వారు కూరగాయల మార్కెట్ భవనంలోకి తిరగలేక ఇబ్బంది పడుతున్నారు. అన్ని విభాగాల మున్సిపల్ అధికారులు ఒకే భవనంలోకి ఎప్పుడు వస్తారో కూడా స్పష్టంగా చెప్పలేకపోవడం గమనార్హం.

భక్తులకు అన్నప్రసాద వితరణ

తాడేపల్లి, న్యూస్‌టుడే: కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ అధ్యక్షుడు వండేటి సాంబశివరావు ఆధ్వర్యాన అమావాస్య పురస్కరించుకుని మంగళగిరి శివాలయం వద్ద ఆదివారం అన్నదానం నిర్వహించారు. సుమారు 3 వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందజేశారు.

కాలువల నిర్మాణంపై సర్వే

చినరావూరులో..

జిల్లాలో ఏకైక సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీ తెనాలి. 17 చదరపు కిలోమీటర్ల పట్టణంలో అంతర్గతంగా ఇప్పటికే 240 కి.మీ పక్కా, 61 కి.మీ. కచ్చా కాలువలున్నాయి. 19 కి.మీ వరదనీరు పారుదల కాలువలు నిర్మించారు. కానీ చినరావూరు శివాలయం వెనకవైపు, ఐతేనగర్ నిర్మించిన పక్కా కాలువలో మురుగు ముందుకు కదలకపోవడంతో స్థానికుల నుంచి నిరసన వ్యక్తమైంది. నీరు పారేలా కాలువ నిర్మాణం లేనందున తామేమీ చేయలేమని సిబ్బంది వాపోతున్నారు. ప్రమాణాల మేరకు డ్రెయిన్లు నిర్మించలేదని స్పష్టమవుతోంది. ఈ క్రమంలో అర్బన్ లోకల్ బాడీస్‌లో డ్రెయిన్ల నిర్మాణానికి సంబంధించి డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు సమర్పించే పనిని ప్రభుత్వం పలు ఏజెన్సీలకు అప్పగించింది. ఏజెన్సీ నిర్వాహకులు ఇప్పటికే మున్సిపల్ కమిషనర్‌ను కలిశారు. వీరు పట్టణంలో ఎక్కడ వాటిని నిర్మించాలనే ప్రణాళిక సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంది. వీటి నిర్మాణ వ్యయం రూ.40 కోట్లు. ఈ మొత్తాన్ని ప్రభుత్వం అందించేందుకు సిద్ధమైంది. 70 కి.మీ పక్కా, 19 కి.మీ మేజర్ డ్రెయిన్లు నిర్మించాల్సి ఉంటుందని గతంలో మున్సిపల్ అధికారులు ప్రభుత్వానికి ఒక నివేదిక అందించారు. పట్టణానికి సంబంధించిన డీపీఆర్ తయారు పనిని దక్కించుకున్న సిద్ధార్థ ఏజెన్సీ నిర్వాహకులు ఐదేళ్ల తనను సంప్రదించినట్లు మున్సిపల్ కమిషనర్ జె.రామ అప్పలనాయుడు తెలిపారు. ఒకట్రెండు రోజుల్లో సర్వే పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. -తెనాలి (కొత్తపేట), న్యూస్‌టుడే

ప్రమాదాలు జరిగే ప్రాంతం....జాగ్రత్త..

ఇది ప్రమాదాలు జరిగే ప్రాంతం, జాగ్రత్తగా వెళ్లండంటూ వాహనదారులకు సూచికల బోర్డులను తెనాలి మండలంలోని గ్రామాల్లో ఆదివారం గ్రామీణ పోలీసులు ఏర్పాటు చేశారు. కఠవరం, నందివెలుగు, అంగలకుదురు, సంగంజాగర్లమూడి తదితర ప్రాంతాల్లో గుర్తించిన బ్లాక్ స్పాట్ల సమీప ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేసినట్లు ఎస్సై ఆనంద్ వివరించారు. -న్యూస్‌టుడే, తెనాలి టౌన్

నడకతో నలత దూరం

వాకర్లు, యోగా సాధకులకు సత్కారం

నడకతో నలత దూరం అవుతుందని, ఉత్సాహం, ఆహ్లాదం అందుతుందంటూ నడక ప్రాధాన్యాన్ని పంచుతున్న తెనాలి వాకర్స్ క్లబ్ సేవలు అభినందనీయమని తహసీల్దార్ గోపాలకృష్ణ తెలిపారు. పట్టణంలో ఆదివారం జరిగిన క్లబ్ వార్షికోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కొవిడ్ సమయంలో క్లబ్ సేవల తీరును మరో అతిథి డాక్టర్ శారద వివరించారు. ఉత్తమ వాకర్లుగా అంజనేయులు, ఇందిర, యోగా సాధకులుగా వెంకటసుజాతను ఘనంగా సత్కరించారు. అధ్యక్ష, కార్యదర్శులు గుత్తా వెంకటరత్నం, కడియాల రవిబాబు పర్యవేక్షించగా మొవ్వా సత్యనారాయణ, అప్పయ్య, రత్తయ్య, ఆలపాటి వెంకట్రామయ్య, ఈదర పూర్ణచంద్, కన్నెగంటి మురళి, ప్రసాదరావు, రాజేశ్వరం పెద్ద సంఖ్యలో వాకర్స్ పాల్గొన్నారు. - న్యూస్‌టుడే, తెనాలి టౌన్

పంట కాలువలోకి మరుగుదొడ్ల నీరా!

అపరిశుభ్రంగా మారిన శ్రీరంగపురం సాగునీటి కాలువ

పొన్నూరు, న్యూస్‌టుడే: శ్రీరంగపురం సాగునీటి కాలువ కింద చింతలపూడి, ములుకుదురు, కసుకర్రు గ్రామాల్లో సుమారు 2 వేల ఎకరాల సాగు భూమి ఉంది. పట్టణంలో ఈ కాలువ గట్టుపై గృహాలు నిర్మించుకున్న యజమానులు మరుగుదొడ్ల పైపు లైన్లు కాలువలోకి ఏర్పాటు చేశారు. కాలువలో వ్యర్థాలు పేరుకుపోవటంతోపాటు అపరిశుభ్రంగా మారింది. ఆ కాలువ పిచ్చిమొక్కలతో పూడుకుపోవడంతో కిందకు సాగునీరు పారడం లేదు. కాలువలు శుభ్రం చేయాలంటే ఆ మరుగుదొడ్ల పైపులైన్లు తొలగించాలని గతంలో అప్పటి సాగునీటి శాఖ అధికారులు నిర్ణయించారు. కాలం గడుస్తున్నా పైపులైన్ల తొలగింపు ప్రక్రియ నిర్వహించలేదు. సాగుభూములకు సాగు నీరు పారడం లేదు. కొంత మంది రైతులు ఈ మురుగు నీటినే సాగుకు మళ్లిస్తున్నారు. మరి కొంత మంది రైతులు ఇంజిన్లు పెట్టి అదనపు భారం మోస్తున్నారు. ఈ వేసవికాలంలోనైనా పనులు నిర్వహించి కిందకు సాగు నీరు పారేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ✦ దీనిపై సాగునీటి శాఖ ఏఈ జానీని 'న్యూస్‌టుడే' వివరణ కోరగా కాలువ మరమ్మతులు నిర్వహించడానికి ప్రతిపాదనలు తయారు చేస్తున్నామని చెప్పారు. నిధుల మంజూరు కాగానే కాలువను మరమ్మతులు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

ప్రజల హృదయాల్లో చిరస్మరణీయుడు ఎన్టీఆర్

తెనాలిలో ఎమ్మెల్సీ ఆలపాటి, జిల్లా పరిషత్తు వైస్‌చైర్‌పర్సన్ హెనీక్రిస్టినా, నాయకులు

అంగలకుదురులో నివాళులర్పిస్తున్న తెదేపా నాయకులు

న్యూస్‌టుడే బృందం: తెనాలి, పొన్నూరు నియోజకవర్గాల్లో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆదివారం ఆయన విగ్రహాలు, చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అన్నవస్త్రదానాలు, రక్తదాన శిబిరాలు, ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించారు. కళాకారునిగా, రాజకీయ పార్టీ వ్యవస్థాపకునిగా, ముఖ్యమంత్రిగా తెలుగు నేల ఖ్యాతిని దేశ విదేశాలకు చాటి చెప్పిన ఎన్టీఆర్, పేదలకు సంక్షేమం అందించడంలోనూ మార్గదర్శిగా నిలిచి అందరి హృదయాల్లో చిరస్మరణీయులుగా నిలిచారని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. తెనాలిలో నిర్వహించిన కార్యక్రమాల్లో ఆయనతో పాటు జిల్లా పరిషత్తు వైస్ చైర్‌పర్సన్ కత్తెర హెనీక్రిస్టినా, పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పేద ఇంజినీరింగ్ విద్యార్థికి ఈదర రామారావు ఛారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈదర వెంకటపూర్ణచంద్, ఆలపాటి రాజేంద్రప్రసాద్ చేతుల మీదుగా ల్యాప్ టాప్ బహూకరించారు. అమరావతిలో 'ఎన్టీఆర్ ఫిలిం సిటీ' ఏర్పాటు చేయాలని మా ఏపీ వ్యవస్థాపక అధ్యక్షుడు దిలీప్‌రాజా కోరారు.

పొన్నూరు: మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం కృషి చేద్దామని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ పేర్కొన్నారు. చింతలపూడిలోని ఎన్టీఆర్, ధూళిపాళ్ల వీరయ్య చౌదరి విగ్రహాలకు ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. జీబీసీ రహదారిలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు.

ఏఎన్‌యూ: ఏఎన్‌యూ ప్రధాన ద్వారం వద్ద టీఎన్ఎస్ఎఫ్, టీఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సీడీఈ సంచాలకులు వెంకటేశ్వర్లు పాల్గొని ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులర్పించారు. టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు నితీష్ యాదవ్, పీజీ పరీక్షల విభాగం సమన్వయకర్త ఆచార్య సుబ్బారావు, టీఎన్‌టీయూసీ నాయకులు రాంబాబు, నాగేశ్వరరావు, సాంబశివరావు, రత్తయ్య, మేకా ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.

చేబ్రోలు: చేబ్రోలు గ్రామ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ప్రారంభించారు. పేదలకు దుస్తులు పంపిణీ చేసి అన్నదానంలో పాల్గొన్నారు.

పెదకాకాని: పెదకాకాని కూడలిలో ఎన్టీఆర్ విగ్రహానికి మండల తెదేపా అధ్యక్షుడు వలివేటి మురళీకృష్ణ నివాళులర్పించారు.

తెనాలి తెదేపా కార్యాలయంలో రక్తదానం..

చినరావూరులో..

తెనాలి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో..

చేబ్రోలు: రక్తదాతను అభినందిస్తున్న ఎమ్మెల్యే

కొల్లిపరలో...

పెదకాకానిలో తెదేపా నేతలు..

ఏఎన్‌యూ ప్రధాన ద్వారం వద్ద..

పెద్దలు.. క్రీడా ధీరులు

పతకాలు, ధ్రువపత్రాలతో బుల్లెయ్య, వీరారెడ్డి

ఈ చిత్రంలో ఎడమవైపు ఉన్న వారు సోమిశెట్టి బుల్లెయ్య. వయసు 82 ఏళ్లు. పక్కనున్న ఆళ్ల వీరారెడ్డి వయస్సు 72 ఏళ్లు. నిత్యం నడక, యోగా సాధన చేస్తున్న వీరి ఉత్సాహం చూడ పడుచు వారి కంటే మిన్నగా ఉంటుందనడం అతిశయోక్తి కాదు. క్రమశిక్షణతో కూడిన జీవనశైలితో ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్న ఈ పెద్దలు క్రీడల్లోనూ సత్తా చాటుతూ పతకాలు అందుకుంటూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. తెనాలి మండలం కఠవరం గ్రామంలో మాజీ సర్పంచి లక్ష్మీరాజు లీలా వేణుగోపాలకృష్ణమూర్తి సారథ్యంలో 1970లో ఆలపాటి వెంకట్రామయ్య స్పోర్ట్స్ క్లబ్ ప్రారంభించారు. నాటి నుంచి ఈనాటి వరకు ఈ క్లబ్ ప్రోత్సాహంతో గ్రామానికి చెందిన బుల్లెయ్య, వీరారెడ్డి క్రీడల్లో సాధన చేస్తూ, పలు పోటీల్లో పాల్గొని పతకాలు గెలుచుకున్నారు. 60 సంవత్సరాలు దాటిన తర్వాత వెటరన్ క్రీడల్లో తలపడుతూ విజయాలు నమోదు చేస్తూనే ఉన్నారు. గత డిసెంబరు 13, 14 తేదీల్లో బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రాంగణంలో జరిగిన రాష్ట్ర మాస్టర్స్ అథ్లెటిక్ పోటీల్లో బుల్లెయ్య జావెలిన్ త్రో, ట్రిపుల్ జంప్, లాంగ్ జంప్ పోటీల్లో ప్రథమంగా నిలిచి బంగారు పతకాలు అందుకున్నారు. వీరారెడ్డి షాట్‌పుట్‌లో ప్రథమ స్థానం సాధించారు. ప్రతి రోజూ ఉదయం త్వరగా నిద్రలేవడం, నడక, యోగా సాధన చేయడం, మితాహారం, ఆకు కూరలు, ఒక అరటి పండు, వారానికోసారి మాంసాహారం తీసుకుంటామని వీరు చెబుతున్నారు. వీరారెడ్డి చద్దన్నానికి కూడా ప్రాధాన్యం ఇస్తారు. ఇద్దరూ నేటికీ పొలం పనులు చేస్తూ, కుటుంబానికి తమ వంతు తోడ్పాటు అందిస్తారు. త్వరలో జరగనున్న జాతీయ పోటీలకు సన్నద్ధం అవుతున్న ఈ ఇద్దరు మిత్రులు పతకాలు సాధిస్తామని ధీమాగా చెబుతున్నారు. - న్యూస్‌టుడే, తెనాలి టౌన్

ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాలి

తెనాలి (కొత్తపేట),న్యూస్‌టుడే: యూపీఏ ప్రభుత్వం గ్రామీణ పేదలకు పని కల్పించేందుకు తెచ్చిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథాతథంగా పునరుద్ధరించాలని తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి డాక్టర్ చందు సాంబశివుడు డిమాండ్ చేశారు. ఆయన ఆదివారం పట్టణంలోని ఆ పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ పథకాన్ని మార్చి కోట్లాది మంది గ్రామీణ పేదల ఉపాధికి గండి కొట్టారని విమర్శించారు.

మాట్లాడుతున్న నియోజకవర్గ ఇన్‌ఛార్జి సాంబశివుడు

వక్ఫ్ భూముల స్వాధీనం తగదు

అంతర్జాతీయ క్రీడాకారిణి షేక్ షబీనాను అభినందిస్తున్న ఫ్రంట్ నాయకులు

తెనాలి టౌన్, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్ ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ సమన్వయ సమావేశం ఆదివారం తెనాలిలో జరిగింది. సమన్వయకర్త షేక్.ఖలీల్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ కలీం ముఖ్య అతిథిగా పాల్గొనగా, జిల్లాలోని వివిధ నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రతినిధులు హాజరై వివిధ అంశాలపై చర్చించారు. వక్ఫ్ భూములను బలవంతంగా స్వాధీనం చేసుకోరాదని, కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ముస్లింలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. బంగ్లాదేశ్‌లో మైనారిటీల హక్కులు కాపాడాలని, తెనాలిలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేయాలని, రానున్న ఎన్నికల్లో రాజకీయ పార్టీలు అధికంగా టిక్కెట్లు ఇవ్వాలని తీర్మానాలు చేశారు. గౌస్‌బాషా, ఆదంసాహెబ్, కరిముల్లా, బాషా, కరిముల్లాఖాన్, బాబా రహీంఖాన్, షబ్బీర్ బాషా, తదితరులు పాల్గొన్నారు. పవర్ లిఫ్టర్‌గా జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో రాణిస్తున్న తెనాలికి చెందిన క్రీడాకారిణి షేక్.షబీనాను అభినందించి బహుమతి అందించారు.

మట్టి లారీల స్వాధీనం

తాడేపల్లి, న్యూస్‌టుడే: తాడేపల్లి పోలీసుస్టేషన్ పరిధిలో ఉండవల్లి వద్ద మట్టి తరలిస్తున్న ఐదు లారీలను పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. వాటిని క్రిష్టియన్‌పేట వద్ద ఉన్న పాత స్పందన ప్రదేశానికి తరలించారు. గత కొద్దిరోజులుగా రాజధాని ప్రాంతం నుంచి మట్టి కొంతమంది అక్రమార్కులు లారీల్లో తరలిస్తున్నారు. వీటికి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. తాడేపల్లి మండలం పెనుమాక, మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో జరుగుతున్న రాజధాని పనులకు వచ్చే మట్టిని కొంతమంది ఇలా విక్రయిస్తున్నారు. దీనిపై దృష్టి సారించిన పోలీసులు ఉదయం నుంచి సాయంత్రం వరకు నిఘా పెట్టి లారీలను సీజ్ చేశారు.

ఆటలకు చోటేదీ?

మున్సిపల్ ప్రాథమిక పాఠశాల స్థలంలో అడ్డుపెట్టించిన ఇనుప తడికె

తెనాలి(కొత్తపేట), న్యూస్‌టుడే: పట్టణ పరిధిలోని మఠంబజారు మున్సిపల్ ప్రాథమిక పాఠశాల స్థలంలోని ఆక్రమణలు విద్యార్థులు ఆటలాడుకునేందుకు అడ్డంకిగా మారాయి. వీటి తొలగింపునకు ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోనందున పిల్లలు ఇక్కట్లు పడుతున్నారు. విద్యార్థుల అవస్థలు చూసిన ఉపాధ్యాయులు పాఠశాల, ఆక్రమణల మధ్య ఇనుప తడికను అడ్డు పెట్టించారు. ఈ కొంచెం జాగాలో విద్యార్థులు ఆటలాడుకుంటున్నారు. ఆక్రమణలు ఖాళీ చేయించి ఆట స్థలాన్ని పునరుద్ధరించాలని స్థానికులు, విద్యావేత్తలు కోరుతున్నారు.

రాహుకేతు పూజల ఆదాయం రూ.6.38 లక్షలు

పెదకాకాని, న్యూస్‌టుడే: పెదకాకాని మల్లేశ్వరస్వామి దేవస్థానంలో ఆదివారం మౌని అమావాస్య పురస్కరించుకుని నిర్వహించిన రాహుకేతు పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెల్లవారుజామున 4 గంటలకు ప్రారంభమైన పూజలు సాయంత్రం 4.30 వరకు కొనసాగాయి. 1276 మంది పూజల్లో పాల్గొనగా.. ఒక్క రోజులోనే రూ. 6.38లక్షలు ఆదాయం సమకూరినట్లు ఈవో గోగినేని లీలాకుమార్ తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, కుర్చీలు, షామియానాలు ఏర్పాటు చేశారు. కార్యక్రమాన్ని ఈవో పర్యవేక్షించారు.



పూజల్లో పాల్గొన్న భక్తులు

అలరించిన సాయినాథుని సత్సంగం

పాల్గొన్న భక్తులు

తెనాలి(కొత్తపేట), న్యూస్‌టుడే: బుర్రిపాలెం రోడ్డులోని సద్గురు సాయినాథుని సత్సంగ కేంద్ర వార్షికోత్సవం సందర్భంగా రెండో రోజు ఆదివారం కేంద్రంలో నిర్వహించిన ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. భక్తులు సామూహిక సాయిసచ్చరిత్ర పారాయణం చేశారు. కుమారి నారాయణం సాయిసత్యశ్రావణి, కె. హంసిక రెడ్డి అద్భుతంగా కూచిపూడి నృత్య ప్రదర్శన చేశారు. ప్రవచకులు కె. జనార్దనరావు శ్రీ సాయి సచ్చరిత్ర, సత్సంగంపై ప్రవచనం చేశారు. భక్తులకు అన్నదానం చేశారు. మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, వైకాపా నాయకుడు కఠారి హరీష్ తదితరులు సాయినాథుని, శరత్ గురు చిత్రపటాల వద్ద పూజలు చేశారు. మాజీ ఎమ్మెల్యే శివకుమార్‌ను కన్వీనర్ వి.ఎస్.నాగభూషణ రెడ్డి శాలువాతో సత్కరించారు.

నిషేధిత భూముల జాబితా నుంచి విముక్తి

చేబ్రోలు: నారాకోడూరులో నిషేధిత భూముల జాబితాలో పొందుపర్చిన ప్రైవేటు భూములకు విముక్తి లభించింది. దీనికి సంబంధించిన కలెక్టర్ ఉత్తర్వులను ఆదివారం ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ రైతులకు అందజేశారు. రైతులు మాట్లాడుతూ సర్వే నంబరు 288లో 11.8 ఎకరాల తమ భూమిని 22ఏలో చేర్చడంతో పిల్లల చదువు, పెళ్లిళ్లు ఇతర అవసరాలు తీర్చుకునేందుకు బ్యాంకులో రుణాలు పెట్టే వీలులేకపోవడం తీవ్ర ఇబ్బందులు పడినట్లు చెప్పారు. ఎన్నికల సమయంలో ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ఇచ్చిన హామీ గుర్తుపెట్టుకుని నెరవేర్చడంపై వారు కృతజ్ఞతలు తెలిపారు.

భర్త వేధింపులు తాళలేక బలవన్మరణం

మేడికొండూరు : భర్త వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఇది. మేడికొండూరు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. భట్టిప్రోలుకు చెందిన గాయత్రి(25)కి అదే గ్రామానికి చెందిన దుర్గారావుతో కొన్నేళ్ల కిందట వివాహమైంది. వీరు వ్యవసాయ కూలీలు. ఈ క్రమంలో 20 రోజుల కిందట పేరేచర్ల వలస వచ్చారు. అక్కడ పొలాల్లో తాత్కాలికంగా ఇల్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నారు. దుర్గారావు మద్యం తాగుతుంటాడు. భార్యను మానసికంగా పలు రకాలుగా ఇబ్బందులు పెడుతున్నాడు. ఈ నెల 17న కూలి పనులకు వెళ్లిన ఆమె బంధువులకు ఫోన్ చేసి భర్త వేధింపులు తట్టుకోలేక విష ద్రావకం తాగానని చెప్పింది. చుట్టుపక్కల వారు అంబులెన్స్‌లో గుంటూరు సర్వజనాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అదే రోజు అర్ధరాత్రి మృతి చెందింది.

దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు

పెదకాకాని, న్యూస్‌టుడే: పెదకాకాని బాజిబాబా దర్గాలో ఆదివారం అమావాస్య పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. శనివారం అర్ధరాత్రి నుంచి భక్తుల రద్దీ పెరిగింది. రాష్ట్ర వక్ఫ్‌బోర్డు ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ ఆదేశాలతో ఈవో ఖాజామాస్తాన్ తగిన ఏర్పాట్లు చేశారు. రాత్రి అన్నదానం నిర్వహించారు. తెదేపా రాష్ట్ర మైనార్టీ సెల్ అధికార ప్రతినిధి మహమ్మద్ మోసిన్ పాల్గొన్నారు.

సంక్రాంతి శుభాకాంక్షలు
గరుడాద్రి టవర్స్
శివయ్య రైస్ మిల్ రోడ్, హెచ్.టి. కాన్వెంట్ ఆపోజిట్, పొన్నూరు

★ సీఆర్‌డి అప్రూవల్ మరియు రేరా
★ బ్రాండెడ్ మెటీరియల్స్‌తో వైజాగ్ స్టీల్స్ అండ్ అల్ట్రాటెక్ సిమెంట్
★ 25 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ బిల్డర్
★ డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్స్
★ మార్చిలో ఆక్యుపెన్సీ
వుయ్యూరు కన్‌స్ట్రక్షన్స్
సెల్: 98490 49842, 80961 25678

www.kimssikhara.com
KIMS SIKHARA HOSPITALS
కిమ్స్ శిఖర హాస్పిటల్స్ గుంటూరుకు చెందిన ప్రముఖ సీనియర్ కార్డియాలజిస్ట్ (గుండె వైద్యనిపుణులు) కన్సల్టేషన్ కొరకు తెనాలి లో అందుబాటులో ఉంటారు.

డా॥ నాగ శ్రీ హరిత పర్వతనేని
MD (Osm), DM (SVIMS), FESC, FSCAI, FACC
Ex. Associate Professor Guntur Medical College
Sr. Interventional Cardiologist
Director – Cardiac Sciences
ప్రతి మంగళవారం నాడు
సమయం: ఉ॥ 10 గం॥ నుండి సా॥ 6 గం॥ వరకు అందుబాటులో ఉంటారు.
ECG, 2D Echo, TMT సదుపాయం కలదు

స్థలం : ఆశ్రిత సూపర్ స్పెషాలిటి కేర్
7-5-31, లెక్చరర్స్ కాలని, ప్రకాశం రోడ్, బ్యాంక్ ఆఫ్ బరోడా దగ్గర, గంగానమ్మపేట, తెనాలి.
అపాయింట్‌మెంట్ కొరకు సంప్రదించండి.
ఫోన్ నెం: 97057 53356 | 99661 90493

(c) eenadu

మంగళగిరి

• మంగళగిరి • తాడికొండ • ప్రత్తిపాడు

సీనియర్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ క్రీడాకారుల ఎంపిక

తాడేపల్లి, మంగళగిరి, న్యూస్‌టుడే: రాజమహేంద్రవరంలో వచ్చే నెల 14, 15 తేదీల్లో 13వ ఏపీ స్టేట్ క్లాసిక్ (మెన్, ఉమెన్) పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్ పోటీలకు క్రీడాకారులను జిల్లా పవర్‌లిఫ్టింగ్ అసోసియేషన్ ఎంపిక చేసింది. మొత్తం 30 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. టీమ్‌లో ప్రదీప్‌కుమార్, జశ్వంత్, రాజు, దినేష్, మొహిద్దీన్, కౌశిక్, పృథ్వీ కుమార్, మహిళా బృందంలో చంద్రిక, హర్షిత, చాతుర్య ఎంపికయ్యారని అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సందాని ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.

ఎంపికైన వారితో అసోసియేషన్ ప్రతినిధులు

రోడ్డు భద్రతా నియమాలు పాటించండి

మంగళగిరి గ్రామీణం, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు ఆదివారం వాహన తనిఖీలు నిర్వహించారు. మంగళగిరి గ్రామీణ పరిధిలోని ఎన్ఆర్ఐ జంక్షన్, డాన్‌బాస్కో, ఆత్మకూరు జంక్షన్ ప్రాంతాల్లో ఎస్సై చిరుమామిళ్ల వెంకట్ ఆధ్వర్యంలో ట్రిపుల్ రైడింగ్, చరవాణుల్లో మాట్లాడుతూ వాహనాలు నడపడం, సరైన ధ్రువీకరణపత్రాలు లేని వారికి కౌన్సెలింగ్ నిర్వహించి జరిమానాలు విధించారు. ప్రమాదకరంగా నడుపుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన నాలుగు ద్విచక్ర వాహనాలను సీజ్ చేసినట్లు ఎస్సై చెప్పారు. మైనర్లకు తల్లిదండ్రులు ద్విచక్ర వాహనాలు ఇవ్వొద్దని సూచించారు. ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటించాలన్నారు. గ్రామీణ ఎస్సైలు హరికృష్ణ, సురేష్, రవితేజ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

వాహనచోదకులకు కౌన్సెలింగ్ ఇస్తున్న ఎస్సై వెంకట్

అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..

మేడికొండూరు, న్యూస్‌టుడే: మేడికొండూరు మండలం పేరేచర్ల గ్రామం కంకర ఉత్పత్తితో చుట్టు పక్కల పేరు గాంచింది. కొన్నాళ్ల కిందట ఒక దశలో కంకర వ్యాపారం బాగా జరిగింది. దీంతో ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది. మరో పక్క కూలీలకు పని దొరికేది. దీనికి తోడు వ్యాపారులకు లాభదాయంగా కూడా ఉండేది. వైకాపా ప్రభుత్వ హయాంలో వివిధ రకాల నిబంధనలు అమల్లోకి వచ్చాయి. దీంతో చివరకు వ్యాపారం పూర్తిగా దెబ్బతింది. పేరేచర్ల పరిసర ప్రాంతాల్లో 15 ఏళ్ల కిందట 100కు పైగా కంకర ఉత్పత్తి యూనిట్లు(క్రషర్లు) పని చేశాయి. గత తెదేపా ప్రభుత్వ హయాంలో నూతన రాజధాని అమరావతి ఏర్పాటు పనులు జరిగేటప్పుడు ఇక్కడి కంకరకు బాగా డిమాండ్ ఉండేది. ఈ నేపథ్యంలో పేరేచర్ల నుంచి రాజధాని పనులకు పెద్ద ఎత్తున కంకర సరఫరా జరిగింది. ఈ తరుణంలో క్రషర్‌లో అప్పట్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో మంది కూలీలకు పని దొరికింది. ఒక్కో చోట సగటున 50 మంది పనిచేసేవారు. భారీ యంత్రాలు అందుబాటులోకి రావడం వల్ల కూడా కూలీలకు కాస్త డిమాండ్ తగ్గింది. ఈ క్రమంలో 2014లో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రాజధాని అమరావతి పనులు ఆగిపోయాయి. భవనాలు, వంతెనలు, రోడ్లు, సాగు నీటి ప్రాజెక్టులు వంటి భారీ కట్టడం పనులు కుంటుపడ్డాయి. దీంతో చివరకు కంకరకు డిమాండ్ బాగా పడిపోయింది. ఆదాయం తగ్గటం, ఖర్చులు పెరగడం తదితర కారణాలతో చిన్న తరహా యూనిట్లు మూతపడ్డాయి. ప్రస్తుతం 20 యూనిట్లు మాత్రమే పని చేస్తున్నాయి. కార్మికులకు పని దొరకక పోవడంతో ప్రత్యామ్నాయ పనులు వెతుక్కుంటున్నారు.

పేరేచర్ల పరిధిలోని ఓ క్రషర్

అపూర్వం.. ఆనందభరితం..

ముట్లూరు(వట్టిచెరుకూరు), న్యూస్‌టుడే: ముట్లూరు సెయింట్ గ్జేవియర్స్ పాఠశాల 1986-87 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం ఆదివారం ఆనందోత్సాహాల నడుమ సాగింది. 39 సంవత్సరాల తర్వాత అలనాటి మిత్రులు కుటుంబ సభ్యుల సమేతంగా కార్యక్రమానికి తరలివచ్చారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ అప్పటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆటపాటలతో సందడి చేశారు. సహపంక్తి భోజనాలు చేశారు. అప్పటి గురువులను మేళతాళాల నడుమ ప్రాంగణంలో ఊరేగించి.. సత్కరించారు.

హాజరైన పూర్వ విద్యార్థులు

గ్రామాలకు మెరుగులు.. అభివృద్ధి వెలుగులు

రాజధానిలో చురుగ్గా 'సీటీస్ ప్రాజెక్టు' పనులు

తుళ్లూరు, న్యూస్‌టుడే: రాజధాని గ్రామాల్లోని ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్య సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం సిటీస్ ప్రాజెక్టులో భాగంగా ఆధునిక వసతులతో భవనాలను నిర్మించింది. ఉద్దండరాయునిపాలెం మినహా మిగతా చోట్ల భవనాల నిర్మాణం పూర్తి చేశారు. కొన్ని చోట్ల చిన్న చిన్న పనులు మిగిలి ఉన్నాయి. ఈ భవన నిర్మాణాలకు రోడ్లు, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంది. సిబ్బందిని నియమించి ఈ భవనాలను అందుబాటులోకి తీసుకువస్తే ఆధునిక సదుపాయాలతో కూడిన మెరుగైన సేవలను రాజధాని గ్రామాలకు చెందిన సుమారు లక్ష మంది వినియోగించుకునే అవకాశం ఉంది. త్వరితగతిన పనులు పూర్తి చేసి ప్రభుత్వం భవనాలను అందుబాటులోకి తీసుకు రావాలని స్థానికులు కోరుతున్నారు.

★ రాజధాని 29 రెవెన్యూ గ్రామాల పరిధిలో మొత్తం 25 పంచాయతీలు ఉన్నాయి. వీటిలో ఈ హెల్త్ సెంటర్లు 14, అంగన్‌వాడీలు 15, స్మార్ట్ స్కూళ్లు 14 నిర్మిస్తున్నారు. హెల్త్ సెంటర్‌లో సిబ్బంది ఉండేందుకు గదులు కూడా నిర్మించారు. వీటికి సోలార్ విధానంలో విద్యుత్తు అందించేందుకు సౌర ఫలకాలు ఏర్పాటు చేశారు. తుళ్లూరు-శాఖమూరు మధ్యలో అన్ని వర్గాల వారికి మల్టీపర్పస్ స్మార్ట్ శ్మశానాన్ని నిర్మించారు. మండలంలో సీఆర్డీఏ ఆధ్వర్యంలో పీహెచ్‌సీని నిర్మించాల్సి ఉంది. ఈ సిటీస్ ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం మొత్తం రూ. 140 కోట్లను కేటాయించింది.

అనంతవరంలో నిర్మించిన ఈ- హెల్త్ సెంటర్ భవనం

★ సీఆర్డీఏ ఆధ్వర్యంలో నిర్మించిన భవనాలను ఆయా విభాగాలను అప్పగించటం జరిగింది. సిబ్బంది నియామకాలు చేసి భవనాలను ప్రారంభించుకునే అవకాశం ఉందని సీఆర్డీఏ డీసీడీవో **బొర్రా శ్రీనివాసరావు** తెలిపారు.

మట్టి లారీల స్వాధీనం

తాడేపల్లి, న్యూస్‌టుడే: తాడేపల్లి పోలీసుస్టేషన్ పరిధిలో ఉండవల్లి వద్ద మట్టి తరలిస్తున్న ఐదు లారీలను పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. వాటిని క్రిష్టియన్‌పేట వద్ద ఉన్న పాత స్పందన ప్రదేశానికి తరలించారు. గత కొద్ది రోజులుగా రాజధాని ప్రాంతం నుంచి మట్టి కొంత మంది అక్రమార్కులు లారీల్లో తరలిస్తున్నారు. వీటికి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. తాడేపల్లి మండలం పెనుమాక, మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో జరుగుతున్న రాజధాని పనులకు వచ్చే మట్టిని కొంతమంది ఇలా విక్రయిస్తున్నారు. దీనిపై దృష్టి సారించిన పోలీసులు ఉదయం నుంచి సాయంత్రం వరకు నిఘా పెట్టి లారీలను సీజ్ చేశారే. ఈ వ్యవహారంపై ఎస్ఐ అపర్ణ విచారణ చేస్తున్నారు.

ఉచిత పశు వైద్య శిబిరాలు

తాడేపల్లి, న్యూస్‌టుడే: మండలంలోని గ్రామాల్లో ఈ నెల 19 నుంచి 31 వరకు పశు వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు పశువైద్యాధికారి డాక్టర్ వెంకటసురేష్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. తొలుత వడ్డేశ్వరం, 21న ఇప్పటం, కుంచనపల్లి 24న, మెల్లెంపూడి 27, చిర్రావూరు 28, ప్రాతూరు 29, కొలనుకొండ 30, పెనుమాకలో 31వ తేదీన శిబిరాలు నిర్వహిస్తారు. గేదెలు, దూడలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారని పేర్కొన్నారు.

అనధికార మద్యం విక్రయంపై కేసు

తుళ్లూరు: నేలపాడు వద్ద ఎన్‌జీవో భవన సముదాయాలకు ఎదురుగా ఉన్న ఎల్ అండ్ టీ లేబర్ క్యాంప్ వద్ద అనధికారికంగా మద్యం విక్రయిస్తున్న ఐనవోలుకు చెందిన వ్యక్తిని శనివారం రాత్రి తుళ్లూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 29 మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని ఎస్ఐ దుర్గాప్రసాద్ కేసు నమోదు చేశారు.

యుగ పురుషుడు ఎన్టీఆర్

తెదేపా శ్రేణుల ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమాలు

న్యూస్‌టుడే బృందం: తెలుగు సినీ రంగంలో తిరుగులేని తారగా వెలుగొంది.. అనంతరం తెలుగుదేశం పార్టీ స్థాపించి ప్రజల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించిన 'యుగ పురుషుడు' మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అని పలువురు తెదేపా నేతలు, వక్తలు పేర్కొన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలను మంగళగిరి, తాడికొండ, ప్రత్తిపాడు నియోజకవర్గాల వ్యాప్తంగా ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ప్రజా సేవకే జీవితం అంకితం: సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు అనే సిద్ధాంతంతో ప్రజాసేవకే జీవితాన్ని అంకితం చేసిన గొప్ప నాయకుడు ఎన్టీఆర్ అని ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పేర్కొన్నారు. ఆదివారం ఆయన విజనంపాడు, చమళ్లమూడి, కాట్రపాడు,. వట్టిచెరుకూరు, అనంతవరప్పాడు, లేమల్లెపాడు గ్రామాల్లో నిర్వహించిన వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు. పలు చోట్ల తెదేపా శ్రేణులు అన్నదానాలు, ర్యాలీలు నిర్వహించారు.

జనం గుండెల్లో చెరగని ముద్ర.. ప్రజారంజక పాలనతో ఎన్టీఆర్ జనం గుండెల్లో చెరగని ముద్ర వేశారని తాడేపల్లి మండలం తెదేపా మాజీ అధ్యక్షుడు కొమ్మారెడ్డి కిరణ్ అన్నారు. గుండిమెడలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. వృద్ధులకు పండ్లు అందజేశారు. నాయకులు పాల్గొన్నారు. మేడికొండూరు మండలవ్యాప్తంగా కార్యక్రమాలు జరిగాయి.

మంగళగిరిలో అబద్దయ్య, జానకీదేవి, మహేష్ తదితరులు

మంగళగిరి గ్రామీణం: పెదవడ్లపూడిలో జవ్వాది కిరణ్‌చంద్ తదితరులు

తాడికొండలో తెదేపా నాయకులు హనుమంతరావు, బాలయ్య ఆధ్వర్యంలో..

వట్టిచెరుకూరు: పుల్లడిగుంటలో..

మంగళగిరి రూరల్: నవులూరులో అన్నదానం

కంతేరులో వాసిరెడ్డి జయరామయ్య, నాయకులు

తుళ్లూరు: అనంతవరంలో..

తాడేపల్లి: గుండిమెడలో పండ్లు పంపిణీ చేస్తున్న కొమ్మారెడ్డి కిరణ్

గుంటూరు రూరల్: అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే బూర్ల, తెదేపా నాయకులు

దుగ్గిరాల ప్రధాన బజారులో..

పెదనందిపాడు: వరగానిలో..

బాధిత కుటుంబాలకు భరోసా

మంగళగిరి గ్రామీణం, న్యూస్‌టుడే: మంత్రి నారా లోకేశ్ చొరవతో సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను స్థానిక తెదేపా నాయకులు ఆదివారం ఆయా లబ్ధిదారులకు అందించారు. కాజ గ్రామానికి చెందిన భూలం దేవిక రూ. 42,105, మద్ది గంగరాజుకు రూ. 30,000 చొప్పున సాయం మంజూరైంది. ఈ సందర్భంగా వారు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. మంగళగిరి మండల తెదేపా అధ్యక్షుడు పల్లబోతుల శ్రీనివాసరావు, పీడీసీఎస్ చైర్మన్ గాజుల పిచ్చిరెడ్డి, కుక్కమళ్ల విక్రమ్, ఆర్ల గోపిరాజు, చింకా కోటేశ్వరరావు, ఆర్ల పున్నయ్య తదితరులు పాల్గొన్నారు.

లబ్ధిదారుకు చెక్కు అందజేస్తున్న తెదేపా నాయకులు

ఆఖరి మజిలీకీ ఇక్కట్లే..

మేడికొండూరు, న్యూస్‌టుడే: భీమినేని వారిపాలెంలోని హిందూ శ్మశానవాటిక స్థలం అధ్వానంగా మారింది. పిచ్చిచెట్లు పెరిగి, వ్యర్థాలు పేరుకుపోయి అపరిశుభ్రంగా తయారైంది. అంత్యక్రియలు నిర్వహించాల్సిన సమయాల్లో సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్థులు చెబుతున్నారు. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు కలగజేసుకుని బాగు చేయించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఆట పాటలతో సందడి

మోరంపూడి (దుగ్గిరాల), న్యూస్‌టుడే: మిత్రుల కుటుంబాలు కలిశాయి. అందరూ ఒక చోట చేరారు. 'ధర్మ ధ్వజం మిత్ర మండలి'గా తమ బృందానికి పేరు పెట్టుకున్నారు. మోరంపూడి గ్రెటనాల్టెస్ ప్రాంగణంలో ఆదివారం కలిసిన స్నేహితులంతా సాయంత్రం వరకు ఆటపాటలతో సందడి చేశారు. మహిళల ర్యాంప్ వాక్, యువత నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఏటా సంక్రాంతిని పురస్కరించుకుని ఈ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు గ్రెటనాల్టెస్ డైరెక్టర్ వంగర హేమ్‌చంద్ తెలిపారు.

ర్యాంప్ వాక్ చేస్తున్న మహిళలు

రూపుమారక.. నడక సాగక..

అధ్వాన దారులతో జనం అవస్థలు

గుంటూరు రూరల్, న్యూస్‌టుడే: గుంటూరు గ్రామీణ మండలంలోని గొర్లవారిపాలెం నుంచి అమరావతి రోడ్డుకు వెళ్లే అంతర్గత రోడ్డు అధ్వానంగా తయారైంది. ఈ మార్గంలో ప్రయాణించాలంటే వాహన చోదకులు హడలి పోతున్నారు. గత వైకాపా ప్రభుత్వ హయాంలో నిధులు కేటాయించకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లోని పలు అంతర్గత రోడ్లు గుంతలమయం అయ్యాయి. గొర్లవారిపాలెం నుంచి తక్కువ సమయంలో అమరావతి రోడ్డుకు చేరుకునేందుకు ఈ మార్గం అనువుగా ఉంటుంది. వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని గత ప్రభుత్వ హయాంలో రోడ్డు విస్తరణ చేసి మిగతా పనులు పూర్తి చేయకుండా వదిలేశారు. ప్రస్తుతం రోడ్డుపై మట్టి చేరి వాహనాల రాకపోకల సమయంలో దుమ్ము రేగుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చినా తమ కష్టాలు తీరడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు చొరవ చూపి తగు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

గొర్లవారిపాలెం నుంచి గోరంట్ల వైపు వెళ్లే రోడ్డు ఇలా..

★ రెడ్డిపాలెం పరిధిలోని పలు వీధుల్లో మట్టి రోడ్లు ఉండటం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపాటి చినుకులకే చిత్తడిగా మారుతున్నాయి. గత ఎన్నికల సమయంలో గ్రామంలోని అన్ని వీధుల్లో సీసీ రోడ్లుగా మారుస్తామని ప్రజాప్రతినిధులు హామీ ఇచ్చారు కానీ ఇంతవరకు పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. దీనిపై డీఈ రమేష్ మాట్లాడుతూ.. గ్రామంలో పలు అంతర్గత వీధులతో పాటు ప్రధాన రహదారిని సిమెంట్ రోడ్లుగా మార్చాం. మిగిలిన వాటినీ ఆరు నెలల్లో పూర్తిచేస్తామని చెప్పారు.

క్రికెట్ పోటీల్లో సత్తా

కాట్రపాడు(వట్టిచెరుకూరు), న్యూస్‌టుడే: కాట్రపాడు గ్రామంలో సంక్రాంతిని పురస్కరించుకుని నిర్వహించిన క్రికెట్ పోటీలో చమళ్లమూడి టీం విజేతగా నిలిచింది. విజేత జట్టుకు తెదేపా మండలాధ్యక్షుడు మర్రి సాంబశివరావు రూ. 11,116 నగదు బహుమతి అందించారు. ద్వితీయస్థానం నిలిచిన కాట్రపాడు టీంకు రూ. 7116 నగదు బహుమతి అందజేశారు.

విజేత జట్టుకు నగదు బహుమతి అందిస్తున్న తెదేపా నాయకుడు మర్రి సాంబశివరావు

రూ.2.40 కోట్లతో మార్కెట్ కూడలి విస్తరణ

ముట్లూరు(వట్టిచెరుకూరు), న్యూస్‌టుడే: ముట్లూరు గ్రామంలో మార్కెట్ కూడలికి మహర్దశ పట్టనుంది. ఇక్కడ నుంచి వట్టిచెరుకూరు, లేమల్లెపాడు గ్రామాలకు వెళ్లే కూడలి వరకు సిమెంట్ రోడ్డు నిర్మించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందుకు అవసరమైన నిధులు రూ. 2.40 కోట్లను మంజూరు చేసింది. ఈ మేరకు పనులు చేపట్టేందుకు అవసరమైన టెండర్ల ప్రక్రియను కూడా ఇప్పటికే ఆర్‌అండ్‌బీ అధికారులు పూర్తి చేశారు. ప్రస్తుతం 4 మీటర్ల వెడల్పుతో ఉన్న మార్కెట్ కూడలి రోడ్డును ఏడు మీటర్లకు విస్తరించనున్నారు. 800 మీటర్ల పొడవున సీసీ రోడ్డుతో పాటు డ్రెయిన్లు నిర్మించనున్నారు. ఏళ్లుగా ఎదురు చూస్తున్న సమస్య పరిష్కారానికి కృషి చేసిన ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులుకు ప్రజలు కృతజ్ఞతలు చెబుతున్నారు.

రెప్పపాటు.. మృత్యుకాటు

లారీ ఢీకొని భర్త కళ్లెదుటే భార్య మృతి

మంగళగిరి గ్రామీణం, న్యూస్‌టుడే: అప్పటి దాకా తనతో ఎన్నో ఊసులు చెప్పిన భార్య కళ్లెదుటే మృతి చెందడంతో ఆ భర్త విలవిల్లాడాడు. రెప్పపాటులో వారి దాంపత్య బంధాన్ని మృత్యువు కబళిస్తుందని ఊహించలేకపోయారు. ఓ లారీ డ్రైవర్ నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైంది. మంగళగిరి గ్రామీణం పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మంగళగిరి పట్టణంలోని బాపనయ్య నగర్‌కు చెందిన షేక్ సుభానీ వెల్డింగ్ పనులు చేస్తుంటారు. ఆయనకు షేక్ సాధిక(35)తో 13 ఏళ్ల కిందట వివాహమైంది. వీరిద్దరూ శనివారం రాత్రి తాడికొండ మండలం లాం గ్రామంలోని బంధువుల ఇంట్లో జరిగిన ఓ కార్యక్రమానికి వెళ్లారు. అదే రోజు రాత్రి బైక్‌పై ఇంటికి తిరిగి వస్తుండగా చినకాకాని వద్ద వెస్ట్‌బైపాస్ సమీపంలో ఓ లారీ వేగంగా వెనుక నుంచి వారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో భర్త ఒకవైపు.. భార్య మరోవైపు పడిపోగా ఆమె తల లారీ చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. సుభానీ గాయాలతో పడి ఉండగా అటుగా వస్తున్న బంధువులు చూసి 108కి సమాచారం ఇచ్చారు. 108 వాహనంలో సుభానీని గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని, మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు ఆదివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

భక్తులకు అన్నప్రసాద వితరణ

తాడేపల్లి, న్యూస్‌టుడే: కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ అధ్యక్షుడు పందేటి సాంబశివరావు ఆధ్వర్యాన అమావాస్య పురస్కరించుకుని మంగళగిరి శివాలయం వద్ద ఆదివారం అన్నదానం నిర్వహించింది. సుమారు 3 వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందజేశారు. నాలుగు దశాబ్దాలుగా ఈ సేవను కొనసాగిస్తున్నట్లు ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు.

ఆహార పదార్థాలు వడ్డిస్తున్న సాంబశివరావు తదితరులు

పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు

మేడికొండూరు, న్యూస్‌టుడే: ప్రభుత్వం వ్యవసాయం రంగంతో పాటు పాడి పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తోందని ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ అన్నారు. ఫిరంగిపురంలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన స్థానిక నాయకులు, పశువైద్యాధికారులతో కలిసి ఉచిత పశు ఆరోగ్య శిబిరాలకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గేదెలు, ఆవులు, మేకలు ఇతర జీవులకు వచ్చే వ్యాధులను సకాలంలో గుర్తించకపోతే పశుపోషకులు నష్టపోవాల్సి ఉంటుందని, ఈ నేపథ్యంలో ప్రభుత్వం చొరవ చూపి ఉచితంగా జీవాలకు ముందుగానే రోగ నిర్ధారణ పరీక్షలు చేయించి వ్యాధులు రాకుండా ముందుగా టీకాలు వేయిస్తుందన్నారు. ఇందుకోసం గ్రామాల్లో ఈనెల 19 నుంచి 31వ తేదీ వరకు శిబిరాలు నిర్వహించనున్నట్లు చెప్పారు.

కరపత్రాలు విడుదల చేస్తున్న ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్, పశువైద్యాధికారులు

గండాలయ్యా.. ఆదుకోవయ్యా..

మంగళగిరి, మంగళగిరి గ్రామీణం, న్యూస్‌టుడే: మంగళగిరి పానకాలస్వామి కొండపై ఉన్న గండాలయ స్వామిని దర్శించుకునేందుకు భక్తులు ఆదివారం పోటెత్తారు. అమావాస్య కావడంతో రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మెట్ల మార్గం ఉన్నప్పటికీ పలువురు ద్విచక్రవాహనాలపై టాటా టవర్ రోడ్డులో కొండపైకి చేరుకున్నారు. తమ గండాలను గట్టెక్కించాలని వేడుకుంటూ ఆవు నెయ్యి, నువ్వుల నూనెతో గండ దీపాలు వెలిగించారు. కాగా, నువ్వుల నూనెను ఆలయ అధికారులే విక్రయించారు.

భార్యాభర్తలకు గాయాలు.. ద్విచక్రవాహనంపై కొండపైన పూజలు నిర్వహించి బైక్‌పై కిందకి దిగుతుండగా వాహనం అదుపుతప్పి భార్యభర్తలు పడిపోయారు. గాయాలపాలైన వారిని 108 వాహనంలో దిగువ సన్నిధికి తీసుకొచ్చి ప్రథమ చికిత్స అనంతరం ఎయిమ్స్ వైద్యశాలకు తరలించారు.

కొండపై పూజలు చేస్తున్న భక్తులు

నేతల చొరవతో వీధి దీపాల ఏర్పాటు

మేడికొండూరు, న్యూస్‌టుడే: పేరేచర్ల కూడలిలో ఫిరంగిపురం వైపు వెళ్లే దారిలోని వంతెనపై కొన్నేళ్లుగా వీధి దీపాల సౌకర్యం లేదు. దీంతో రాత్రిళ్లు రాకపోకలు సాగించేందుకు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఈ నేపథ్యంలో స్థానికుల విజ్ఞప్తి మేరకు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ చొరవతో వంతెనపై కొత్తగా వీధి దీపాలు ఏర్పాటు చేయించారు. దీంతో వారధి కాంతులీనుతోంది.

ఆకట్టుకున్న పౌరాణిక పద్య పఠన పోటీలు

పెదనందిపాడు, న్యూస్‌టుడే: మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా పెదనందిపాడులో ఆదివారం కోదండరామ సంకీర్తన భజన మండలి, స్పిరిచ్యువల్ సొసైటీ ఆధ్వర్యంలో పౌరాణిక పద్య పఠన పోటీలు ఉత్సాహంగా సాగాయి. స్థానిక సోమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో తెలుగు రాష్ట్రాల స్థాయిలో నిర్వహించిన ఈ పోటీల్లో చీరాలకు చెందిన నాగేశ్వరరావు ప్రథమ స్థానంలో నిలిచారు. ఈయనకు మాజీ సర్పంచి లావు కమలమ్మ జ్ఞాపకార్థం బీమా శాఖ విశ్రాంత అధికారి కొల్లా సుబ్బారావు రూ. 4 వేల నగదు బహుమతి అందజేశారు. ఆ తర్వాత స్థానాల్లో నిలిచిన అంజిరెడ్డి (బలిజేపల్లి)కి రావిపూడి శ్రీనివాసరావు రూ. 3 వేలు, జి. ఏడుకొండలు (ఉప్పలపాడు)కు నిర్వాహకులు రూ. 2 వేలు, జి. సుబ్బారావు (ఇంకొల్లు)కు కె.సుబ్బారావు రూ. వెయ్యి చొప్పున నగదు బహుమతులు అందించారు. 20 మంది గాయకులకు పారిశ్రామికవేత్త దాసరి శేషగిరిరావు సహకారంతో ప్రోత్సాహక బహుమతులు ప్రదానం చేశారు. ఎం. సింగరకొండయ్య చౌదరి, షేక్ అబ్దుల్ రజాక్, బి. లక్ష్మణరాజు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. కోదండరామ సంకీర్తన భజన మండలి సమన్వయకర్త చిలివేరు రామకృష్ణ, సభ్యులు రమేష్, సుబ్బారావు, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

ప్రథమ స్థానం సాధించిన నాగేశ్వరరావుకు నగదు బహుమతి అందజేస్తున్న కొల్లా సుబ్బారావు, నిర్వాహకులు

భర్త వేధింపులు తాళలేక బలవన్మరణం

మేడికొండూరు, న్యూస్‌టుడే: భర్త వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఇది. మేడికొండూరు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. భట్టిప్రోలుకు చెందిన గాయత్రి(25)కు అదే గ్రామానికి చెందిన దుర్గారావుతో కొన్నేళ్ల కిందట వివాహమైంది. వీరు వ్యవసాయ కూలీ పనులు చేస్తుంటారు. ఈ క్రమంలో 20 రోజుల కిందట పేరేచర్ల వలస వచ్చారు. అక్కడ పొలాల్లో తాత్కాలికంగా ఇళ్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నారు. దుర్గారావు మద్యం తాగుతుంటాడు. భార్యను మానసికంగా పలు రకాలుగా ఇబ్బందులు పెడుతున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 17వ తేదీ వ్యవసాయ కూలి పనులకు వెళ్లిన ఆమె. . బంధువులకు ఫోన్ చేసి భర్త తనను మానసికంగా ఇబ్బందులు పెడుతున్నాడని, దీనికి అతడి తరపువారు సహకరిస్తున్నారని వాపోయింది. తట్టుకోలేక విషద్రావకం తాగానని చెప్పింది. కాసేపటికి ఆమె కింద పడిపోయింది. చుట్టు పక్కల వారు గమనించి అంబులెన్స్‌లో గుంటూరు సర్వజనాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అదే రోజు అర్ధరాత్రి గాయత్రి మృతి చెందిందని వైద్యాధికారులు నిర్ధారించారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు ఆదివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

(c) eenadu

గుంటూరు తూర్పు

నేడు ప్రజా ఫిర్యాదుల స్వీకరణ

నగరపాలకసంస్థ: స్థానిక సమస్యలు, ప్రజాఫిర్యాదుల అర్జీలు స్వీకరించేందుకు సోమవారం జీఎంసీ కౌన్సిల్ హాల్‌లో ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్) కార్యక్రమం ఉంటుందని కమిషనర్ కె.మయూర్‌అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమంలో విభాగాల ఉన్నతాధికారులంతా పాల్గొంటారన్నారు. నగరవాసులు తమ సమస్యలను ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు జీఎంసీ ప్రధాన కార్యాలయం కాల్ సెంటర్ 0863- 2345103, వాట్సాప్ నెంబరు 98499 08391 గాని ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు.

ఎన్టీఆర్ రైతుబజారులో ధరలు నిన్నటివి... టమాట 22, వంగ 25, బెండ 20, పచ్చిమిర్చి 37, కాకర 30, క్యారెట్ 32, క్యాబేజీ 23, బీర 38, దొండ 49, బంగాళాదుంప 24, ఉల్లిపాయలు 25, గోరుచిక్కుళ్లు 45, దోస 40, పొట్ల 20, చామ 23, గోంగూర 10, తోటకూర 10, చుక్కకూర 10, మెంతికూర 5, కొత్తిమీర 20, బీట్‌రూట్ 25, కీర 30, క్యాప్సికం 55, అల్లం 75, ఫ్రెంచి బీన్స్ 55, సొర 10, అరటి 8. **- న్యూస్‌టుడే, పట్నంబజారు**

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM
94406 38515, 80085 73097

స్పందన: బాలాజీనగర్ 4వలైన్ సైడుకాల్వల్లో పూడికలు చేరి మురుగునీరు పారుదలకు ఆటంకం కలుగుతుందని స్థానికులు నవీన్ 'మేమున్నాం.. మీకుతోడుగా'కు తెలిపారు. సమస్యను శానిటరీ సూపర్‌వైజర్ అయూబ్‌ఖాన్ దృష్టికి తీసుకెళ్లడంతో పూడికలు తీయించారు. ★ సంజీవయ్యనగర్ ప్రధానరోడ్డులో చెత్త కుప్పలు రెండోరోజులుగా తీయకపోవడంతో వీధులు అపరిశుభ్రంగా మారాయని స్థానికులు మూర్తి 'మేమున్నాం.. మీకుతోడుగా'కు ఫిర్యాదు చేశారు. సమస్యను ప్రజారోగ్య విభాగం అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో చెత్త కుప్పలు తీయించి తరలించారు.
- న్యూస్‌టుడే, నగరపాలకసంస్థ(గుంటూరు)

మురుగు పారదు.. సమస్య తీరదు

గుంటూరు నగరం, న్యూస్‌టుడే

తూర్పు నియోజకవర్గం పరిధిలో మురుగు సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పేదలు అధికంగా నివసిస్తున్న కాలనీల్లో మురుగు కాలవలు అధ్వానంగా ఉన్నాయి. ఈ కాలనీలపై అధికారుల నిర్లక్ష్యానికి ఇక్కడ పరిస్థితులు దర్పణం పడుతున్నాయి. పేదల కాలనీలపై యంత్రాంగం దృష్టి పెట్టడం లేదని స్థానికులు వాపోతున్నారు. స్వచ్ఛ నగరంగా గుంటూరును తీర్చిదిద్దుతామన్న పాలకులు, అధికారులు మాటలకే పరిమితమయ్యారు. క్షేత్రస్థాయిలో మురుగు నీటి పారుదల వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. నియోజకవర్గం పరిధిలోని 2, 3, 4, 5, 67 డివిజన్ల పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగా మారింది. కాలవల్లో చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోవటంతో మురుగు నీరు ముందుకు కదలడం లేదు. దీంతో రోజుల తరబడి నీరు నిలవడంతో అక్కడనుంచి వచ్చే దుర్వాసనతో ప్రజలు అల్లాడుతున్నారు. దుర్వాసనతోపాటు దోమల బెడదతో అవస్థలు పడుతున్నామని ఆయా ప్రాంతాల వాసులు వాపోతున్నారు. ఉన్నతాధికారులు కాలవల్లో మురుగు పారుదల సక్రమంగా ఉండేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

ఇబ్బంది ఇక్కడే..

ఇస్రాయిల్‌పేట, ఆర్టీసీ కాలనీ, వెంకట్రావునగర్ ఎక్స్‌టెన్షన్, బాలాజీనగర్ ఎక్స్‌టెన్షన్, పాముల కాలనీ, చెంచుపేట, యానాదికాలనీ, ప్రగతినగర్, రంగారెడ్డినగర్, జాకీర్‌హుస్సేన్‌నగర్, వినోభానగర్, ప్రకాష్‌నగర్, కుగ్గర్ ఆసుపత్రి ప్రాంతం, రామిరెడ్డితోట, గుంటూరువారితోట, పొత్తూరు వారితోట, అహ్మద్‌నగర్, రైలుపేట, కోడిగుడ్లసత్రం పార్క్, సయ్యద్‌ఖాన్ వీధి తదితర ప్రాంతాల్లో మురుగు సమస్య ఎక్కువగా ఉంది.

పాతగుంటూరు ప్రధాన కాల్వలో పేరుకుపోయిన వ్యర్థాలు

వ్యర్థాల చేరికతో..

రోడ్డుపై చెత్త గుట్ట

పాతగుంటూరు పరిధిలోని పలు ప్రాంతాల్లో కాల్వల్లో వ్యర్థాలు రోజుల తరబడి నిల్వ ఉంటున్నాయి. ప్లాస్టిక్ కవర్లు, వాటర్ బాటిల్స్ వంటివి కూడా మురుగునీటి ప్రవాహాన్ని అడ్డుకుంటున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కాల్వల పక్కగా వెళ్లాలంటే ప్రజలు ముక్కు మూసుకోవాల్సివస్తుంది. వ్యర్థాలు గుట్టలు రోడ్లపైన ఎక్కువగా ఉండడంతో ఆవులు, పందులు, శునకాలు అక్కడకు చేరుతున్నాయి. అవి పరిసరాలను మరింత దుర్భరంగా మారుస్తున్నాయి.

పటిష్ఠంగా విజిబుల్ పోలీసింగ్

విధుల్లో కొత్తపేట సీఐ వీరయ్యచౌదరి, సిబ్బంది

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే : సామాన్య ప్రజలకు భరోసా కల్పించేలా పటిష్ఠంగా విజిబుల్ పోలీసింగ్ నిర్వహించేలా ఎస్పీ వకుల్ జిందాల్ చర్యలు తీసుకున్నారు. ఎస్పీ ఆదేశాలతో ఆదివారం జిల్లా వ్యాప్తంగా ప్రధాన కూడళ్లు, వ్యాపార సముదాయాలు, జనసంచారం అధికంగా ఉన్న ప్రాంతాల్లో పోలీసు అధికారులు తమ సిబ్బందితో విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు. అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించారు. పలవురు అనుమానితుల వేలిముద్రలను సేకరించి పోలీసుల వద్ద ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో పరిశీలించారు.

దందాలకు పాల్పడితే చర్యలే

రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ చేస్తున్న పోలీసులు

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే : రౌడీషీటర్లు ఏ చిన్న నేరం చేసినా, చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్నా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు. రౌడీషీటర్ల కదలికలపై సాంకేతిక నిఘా ఉన్నదని స్పష్టం చేశారు. పదే పదే నేరాల్లో పాల్గొంటే పీడీ చట్టం ప్రయోగిస్తామని ఎస్పీ హెచ్చరించారు. ఎస్పీ ఆదేశాలతో ఆదివారం జిల్లా వ్యాప్తంగా ప్రతి పోలీసుస్టేషన్‌లో రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. తగాదాలు, సెటిల్‌మెంట్లు, దందాలు, బెదిరింపులు, కిడ్నాపులు వంటి చట్టవ్యతిరేక పనులు పాల్పడకూడదన్నారు. రౌడీషీటర్లు తమ ప్రవర్తన మార్చుకొని మంచిమార్గంలో జీవించాలని హితవుపలికారు.

భక్తులతో కిక్కిరిసిన అమ్మవారి ఆలయాలు

భద్రకాళి అమ్మవారు

నెహ్రూనగర్, న్యూస్‌టుడే : నగరంలోని అమ్మవారి ఆలయాలు ఆదివారం భక్తులతో కిక్కిరిశాయి. ఆదివారం, అమావాస్య కలిసి రావడంతో కాకానిరోడ్డు, కాకుమానువారితోట, కొత్తపేట తదితర ప్రాంతాల్లోని అమ్మవారి ఆలయాల్లో పెద్దసంఖ్యలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. కాకానిరోడ్డులోని భద్రకాళి అమ్మవారికి నిమ్మకాయల దండలువేసి, దీపారాధన వెలిగించి, కర్పూర హారతి ఇచ్చి పూజలు చేశారు. కాలభైరవ స్వామికి గుమ్మడికాయలతో దీపారాధన చేశారు. ఆలయ పీఠాధిపతి రామకృష్ణ పూజలు నిర్వహించారు. భక్తులకు తీర్థప్రసాదం అందించారు.

శాఖల సమన్వయం.. సరస్ విజయవంతం

జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్‌టుడే: సరస్ మేళా నిర్వహణలో విశేష కృషి చేసిన జిల్లా అధికారులు పలువురిని కలెక్టర్ తమీమ్ అన్సారియా సత్కరించారు. సరస్ ప్రదర్శన ముగింపు వేడుకలు మేళా ప్రాంగణంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ వివిధ శాఖల అధికారులకు జ్ఞాపికలు అందించారు. పలు రాష్ట్రాల కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ వి.విజయలక్ష్మి, డీఆర్వో ఎన్.ఎస్.కె.ఖాజావలి, జిల్లాపరిషత్తు సీఈవో వి.జ్యోతిబసు, వెలుగు జీవనోపాధుల విభాగం డీపీఎం టి.అశోక్, సెర్ప్ అదనపు డైరెక్టర్లు సరళ, మహిత తదితరులు పాల్గొన్నారు.

పేదలకు పింఛన్లు, సరకులు అందజేత

పట్నంబజారు, న్యూస్‌టుడే: ఆర్యవైశ్య అఫిషియల్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్(ఆవోపా) ఆధ్వర్యంలో ఆదివారం పట్నంబజారులోని సంస్థ కార్యాలయంలో 110 మంది పేదలకు పింఛన్లు, నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ఆవోపా అధ్యక్షుడు కె.వి.బ్రహ్మం అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన స్పైసెస్ బోర్డు మెంబర్ కొత్తూరు వెంకట సుబ్బారావు మాట్లాడుతూ ఆవోపా సమ్మిళ సేవలు అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఆవోపా రాష్ట్ర అధ్యక్షుడు తటవర్తి రాంబాబు, రాఘవయ్య, మహంకాళి శ్రీనివాసరావు, మద్ది సాయిదీప్, మట్టుపల్లి రవికుమార్, వడకట్టు సునీల్, వీరేల్‌రావు, రామారావు, బైసాని సుదాకర్ తదితరులు పాల్గొన్నారు.

రక్షిత జలం మురుగుకాల్వ పాలు

నగరపాలకసంస్థ(గుంటూరు), న్యూస్‌టుడే: సంజీవయ్యనగర్ ప్రధానరోడ్డు మూడోలైన్ వద్ద తాగునీటి పైపులైనుకు పడిన లీకేజీతో రక్షిత జలం వృథాగా పోతోంది. పెద్దఎత్తున నీరు మురుగుకాల్వలోకి చేరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు చెబుతున్నారు. వెంటనే లీకేజీకి మరమ్మతు చేపట్టి తాగునీరు వృథా కాకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంది.

సంజీవయ్యనగర్ ప్రధానరోడ్డు మూడోలైన్ వద్ద కాల్వలోకి వెళ్తున్న కుళాయి నీరు

సృజనాత్మకశక్తి మనిషి ఉన్నతికి దోహదం

విజేతలను సత్కరిస్తున్న రంగారావు తదితరులు

గుంటూరు సాంస్కృతికం, న్యూస్‌టుడే: సృజనాత్మకశక్తి మనిషిని ఉన్నతంగా తీర్చిదిద్దుతుందని అమరావతి సాహితీ మిత్రులు సంస్థ అధ్యక్షుడు డాక్టర్ రావి రంగారావు అన్నారు. బ్రాడీపేట సర్వీస్ హెల్ప్ ఆర్గనైజేషన్ సమావేశ మందిరంలో అమరావతి సాహితీ మిత్రులు సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సాహిత్య సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి ప్రసంగించారు. పుట్టుకతో అందరికీ సృజనాత్మక వైపుణ్య శక్తి ఉంటుందని, ఆశక్తి లేకుంటే అది మరుగున పడిపోతుందని ఆయన చెప్పారు. సృజన మనిషి ఉత్తమ మూర్తిమత్వ అభివృద్ధికి తోడ్పడుతుందని తెలిపారు. కార్యక్రమంలో కవితలు, కథనికల పఠనం, రీల్స్ ప్రదర్శన సభ్యులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వక్తలుగా వెంకటేశ్వరరావు నిర్వహించిన కథల పఠన కార్యక్రమంలో డాక్టర్ గడల వెంకటరెడ్డి, ఆసోది శంకర్, కారంచేటి విజయ్‌కుమార్, ఇడపలపాటి చంద్రయ్య, చల్లా సత్యవతి, గోలి హనుమత్‌శాస్త్రి, గడల శివప్రసాద్, పుట్టం రాజు నరసింహమూర్తి తదితరులు కథలు వినిపించారు. పింగళి భాగ్యలక్ష్మి నిర్వహించిన కవితా పఠన కార్యక్రమంలో దీవెన సత్యవతి, రమణి, సత్య, గోలి, భాగ్ది తదితరులు కవితలు వినిపించారు. రమణి నిర్వహించిన రీల్స్ ప్రదర్శనలో కారంచేటి విజయకుమార్, ఆర్.రంగారావు, వీవీ రావు తదితరులు పాల్గొన్నారు. అమరావతి సాహితీ మిత్రులు సంస్థ పక్షాన డాక్టర్ రావి రంగారావు, శాంతశ్రీ ట్రస్ట్ అధ్యక్షుడు టి.శ్రీమన్నారాయణ, పి.వి.రెడ్డి.. ఉత్తమ కథా రచయితగా ఎంపికైన సంబరాజు రమణిని, ఉత్తమ కవిగా ఎంపికైన కారంచేటి విజయకుమార్‌లను శాలువాలతో సత్కరించారు.

సీపీఐ శతాబ్ది సభకు తరలిన శ్రేణులు

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే : సీపీఐ శత వార్షికోత్సవాల ముగింపు సందర్భంగా ఖమ్మంలో నిర్వహిస్తున్న బహిరంగసభకు ఆదివారం గుంటూరు జిల్లా నుంచి ఆపార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో తరలి వెళ్లారు. రైళ్లు, బస్సులు, కార్ల ద్వారా కదిలి వెళ్లారు. జిల్లా కార్యదర్శి మాల్యాద్రి జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. కార్యక్రమంలో నాయకులు అరుణ్‌కుమార్, హనుమంతరావు, సత్యనారాయణ, అంజిబాబు, బాలాజీ, యశ్వంత్, అమర్‌నాథ్ పాల్గొన్నారు.

ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించండి

కరపత్రాలు ఆవిష్కరిస్తున్న అప్పారావు, బాలరాజు, అజయ్‌కుమార్ తదితరులు

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని వ్యవసాయకార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు డిమాండ్ చేశారు. ఆదివారం గుంటూరులోని కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. వీబీ జీ రామ్ జీ రద్దుకు ఫిబ్రవరి 12న నిరసనకు సంబంధించిన కరపత్రాలు ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాయకులు బాలరాజు, అజయ్‌కుమార్, మేరీ, అంకమ్మరావు, భాస్కర్‌రావు, శాస్త్రి, భద్రయ్య, ఖాదర్‌బాబా, రామారావు పాల్గొన్నారు.

నేస్తం ఫౌండేషన్ సేవలు అభినందనీయం

మాట్లాడుతున్న డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు

గుంటూరు నగరం, న్యూస్‌టుడే: గత రెండు సంవత్సరాలుగా జిల్లా వ్యాప్తంగా పలు కార్యక్రమాలతో పేదలకు తోడ్పాటు అందిస్తున్న నేస్తం ఫౌండేషన్ సేవలు అభినందనీయమని ప్రముఖ వైద్యులు ఆలా వెంకటేశ్వర్లు అన్నారు. నేస్తం ఫౌండేషన్ వార్షికోత్సవం గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం హాల్‌లో ఆదివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అనాథలు, అభాగ్యులకు సేవలు అందించడంలో ఉండే ఆనందం శాశ్వతమైనదని, నిరుపేదలను గుర్తించి అందించే చిరుసాయం వారి జీవితాల్లో వెలుగులు నింపుతుందన్నారు. జనచైతన్య వేదిక అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ గుంటూరు నగరంలో అమ్మ చారిటబుల్ ట్రస్ట్, మానవత, నేస్తం, కార్మెల్ సేవా సదన్, కొవిడ్ ఫైటర్స్ లాంటి సేవా సంస్థలు బహుముఖ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పేదలకు అండగా నిలుస్తున్నాయన్నారు. నేస్తం వ్యవస్థాపకులు జలీల్ అహ్మద్, ఎన్జీవో సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరావు, రేట్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నారాయణ రెడ్డి, నేస్తం సహ వ్యవస్థాపకులు ధనుంజయ రెడ్డి, రమేష్, సతీష్, సాయిరాం, శేఖర్, వినయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా త్యాగబ్రహ్మ ఆరాధనోత్సవాలు

పంచరత్న కృతుల గోష్ఠి గానం

గుంటూరు సాంస్కృతికం, న్యూస్‌టుడే: లక్ష్మీపురం శ్రీత్యాగరాజ కళావేదికపై గాయత్రీ మహిళా సంగీత సమ్మండలి ఆధ్వర్యంలో సంగీత సద్గురు త్యాగబ్రహ్మ ఆరాధనోత్సవాలు జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం బెజవాడ లక్ష్మీకాంత్ బృందం నాదస్వరం, త్యాగరాజస్వామికి పూజ నిర్వహించారు. వి.జయమూర్తి, డాక్టర్ జె.నరేష్ బాబు జ్యోతి వెలిగించి కార్యక్రమాలను ప్రారంభించారు. త్యాగరాజ స్వామి వేషధారణలో నాట్యాచార్య కాజ వెంకట సుబ్రహ్మణ్యం తిరువీధి ఉత్సవం నిర్వహించారు. అనంతరం త్యాగరాజ స్వామి రచించిన పంచరత్న కృతుల గోష్ఠి గానం జరిగింది. తర్వాత నిట్టల అనన్య(తిరుపతి), యశస్వి, తదితర యువ కళాకారుల గాత్ర కచేరీలు జరిగాయి. ప్రధాన కచేరీలో డాక్టర్ కొల్లూరు వందన (తిరుపతి) గాత్ర సంగీత కచేరీ జరిగింది. కొమండూరి వెంకటకృష్ణ, కోటిపల్లి రమేష్, ఎం.హరిబాబు వాద్య సహకారం అందించారు. సంస్థ ప్రధాన కార్యదర్శి ఎంవై శేషురాణి, ఉపాధ్యక్షురాలు ఎం.రాజేశ్వరి, మాధవపెద్ది మీనాక్షి, పాటిబండ లలితాదేవి, కార్యదర్శి ఏవీ మంగాదేవి, మాధవపెద్ది విజయలక్ష్మి కళాకారులను సత్కరించారు.

అలరించిన లఘు అఖండం

లఘు అఖండంలో త్యాగరాజ కీర్తనల గానం

గుంటూరు సాంస్కృతికం, న్యూస్‌టుడే: అరండల్‌పేట శ్రీమోహన రంగనాయక స్వామి దేవస్థానంలో శ్రీసరస్వతి సంగీత విద్వత్ సభ సంస్థ ఆధ్వర్యంలో 12 గంటల పాటు నిర్విరామ లఘు అఖండ కార్యక్రమం ఆదివారం రాత్రి జరిగింది. సంగీత విద్వాంసుడు మాడభూషి వేదాంత నరసింహాచార్యులు మార్గదర్శనంలో ఆయన శిష్య బృందం త్యాగరాజస్వామి ఆరాధన మహోత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం 8.30 నుంచి రాత్రి 8.30 గంటల వరుకు లఘు అఖండం నిర్వహించారు. ఘన రాగ పంచరత్న కృతుల గోష్ఠి గానం చేశారు. కార్యక్రమంలో యువ కళాకారులు పలువురు పాల్గొన్నారు. మాడభూషి వేదాంత నరసింహాచార్యులు గాత్ర సంగీత కచేరీలో త్యాగరాజ కీర్తనలు గానం చేశారు. పెరవలి నందకుమార్, బీరక సురేష్‌బాబు వాద్య సహకారం అందించారు. కచేరీ అనంతరం శిష్యబృందం.. గురువు మాడభూషి వేదాంత నరసింహాచార్యులును సన్మానించారు. తర్వాత నిర్వహించిన లఘు కచేరీలకు ధూళిపాళ శ్రీనివాస్, చావలి శ్రీనివాస్, కె.జగన్మోహిని, చావలి కృష్ణమోహన్ తదితరులు సహకరించారు.

అదృశ్యంపై కేసు నమోదు

నెహ్రూనగర్, న్యూస్‌టుడే : నగరంపాలెం పోలీసు స్టేషన్‌లో ఆదివారం అదృశ్యం కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శివరామ్‌నగర్‌కు చెందిన సుహాసిని నగరంలోని వార్డు సచివాలయంలో కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె తన భర్త విజయానంద్ (50) ఈనెల 17న ఇంటి నుంచి వెళ్లి తిరిగిరాలేదని, అతనికోసం అన్ని చోట్లా వెతికినా కనిపించలేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భర్త గత పదేళ్లుగా మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నాడని పేర్కొంది. ఆమె ఫిర్యాదుపై అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ సత్యనారాయణ తెలిపారు.

ఎన్టీఆర్ సేవలు చిరస్మరణీయం

ఎన్టీఆర్ సర్కిల్, న్యూస్‌టుడే: తెలుగువారి గుండెల్లో ఎప్పటికీ కొలువైన నేతగా ఎన్టీఆర్ ప్రస్థానం చిరస్మరణీయమని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ పేర్కొన్నారు. క్యాంప్ కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతి నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి ఆయనతో పాటు పలువురు తెదేపా నాయకులు నివాళులర్పించారు. ఎమ్మెల్యే నసీర్ మాట్లాడుతూ తెదేపాను స్థాపించి బడుగు, బలహీనవర్గాలకు అండగా నిలిచారన్నారు. సినీ, రాజకీయ రంగాల్లో రారాజుగా వెలుగొందారన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలను రూపొందించి పక్కాగా అమలు చేశారన్నారు. ఎన్టీఆర్ కళాక్షేత్రం రూపురేఖలు మార్చబోతున్నామన్నారు. ఆయన సాధించిన విజయాలను భావితరాలకు తెలియజేసేలా కార్యక్రమాలు చేపడతామన్నారు. శారదాకాలనీ, ప్రకాష్‌నగర్ ప్రాంతాల్లో జరిగిన అన్నదానం కార్యక్రమాల్లో ఎమ్మెల్యే నసీర్ పాల్గొన్నారు. ఆర్టీసీ బస్టాండ్ సెంటర్‌లోని ఎన్టీఆర్ విగ్రహానికి ఆయనతోపాటు ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ ప్రతినిధులు రావిపాటి సత్యనారాయణ, మల్లికార్జునరావు, సాంబయ్య, నాగేశ్వరరావు, బాబూరావు నివాళులర్పించారు.

ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే నసీర్

నెహ్రూనగర్, న్యూస్‌టుడే : నెహ్రూనగర్‌లో ఆదివారం తెదేపా వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) వర్ధంతి నిర్వహించారు. అతిథిగా హాజరైన ఎమ్మెల్యే నసీర్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ చిరస్మరణీయులని అన్నారు. ఆపార్టీ నాయకులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నాయకులు దాసరి రాజామాస్టర్, వేములకొండ శ్రీనివాస్, నాగేశ్వరరావు, శంకర్, వాణి, నవీన్, గణేష్, రమేష్, బలరాం, శ్రీను, త్రిపుర పాల్గొన్నారు.

నగరపాలకసంస్థ(గుంటూరు), న్యూస్‌టుడే: ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా కంకరగుంట బ్రిడ్జి వద్ద జరిగిన కార్యక్రమంలో తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం(టీఎన్‌యూఎస్) నాయకులు పాల్గొన్నారు. సంఘం నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీఎన్‌యూఎస్ రాష్ట్ర సహాధ్యక్షులు ఎం.రాంబాబు, రాష్ట్ర కార్యదర్శి ఎన్వీ జగదీష్‌కుమార్, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.బాలస్వామి, పాలేటి జగదీష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

నెహ్రూనగర్‌లో..

టీఎన్‌యూఎస్ నాయకుల ఆధ్వర్యంలో..

8వ డివిజన్‌లో..

పట్నంబజారు : పాతగుంటూరు మాచిరాజువారివీధిలోని 8వ డివిజన్ తెదేపా కార్యాలయంలో ఆదివారం మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు వర్ధంతి కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో డివిజన్ తెదేపా అధ్యక్షుడు జ్యోతుల జస్వంత్, వరమ్మ, చందు తదితరులు పాల్గొని ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

యువత నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలి

ఏటీఅగ్రహారం, న్యూస్‌టుడే: నాయకత్వం వహించేందుకు యువత ముందుకు రావాలని టీజేపీస్ కళాశాల కార్యదర్శి, కరస్పాండెంట్ కేవీ బ్రహ్మం పేర్కొన్నారు. టీజేపీఎస్ కళాశాల ఆవరణలో యూత్ హాస్టల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(వైహెచ్ఏఐ) గుంటూరు యూనిట్ వార్షికోత్సవం ఆదివారం నిర్వహించారు. బ్రహ్మం మాట్లాడుతూ టీజేపీస్ కళాశాలతో వైహెచ్ఏఐ సంస్థ ఒప్పందం చేసుకోవడం శుభ పరిణామమన్నారు. సంస్థ గుంటూరు యూనిట్ ఛైర్మన్ డాక్టర్ కె.కొండయ్య మాట్లాడుతూ వైహెచ్ఏఐ జిల్లాలోని అన్ని ప్రముఖ విద్యా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలతో ఒప్పందం కుదుర్చుకొని సమాజానికి ఆరోగ్యవంతమైన యువతను అందించే లక్ష్యంతో పని చేస్తున్నట్లు తెలిపారు. ఈసందర్భంగా రుద్ర అకాడమీ కర్ర సాము, కుమారి నాయుడు కూచిపూడి నృత్యం, మల్లికార్జునరావు ఫ్లూట్, నంబుల కల్యాణ్ నృత్య ప్రదర్శనలతో అలరించారు. కార్యక్రమంలో వైహెచ్ఏఐ అధ్యక్షుడు తుపాకుల చంద్రశేఖర్, కార్యదర్శి రవికిరణ్, ఉపాధ్యక్షులు పీఎంవీ కేశవరావు సుధాకర్, శ్రీలత, శైలజ పాల్గొన్నారు.

క్రీడాకారులకు ఉద్యోగ అవకాశాలు మెరుగు

ఏటీ అగ్రహారం, న్యూస్‌టుడే: టీజేపీఎస్ కళాశాలలో జిల్లా స్థాయి కుడో పోటీలు ఆదివారం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న టీజేపీఎస్ కళాశాల కార్యదర్శి, కరస్పాండెంట్ కె.వి.బ్రహ్మం, ఆంధ్రప్రదేశ్ కుడో అసోసియేషన్ అధ్యక్షుడు ఎ.శశిధర్ మాట్లాడుతూ యువత క్రీడల్లో ప్రతిభ చాటడం ద్వారా విద్య, ఉద్యోగాల్లో మెరుగైన అవకాశాలు పొందవచ్చన్నారు.

ఆకట్టుకున్న కళాకదంబం

గుంటూరు సాంస్కృతికం, న్యూస్‌టుడే: బృందావన్ గార్డెన్స్ వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోని అన్నమయ్య కళావేదికపై కేఆర్‌కే ఈవెంట్స్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ కళాపరిషత్ నాటకోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం రాత్రి ప్రదర్శితమైన కళాకదంబం ప్రేక్షకులను ఆకట్టుకుంది. తొలుత ఆలయ కమిటీ ఉపాధ్యక్షుడు లంకా విజయబాబు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కందుల చేతన శ్రావణ్య, యర్రం సింధుజ, క్రొవ్విడి శ్రీలక్ష్మీతన్వి పలు కీర్తనలకు కూచిపూడి నృత్యాన్ని అభినయించి ప్రశంసలందుకున్నారు. అనంతరం దృశ్య వేదిక విజయవాడ వారు ఆకురాతి భాస్కర్‌చంద్ర రచనకు, ఎస్.కె.మిశ్రో దర్శకత్వం వహించిన 'ఇది ప్రమాదానికి సంకేతం' నాటకాన్ని ప్రదర్శించారు. కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపలకుడు రామకృష్ణప్రసాద్ కాట్రగడ్డ, బొప్పన నరసింహారావు, జి.మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు.

'ఇది ప్రమాదానికి సంకేతం' నాటకంలో ఓ సన్నివేశం

దేశవ్యాప్త సమ్మె జయప్రదం చేయండి

మాట్లాడుతున్న ప్రభాకర్‌రెడ్డి, వేదికపై నేతాజీ, రామారావు, అప్పారావు

నెహ్రూనగర్, న్యూస్‌టుడే : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక, మతోన్మాద విధానాలకు నిరసనగా ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని ప్రజాసంఘాల రాష్ట్ర నాయకులు కె. ప్రభాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం నగరంలోని సీఐటీయూ కార్యాలయంలో జిల్లా నాయకుల సమావేశం నిర్వహించారు. ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ కార్మికవర్గం దీర్ఘకాలంగా పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్రంలోని భాజపా ప్రభుత్వం మార్చి నాలుగు లేబర్‌కోడ్‌లుగా కుదించి కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం కృషి చేస్తుందన్నారు. జిల్లా కార్యదర్శి నేతాజీ మాట్లాడుతూ గుంటూరు ఛానల్ పర్చూరు వరకు పొడిగించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించాలన్నారు. నల్లమడ ఆధునికీకరణ కోసం నిధులు కేటాయించాలని కోరారు. సమావేశంలో నాయకులు పాశం రామారావు, అప్పారావు, రవి, వెంకటేశ్వర్లు, భావన్నారాయణ, నళినీకాంత్, అరుణ, అజయ్‌కుమార్, దుర్గారావు, బాలరాజు పాల్గొన్నారు.

కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడి ప్రమాణస్వీకారం నేడు

పట్నంబజారు, న్యూస్‌టుడే: రాజీవ్‌గాంధీభవన్‌లో సోమవారం ఉదయం 11.30 గంటలకు జిల్లా అధ్యక్షుడు యన్నం సుధీర్‌బాబు, నగర అధ్యక్షుడు ఇఫ్తకర్ అహ్మద్ (ఖలీల్) ప్రమాణస్వీకార కార్యక్రమం నిర్వహించనున్నట్లు మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ఉదయం 10 గంటలకు బి.ఆర్. స్టేడియం సెంటర్ నుంచి బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో పెద్దసంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొనాలని ఆయన కోరారు.

భారతీయ స్టేట్ బ్యాంక్ | మంగళదాస్‌నగర్ బ్రాంచి, గుంటూరు

బంగారు నగల వేలం ప్రకటన

ఈ దిగువ పేర్కొనబడిన వ్యక్తులు మా శాఖయందు బంగారు నగలు తాకట్టుపెట్టి ఋణములు తీసుకొనియున్నారు. ఎన్ని నోటీసులు పంపినసూ ఋణము చెల్లించని కారణమున ది: **23-01-2026 శుక్రవారం సాయంత్రం 4.30 ని॥లకు** మా బ్యాంకు ఆవరణల యందు బహిరంగ వేలము వేసి వారి పేరునున్న బకాయిలను జమకట్టుకొనబడును. **షరతులు:** (1) వేలములో పాల్గొనదలచినవారు రూ. 10,000/- ధరావత్తు చెల్లించి ది: **23-01-2026 శుక్రవారం సా॥ 3.00 గం॥లలోపు** పేరు నమోదు చేయించుకొనవలెను. (2) ఎట్టి కారణములు చూపకనే వేలము ఆవరు తిరస్కరించుటకుగాని, వేలము ఆపి వేయుటకుగాని, వాయిదా వేయుటకుగాని బ్యాంకు వారికి పూర్తి అధికారము కలదు. (3) వేలం వేసినా బకాయిలు రద్దుకాని యెడల వారిపై చట్టరీత్యా తగుచర్య తీసుకొని మిగిలిన బకాయిలను వసూలు చేయబడును. (4) ఖాతాదారులలో ఎవరైనా మరణించిన యెడల వారి వారసులకు ఈ వేలము నోటీసు వర్తించును. ఈ వేలము ప్రకటన తదితర ఖర్చులు ఈక్రింది ఖాతాదారులే భరించవలెను.

క్రసం	అకౌంట్ నెం	ఖాతాదారుని పేరు, చిరునామా	లోన్ అమౌంట్
1	XXXXXX69158	జక్కా వెంకటేశ్వరరావు, తండ్రి: శ్రీనివాసరావు, డి.నెం:8-19/1-410, 3వ లైను, అరుంధతినగర్, కాకానిరోడ్ గుంటూరు.	2,20,000
2	XXXXXX33071	శుభకరణ్ సింగ్ బొందిలి, తండ్రి: చెంచురామ్ సింగ్, ప్లాట్.నెం:102, శ్రీ రాజరాజేశ్వరి టవర్స్, బోసుబొమ్మ దగ్గర, 4/2 ఏ.టి అగ్రహారం, గుంటూరు	92,000
3	XXXXXX44634	శుభకరణ్ సింగ్ బొందిలి, తండ్రి: చెంచురామ్ సింగ్, ప్లాట్.నెం:102, శ్రీ రాజరాజేశ్వరి టవర్స్, బోసుబొమ్మ దగ్గర, 4/2 ఏ.టి అగ్రహారం, గుంటూరు	1,96,000
4	XXXXXX15950	బొబ్బా స్వప్న, భర్త: బొబ్బా సాంబశివరావు, హౌస్.నెం: 15-13-60 3వ లైను, ఆర్.టి.సి కాలనీ, గుంటూరు.	1,50,000

తేది: 18-01-2026 | సం/- బ్రాంచి మేనేజర్

గుంటూరు పశ్చిమ

దేశవ్యాప్త సమ్మె జయప్రదం చేయండి

నెహ్రూనగర్, న్యూస్‌టుడే : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక, మతోన్మాద విధానాలకు నిరసనగా ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని ప్రజాసంఘాల రాష్ట్ర నాయకులు కె. ప్రభాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం నగరంలోని సీఐటీయూ కార్యాలయంలో జిల్లా నాయకుల సమావేశం నిర్వహించారు. ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ కార్మికవర్గం దీర్ఘకాలంగా పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్రంలోని భాజపా ప్రభుత్వం మార్చి నాలుగు లేబర్‌కోడ్‌లుగా కుదించి కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం కృషి చేస్తుందన్నారు. జిల్లా కార్యదర్శి నేతాజీ మాట్లాడుతూ గుంటూరు ఛానల్ పర్చూరు వరకు పొడిగించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించాలన్నారు. నల్లమడ ఆధునికీకరణ కోసం నిధులు కేటాయించాలని కోరారు. సమావేశంలో నాయకులు పాశం రామారావు, అప్పారావు, రవి, వెంకటేశ్వర్లు, భావన్నారాయణ, నళినీకాంత్, అరుణ, అజయ్‌కుమార్, దుర్గారావు, బాలరాజు పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

80086 22566, 97042 53525, 80085 74897

స్పందన.. కాలువలో పూడికతీత: శాంతినగర్ సమీపంలోని కాలువల్లో మురుగు ముందుకు కదలడంలేదు. దుర్వాసన వెదజల్లుతుండడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. సమస్యను 'మేమున్నాం మీకు తోడుగా' ద్వారా జీఎంసీ శానిటరీ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లాం. ఆయన స్పందించి పారిశుద్ధ్య సిబ్బందిని పంపి కాలువలో పూడిక తీయించారు.

? కృష్ణనగర్ మెయిన్ రోడ్డులోని విద్యుత్తు కార్యాలయం సమీపంలో రహదారి వెంబడి చెత్తతో కూడిన వ్యర్థాలు పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోంది. **- స్థానికులు** ✔ పారిశుద్ధ్య సిబ్బందిని పంపి వ్యర్థాలు తొలగించేలా చర్యలు తీసుకుంటాం. **- ఎన్.వి.ఎస్. ప్రసాద్, శానిటరీ సూపర్‌వైజర్** – న్యూస్‌టుడే, ఏటీ అగ్రహారం

కృష్ణనగర్ రైతుబజార్‌లో నిన్నటి ధరలు(కిలో రూ.లో): టమాట 22, వంగ 35, బెండ 20, పచ్చిమిర్చి 40, కాకర 44, బీర 38, క్యాలిఫ్లవర్ 25, క్యాబేజి 23, క్యారెట్ 32, దొండ 49, బంగాళదుంప 24, ఉల్లిపాయలు 25, గోరుచిక్కుళ్లు 45, దోస 40, సొర 14, పొట్ల 20, అరటికాయ 10, పెద్దచిక్కుళ్లు 45, చామదుంప 23, బీట్‌రూట్ 25, కీరదోసకాయ 30, బీన్స్ 55, క్యాప్సికమ్ 55, కొత్తిమీర 20, ఆకుకూరలు 10, నిమ్మకాయలు 23, అల్లం 75, వెల్లుల్లి 165. **-న్యూస్‌టుడే, పట్టాభిపురం**

కరాటేలో చిచ్చర పిడుగులు

జాతీయ స్థాయి పోటీల్లో రాణిస్తున్న విద్యార్థులు

ఏటీ అగ్రహారం, న్యూస్‌టుడే

విద్యార్థులు కేవలం చదువుకే పరిమితం కాకుండా పలు రకాల క్రీడల్లో రాణిస్తున్నారు. ఆత్మ స్థైర్యాన్ని పెంపొందించుకోవడానికి, ఆత్మరక్షణకు కరాటేపై మక్కువ చూపుతున్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో శిక్షణ తీసుకుంటూ.. విజయాల బాటలో సాగుతున్నారు. ఇటీవల ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన జాతీయస్థాయి ఓపెన్ కరాటే ఛాంపియన్‌షిప్-2025, బీఆర్ స్టేడియంలో జరిగిన అమరావతి ఓపెన్-2025 ఛాంపియన్‌షిప్ పోటీల్లో పతకాలు సాధించారు. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటుతున్న నగర విద్యార్థులపై ప్రత్యేక కథనం.

తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే..

చిన్నప్పుడే ఆత్మరక్షణ విద్య పట్ల మక్కువ ఏర్పడింది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఏడాదిగా కోచ్ వద్ద శిక్షణ పొందుతూ మెలకువలు నేర్చుకుంటున్నాం. గతంలో రాష్ట్ర స్థాయిలో బంగారు, కాంస్య పతకాలు వచ్చాయి. గత నెలలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు సాధించాం. ఈ విద్య వల్ల ఆరోగ్యంగా ఉండటంతో పాటు క్రీడా స్ఫూర్తి పెరిగింది. మరింత పట్టు సాధించి పోటీల్లో రాణిస్తాం. - కె.రిథిల(ఏటుకూరు), జె.జతిన్‌కుమార్ (లాలుపురం), కె.వాత్సల్య (ఏటుకూరు)

ఆత్మరక్షణకు ఆయుధం

మొదట్లో ఆత్మరక్షణ కోసం కరాటే నేర్చుకున్నాం. తర్వాత కోచ్ పి.రాంబాబు వద్ద రోజూ గంటన్నర పాటు క్రమం తప్పకుండా సాధన చేస్తూ క్రీడాకారులుగా మారాం. జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించాం. ముమ్ముందు మరిన్ని మెలకువలు నేర్చుకుని రాణిస్తాం. అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పసిడి పతకం సాధించడమే లక్ష్యం.

- ఆర్.జశ్వంత్(ఎస్వీఎన్ కాలనీ), ఎస్.శ్రీఉదయ సాయి(లాలుపురం), కె.పార్థవ్(ఏటుకూరు)

క్రమశిక్షణ అలవడింది

బ్రూస్లీని ఆదర్శంగా తీసుకుని ఈ క్రీడపై ఆసక్తి పెంచుకున్నాం. మూడేళ్ల నుంచి శిక్షకుడి వద్ద తర్ఫీదు పొందుతున్నాం. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పలు పతకాలు సాధించాం. క్రీడా సాధనతో మనసు ప్రశాంతంగా ఉండడంతో పాటు క్రమశిక్షణ అలవడింది. అంతర్జాతీయ పోటీల్లో రాణించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. - ఎన్.నిహాల్(లాలుపురం), కె.దేవహర్ష(ఏటుకూరు), ఎ.ఎక్‌షాన్(సంపత్‌నగర్)

ఆకట్టుకున్న లఘు అఖండం

త్యాగరాజ కీర్తనల గానం

గుంటూరు సాంస్కృతికం, న్యూస్‌టుడే: అరండల్‌పేట శ్రీమోహన రంగనాయక స్వామి దేవస్థానంలో శ్రీసరస్వతి సంగీత విద్వత్ సభ సంస్థ ఆధ్వర్యంలో 12 గంటల పాటు నిర్విరామ లఘు అఖండ కార్యక్రమం ఆదివారం రాత్రి జరిగింది. సంగీత విద్వాంసుడు మాడభూషి వేదాంత నరసింహాచార్యులు మార్గదర్శనంలో ఆయన శిష్య బృందం త్యాగరాజస్వామి ఆరాధన మహోత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం 8.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు లఘు అఖండం నిర్వహించారు. ఘన రాగ పంచరత్న కృతుల గోష్ఠి గానం చేశారు. కార్యక్రమంలో యువ కళాకారులు పలువురు పాల్గొన్నారు. మాడభూషి వేదాంత నరసింహాచార్యులు గాత్ర సంగీత కచేరీలో త్యాగరాజ కీర్తనలు గానం చేశారు. పెరవలి నందకుమార్, బీరక సురేష్ బాబు వాద్య సహకారం అందించారు. కచేరీ అనంతరం విద్వాంసులు.. గురువు మాడభూషి వేదాంత నరసింహాచార్యులను సన్మానించారు. తర్వాత నిర్వహించిన లఘు కచేరీలను దూళిపాళ శ్రీనివాస్, చావలి శ్రీనివాస్, కె.జగన్నాథిని, చావలి కృష్ణమోహన్ తదితరులు సహకరించారు.

నేడు ప్రజా ఫిర్యాదుల స్వీకరణ

నగరపాలకసంస్థ, న్యూస్‌టుడే: స్థానిక సమస్యలు, ప్రజాఫిర్యాదుల అర్జీలు స్వీకరించేందుకు సోమవారం జీఎంసీ కౌన్సిల్ హాలులో పీజీఆర్ఎస్ కార్యక్రమం ఉంటుందని కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. నగరవాసులు తమ సమస్యలను ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు జీఎంసీ ప్రధాన కార్యాలయం కాల్ సెంటర్ 0863-2345103, వాట్సాప్ నెంబరు 98499 08391 గాని ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు.

సృజనాత్మకశక్తి మనిషి ఉన్నతికి దోహదం

గుంటూరు సాంస్కృతికం, న్యూస్‌టుడే: సృజనాత్మకశక్తి మనిషిని ఉన్నతంగా తీర్చిదిద్దుతుందని అమరావతి సాహితీ మిత్రులు సంస్థ అధ్యక్షుడు డాక్టర్ రావి రంగారావు అన్నారు. బ్రాడీపేట సర్వీస్ హెల్ప్ ఆర్గనైజేషన్ సమావేశ మందిరంలో అమరావతి సాహితీ మిత్రులు సంస్థ ఆదివారం నిర్వహించిన సాహిత్య సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి ప్రసంగించారు. పుట్టుకతో అందరికీ సృజనాత్మక నైపుణ్యాలు ఉంటాయని, ఆసక్తి లేకుంటే అది మరుగున పడిపోతుందని ఆయన చెప్పారు. సృజన మనిషిలో ఉత్తమ మూర్తిమత్వ అభివృద్ధికి తోడ్పడుతుందని తెలిపారు. కార్యక్రమంలో కవితలు, కథానికల పఠనం, రీల్స్ ప్రదర్శన సభ్యులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వక్కలంక వెంకటేశ్వరరావు నిర్వహించిన కథల పఠన కార్యక్రమంలో పాలకుర్తి వెంకటరెడ్డి, ఆసోది శంకర్, కారంచేటి విజయ్‌కుమార్, జపపలపాటి చంద్రయ్య, చల్లా సత్యవతి, గోలి హనుమత్‌శాస్త్రి, గడల శివప్రసాద్, పుట్టంరాజు నరసింహమూర్తి తదితరులు కథలు వినిపించారు. పింగళి భాగ్యలక్ష్మి నిర్వహించిన కవిత పఠన కార్యక్రమంలో దివవిహ సత్యవతి, రమణి, సత్య, గోలి, భార్గవి తదితరులు కవితలు వినిపించారు. రమణి నిర్వహించిన రీల్స్ ప్రదర్శనలో కారంచేటి విజయకుమార్, ఆర్.రంగారావు, వీవీ రావు తదితరులు పాల్గొన్నారు. అమరావతి సాహితీ మిత్రుల సంస్థ పక్షాన డాక్టర్ రావి రంగారావు, శాంతిశ్రీ ట్రస్ట్ అధ్యక్షుడు టి.శ్రీమన్నారాయణ, పి.వి.రెడ్డి.. ఉత్తమ కథా రచయితగా ఎంపికైన సంజరాజు రమణిని, ఉత్తమ కవిగా ఎంపికైన కారంచేటి విజయకుమార్‌లను శాలువాలతో సత్కరించారు.

విజేతలను సత్కరిస్తున్న రంగారావు తదితరులు

ఘనంగా త్యాగబ్రహ్మ ఆరాధనోత్సవాలు

గుంటూరు సాంస్కృతికం, న్యూస్‌టుడే: లక్ష్మీపురం శ్రీత్యాగరాజ కాలనీలో గాయత్రీ మహిళా సంగీత సన్నిధి ఆధ్వర్యంలో సంగీత సద్గురు త్యాగబ్రహ్మ ఆరాధనోత్సవాలు జరుగుతున్నాయి. ఆదివారం బెజవాడ లక్ష్మీకాంత్ బృందం నాదస్వరం, త్యాగరాజస్వామికి పూజ నిర్వహించారు. వి.జయమూర్తి, డాక్టర్ జె.నరేష్ బాబు జ్యోతి వెలిగించి కార్యక్రమాలు ప్రారంభించారు. త్యాగరాజ స్వామి వేషధారణలో నాట్యాచార్య కాజ వెంకట సుబ్రహ్మణ్యం తిరువీధి ఉత్సవం నిర్వహించారు. అనంతరం త్యాగరాజస్వామి రచించిన పంచరత్న కృతుల గోష్ఠి గానం జరిగింది. నిట్టల అనన్య(తిరుపతి), యశస్విని, డాక్టర్ కొల్లూరు వందన (తిరుపతి) గాత్ర సంగీత కచేరీ జరిగింది. సంస్థ ప్రధాన కార్యదర్శి ఎంవై శేషరాణి, ఉపాధ్యక్షురాలు ఎం.రాజేశ్వరి, మాడపెద్ది మీనాక్షి, పాటిబండ లలితాదేవి, కార్యదర్శి మంగాదేవి, మాధవపెద్ది విజయలక్ష్మి కళాకారులను సత్కరించారు.

తిరువీధి ఉత్సవం

కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడి ప్రమాణస్వీకారం నేడు

పట్నంబజారు, న్యూస్‌టుడే: రాజీవ్‌గాంధీ భవన్‌లో సోమవారం ఉదయం 11.30 గంటలకు జిల్లా అధ్యక్షుడు యన్నం సుధీర్‌బాబు, నగర అధ్యక్షుడు ఇక్బాల్ అహ్మద్ (జలీల్) ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించనున్నట్లు మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ఉదయం 10 గంటలకు బీఆర్ స్టేడియం సెంటర్ నుంచి బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో పెద్దసంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొనాలని ఆయన కోరారు.

పనులు పూర్తయినా.. గుంతలతో చింత

బ్రాడీపేట ప్రధాన రహదారిలోని అరండల్‌పేట పోలీస్ స్టేషన్ ఎదురుగా ఇటీవల పైపులైన్ పనులు చేపట్టారు. పనులు పూర్తయ్యాక రోడ్డుపై మట్టి కుప్పలను అలాగే వదిలేయడంతో రాకపోకలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పైపులైన్ పనులు చేసిన చోట పెద్ద గుంత ఏర్పడడంతో వాహనదారులు గుర్తించలేక అక్కడ ఒక కర్రను గుర్తుగా పెట్టారు. త్వరితగతిన రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని వాహన చోదకులు కోరుతున్నారు. **-న్యూస్‌టుడే, గోరంట్ల**

రోడ్డు విస్తరణతో తొలగనున్న వెతలు

నగరంలో ఎటు చూసినా వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో ప్రధాన మార్గాల్లో రోడ్లను కాలువల వరకు విస్తరించేందుకు నగరపాలక సంస్థ చర్యలు తీసుకుంది. కలెక్టరేట్ ఎదురుగా ఉన్న రోడ్డు నుంచి కంకరగుంట ఓవర్‌బ్రిడ్జి వైపుగా వెళ్లే మార్గంలో కాలువల వరకు రోడ్డు విస్తరణ పనులను నాలుగు రోజుల కిందట మొదలుపెట్టారు. రోడ్డు నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. రోడ్డు విస్తరణకు అడ్డుగా ఉన్న చెట్లను ఇప్పటికే తొలగించారు. అక్కడ డక్ట్, కంకర పోసి చదును చేశారు. రోడ్డు విస్తరణ పూర్తయితే వాహనాల రాకపోకలకు కాస్తంత ఇబ్బందులు తప్పుతాయని వాహన చోదకులు అంటున్నారు. **- కలెక్టరేట్(గుంటూరు), న్యూస్‌టుడే**

కల్వర్టు వరకు రోడ్డు నిర్మాణానికి కంకరతో చదును చేశారిలా..

దందాలకు పాల్పడితే చర్యలే

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే : రౌడీషీటర్లు ఏ చిన్న నేరం చేసినా, చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్నా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు. రౌడీషీటర్ల కదలికలపై సాంకేతిక నిఘా ఉన్నదని స్పష్టం చేశారు. పదే పదే నేరాల్లో పాల్గొంటే పీడీ చట్టం ప్రయోగిస్తామని ఎస్పీ హెచ్చరించారు. ఎస్పీ ఆదేశాలతో ఆదివారం జిల్లా వ్యాప్తంగా ప్రతి పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. తగాదాలు, సెటిల్‌మెంట్లు, దందాలు, బెదిరింపులు, కిడ్నాపులు వంటి చట్టవ్యతిరేక పనులకు పాల్పడకూడదన్నారు. రౌడీషీటర్లు తమ ప్రవర్తన మార్చుకొని మంచిమార్గంలో జీవించాలని హితవుపలికారు.

రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ చేస్తున్న పోలీసులు

అటు పంపిణీ.. ఇటు ధ్వంసం

జేకేసీ కళాశాల రోడ్డులో దుకాణాల ఎదుట డబ్బాలు ఏర్పాటు చేస్తున్న సిబ్బంది

జేసీబీతో కాల్వ నిర్మాణ పనులు చేస్తుండగా ధ్వంసమైన డస్ట్‌బిన్‌లు

గుంటూరు నగరం, న్యూస్‌టుడే

నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ మెరుగుపరిచేందుకు దుకాణాలు ఉన్న వీధుల్లో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో డస్ట్‌బిన్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే లక్ష్మీపురం, కొరిటెపాడు, బ్రాడీపేట, అరండల్‌పేట తదితర ప్రాంతాల్లో వీటిని అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం గుజ్జనగుండ్ల సెంటర్, పలకలూరు రోడ్డు, జేకేసీ కళాశాల రోడ్డు తదితర ప్రాంతాల్లో ప్లాస్టిక్ డస్ట్‌బిన్‌లు ఏర్పాటు చేస్తున్నారు. వ్యర్థాలు రోడ్లపై పడేయకుండా దుకాణాల ఎదుట వీటిని ఉంచుతున్నారు. మురుగు కాల్వల నిర్మాణం కోసం చేపట్టిన పనులతో పలు ప్రాంతాల్లో ఉన్న చెత్త డబ్బాలు ధ్వంసం అవుతున్నాయి. జేసీబీలతో పనులు చేస్తున్న సమయంలో వాటిని జాగ్రత్తగా తీసుకోకపోవడంతో డస్ట్‌బిన్ స్టాండ్‌లు విరిగిపోయి కాలువల్లో పడుతున్నాయి. లక్ష్మీపురం నుంచి బృందావన్ గార్డెన్స్ వరకు ప్రధాన కాలువ నిర్మాణ పనులు చేపట్టారు. జేసీబీతో చేస్తున్న పనులతో ఈ మార్గంలో పలుచోట్ల చెత్త డబ్బాలు ధ్వంసమవుతున్నాయని, అవి ధ్వంసం కాకుండా పనులు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

తెదేపా కేంద్ర కార్యాలయానికి ఎమ్మెల్యే మాధవి కార్ల ర్యాలీ

అన్నదానం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్

ఎన్టీఆర్ స్టేడియంలో.. షేక్ లాల్‌వజీర్, మహిళలు

సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ కార్యాలయంలో..

తెలుగు జాతి కీర్తి శిఖరం ఎన్టీఆర్

పట్టాభిపురం, న్యూస్‌టుడే: ఎన్టీఆర్ ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి పిలుపునిచ్చారు. గుంటూరులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతి ఆదివారం నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి ఆమె పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే మాధవి మాట్లాడుతూ ప్రతి తెలుగువాడు గర్వించదగిన పేరు ఎన్టీఆర్ అని, ఆయన బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించి ఎంతో మందిని రాజకీయవేత్తలుగా తీర్చిదిద్దారన్నారు. తెలుగుజాతికి చేసిన సేవలకు గుర్తింపుగా కేంద్రం తక్షణమే ఎన్టీఆర్‌కు భారతరత్న ప్రదానం చేయాలన్నారు. అనంతరం తెదేపా నాయకులు, కార్యకర్తలతో భారీ కార్ ర్యాలీ నిర్వహిస్తూ తెదేపా కేంద్ర కార్యాలయానికి చేరుకుని అక్కడ జరిగిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ★ ముత్యాలరెడ్డినగర్‌లో మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్, కార్పొరేటర్ కొమ్మినేని కోటేశ్వరరావు తదితరులు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి పేదలకు అన్నదానం చేశారు. ★ లక్ష్మీపురంలో ఎన్టీఆర్ చిత్రపటానికి మాజీ కార్పొరేటర్ ముత్తినేని రాజేష్, తెదేపా నాయకులు నివాళులర్పించారు. ★ 39వ డివిజన్‌లో ఎన్టీఆర్ విగ్రహానికి రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ ఛైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, చిరుమామిళ్ల మధుబాబు, సూర్యనారాయణ, సింగంశెట్టి వీరయ్య, రుస్తుంబాబు తదితరులు పూలమాలలు వేశారు. ★ ఎన్టీఆర్ స్టేడియంలో తెదేపా మైనార్టీ నాయకులు షేక్ లాల్‌వజీర్ వాకర్స్‌తో కలిసి ఎన్టీఆర్ వర్ధంతి నిర్వహించారు. ★ తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాసరి రాజామాస్టారు, ఎర్రగొర్ల నాగేశ్వరరావు తదితరులు ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని ప్రదర్శన చేశారు.

చిలీస్ సెంటర్‌లో ఎమ్మెల్యే రామాంజనేయులు

ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న ముత్తినేని రాజేష్

అలరించిన కళాకదంబం

గుంటూరు సాంస్కృతికం, న్యూస్‌టుడే: బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోని అన్నమయ్య కళావేదికపై కేబీకే ఈవెంట్స్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ కళాపరిషత్ నాటికలోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం రాత్రి ప్రదర్శితమైన కళాకదంబం ప్రేక్షకులను ఆకట్టుకుంది. తొలుత ఆలయ కమిటీ అధ్యక్షుడు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కందుల చేతన బ్రాహ్మణ, యర్రం సింధుజ, క్రొవ్విడి శ్రీలక్ష్మితన్మయి పలు కీర్తనలకు మాధుర్యంతో నృత్యాన్ని అభినయించి ప్రశంసలందుకున్నారు. అనంతరం దృశ్య వేదిక విజయవాడ వారు ఆకురాతి భాస్కర్‌చంద్ర రచన, ఎన్.కె.శ్రీ దర్శకత్వం వహించిన 'ఇది ప్రమాదానికి సంకేతం' నాటికను ప్రదర్శించారు. కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకుడు రామకృష్ణప్రసాద్ కాట్రగడ్డ, జొన్నల నరేష్ హరివర్మ, జి.మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు.

'ఇది ప్రమాదానికి సంకేతం' నాటకంలో ఓ సన్నివేశం

శాఖల సమన్వయం.. సరస్ విజయవంతం

జిల్లాపరిషత్తు (గుంటూరు), న్యూస్‌టుడే: సరస్ మేళా నిర్వహణలో విశేష కృషి చేసిన జిల్లా అధికారులు పలువురిని కలెక్టర్ తమీమ్ అన్సారియా సత్కరించారు. సరస్ ప్రదర్శన ముగింపు వేడుకలు మేళా ప్రాంగణంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ వివిధ శాఖల అధికారులకు జ్ఞాపికలు అందించారు. పలు రాష్ట్రాల కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ వి.విజయలక్ష్మి, డీఆర్వో ఎన్.ఎస్.కె. ఖాజావలి, జిల్లాపరిషత్తు సీఈవో వి.జ్యోతిబసు, జీవనోపాధుల విభాగం డీపీఎం టి.అశోక్, సెర్ప్ అదనపు డైరెక్టర్లు సరళ, మహిత తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్ తమీమ్ అన్సారియా నుంచి జ్ఞాపికలు అందుకుంటున్న వెలుగు డీపీఎం అశోక్‌కుమార్, జిల్లా పరిషత్తు సీఈవో జ్యోతిబసు, డీఆర్వో ఖాజావలి

కళాకారుల నృత్య ప్రదర్శన

నేస్తం ఫౌండేషన్ సేవలు అభినందనీయం

గుంటూరు నగరం, న్యూస్‌టుడే: గత రెండు సంవత్సరాలుగా జిల్లా వ్యాప్తంగా పలు కార్యక్రమాలతో పేదలకు తోడ్పాటు అందిస్తున్న నేస్తం ఫౌండేషన్ సేవలు అభినందనీయమని ప్రముఖ వైద్యులు ఆలా వెంకటేశ్వర్లు అన్నారు. నేస్తం ఫౌండేషన్ వార్షికోత్సవం గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం హాల్లో ఆదివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అనాథలు, అభాగ్యులకు సేవలు అందించడంలో ఉండే ఆనందం శాశ్వతమైనదని, నిరుపేదలను గుర్తించి అందించే చిరుసాయం వారి జీవితాల్లో వెలుగులు నింపుతుందన్నారు. జనచైతన్య వేదిక అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ గుంటూరు నగరంలో అమ్మ చారిటబుల్ ట్రస్ట్, మానవత, నేస్తం, కార్పెల్ సేవా సదన్, కోవిడ్ ట్రస్ట్ లాంటి సేవా సంస్థలు బహుముఖ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పేదలకు అండగా నిలుస్తున్నాయన్నారు. నేస్తం వ్యవస్థాపకులు జలీల్ అహ్మద్, ఎన్టీవీ సంపత్, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు, రెడ్ పెయిర్ అసోసియేషన్ అధ్యక్షులు నారాయణరెడ్డి, నేస్తం సహ వ్యవస్థాపకులు దనుంజయరెడ్డి, రమేష్, సతీష్, సాయిరాం, శేఖర్, వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

యువత నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలి

ఏటీఅగ్రహారం, న్యూస్‌టుడే: నాయకత్వం వహించేందుకు యువత ముందుకు రావాలని టీజేపీఎస్ కళాశాల కార్యదర్శి, కరస్పాండెంట్ కేవీ బ్రహ్మం పేర్కొన్నారు. టీజేపీఎస్ కళాశాల ఆవరణలో యూత్ హాస్టల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (వైహెచ్ఏఐ) గుంటూరు యూనిట్ వార్షికోత్సవం ఆదివారం నిర్వహించారు. బ్రహ్మం మాట్లాడుతూ టీజేపీఎస్ కళాశాలలో వైహెచ్ఏఐ సంస్థ ఏర్పాటు చేయడం శుభ పరిణామమన్నారు. సంస్థ గుంటూరు యూనిట్ ఛైర్మన్ డాక్టర్ కె.కొండయ్య మాట్లాడుతూ వైహెచ్ఏఐ జిల్లాలోని అన్ని ప్రముఖ విద్యా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని సమాజానికి ఆరోగ్యవంతమైన యువతను అందించే లక్ష్యంతో పని చేస్తున్నట్లు తెలిపారు. ఈసందర్భంగా రుద్ర ఆకాడమీ కర్ర సాము, కుమారి నాయుడు కూచిపూడి నృత్యం, మల్లికార్జునరావు ఫ్లూట్, నంబూరు కళ్యాణ్ నృత్య ప్రదర్శనలతో అలరించారు. కార్యక్రమంలో వైహెచ్ఏఐ అధ్యక్షుడు తుపాకుల చంద్రశేఖర్, కార్యదర్శి రవికిరణ్, ఉపాధ్యక్షులు పీవీఎన్ కేశవరావు, సుధాకర్, శ్రీలత, శైలజ, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఒప్పంద పత్రాలు చూపుతున్న టీజేపీఎస్ కళాశాల, యూత్ హాస్టల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు

క్రీడాకారులకు ఉద్యోగ అవకాశాలు మెరుగు

ఏటీ అగ్రహారం, న్యూస్‌టుడే: టీజేపీఎస్ కళాశాలలో జిల్లా స్థాయి కుడో పోటీలు ఆదివారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న టీజేపీఎస్ కళాశాల కార్యదర్శి, కరస్పాండెంట్ కె.వి. బ్రహ్మం, ఆంధ్రప్రదేశ్ కుడో అసోసియేషన్ అధ్యక్షుడు ఎ.శేఖర్ మాట్లాడుతూ యువత క్రీడల్లో ప్రతిభ చాటడం ద్వారా విద్య, ఉద్యోగాల్లో మెరుగైన అవకాశాలు పొందవచ్చన్నారు. ఈ పోటీల్లో జూనియర్ విభాగంలో ఆదర్ లోకేష్, కె.గుణశేఖర్, టి.శ్రీమంత్‌రెడ్డి, సీనియర్ విభాగంలో ఎన్.బాంధవ్, టి.ఉద్ధవ్, ఎస్.సంతోష్‌లు బంగారు పతకాలు కైవసం చేసుకున్నారు. కార్యక్రమంలో సంఘ అధ్యక్షుడు కె.ఆర్.కృష్ణ, కార్యదర్శి ఆర్.సిద్దార్థ్ వర్మ, కార్పొరేటర్ అడక పద్మావతి, రాష్ట్ర సంఘ కోశాధికారి ఎ.అనూరాధ, జిల్లా సంఘ సంయుక్త కార్యదర్శి అడక వాసు, ఆర్బిట్రేటర్ ఆర్.శివాజీ, కిక్ బాక్సింగ్ కోచ్ గణపతి, కోచ్‌లు, క్రీడాకారులు పాల్గొన్నారు.

రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులు

ప్రజాధనం విద్య, వైద్య రంగాలకు వెచ్చించాలి

గుంటూరు నగరం: నిరుపేదలకు ఎన్టీరామారావు విగ్రహం నిర్మాణం కోసం ఖర్చుపెడుతున్నట్లు రూ.1750 కోట్లతో ప్రభుత్వ వైద్య కళాశాలలను ఆయన పేరుతో నిర్మించి ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచేలా కృషి చేయాలని ప్రభుత్వ వైద్య కళాశాలల పరిరక్షణ కమిటీ డిమాండు చేసింది. జనచైతన్య వేదిక కార్యాలయంలో ఆదివారం కమిటీ ప్రతినిధులు విలేకరులతో మాట్లాడారు. డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నాడు ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక రూ.500 కోట్లతో ప్యాలెస్ నిర్మించారని, అప్పుడూ రెండు మెడికల్ కళాశాలలు నిర్మించవచ్చని చెప్పిన తెదేపా నాయకులు నేడు అలాగే వ్యవహరించడం తగదన్నారు. మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజాధనాన్ని ప్రజల కోసం విద్య, వైద్య రంగాలపై వెచ్చించాలన్నారు. జనచైతన్య వేదిక అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి, దళిత బహుజన్ ఫ్రంట్ వ్యవస్థాపకులు వినయ్‌కుమార్, ధనుంజయరెడ్డి, యశ్వంత్ పాల్గొన్నారు.

భారతీయ స్టేట్ బ్యాంక్ | మంగళదాస్‌నగర్ బ్రాంచి, గుంటూరు

బంగారు నగల వేలం ప్రకటన

ఈ దిగువ పేర్కొనబడిన వ్యక్తులు మా శాఖలయందు బంగారు నగలు తాకట్టుపెట్టి ఋణములు తీసుకొనియున్నారు. ఎన్ని నోటీసులు పంపిననూ ఋణము చెల్లించని కారణమున ది: **23-01-2026** శుక్రవారం సాయంత్రం **4.30** ని॥లకు మా బ్యాంకు ఆవరణల యందు బహిరంగ వేలము వేసి వారి పేరునున్న బకాయిలను జమకట్టుకొనబడును. **షరతులు:** (1) వేలములో పాల్గొనదలచినవారు రూ. 10,000/- ధరావత్తు చెల్లించి ది: **23-01-2026** శుక్రవారం సా॥ **3.00** గం॥లలోపు పేరు నమోదు చేయించుకొనవలెను. (2) ఎట్టి కారణములు చూపకనే వేలము ఆఫరు తిరస్కరించుటకుగాని, వేలము ఆపి వేయుటకుగాని, వాయిదా వేయుటకుగాని బ్యాంకు వారికి పూర్తి అధికారము కలదు. (3) వేలం వేసినా బకాయిలు రద్దుకాని యెడల వారిపై చట్టరీత్యా తగుచర్య తీసుకొని మిగిలిన బకాయిలను వసూలు చేయబడును. (4) ఖాతాదారులలో ఎవరైనా మరణించిన యెడల వారి వారసులకు ఈ వేలము నోటీసు వర్తించును. ఈ వేలము ప్రకటన తదితర ఖర్చులు ఈక్రింది ఖాతాదారులే భరించవలెను.

క్ర.సం	అకౌంట్ నెం	ఖాతాదారుని పేరు, చిరునామా	లోన్ అమౌంట్
1	XXXXXX69158	జక్కా వెంకటేశ్వరరావు, తండ్రి: శ్రీనివాసరావు, డి.నెం:8-19/1-410, 3వ లైను, అరుంధతినగర్, కాకానిరోడ్ గుంటూరు.	2,20,000
2	XXXXXX33071	శుభకరణ్ సింగ్ బొందిలి, తండ్రి: చెంచురామ్ సింగ్, ఫ్లాట్.నెం:102, శ్రీ రాజరాజేశ్వరి టవర్స్, బోసుబొమ్మ దగ్గర, 4/2 ఏ.టి అగ్రహారం, గుంటూరు	92,000
3	XXXXXX44634	శుభకరణ్ సింగ్ బొందిలి, తండ్రి: చెంచురామ్ సింగ్, ఫ్లాట్.నెం:102, శ్రీ రాజరాజేశ్వరి టవర్స్, బోసుబొమ్మ దగ్గర, 4/2 ఏ.టి అగ్రహారం, గుంటూరు	1,96,000
4	XXXXXX15950	బొబ్బా స్వప్న, భర్త: బొబ్బా సాంబశివరావు, హౌస్.నెం: 15-13-60 3వ లైను, ఆర్.టి.సి కాలనీ, గుంటూరు.	1,50,000

తేది: 18-01-2026 సం/- బ్రాంచి మేనేజర్

ఈనాడు అమరావతి
కృష్ణా
సోమవారం జనవరి 19, 2026

బందరు: ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పిస్తున్న మంత్రి కొల్లు రవీంద్ర

ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ స్థానం పదిలం

ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా తెదేపా నాయకులు, కార్యకర్తలు వాడవాడలా కార్యక్రమాలు నిర్వహించారు. నందమూరి తారక రామారావు విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ స్థానం పదిలంగా ఉంటుందని నాయకులు కొనియాడారు. -న్యూస్‌టుడే, మచిలీపట్నం (కోనేరుసెంటర్)

కొబ్బరికాయపై... శ్రీరామ పట్టాభిషేకం

అవనిగడ్డ లక్ష్మీ నారాయణస్వామి ఆలయం మండపంపై శ్రీరామ పట్టాభిషేకాన్ని ఓ శిల్పి చెక్కారు. ఆయనతోనే కొబ్బరికాయపై శ్రీరామ పట్టాభిషేకం చిత్రాన్ని కూడా క్రీ.శ. 1195 సంవత్సరంలో చెక్కించారు. ఆలయ పూజారిగా ఉన్న దీవి లక్ష్మీపతికి దీన్ని బహుమతిగా ఇచ్చారు. ఆ కొబ్బరికాయను ఆనాటి నుంచి దీవి లక్ష్మీపతి వంశీకుల ఇంట భద్రపరిచారు. నేడు అది దీవి వంశస్థుల పూజలందుకుంటోంది. - అవనిగడ్డ, న్యూస్‌టుడే

జల్లెడ పట్టేలా.. జాడ కనిపెట్టేలా

- నగరంలోని ఆటోల్లో సురక్షిత ప్రయాణానికి సాంకేతిక నిఘా
- ప్రత్యేక యాప్‌లో ప్రయాణికులు ఫీడ్‌బ్యాక్ ఇచ్చే అవకాశం

ఈనాడు, అమరావతి

గత నెల 31న రాత్రి నున్న స్టేషన్ పరిధిలో నివసించే అరుణ ఇంట్లో 20 కాసుల బంగారం చోరీకి గురైంది. పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించగా.. ఓ వ్యక్తి దొంగతనం చేసి ఆటోలో వెళ్తున్నట్టు కనిపించింది. ఆటోపై ఉన్న గుర్తులు కనిపించాయి. కానీ ఆ వాహనం నంబరు స్పష్టంగా రికార్డు కాలేదు. దర్యాప్తులో ఆ మేనేజర్ చోరీకి పాల్పడ్డాడని తేలింది.

ఈ నేపథ్యంలో ఆటోలకు సంబంధించిన నాలుగు వైపులా ఫొటోలు తీసుకోవడంతో పాటు సమస్త సమాచారాన్ని డేటాబేస్‌లో నిక్షిప్తం చేసేందుకు పోలీసులు మరో ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఇటీవలి కాలంలో ఎక్కువ మంది నిందితులు నేరం చేసి పారిపోయే సమయంలో ఆటోల్లో వెళ్తున్నారు. కేసులను త్వరితగతిన ఛేదించేందుకు డేటాబేస్‌లోని సమాచారాన్ని ఉపయోగించుకునేందుకు ప్రత్యేక యాప్ రూపొందించారు. ఏఐ ఆధారంగా పనిచేసే దీని లాగిన్, పాస్‌వర్డ్‌లను శాంతి భద్రతలు, ట్రాఫిక్ పోలీసులకు ఇచ్చారు.

యాప్‌లో ఫొటోలు, వివరాలు ఇలా..

అటు పోలీసులకు.. ఇటు ప్రయాణికులకు..

క్యూఆర్ కోడ్ రెండు రకాలుగా రూపొందించారు. పోలీసులు యాప్ ఓపెన్ చేసి స్కాన్ చేస్తే ఆటో వివరాలు కనిపిస్తాయి. ఇక ఆటో ఎక్కిన ప్రయాణికులు గమ్యస్థానం చేరిన తర్వాత క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి రేటింగ్ ఇవ్వొచ్చు. డ్రైవర్ ప్రవర్తన సరిగా లేకుంటే టెక్స్ట్ బాక్స్‌లో టైప్ చేయొచ్చు.

ప్రతి ఆటోకు క్యూఆర్ కోడ్

నగరంలో సుమారు 20వేల ఆటోలు తిరుగుతున్నాయి. అవి ప్రయాణికులను ఆయా గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి. ప్రస్తుతం వీటన్నింటి ఫొటోలు, వివరాలు నమోదు చేస్తున్నారు. దీని కోసం కృత్రిమ మేధ ఆధారంగా పనిచేసే ప్రత్యేక యాప్ రూపొందించారు. యాప్‌ను ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులు ఫోన్లలో ఇన్‌స్టాల్ చేశారు. వాహనం యజమాని పేరు, ఫొటో, ఆటో డ్రైవర్ ఫొటో, డ్రైవింగ్ లైసెన్సు వివరాలను ఇందులో నమోదు చేస్తున్నారు. ప్రతి ఆటోకు ఓ క్యూఆర్ కోడ్ ఇస్తున్నారు. ఇప్పటివరకు 2వేలకు పైగా ఆటోల వివరాలు సేకరించారు. ఈ స్టిక్కర్‌ను ఆటోలకు అతికించాల్సి ఉంటుంది.

రేటింగ్, ఫీడ్‌బ్యాక్ ఆధారంగా చర్యలు...

ప్రయాణికుల రేటింగ్, భద్రతపై ఫీడ్‌బ్యాక్ వివరాలను కృత్రిమ మేధ విశ్లేషించి నివేదిక ఇస్తుంది. దీన్ని లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ స్టేషన్లకు పంపుతారు. ఆ నివేదికలో ఆటో డ్రైవర్ తీరు బాగోలేదంటే పోలీస్ స్టేషన్‌కు పిలిపించి హెచ్చరిస్తారు. డ్రైవర్‌పై నిఘా పెడతారు.

తీరంలో తీరుగా కబ్జా

- జిల్లాలో పేట్రేగిపోతున్న భూ బకాసురులు
- కళ్లముందే అక్రమార్కులున్నా చర్యలు శూన్యం

ఈనాడు డిజిటల్, మచిలీపట్నం, న్యూస్‌టుడే, బందరురూరల్

జిల్లాలో భూబకాసురులు పేట్రేగిపోతున్నారు. ప్రభుత్వ భూములు, తీరానికి ఆనుకొని ఉన్న మడ అడవులు, సీఆర్‌జడ్ భూములను విచ్చలవిడిగా ఆక్రమిస్తున్నారు. గతంలో కొద్దిమేర ఆక్రమించేసుకొని సాగు చేసుకుంటూ ఏటా తవ్వుకుంటూ పదుల ఎకరాలు కొల్లగొడుతున్నారు. జిల్లాలో వేల ఎకరాల్లో మడ, ప్రభుత్వ, సీఆర్‌జడ్ భూములు అక్రమార్కుల చేతుల్లోకి చేరాయి. ఈ వ్యవహారం వెనుక పలు పార్టీల నేతలు, బడాబాబులు ఉండడంతో రెవెన్యూ, అటవీ తదితర శాఖల అధికారులు చూసీచూడనట్లు వదిలేయడం పరిపాటిగా మారింది. తవ్వుకున్నోడిదే చెరువు అవుతోంది.

★ మచిలీపట్నం మండలం పెదపట్నం శివారు గొల్లగూడెం సముద్రానికి ఆనుకునే ఉండే తీర గ్రామం. ఇక్కడ మడ అడవులతో పాటు తీరం వెంబడి సీఆర్‌జడ్ భూములు ఉన్నాయి. వీటిలో చెరువుల తవ్వకాలు, నిర్మాణాలు తదితర వాటికి అనుమతి లేదు. కానీ బంటుమిల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పేదలకు చెందిన అసైన్డ్ భూములను పలు విధాలుగా దక్కించుకున్నారు. ప్రజాప్రతినిధుల పేర్లు చెబుతూ అధికార పార్టీ వ్యక్తినంటూ నిబంధనలకు తూట్లు పొడిచి ఇక్కడ ఉండే ప్రభుత్వ, సీఆర్‌జడ్ భూములను ఇష్టారాజ్యంగా చెరువులుగా మార్చేస్తున్నారు. గతేడాది సముద్రానికి 150 మీటర్ల సమీపంలో సుమారు 10ఎకరాలు ఆక్రమించేశారు. స్థానికులు ఫిర్యాదు చేయడంతో అధికారులు ఆపేసినట్లు హైడ్రామా చేశారు. కొన్నాళ్లకే ఆక్రమించిన భూమిలో చెరువు, కొబ్బరి మొక్కలు వెలిశాయి. స్థానిక రెవెన్యూ అధికారుల సహకారంతోనే అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. తాజాగా మరో 20 ఎకరాల్లో తవ్వడానికి రంగం సిద్ధం చేశారు. ★ మణిమేశ్వరం, కానూరు, పెడన గ్రామీణం లోని కొన్ని గ్రామాల్లోనూ ఇదే తంతు సాగుతోంది.

గతంలో ఆక్రమించిన భూమిలో వెలిసిన చెరువు

మరో 20 ఎకరాలు ఆక్రమించేందుకు ముళ్ల పొదలు తొలగించిన భూమి

ప్రశ్నిస్తే మాపై దౌర్జన్యం: రామారావు, గ్రామస్థుడు

ఏళ్లుగా సముద్ర తీరం వెంబడి మా భూముల పక్కన అనుకూలమైనప్పుడు వేరుశనగ సాగు చేసుకునేవాళ్లం. వీటిని బంటుమిల్లికి చెందిన ఓ వ్యక్తి ఆక్రమించారు. చుట్టూ కంచె వేసి మా పొలంలోకి వెళ్లకుండా చేస్తున్నాడు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదు.

నకిలీ పత్రాలతో నోటీసులు: వెంకటేశ్వరరావు

ఆక్రమణపై ప్రశ్నించినందుకు మేము అతడి నుంచి అప్పు తీసుకోకపోయినా నకిలీ పత్రాలు సృష్టించి నోటీసులు పంపుతున్నారు. అధికారులు దస్త్రాలు పరిశీలించి గ్రామంలో విచారించి చర్యలు తీసుకోవాలి.

అలుపెరగని పోరు.. విజయాల జోరు..

అతిథి నుంచి పతకం అందుకుంటున్న శ్రీనివాస నాయక్

ఆయన వయసు 53.. విజయవాడ వాసి. ఆర్మ్‌డ్ రిజర్వ్ బెటాలియన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. మాస్టర్ అథ్లెటిక్స్‌లో సత్తా చాటుతూ జిల్లాకు పేరు తెచ్చారు. వరల్డ్ ఛాంపియన్‌షిప్ లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. హైదరాబాద్‌లో ఈ నెల 6, 7 తేదీల్లో జరిగిన ఆలిండియా మాస్టర్స్ స్పోర్ట్స్ ఛాంపియన్‌షిప్‌లో పోలీస్ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ గుగులోతు శ్రీనివాస నాయక్ సత్తా చాటి పలు పతకాలు కైవసం చేసుకున్నారు. 50+ పురుషుల విభాగంలో తలపడిన శ్రీనివాస నాయక్ 400 మీ.లు, 800 మీ.లు, 1500 మీ.ల పరుగు పోటీల్లో మూడు పసిడి పతకాలు సొంతం చేసుకున్నారు. ఈ ప్రతిభ ఆధారంగా త్వరలో థాయ్‌లాండ్‌లో జరిగే ప్రపంచ మాస్టర్స్ స్పోర్ట్స్ ఛాంపియన్‌షిప్‌నకు అర్హత సాధించారు. పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది శ్రీనివాస నాయక్‌ను అభినందించారు.
– విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే

బెంజిసర్కిల్ నుంచి రామవరప్పాడు రింగు వరకు జాతీయ రహదారిని, చెట్లను నీటితో శుభ్రం చేస్తూ..

దుమ్ము దులిపేశారు..

దుమ్ము, ధూళి ఎగసిపడకుండా, కాలుష్యం తగ్గించేలా విజయవాడ నగరపాలక సంస్థ చర్యలు చేపట్టింది. కంట్రోల్ రూం నుంచి బెంజిసర్కిల్, అక్కడి నుంచి రామవరప్పాడు రింగు వరకు జాతీయ రహదారిని నీటితో శుభ్రం చేశారు. చెట్లకు పట్టిన ధూళిని దులిపేశారు. నగరపాలక సంస్థ కమిషనర్ ఆదేశాలతో వారానికి రెండు రోజులు రోడ్లను శుభ్రం చేస్తామని సిబ్బంది తెలిపారు.
–ఈనాడు, అమరావతి

వెలగని దీపాలు.. గాలిలో ప్రాణాలు..

హనుమాన్‌జంక్షన్ నుంచి నూజివీడు వెళ్లే రహదారి విభాగిని మధ్యలో ఉన్న విద్యుత్తు స్తంభాల నిర్వహణ కొరవడింది. కొన్నింటికి దీపాలు లేవు. మరికొన్ని స్తంభాలు నేలకొరిగాయి. కొన్ని చోట్ల విద్యుద్దీపాలు ప్రమాదకరంగా వేలాడుతున్నాయి. నిత్యం రద్దీగా ఉండే ఈ మార్గంలోనూ, వంతెనపైన రాత్రివేళల్లో చీకట్లు అలముకుంటున్నాయని స్థానికులు, వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -ఈనాడు, అమరావతి

కృష్ణా @ 9

సచివాలయాల సేవలపై ప్రజల్లో అసంతృప్తి

ఈనాడు డిజిటల్, మచిలీపట్నం

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల సేవలపై ప్రజలు అసంతృప్తి కనబరుస్తున్నారు. ఐవీఆర్ఎస్ ద్వారా ప్రభుత్వం వీరి సేవలపై ప్రజల అభిప్రాయాలు సేకరించగా సంతృప్తిలో విశాఖపట్నం తొలిస్థానం కాగా.. కృష్ణా 9, ఎన్టీఆర్ 12వ స్థానంలో నిలిచాయి. ప్రజలకు అందుబాటులో ఉండి జవాబుదారీతనంతో సేవలందించాల్సిన గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు నిత్యం విమర్శలు ఎదుర్కొంటున్నారు. పురపాలికల్లో కౌన్సిల్.. మండల, జిల్లా ప్రజా పరిషత్, సర్వసభ్య సమావేశాల్లో ప్రజాప్రతినిధులు, పంచాయతీల సర్పంచులు, స్థానిక ప్రజలు, ఎమ్మెల్యేలు నిత్యం ఏదో ఒకచోట సచివాలయ ఉద్యోగుల తీరుపై ఫిర్యాదు చేస్తున్నారు. సమావేశాలు, క్షేత్రస్థాయి పనులు, సర్వేలంటూ ప్రజలకు అందుబాటులో ఉండకుండా ఎక్కువ మంది సిబ్బంది సేవలకు ఎగనామం పెట్టడమే దీనికి కారణం.

ఐవీఆర్ఎస్ సర్వేలో ప్రజాభిప్రాయాలు ఇలా..

సిబ్బంది అందుబాటులో ఉంటున్నారా?

జిల్లా	అవును	లేదు
కృష్ణా	69.6	30.4
ఎన్టీఆర్	67.8	32.2

అనధికార వసూళ్లు ఉన్నాయా?

జిల్లా	అవును	లేదు
”	27.5	72.5
	27.1	72.9

సిబ్బంది ప్రవర్తన ఎలా ఉంది..?

జిల్లా	బాగుంది	బాగోలేదు
”	76.2	23.8
	75.7	24.3

గాడిన పడేనా..

జవాబుదారీగా వ్యవహరించాల్సిన సచివాలయాల సిబ్బందిలో కొందరు దారి తప్పుతున్నారు. దీంతో గ్రామ, వార్డు సచివాలయాలను, స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డులుగా ప్రభుత్వం మార్చింది. పాలనతో పాటు ఉద్యోగులను గాడిన పెట్టేలా మండల, మున్సిపాలిటీల్లో ప్రత్యేకాధికారులను కూడా నియమించింది.

మెరుగుపడితే ఇబ్బందులు తీరేను..

సచివాలయ ఉద్యోగులు రోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు విధులు నిర్వహించాలి. సర్వేలు, వివిధ పనులపై క్షేత్రస్థాయికి వెళ్లాల్సి వస్తే మూమెంట్ రిజిస్టర్‌లో సంతకాలు పెట్టాలి. కొందరు ఉద్యోగులు వీటిని పాటించట్లేదు. డిజిటల్ అసిస్టెంట్లు తప్పనిసరిగా కార్యాలయాల్లోనే ఉండాలి. చాలాచోట్ల వారూ దుమ్మా కొడుతున్నారు. అర్జీదారులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. అవసరం లేకపోయినా తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల్లోని సిబ్బంది నుంచి సంతకాలు పెట్టించుకు రావాలని తిప్పుతున్నారు. అవినీతిలోనూ క్షేత్రస్థాయి సిబ్బంది ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

☛ సచివాలయ ఉద్యోగుల సేవలు గాడిన పెట్టేలా ప్రభుత్వం ముఖ ఆధారిత హాజరు తప్పనిసరి చేసింది. దుమ్మా కొడితే వేతనం నిలిపివేసేలా విధివిధానాలు రూపొందించింది. ఉద్యోగుల పనితీరుపై జిల్లా స్థాయి అధికారులు అప్పుడప్పుడు తనిఖీలు చేస్తే వీరిలో జవాబుదారితనం పెరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అనుకోని ప్రమాదం.. ఇంటికే పరిమితం

పింఛను ఇప్పించాలని బాధితుడి వేడుకోలు

ఏసుబాబు

విధి ఆయనపై చిన్నచూపు చూసింది. పనికి వెళ్లి ప్రమాదం బారిన పడడంతో జీవితాంతం ఇంటి వద్దే ఉండాల్సిన దయనీయ స్థితి ఎదురైంది. ఆయనపైనే ఆధారపడిన కుటుంబం పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. బందరు మండలం గరాలదిబ్బ గ్రామానికి చెందిన అంగ్రాజు ఏసుబాబు కుటుంబం దీన స్థితి ఇది. ఏసుబాబుకు భార్య, ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. ఆయన వెల్డింగ్ పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. 2023లో బందరులోని ఓ ఇంటి వద్ద పనిచేస్తూ విద్యుదాఘాతానికి గురయ్యారు. ప్రమాదంలో కుడి చెయ్యి, కుడి కాలుకు తీవ్ర గాయాలవడంతో వాటిని తొలగించాల్సి వచ్చింది. దీంతో ఇంటికే పరిమితం అయ్యారు. మచిలీపట్నంకు చెందిన ప్రవాస భారతీయుడు చలమలశెట్టి బాలాజీ విషయం తెలుసుకుని ఆయనకు కృత్రిమ కాలు అమర్చడానికి సాయం చేశారు. ఏసుబాబు ఉపాధి కోల్పోవడం, భార్య బయటకు వెళ్లి పనిచేసే పరిస్థితి లేకపోవడంతో గత మూడేళ్లుగా దాతలు ఇచ్చిన సాయంతో బతుకు బండి నెట్టుకొస్తున్నారు. వైకాపా హయాంలోనే పింఛను కోసం దరఖాస్తు చేశారు. కొంత కాలం జాప్యం చేయడం, ఆ తరువాత ఎన్నికల కోడ్ రావడంతో ప్రక్రియ ఆగిపోయింది. అప్పటి నుంచి ఇప్పటివరకు పింఛను కోసం ఎదురు చూస్తున్నారు. కూటమి ప్రభుత్వం పింఛను అందించి ఆదుకోవాలని ఏసుబాబు వేడుకుంటున్నారు.
–మచిలీపట్నం కార్పొరేషన్, న్యూస్‌టుడే

36 గంటలు.. 48,535 వాహనాలు

విజయవాడ-హైదరాబాద్ ఎన్‌హెచ్‌పై రద్దీ

విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై సంక్రాంతి తిరుగు ప్రయాణాల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం అమావాస్య నేపథ్యంలో చాలా మంది శనివారమే తిరుగు పయనమయ్యారు. దీంతో ఆదివారం భారీ రద్దీ లేదు. గొల్లపూడి, ఇబ్రహీంపట్నం కీసర, వైజంక్షన్ దగ్గర వాహనాలు సజావుగానే సాగిపోయాయి. ★ శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం సాయంత్రం 6 వరకు 36 గంటల్లో 48,535 వాహనాలు కీసర టోల్ ప్లాజా మీదుగా వెళ్లినట్లు నమోదైంది. రాత్రి వరకు ఇదే స్థాయిలో రద్దీ కొనసాగుతుందని, 53వేలకు పైగా వాహనాలు వెళ్లే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ★ వీరు కాకుండా సంక్రాంతికి హైదరాబాద్ నుంచి ద్విచక్రవాహనాలపై వచ్చిన వారు 5వేలకు పైగా తిరుగు ప్రయాణంలో వెళ్లినట్లు తెలుస్తోంది. విశాఖ, ఉభయ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల నుంచి హైదరాబాద్‌కు ఈ దారిలోనే వెళుతున్నారు. పశ్చిమ బైపాస్‌పై రాకపోకలు అనుమతించడంతో విజయవాడ నగరానికి రద్దీ తగ్గింది. ★ రద్దీ కూడళ్లలో పోలీసులను మోహరించి ట్రాఫిక్ సజావుగా సాగేలా చూశారు. రాత్రికి రద్దీ పెరిగే అవకాశం ఉన్నందుకు డ్రోన్ కెమెరాలతో ఎప్పటికప్పుడు ట్రాఫిక్‌ను అంచనా వేస్తూ సమస్య వచ్చిన చోటుకు సిబ్బందిని పంపిస్తున్నారు. వైజంక్షన్ దగ్గర సర్వీస్ రహదారికి మరమ్మతులు చేయించడం, వేగ నియంత్రికలు ఏర్పాటు చేయడంతో ఇబ్బంది లేకుండా వాహనాలు సాగిపోయాయి.

☛ ఉత్తరాంధ్ర, రాయలసీమతో పాటు వివిధ ప్రాంతాల నుంచి విజయవాడ వచ్చే ప్రయాణికులు..విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే వారు..జిల్లా వెలుపల ప్రయాణించే వారితో విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ కిటకిటలాడింది. టికెట్ కౌంటర్ల దగ్గర పెద్ద వరుసలు దర్శనమిచ్చాయి. స్త్రీశక్తి పథకం ఉన్నందున మహిళా ప్రయాణికులు కిక్కిరిశారు. బస్సులన్నీ ప్రయాణికులతో నిండిపోయాయి. - ఈనాడు, అమరావతి

కీసర టోల్‌గేట్ వద్ద వాహనాల బారులు

విజయవాడ బస్టాండ్‌లో ప్రయాణికుల రద్దీ

మూడు గంటల్లో చక్కబెట్టేశారు

- రైలులో వచ్చిన బిహార్ ముఠా
- ఎలక్ట్రానిక్స్ షోరూమ్ చోరీ కేసులో ఆధారాలు

ఎలక్ట్రానిక్స్ షోరూమ్‌లో చోరీ కోసమే రైల్లో వచ్చారు.. నేరుగా దుకాణం వద్దకు వెళ్లారు.. మూడో అంతస్తులోకి చొరబడి ఖరీదైన మొబైళ్లను చోరీ చేశారు.. బయటకు వచ్చి ఆటో పట్టుకుని రైల్వేస్టేషన్ చేరుకున్నారు.. తెల్లారేసరికి రైలెక్కి విశాఖపట్నం వెళ్లిపోయారు. కేవలం మూడు గంటల్లో పని పూర్తి చేసుకుని అంతే వేగంతో దొంగలు పారిపోయారు. ఎక్కడా వేలిముద్రలు పడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. శనివారం ఉదయం విజయవాడ పటమటలోని ఓ ఎలక్ట్రానిక్స్ షోరూమ్‌లో జరిగిన భారీ చోరీకి సంబంధించి పలు కోణాలు వెలుగుచూస్తున్నాయి. ఇది ఆరుగురు సభ్యుల బిహార్ ముఠా పనిగా పోలీసులు భావిస్తున్నారు.

షోరూమ్‌లోని సీసీ కెమెరా కట్ చేసి.. బిహార్ ముఠా శనివారం తెల్లవారుజామున 3గంటల సమయంలో విజయవాడ స్టేషన్‌లో రైలు దిగింది. నేరుగా పటమటకు ఆటో మాట్లాడుకున్నారు. షోరూమ్ వద్ద దిగి నిర్మాణంలో ఉన్న అంతస్తులోకి చేరుకున్నారు. సీసీ కెమెరా వైర్లను కట్ చేశారు. వారి ఆనవాళ్లను నిఘా కెమెరాల్లో దొరక్కుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అక్కడ నిర్మాణంలో భాగంగా ఉన్న సామగ్రిని తొలగించి లోపలకు వెళ్లి రూ.18లక్షల విలువైన 52 సెల్‌ఫోన్లను చోరీ చేశారు. మొబైళ్లను తమ వెంట తెచ్చుకున్న బ్యాగుల్లోకి సర్దుకుని ఉదయం 5.45గంటలకు బయటపడ్డారు. పటమటలో ఆటో మాట్లాడుకుని తిరిగి రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు.

రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ ఎక్కారు: రైల్వేస్టేషన్‌లో విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్లే రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ ఎక్కారు. వీరు ఎక్కిన ఆటో, రైల్వేస్టేషన్‌లో వీరి కదలికలు రైల్వేస్టేషన్‌లోని నిఘా కెమెరాల్లో రికార్డు అయ్యాయి. వాటి ఆధారంగా బిహార్‌కు చెందిన ముఠాగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ ఎక్కి విశాఖపట్నం స్టేషన్‌లో దిగినట్లు తేలింది.

టవర్ డంప్ విశ్లేషణ: దొంగల్లో ఒకరు రైల్వేస్టేషన్ మొబైల్‌లో మాట్లాడడం కనిపించింది. రైల్వేస్టేషన్ పరిసరాల్లోని సెల్ టవర్ల ఇన్‌కమింగ్, అవుట్‌గోయింగ్ కాల్స్‌పై పోలీసులు దృష్టి సారించారు. వేలాది కాల్స్‌ను వడపోస్తున్నారు. దర్యాప్తు కోసం ప్రత్యేక బృందం ఒకటి విశాఖపట్నం వెళ్లింది.

తెలిసిన వారి పనేనా?: షోరూమ్‌లో పనిచేసి మానేసిన వారి వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. గతంలో కొందరు బిహార్‌కు చెందిన వారు పనిచేసినట్లుగా గుర్తించారు.
– ఈనాడు, అమరావతి

రైల్వేస్టేషన్ సీసీ ఫుటేజీలో బిహార్ ముఠా

ప్రజా సమస్యల పరిష్కార వేదిక నేడు

కలెక్టరేట్(మచిలీపట్నం), న్యూస్‌టుడే: కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. కలెక్టరేట్‌తో పాటు జిల్లాలోని అన్ని మండల, డివిజన్ కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయాల్లోనూ పరిష్కార వేదిక కార్యక్రమం జరుగుతుందన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సమీపంలోని మండల, డివిజన్ కేంద్రాల్లో అర్జీలు సమర్పిస్తే అధికారులు తగు చర్యలు తీసుకుంటారని తెలిపారు. కాల్ సెంటరులోని 1100 నంబరుకు కాల్ చేసి అర్జీలు నమోదు చేసుకోవడంతో పాటు.. అర్జీ స్థితిగతులను తెలుసుకోవచ్చని ఈ సందర్భంగా తెలిపారు.

బస్సు.. లారీ ఢీకొని 17 మందికి గాయాలు

దంపతుల పరిస్థితి ఆందోళనకరం ✪ పొగమంచుతో దుర్ఘటన

హనుమాన్ జంక్షన్, గుడివాడ, న్యూస్‌టుడే : బాపులపాడు మండలం కానుమోలు శివారులో 216 హెచ్ జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 17 మంది గాయపడ్డారు. ఉయ్యూరు నుంచి గుడివాడ మీదుగా ద్వారకా తిరుమల వెళ్తున్న బస్సు కానుమోలు వద్ద నున్న హెచ్‌పీ పెట్రోల్ బంకు సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో బస్సులో ఉన్న ఉంగుటూరుకు చెందిన బెజవాడ సుబ్బారావు తలకు, అతని భార్య పద్మావతికి ఎడమ కాలు విరిగి తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. బస్సు డ్రైవరు నాగేశ్వరరావు, కండక్టర్ చంద్రశేఖర్ తీవ్రంగా గాయపడ్డారు. పాశాల సంతోషి దవడ ఎముక విరిగింది. పాశాల శ్రీదేవి దవడ వద్ద తీవ్ర గాయమైంది. ఉంగుటూరు, ఉయ్యూరు, కాటూరుకు చెందిన పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 49 మంది ప్రయాణికులున్నారు. వెంటనే క్షతగాత్రులను అత్యవసర వాహనాల్లో గుడివాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి నలుగురిని మెరుగైన చికిత్సకు మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పొగ మంచే దుర్ఘటన జరగడానికి కారణంగా తెలుస్తోంది. రహదారిపై దట్టంగా మంచు కమ్మేయడంతో ఎదురుగా వస్తున్న లారీ సరిగా కనిపించక ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. హనుమాన్ జంక్షన్ పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

ప్రమాద దృశ్యం

ఎడమ కాలు విరిగిన పద్మావతి

తలకు గాయమైన బెజవాడ సుబ్బారావు

(c) eenadu

వైకాపా చీడ పురుగును రాష్ట్రం నుంచి తరిమికొడదాం

బస్టాండు సెంటరులో అన్నదాన కార్యక్రమంలో మంత్రి రవీంద్ర, నాయకులు

మచిలీపట్నం(కోనేరుసెంటరు), న్యూస్‌టుడే: తెలుగు ప్రజల అభ్యున్నతి కోసం రాష్ట్రానికి పట్టిన వైకాపా చీడ పురుగును తరిమికొడదాం అంటూ మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ వర్ధంతి పురస్కరించుకుని బస్టాండు సెంటరులోని కాంస్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మంత్రి మాట్లాడుతూ.. జగన్‌రెడ్డి చిల్లర, కుట్ర రాజకీయాలకు కాలం చెల్లిందన్నారు. ఐదేళ్ల పాటు అధికారాన్ని అడ్డుపెట్టుకుని అరాచకాలు, అవినీతి, అక్రమాలతో అన్ని వ్యవస్థలను నాశనం చేసి.. రాష్ట్రాన్ని కోలుకోలేని విధంగా అప్పుల ఊబిలోకి నెట్టారని మండిపడ్డారు. ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పినా తీరుమారడం లేదన్నారు. చివరకు తిరుమల వేంకటేశ్వరుని సాక్షిగా అరాచకాలకు తెగబడటం హేయమన్నారు. తెలుగువారి ఆరాధ్యదైవం ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా రాష్ట్రంలోనే కాకుండా దేశ, విదేశాల్లోనూ ఘన నివాళులు అర్పించారని తెలిపారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన ఆయన చలనచిత్ర, రాజకీయ రంగాల్లో కృషితో నాస్తి దుర్భిక్షం అని నిరూపించిన కారణజన్ముడంటూ కొనియాడారు. సూర్యచంద్రులున్నంత కాలం ఆయన కీర్తి అజరామరం అని.. ఆయన ఆశయాలే ఊపిరిగా సీఎం చంద్రబాబు నాయకత్వంతో తెదేపా కట్టుబడి ఉందన్నారు. నాయకులు గొర్రెపాటి గోపిచంద్, గోపు సత్యనారాయణ, కుంచె నాని, లంకే నారాయణప్రసాద్, అక్కు మహంతిరాజా, తలారి సోమశేఖర్, లంకిశెట్టి నీరజ, లోగిశెట్టి వెంకటస్వామి, భాజపా నాయకుడు ధూళిపాళ్ల శ్రీరామచంద్రమూర్తి, జనసేన నాయకుడు రాము, పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

గమ్యస్థానం.. చేరడం గగనం

ప్రయాణికులతో కిటకిటలాడిన బస్టాండ్

సంక్రాంతి పండగకు వివిధ ప్రాంతాల నుంచి స్వగ్రామాలకు వచ్చినవారు అవనిగడ్డ బస్టాండ్‌లో ఆదివారం తిరిగి గమ్యస్థానాలకు వెళ్లడానికి తీవ్ర ఇబ్బంది పడ్డారు. బస్టాండ్‌లో గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. విజయవాడ వెళ్లే ఆర్టీసీ బస్సులు రద్దు చేసి, కొన్నింటిని హైదరాబాద్‌కు నడుపుతున్నారని తెలిసింది. బస్టాండ్ ప్రయాణికులతో కిటకిటలాడింది. అదనంగా బస్సులను విజయవాడకు నడిపి సహకరించాలని వారు కోరారు. కొంత మంది రేపల్లె వెళ్లడానికి ప్రయత్నించగా ఆ బస్సు కూడా పూర్తిగా నిండిపోయింది. ఇలా పిల్లలతో వచ్చినవారు అవస్థలు పడ్డారు. -అవనిగడ్డ, న్యూస్‌టుడే

మల్లె మొక్క.. పెరుగుతూనే ఉంది ఎంచక్కా

అవనిగడ్డ, న్యూస్‌టుడే: అవనిగడ్డ మూడో వార్డుకు చెందిన గుడిసేవ విష్ణుప్రసాద్ పెరటిలో ఆయన సతీమణి కామేశ్వరి (విశ్రాంత ఉపాధ్యాయిని) నాటిన మల్లె మొక్క 25 అడుగుల ఎత్తుకు పైగా ఎగబాకి మూడో అంతస్తులో పూలు పూస్తోంది. ఈ మొక్కను ఆమె సుమారు పదేళ్ల క్రితం నాటారు. దీంతో పాటు భవనానికి వైపు సన్నజాజి, విరజాజి మొక్కలు కూడా పోటీపడి పెరుగుతూ పూలు పూస్తున్నాయి.

మూడో అంతస్తుకు పాకిన తీగ

వాహనాల లైట్లతోనే వెలుగులు!

చెన్నై- కోల్‌కతా జాతీయ రహదారిపై సెంట్రల్ లైటింగ్ విద్యుత్తు దీపాలు ఎక్కడా వెలగడం లేదు. సంక్రాంతి ముగియడంతో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాల లైట్లే.. వీధి దీపాలుగా దర్శనమిస్తోంటే చూడముచ్చటగా ఉన్నాయి. శుక్రవారం సాయంత్రం నుంచి ఆదివారం అర్ధరాత్రి వరకు విజయవాడ పశ్చిమ బైపాస్, చెన్నై- కోల్‌కతా జాతీయ రహదారి పరిసరాల్లో ఎటు చూసినా వాహనాలే. ఈ నేపథ్యంలో చిన్నఅవుటపల్లి జీరో కటింగ్ వద్ద ఆత్కూరు ఎస్సై మూర్తి బృందం దగ్గర ఉండి వాహనదారులకు దారి మళ్లిస్తూ ట్రాఫిక్‌ను నియంత్రించారు. - న్యూస్‌టుడే, గన్నవరం గ్రామీణం

ఈఎస్‌ఎల్ ప్రాంతీయ సమరానికి సై

నేటి నుంచి సెంట్రల్ ఆంధ్రా స్థాయి ఈనాడు క్రికెట్ పోటీలు

గుంటూరు క్రీడలు, తాడికొండ, న్యూస్‌టుడే: 'ఈనాడు స్పోర్ట్స్ లీగ్' (ఈఎస్‌ఎల్) టోర్నమెంట్‌లో ప్రాంతీయ సమరానికి రంగం సిద్ధమైంది. క్రికెట్‌లో ప్రతిభావంతుల్ని వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న 'ఈఎస్‌ఎల్' పండగ రెండో దశకు చేరుకుంది. 'ఈనాడు క్రికెట్ సంబరం' సెంట్రల్ ఆంధ్రా స్థాయి పోటీలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. గత నెలలో జిల్లా స్థాయిలో పోటీలు జరిగాయి. ఆ టోర్నమెంట్‌లో ప్రథమ స్థానం సాధించిన జూనియర్స్, సీనియర్స్ జట్లు ఇప్పుడు ప్రాంతీయ స్థాయిలో నిర్వహించే పోటీల్లో తలపడనున్నాయి. దీనికోసం గుంటూరు సమీపం మోతడకలోని చలపతి హిల్ వ్యూ స్టేడియాన్ని ముస్తాబు చేశారు. ప్రాంతీయ స్థాయిలో పోటీలు నాకౌట్ పద్ధతిలో నిర్వహిస్తారు. గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో విజేతలుగా నిలిచిన జట్లు ఈ టోర్నమెంట్‌లో తలపడనున్నాయి. నిర్ణీత 20 ఓవర్లలో పోటీలు జరగనున్నాయి.

వేదిక: చలపతి హిల్ వ్యూ స్టేడియం, మోతడక

సీనియర్స్: మొదటి మ్యాచ్ (ఉదయం) గుంటూరు × పశ్చిమ గోదావరి

జూనియర్స్: రెండో మ్యాచ్ (మధ్యాహ్నం) గుంటూరు × కృష్ణా

Title Sponsor: ధనిక్ భారత్ విద్యా సంస్థలు IIT-JEE | NEET
Protein Partner: నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (Non-Govt. Public Charitable Trust)
Regional Sponsor: City Chalapathi Institute of Technology AUTONOMOUS MOTHADAKA CAMPUS
Gift Partner: KL (DEEMED TO BE UNIVERSITY)
Beverage Partner: CMR SHOPPING MALL The joy of life
Digital Partner: ఈనాడు.నెట్ ETV BHARAT
TV Partner: ETV ఆంధ్రప్రదేశ్
Organised by ఈనాడు

పోలీసు అధికారుల ఆత్మీయ సమ్మేళనం

పటమట, న్యూస్‌టుడే: కాలం మారింది.. బాధ్యతలు పెరిగాయి.. కానీ వారి స్నేహబంధం మాత్రం చెక్కు చెదరలేదు. ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వివిధ బాధ్యతల్లో కొనసాగుతున్న 1989 బ్యాచ్ పోలీసు అధికారులు ఆదివారం విజయవాడ గురునానక్ కాలనీలోని ఎన్‌ఏసీ కల్యాణ మండపంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో కలుసుకున్నారు. 1989లో 434 మంది సబ్ ఇన్‌స్పెక్టర్లుగా బాధ్యతలు స్వీకరించారు. ఐపీఎస్, ఎస్పీ, డీఎస్పీలుగా వివిధ హోదాల్లో పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన వారు, ప్రస్తుతం ఉద్యోగాల్లో కొనసాగుతున్న వారు అందరూ ఒకచోట చేరి శిక్షణ రోజుల్లోని కష్టాలు, తొలి పోస్టింగ్ అనుభవాలు.. విధుల్లో ఎదురైనా సవాళ్లు.. సాధించిన విజయాలు.. కుటుంబ సభ్యుల బాగోగులు పరస్పరం గుర్తు చేసుకుంటూ ఆనందంగా గడిపారు. తమతో పాటు శిక్షణ పొంది మృతి చెందిన 63 మంది మిత్రులకు నివాళులర్పించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు ఉత్సాహంగా సాగాయి. భవిష్యత్తులోనూ ఇలాంటి సమావేశాలను కొనసాగిస్తూ స్నేహబంధాన్ని బలోపేతం చేయాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణలోని నిజామాబాద్ సీపీగా పనిచేసి ఉద్యోగ విరమణ చేసి వర్ధన్నపేట ఎమ్మెల్యేగా ఎన్నికైన నాగరాజు హాజరై తన బ్యాచ్ సభ్యులతో ఉత్సాహంగా గడిపారు. కమిషనరేట్ నుంచి ఏడీసీపీలు గున్నం రామకృష్ణ, ఎన్.మురళీకృష్ణ, రమణమూర్తి, ఉమ్మడి రాష్ట్రం నుంచి సుమారు 200 మంది సభ్యులు పాల్గొన్నారు.

కార్యక్రమంలో 1989 బ్యాచ్ పోలీస్ అధికారులు

టెన్నిస్ లీగ్ పోటీల్లో శ్రీమతి సత్తా

విజయవాడ క్రీడలు : స్థానిక ఐజీఎంసీ స్టేడియంలోని టెన్నిస్ కాంప్లెక్స్‌లో జరుగుతున్న అస్మిత ఖేలో ఇండియా సౌత్ జోన్ సాఫ్ట్ టెన్నిస్ మహిళల లీగ్ పోటీల్లో సబ్ జూనియర్ విభాగంలో శ్రీమతి(తమిళనాడు) ఛాంపియన్‌షిప్ కైవసం చేసుకుంది. సబ్ జూనియర్స్‌లో ఏపీ వైశాలి(ఆంధ్రప్రదేశ్), దివ్యశ్రీ, రిత్య, శాన్విక(తమిళనాడు) సంయుక్తంగా తృతీయ స్థానాల్లో నిలిచారు. సబ్ జూనియర్ డబుల్స్ కేటగిరీలో శ్రీమతి, అనిల(తమిళనాడు) జోడీ, శృతిలయ, రిషిత(తమిళనాడు) జోడీలు ఫైనల్స్‌లో ప్రవేశించగా.. జూనియర్స్ డబుల్స్ కేటగిరీలో నివేదిని, తమిళశ్రీ(తమిళనాడు) జోడీ, సాధన, నరుమూగయ్ (తమిళనాడు) జోడీలు ఫైనల్స్‌కు చేరుకున్నాయి. సీనియర్స్ కేటగిరీలో రాగశ్రీ, శ్వేత(తమిళనాడు) జోడీ, శరణ్య, హమృత (తమిళనాడు) జోడీ ఫైనల్స్‌లో ప్రవేశించాయి.

జాతీయ జూనియర్ కబడ్డీ ఛాంప్ 'శాయ్'

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: ఈడుపుగల్లులోని శ్రీసీతారామ గార్డెన్స్‌లో నాలుగు రోజులు జరిగిన 51వ జాతీయ జూనియర్ బాలుర కబడ్డీ ఛాంపియన్‌షిప్‌లో 'శాయ్' జట్టు విన్నర్ ట్రోఫీ కైవసం చేసుకుంది. చివరి రోజైన ఆదివారం జరిగిన సెమీ ఫైనల్స్‌లో శాయ్ జట్టు 49-24 తేడాతో హరియాణాపై, ఉత్తరప్రదేశ్ జట్టు 37-35 తేడాతో గోవాపై విజయం సాధించి ఫైనల్‌లో ప్రవేశించాయి. ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో శాయ్ జట్టు 42-26 తేడాతో ఉత్తరప్రదేశ్ జట్టుపై విజయం సాధించింది. ముగింపు కార్యక్రమానికి పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు ట్రోఫీలు అందజేశారు. ఆంధ్రా కబడ్డీ సంఘం అధ్యక్షురాలు కేవీ ప్రభావతి, ప్రధాన కార్యదర్శి యలమంచిలి శ్రీకాంత్, ప్రముఖ పారిశ్రామికవేత్త నందమూరి విష్ణువర్ధన్‌రావు, సౌగన్ కృష్ణ, ఆంధ్రా కబడ్డీ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్.అర్జునరావు, సంయుక్త కార్యదర్శి కేవీ నాంచారయ్య అతిథులుగా హాజరై విజేతలకు వ్యక్తిగత పతకాలు బహూకరించారు.

ఎమ్మెల్యే బోడే ప్రసాద్ నుంచి విన్నర్ ట్రోఫీ అందుకుంటున్న శాయ్ జట్టు

సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సేవలో రాష్ట్ర ఎస్టీ కమిషన్ కార్యదర్శి

శ్రీరామశేషుకు స్వామి చిత్రపటం అందిస్తున్న ఆలయ పర్యవేక్షకుడు

మోపిదేవి, న్యూస్‌టుడే : రాష్ట్ర ఎస్టీ కమిషన్ కార్యదర్శి శ్రీరామశేషు కుటుంబ సమేతంగా మోపిదేవి శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆదివారం దర్శించుకున్నారు. పుట్టలో పాలు పోసి అభిషేకాల్లో పాల్గొన్నారు. ఆయన్ను శేష వస్త్రాలతో సత్కరించి, ప్రసాదాలు, స్వామి చిత్రపటం ఆలయ పర్యవేక్షకుడు మధుసూదనరావు అందించారు. ★ ఆదివారం అమావాస్య అయినా సంక్రాంతి సెలవులు ముగియటం, ఇతర ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా వచ్చారు. స్వామికి చేసే ఆర్జిత సేవల్లో భాగంగా పూజలు, దోష నివృత్తి పూజలు, చిన్నారులకు అన్నప్రాసనలు, అక్షరాభ్యాసాలు, నామకరణ, ఉయ్యాల సేవలు చేసి మొక్కులు తీర్చారు. నిత్య కల్యాణంలో పాల్గొన్నారు. ఆదాయం రూ.7,53,579 వచ్చినట్లు కార్య నిర్వహణాధికారి దాసరి శ్రీరామ వరప్రసాదరావు తెలిపారు.

నేటి నుంచే కబడ్డీ

- జాతీయ పోటీలకు సర్వం సిద్ధం
- 27 రాష్ట్రాల నుంచి 400 మంది క్రీడాకారుల రాక

స్టేడియంలో కోర్టుల ఏర్పాటు

గుడివాడ, న్యూస్‌టుడే : గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో నేటి నుంచి 23 వరకు నిర్వహించే 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ అండర్- 14 బాలికల కబడ్డీ పోటీలకు 27 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు తరలి వస్తున్నారు. ఐదు రోజుల పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి 400 మంది క్రీడాకారులు పాల్గొని సందడి చేయనున్నారు. దీనికి ఆంధ్రప్రదేశ్, కృష్ణా జిల్లా కబడ్డీ కమిటీల వారు ఏర్పాట్లు పూర్తి చేశారు. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం డార్మెటరీలో 10 రాష్ట్రాల జట్లకు, అక్కినేని నాగేశ్వరరావు కళాశాలలో 9 రాష్ట్రాల జట్లు, వలివర్తిపాడు రోడ్డులోని లలిత విద్యాలయంలో మిగిలిన జట్లకు వసతి సౌకర్యం కల్పించారు. క్రీడాకారులకు ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియంలో కేంద్ర ప్రభుత్వ క్రీడా శాఖ సూచించిన మెనూ ప్రకారం భోజన, అల్పాహార ఏర్పాట్లు చేశారు. పోటీలను పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి, ఏపీ ఎస్జీఎఫ్ ఛైర్మన్ కోన శ్రీధర్, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్, పలువురు మంత్రులు ప్రారంభిస్తారు. పోటీల ఏర్పాట్లను గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పర్యవేక్షిస్తున్నారు.

కారు ప్రమాద క్షతగాత్రుడు మృతి

కోడూరు, న్యూస్‌టుడే : కోడూరులోని గొల్లపాలెం రహదారి కూడలి వద్ద 15న చెప్పులు కుట్టే దుకాణంలోకి కారు దూసుకొచ్చిన ప్రమాద ఘటనలో గాయపడి విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న కోడూరు శివారు ముందుడుగు నివాసి తూము భాస్కరరావు (50) ఆదివారం మృతి చెందినట్లు ఎస్సై కె.చాణక్య తెలిపారు. ప్రమాదంలో ఆళ్లమూడి బాబూరావు, అద్దంకి ఏడుకొండలకు స్వల్ప గాయాలు కాగా వారు అవనిగడ్డలో చికిత్స పొంది ఇంటికి చేరారు. బాబూరావును మెరుగైన చికిత్సకు అదే రోజు విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మూడు రోజులుగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.

రైలు ఢీకొని వృద్ధుడి దుర్మరణం

గుడివాడ, న్యూస్‌టుడే : రైలు కిందపడి ఓ వృద్ధుడు మృతి చెందాడు. గుడివాడ రైల్వే పోలీసుల కథనం ప్రకారం మండవల్లి మండలం పుట్లచెరువు గ్రామ రైల్వేస్టేషన్ వద్ద గుర్తు తెలియని 70 ఏళ్ల పురుషుడు రైలు ఢీకొని ఆదివారం ఉదయం మృతి చెందాడు. మృతుడు గులాబీ రంగు నిలువు చారల పొట్టి చేతుల చొక్కా, పచ్చరంగు ప్యాంట్ ధరించి ఉన్నాడు.

కూలి పనికి వస్తే కట్టేసి కొట్టడం అమానుషం

బాధితుడ్ని పరామర్శించి వివరాలు తెలుసుకుంటున్న సీపీఎం నాయకులు

తోట్లవల్లూరు, న్యూస్‌టుడే : కూలి పని కోసం వస్తే డబ్బులు దొంగతనం చేశారని నింద వేసి తోట్లవల్లూరు గ్రామానికి చెందిన 11 మందిని బెదిరించి.. చొక్కాలు తీయించి, తాళ్లతో కట్టేసి 24 గంటలు హింసకు గురి చేశారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వై.వెంకటేశ్వరరావు ఆరోపించారు. కంకిపాడు మండలం ఉప్పులూరు బరిలో దెబ్బలు తిన్న దళిత సభ్యులను వై.వెంకటేశ్వరరావు, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాల్యాద్రి, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎం.హరిబాబు, సీపీఎం జిల్లా కార్యదర్శి వై.నరసింహారావు, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కె.శివనాగేంద్రం ఆదివారం వారి ఇళ్లకు వెళ్లి పరామర్శించి ధైర్యం చెప్పారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ సంక్రాంతి పండగ ముసుగులో కోడి పందేల బరులు పెట్టి పేదల జేబులు ఖాళీ చేయడమే కాకుండా, కూలి పనికి వచ్చిన వారికి డబ్బులు చెల్లించకుండా, వారిపైనే డబ్బులు దొంగతనం చేశారని నింద మోపడం దారుణమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి హింసకు గురి చేసిన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించి న్యాయం చేయకపోతే మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. సీపీఎం నాయకులు కొండల బాబు, అంబటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

బ్రాయిలర్ ధరలు

(కిలో ।కి రూ.లలో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర -157 రిటైల్ ధర 184 చికెన్ విత్ స్కిన్ - 267 చికెన్ స్కిన్‌లెస్ - 304.

అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 180, 189, 200 చికెన్ విత్ స్కిన్ - 350 చికెన్ స్కిన్‌లెస్ - 360.

ప్రకటన

నా క్లయింటున్నూ, కృష్ణా జిల్లా కంకిపాడు మండలం, తెన్నేరు గ్రామ కాపురస్తురాలు దండమూడి (లేటు) త్రివిక్రమరావు గారి భార్య దండమూడి శివ జగన్మోహిని గారి సంజాయిషీ పొంది యావన్మందికీ తెలియజేయునది ఏమనగా...

నా క్లయింటుకు భర్తగారైన దండమూడి త్రివిక్రమరావు గారు జీవించియున్న కాలంలో శ్రీ ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టు, విజయవాడ నందు స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ దావా ఓ.ఎస్.నెం. 971/2004రు దావాను ఆలపాటి శాంతిలక్ష్మి అను ఆమెపై దాఖలు చేసియున్నారు. సదరు దావా పెండింగులో యుండగానే నా క్లయింటు భర్తగారైన దండమూడి త్రివిక్రమరావు పరమపదించియున్నారు. దరిమిలా నా క్లయింటు సదరు దావా నందు పార్టీగా చేరియున్నారు. అయితే సదరు దావా నందు శ్రీ ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టు, విజయవాడ వారు ది. 10-08-2011వ తేదీన డిక్రీ మరియు జడ్జిమెంట్ ఆలపాటి శాంతిలక్ష్మికి అనుకూలముగా జారీ చేసియున్నంతలో దానిని సవాలు చేస్తూ నా క్లయింటు శ్రీ విజయవాడ 13వ అదనపు జిల్లా జడ్జి కోర్టు నందు ఎ.ఎస్.నెం.48/2012రుగా అప్పీలు దాఖలు చేయగా ప్రస్తుతం సదరు అప్పీలు పెండింగులో కలదు. ఈ క్రమంలో సదరు అప్పీలు పై కోర్టు నందు పెండింగులో యుండగానే రెస్పాండెంట్ అయిన ఆలపాటి శాంతి లక్ష్మి దురుద్దేశపూర్వకంగా అప్పీలు సూట్ దాఖలాస్తిని ఇతరులకు విక్రయించి వారి పేర తప్పుడు దస్తావేజులు సృష్టించుటయేగాక, నా క్లయింటుకు నష్టం చేకూర్చాలని ప్రయత్నించుచున్నారని తెలియవచ్చినది. కావున సదరు అప్పీలు సూట్ దాఖలాస్తికి సంబంధించి ఎవరైనా రెస్పాండెంట్ ఆలపాటి శాంతిలక్ష్మితో ఎటువంటి క్రయ విక్రయాలు, ఇతర లావాదేవీలు ఏమైనా జరిపిన యెడల అవి చెల్లనేరవని, అట్టి లావాదేవీలు నా క్లయింటును గాని, అప్పీలు సూట్ దాఖలాస్తిని గాని బైండు చేయజాలవని మరియు అట్టివారిపై నా క్లయింటు చట్టపరమైన చర్యలు తీసుకొనబడునని యిందుమూలముగా యావన్మందికీ తెలియజేయడమైనది.

షెడ్యూలు: కృష్ణా జిల్లా, కంకిపాడు సబ్ రిజిస్ట్రారు వారి యిలాకా, కంకిపాడు మండలం, తెన్నేరు గ్రామ పంచాయితీ ఏరియాలో చేరిన, తెన్నేరు గ్రామ రీసర్వే నెం.289/1, 292/1ర్లు దాఖలా య.2-11ట్లు లేక 0.8524 హెక్టార్లు (య. 0-75 + య. 1-36ట్లు) మాగాణి భూమికి **హద్దులు: తూర్పు:** దండమూడి రమేష్ చౌదరి గారి ఆస్తి హద్దు, **దక్షిణము:** పంట బోదె, **పడమర:** దండమూడి కృష్ణ గారి ఆస్తి హద్దు, **ఉత్తరం :** అట్లూరి సూరిబాబు గారి ఆస్తి హద్దు.యీ హద్దుల మధ్య య. 2-11ట్లు లేక 0.8524 హెక్టార్లు భూమిన్నీ, సదరు భూమిపై గల యావత్తు యీజ్‌మెంటు, నీటి పారుదల హక్కులతో సహా....

విజయవాడ, **శిష్టా రాంప్రసాద్,** న్యాయవాది & నోటరీ, మ్యూజియం రోడ్డు,
ది. 18-1-26 గవర్నరుపేట, విజయవాడ-520 002 సెల్: 94407 38144

బాస్కెట్‌బాల్ పోటీల్లో సత్తా

క్రీడాకారులతో జిల్లా బాస్కెట్‌బాల్ సంఘ ప్రతినిధులు

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురంలో ఈ నెల 14 నుంచి 17వ తేదీ వరకు జరిగిన 15వ ఆలిండియా, 21వ ఆంధ్రప్రదేశ్ బాస్కెట్‌బాల్ పోటీల్లో ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోని పలు జట్లు సత్తా చాటి ట్రోఫీలు కైవసం చేసుకున్నాయని జిల్లా బాస్కెట్‌బాల్ సంఘం అధ్యక్షుడు గుత్తికొండ సుభాష్ చంద్రబోస్ తెలిపారు. బాలుర అండర్-14 విభాగంలో నగరంలోని సీబీఏ(సిటీ బాస్కెట్‌బాల్ అసోసియేషన్) జట్టు విన్నర్ ట్రోఫీ కైవసం చేసుకోవడంతో పాటు బాలికల విభాగంలో గన్నవరంలోని సెయింట్ జాన్స్ హయ్యర్ సెకండరీ స్కూల్ జట్టు తృతీయ స్థానంలో నిలిచింది. సీనియర్ బాలికల విభాగంలో నాల్గో స్థానం సాధించిందని ఆయన పేర్కొన్నారు. విజేతలను సంఘ సభ్యులు అభినందించారు.

భర్త వేధింపులతో వివాహిత ఆత్మహత్య

నెల్లూరు (వేదాయపాలెం), న్యూస్‌టుడే: భర్త వేధింపులు తాళలేక నగరంలోని చిల్డ్రన్స్ పార్కు ప్రాంతంలోని రామకృష్ణానగర్‌లో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఉదంతమిది. పోలీసుల కథనం మేరకు.. నగరంలోని నాగేంద్రనగర్‌కు చెందిన లక్ష్మీ భారతి(30)కి కృష్ణా జిల్లా గుడివాడలోని శాంతినగర్‌కు చెందిన కార్తిక్‌తో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. ఆ సమయంలో 40 సవర్ల బంగారు నగలు, రూ.10 లక్షల నగదు కట్నకానుకలుగా ఇచ్చారు. ముందస్తు ఒప్పందం మేరకు మరో రూ.20 లక్షలు ఇవ్వాల్సి ఉంది. ఈ విషయమై దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. గొలగమూడిలో ఇల్లు నిర్మించి అప్పుల పాలయ్యాడు. ఇవి తీర్చేందుకు కట్నం తాలూకు నగదు తీసుకురావాలని భార్యపై ఒత్తిడి తీసుకొచ్చాడు. దీనిపై శనివారం రాత్రి వివాదం జరిగింది. ఆదివారం తల్లిదండ్రులకు ఫోన్ చేసి డబ్బుల విషయమై భర్త చిత్రహింసలు పెడుతున్నాడని ఎప్పుడిస్తారని అడిగింది. త్వరలో ఇల్లు అమ్మి ఇస్తామని చెప్పారు. ఈక్రమంలో ఇంట్లో ఫ్యానుకు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ విషయాన్ని అల్లుడి ద్వారా తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు వచ్చి తలుపులు పగలగొట్టారు. ఉరికి వేలాడుతున్న కుమార్తెను కిందకు దించి చికిత్స నిమిత్తం నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. అల్లుడి వేధింపులతోనే తమ కుమార్తె మృతి చెందిందని శివయ్య బాలాజీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై పుల్లారెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు. వీరికి ఏడేళ్ల పాప ఉంది.

తెలుగువారి సాంస్కృతిక చిహ్నం.. శ్రీకృష్ణదేవరాయలు

విజయవాడ (గాంధీనగర్), న్యూస్‌టుడే : తెలుగు వారి సాంస్కృతిక వైభవానికి చిహ్నం శ్రీకృష్ణదేవరాయలని హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) కమిషనర్ ఆవుల రంగనాథ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ శ్రీకృష్ణదేవరాయ ఉద్యోగ ఐకాస ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడ, హనుమాన్‌పేటలోని ఓ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన శ్రీకృష్ణదేవరాయల జయంతి వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. సమాజంలో విశిష్ట సేవలు అందించిన వ్యక్తులకు గుంటూరు విరూపాక్ష పీఠాధిపతి గభిరానంద స్వామి చేతుల మీదుగా రాయల పురస్కారాలు అందించడం గౌరవప్రదంగా ఉందన్నారు. ఇలాంటి సమావేశాలు కాపు ఉద్యోగుల్లో ఐక్యతను పెంపొందిస్తాయన్నారు. కాపు ఉద్యోగులు అందరితో ఐకమత్యంగా ఉంటూ రాయల వారసులుగా సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. శ్రీకృష్ణదేవరాయ ఉద్యోగ ఐకాస రాష్ట్ర కన్వీనర్ సోమరౌతు రామకృష్ణ మాట్లాడుతూ.. శ్రీకృష్ణ దేవరాయల జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. కాపు ఐకాస ద్వారా సమాజ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. కాపు రాక్స్ వ్యవస్థాపకుడు పెద్దిరెడ్డి శివ భాస్కర్, ఐకాన్ వ్యవస్థాపకుడు మిండు చక్రపాణి, రవాణా శాఖ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి రాజ్యలక్ష్మి, సాఫ్ట్‌వేర్ కంపెనీ అధినేత ఎల్.మదన్ మోహన్ తదితరులకు శ్రీకృష్ణదేవరాయల పురస్కారాలు అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఐకాస నాయకులు సి.హెచ్ శ్రీనివాస్, బి.శ్రీనివాస్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ఐకాస నాయకులు, పెద్ద సంఖ్యలో కాపు ఉద్యోగులు పాల్గొన్నారు.

91.9FM Vijayawada 91.9 Mee FM
ఈఎఫ్‌ఎమ్ కార్యక్రమాలు
సోమవారం నుంచి శుక్రవారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ. 5 - ఉ. 7
ఈ-మార్నింగ్స్	ఉ. 7 - ఉ. 11
నువ్వా నేనా	ఉ. 11 - మ. 2
సత్యభామ	మ. 2 - సా. 5
లైట్ తీస్కో	సా. 5 - రా. 9
సరదాగా కాసేపు	రా. 9 - రా. 12
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా. 12 - తె. 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact 8008003297

EENADU Classifieds

BUSINESS SERVICES

బంగారం కొనబడును. బ్యాంకులలో, ఇతర ప్రైవేట్ సంస్థలలో తాకట్టులో ఉన్న మీ బంగారం విడిపించి అధిక ధరకు కొనబడును. (స్పాట్ క్యాష్) ✆ 87907 41166

REAL ESTATE

FLAT FOR SALE

Ready to Occupy 3BHK East Facing Flat No: 2003. 2nd Floor With Nice Parking Diris Palace, Ramachandra Nagar, VJA. ✆ 90329 62307

LAND FOR SALE

2 ఎకరాల 20 సెంట్లు చేపల చెరువు అమ్మకం. దొడ్డనపూడి గ్రామం కాళ్ల మండలం, భీమవరం, ప.గో. జిల్లా. సెల్: 8500405678, 98859 12559

PLOT FOR SALE

7 లక్షలకే సెంటు 70% బ్యాంక్ లోన్‌తో
పెనమలూరు హైస్కూల్ దగ్గరలో 33 అ॥ రోడ్లతో పంచాయితీ అప్రూవ్డ్ ప్లాట్లు అమ్మకమునకు కలవు.
✆ 98486 67454

TO LET

COMMERCIAL

గుంటూరు ఆటోనగర్‌లో 830 గ॥, గ॥ 20,000/- మరియు 266 గ॥, 3 షాపులు దక్షిణం 40x60, గ॥ 25000/-. రమేష్. 94403 51174.

JOBS

ప్రముఖ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీలో పనిచేయుటకు టెలీకాలర్స్ కావలెను. Age:18-30 Yrs. ✆ 89777 96932.

Required, Administration Dept. Qly: B.Tech/ Degree. Exp: 1Y, Sal:18K.+ System Knowledge Must, M/F, Tadepalli, D.Mart. ✆ 80195 41188.

Wanted Female Tele callers Freshers/ Exp. Qul: Inter/ Any Graduate. Sal: 10k To 18k. Timings: 9:30 To 6:30. ✆ 91549 00383

కరీంనగర్‌లోని డాక్టర్ గారి ఇంట్లో వంట చేయడానికి అనుభవం కలిగిన, ఏ బాదరాబంది లేని 45 ఏళ్ల వయస్సు పైబడిన మహిళ కావలెను. ఆకర్షణీయమైన జీతం. 98480 14512.

ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ నందు పనిచేయుటకు టెలీకాలర్స్ మరియు ఆఫీస్ మేనేజర్స్ కావలెను. ఆకర్షణీయమైన జీతం ఇవ్వబడును. ✆ 81214 84630.

VJA-2 గవర్నర్‌పేట పైలెట్ సర్వీస్ స్టేషన్ IOCL పెట్రోల్‌బంక్ నందు సేల్స్‌మెన్స్‌గా పని చేయుటకు M/F కావలెను. ✆ 94412 49912, 92463 75420

విజయవాడలో ఇంటిపనులు చేయుటకు ఆడమనిషి కావలెను. ఉచిత వసతి సౌకర్యం కలదు. ఏ బాదరబందీ లేనివారు సంప్రదించండి: ✆ 99494 42255

విజయవాడలో శాఖాహారులకు ఆడ వంటమనిషి కావలెను. మొగల్రాజపురం చుట్టుప్రక్కల నివసించే 30 నుండి 35సం॥ వయస్సు గలవారు సంప్ర॥ ✆ 99494 42255

ప్రకటన చిన్నదైనా స్పందన అతివేగం ఈనాడు క్లాసిఫైడ్స్

VJA, కానూరులో గ్లాస్ & రబ్బర్ ఇండస్ట్రీ నందు పని చేయుటకు టెలీకాలర్స్ + Tally తెలిసిన వారు కావలెను. ✆ 98481 62965

MARKETING/ SALES

We Are Hiring Available Positions Sales: Sales Executives-3, Computer Operator-1. Experienced & Fresher can also apply Send Your CV To: +91 9959396633, - Santosh Honda Currency Nagar, Vijayawada.

BOOK YOUR COLOUR CLASSIFIED ₹1200/- (5 Lines) PH: 98496 97616
ప్రకటనలపై జి.ఎస్.టి. 5% అదనం

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

మచిలీపట్నం

• మచిలీపట్నం • పెడన

ఆసుపత్రిలో రోగులకు దుప్పట్ల పంపిణీ

మచిలీపట్నం(గొడుగుపేట), న్యూస్‌టుడే: నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఆదివారం నగరంలోని సర్వజన ఆసుపత్రిలో తెదేపా నాయకులు వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఆసుపత్రిలోని రోగులు, వృద్ధులకు దుప్పట్లు, పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. మున్సిపల్ మాజీ ఛైర్మన్ మోటమర్రి బాబాప్రసాదు, కార్పొరేటర్లు దింటకుర్తి సుధాకర్, దేవరపల్లి అనిత, విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు గుమ్మడి విద్యాసాగర్, తెదేపా రాష్ట్ర నాయకులు బచ్చుల బోసు, అంగర తులసీదాస్, బోయిన రాజు తదితరులు పాల్గొన్నారు. బందరు మండలం గుండుపాలెంలో నిర్వహించిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో నాయకులు తూమాటి బసవయ్య, వీరమాచనేని నరసింహారావు, వడ్లమూడి వేణు, పినిశెట్టి నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.

ధర వరలు

టమాట 23, వంగ 23, బెండ 22, పచ్చిమిర్చి 38 కాకర 46, క్యాబేజీ 22, క్యారెట్ 35 దొండ 44 బంగాళదుంప 23 ఉల్లిపాయలు 26, గోరుచిక్కుడు 32, దోస 40, సొర 10,అరటికాయ 7, 8, చిక్కుళ్లు 46, బీర 28 చామదుంప 26, మునగ 08/10, కంద 44, బీట్‌రూట్ 26, కీరదోస 32, కొత్తిమీర 12/06 సోమవారం ఉదయం 7 గంటల వరకు ఈ ధరల వర్తిస్తాయి. ఫిర్యాదులుంటే ఎస్టేట్ అధికారి బలిచక్రవర్తిని 91823 61295 నంబరులో సంప్రదించవచ్చు. **- న్యూస్‌టుడే, మచిలీపట్నం కార్పొరేషన్**

సినిమాలు

రేవతీ: భర్తమహాశయులకు విజ్ఞప్తి(రెండు షోలు) మనశంకరవరప్రసాదు గారు (రెండు షోలు) **మినీరేవతి:** అనగనగా ఒకరాజు **సిరికృష్ణ:** మన శంకర వరప్రసాదు గారు **సిరివెంకట్:** రాజాసాబ్

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

మచిలీపట్నం : 80089 02911, పెడన : 63099 94687

? ఉరివి సచివాలయం శిథిలావస్థకు చేరిన పాత పంచాయతీ భవనంలో కొనసాగుతోంది. నూతన భవనాన్ని నిర్మించాలి. **- స్థానికులు** ✔ ఉన్నతాధికారులకు నివేదించి సమస్యను పరిష్కరిస్తాం. **- వై.ధర్మయ్య, పీఆర్ ఏఈ, పెడన మండలం** – న్యూస్‌టుడే, పెడన గ్రామీణం

? మండలంలోని చోరంపూడిలో దోమలు బెడద అధికంగా ఉంది. మురుగు పారుదల వ్యవస్థ లేకపోవడంతో ఈ సమస్య తలెత్తుతోంది. దోమలు నివారణకు చర్యలు చేపట్టాలి. ✔ దోమలు నివారణకు చర్యలు తీసుకుంటాం. **- రేవు నాగలక్ష్మీ, సర్పంచి, చోరంపూడి** – న్యూస్‌టుడే, బంటుమిల్లి

★ నగరంలోని జిల్లా పరిషత్ కూడలి నుంచి కోనేరు సెంటరు వరకు ప్రధాన రహదారి మధ్యలో వివిధ ప్రాంతాల్లో ఏర్పడిన గుంతలు ప్రమాదకరంగా ఉన్నాయని స్థానికుల నుంచి అందిన ఫిర్యాదు మేరకు అధికారులు స్పందించారు. గుంతలు పూడ్చించేలా చర్యలు తీసుకున్నారు

★ నగరంలోని పరాసుపేట కూడలి సమీపంలో రహదారి పక్కన వేసిన చెత్తను తొలగించడం లేదని స్థానికుల నుంచి అందిన ఫిర్యాదు మేరకు అధికారులు స్పందించారు. సిబ్బందిని పంపి చెత్త తొలగించేలా చర్యలు తీసుకున్నారు.

- న్యూస్‌టుడే, మచిలీపట్నం కార్పొరేషన్

ఆన్‌లైన్‌లో పన్నుల చెల్లింపు.. అవకతవకలకు అడ్డుకట్ట

లక్ష్యాన్ని చేరేలా కార్యాచరణ చేపట్టిన అధికారులు

మచిలీపట్నం(గొడుగుపేట), న్యూస్‌టుడే

ప్రజలకు వివిధ పథకాలు అమలు చేయడంతో పాటు పారదర్శకంగా సేవలు అందించేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీంట్లో భాగంగా స్వర్ణ పంచాయతీల పేరిట పంచాయతీల్లో జరిగే అవకతవకలకు అడ్డుకట్ట వేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకి తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. పంచాయతీల్లో పన్నుల చెల్లింపులు కూడా ఆన్‌లైన్‌లో చెల్లించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఆర్థిక సంవత్సరం ముగింపు గడువు సమీపిస్తుండటంతో ఆన్‌లైన్ చెల్లింపులపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించేలా కార్యాచరణ చేపట్టారు.

వేగవంతంగా వసూళ్లు.. పంచాయతీల్లోని గ్రామాల వారీగా అన్ని వివరాలను డిజిటలైజ్ చేశారు. అసెస్‌మెంట్ సంఖ్య ఆన్‌లైన్‌లో నమోదు చేస్తే పూర్తి వివరాలు అందుబాటులోకి వస్తాయి. అయితే ఇటీవల కొన్ని సాంకేతిక సమస్యలు ఉత్పన్నం కావడం, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన లేకపోవడంతో వాళ్లను చైతన్యపరుస్తూనే వసూళ్ల ప్రక్రియ వేగవంతం చేయాలని ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. బందరు, పెడన నియోజకవర్గాల్లో ఇప్పటివరకు 48 శాతం వసూళ్లు కాగా.. గూడూరు మండలం ముందంజలో ఉంది. ఆ తరువాత పెడన, బంటుమిల్లి మండలాలు 43 శాతం వసూళ్ల ప్రక్రియ పూర్తి చేయగా కృత్తివెన్ను మండలం 31, బందరు మండలం 26.6 శాతంతో వెనుకబడి ఉన్నాయి. ఆయా మండలాల్లోని పంచాయతీ అభివృద్ధి కారులతో సమావేశాలు నిర్వహించి, వసూళ్లు వేగవంతం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీనికి అనుగుణంగా ఆయా ప్రాంతాల్లో సచివాలయాల ఉద్యోగులతో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు.

చెల్లింపుల గురించి వివరిస్తున్న డీఎల్‌పీవో, కార్యదర్శి పాండురంగారావు

మండలం	మొత్తం అసెస్‌మెంట్లు	డిమాండ్ (రూ.)	వసూళ్లు (రూ.)
బందరు	19,373	1,78,98,488	40,69,429
పెడన	9,375	58,81,274	25,59,686
గూడూరు	14,043	1,21,93,217	58,53,473
బంటుమిల్లి	12,392	1,20,64,915	52,46,046
కృత్తివెన్ను	11,737	1,02,53,934	32,14,752

లక్ష్య సాధనకు కృషి - రజావుల్లా, మచిలీపట్నం డీఎల్‌పీవో

ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించేందుకు కృషిచేస్తున్నాం. పంచాయతీల అభివృద్ధి అధికారులతో సమావేశాలు నిర్వహించి పన్నుల వసూళ్లలో తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించాం. తనతో పాటు ఎంపీడీవోలు కూడా ఆయా గ్రామాల్లో వసూళ్ల ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. నిర్దేశించిన లక్ష్యాన్ని త్వరితగతిన పూర్తిచేసేందుకు కృషిచేస్తున్నాం. ఏవైనా సమస్య లుంటే ప్రజలు వెంటనే తెలియజేస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం.

భాజపా విజయంపై హర్షం

మచిలీపట్నం(గొడుగుపేట), న్యూస్‌టుడే: మహారాష్ట్రలోని ముంబయి కార్పొరేషన్ ఎన్నికల్లో భాజపా అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవడం పట్ల ఆ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం నగరంలో పలువురు నాయకులు మిఠాయిలు పంచుకుని ఆనందం వ్యక్తం చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ప్రధానమంత్రి మోదీ పాలనకు ప్రజలు పట్టం కట్టారని అన్నారు. సెక్యులర్ ముసుగులో ఉన్న పార్టీలకు ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారని పేర్కొన్నారు. ఆ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ సోడిశెట్టి బాలాజీ, జిల్లా నాయకులు కూనపరెడ్డి శ్రీనివాస్, ధూళిపాళ్ల శ్రీరామచంద్రమూర్తి, సూరిశెట్టి హరికృష్ణ, పులపర్తి శ్రీనివాస్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

సూర్యదేవుడికి చందనోత్సవం

చందన అలంకరణతో సూర్యనారాయణ స్వామి

వేకనూరు (అవనిగడ్డ గ్రామీణం), న్యూస్‌టుడే : వేకనూరులోని సూర్యదేవాలయంలో అమావాస్య పుణ్యతిథి పురస్కరించుకుని ఆదివారం సూర్యనారాయణ స్వామికి ఆగమ పండితులు చందనోత్సవం చేశారు. సూర్యదేవుడికి పంచామృత గోక్షీర అభిషేకాలు చేసి చందనంతో వివిధ రకాల పూలదండలతో అలంకరించి భక్తులకు సూర్యదేవుడి దర్శనం కల్పించారు. వేకనూరు ఆలయ ప్రాంగణంలో మృత్యుంజయ, నవగ్రహ శాంతి, ఆదిత్య హోమక్రతువు, పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం సూర్యదేవుడి కల్యాణోత్సవం చేశారు.

రూ.6 లక్షలతో ఆర్టీసీ బస్టాండ్ అభివృద్ధి

పార్కింగ్‌లో పూర్తయిన ఫ్లోరింగ్ పనులు

పెడన, న్యూస్‌టుడే: పెడనలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రగతికి నోచుకుంటోంది. 20 ఏళ్ల కిందట ఏర్పాటైన ఈ బస్టాండ్‌లో కూటమి ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపట్టింది. కాంప్లెక్స్‌లో బస్సులు ఆగే పార్కింగ్ ప్రాంతం రాళ్లు తేలి ప్రయాణికులకు ఇబ్బందిగా మారిన నేపథ్యంలో.. రూ.6 లక్షల ఆర్టీసీ నిధులను వెచ్చించి సిమెంట్ ఫ్లోరింగ్ పనులు పూర్తి చేశారు. త్వరలో కాంప్లెక్స్ భవనానికి రంగులు వేయనున్నారు. కాంప్లెక్స్ పార్కింగ్ ప్రాంతంలో దక్షిణం వైపు మూడు, ఉత్తరంలో ఒక షాపు ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి కలిగిన వ్యక్తులకు అద్దె ప్రాతిపదికన అవకాశం కల్పిస్తామని మచిలీపట్నం డిపో మేనేజర్ పెద్దిరాజు తెలిపారు. ఇప్పటికే కార్గో బుకింగ్, డెలివరీ పాయింట్‌ను కాంప్లెక్స్‌లో అందుబాటులోకి తీసుకొచ్చామని త్వరలో బస్సుల రాకపోకల వేళల డిజిటల్ బోర్డులు, కంట్రోలర్‌లను కూడా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు.

ఆ'పూర్వ' కలయిక

స్థానిక జ్ఞానకోటయ్య హైస్కూలు 1993-94 పదో తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆదివారం పెడనలో తిరిగి కలుసుకున్నారు. తమ బ్యాచ్‌కు చెందిన నలుగురు స్నేహితులు మహ్మద్ ఇర్ఫాన్ పాషా, చిట్టిబొమ్మ రంగారావు, మేడక విశ్వేశ్వరరావు, దాసరి శివనాగరాజు వివిధ రంగాల్లో ఉన్నత స్థానాలకు చేరుకున్న నేపథ్యంలో వారిని ఘనంగా సత్కరించారు. వారు తమ బ్యాచ్ పేరు ప్రతిష్ఠలు పెంచారని కొనియాడారు. ఇర్ఫాన్ పాషా ఉపాధ్యాయుడిగా విశేష సేవలందించి మౌలానా అబుల్ కలాం జయంతి సందర్భంగా సీఎం చేతుల మీదుగా జీవిత కాల సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. శివనాగరాజు ప్రభుత్వ సహాయ న్యాయవాదిగా నియమితులయ్యారు. మిగిలిన ఇరువురు కూడా తమతమ రంగాల్లో ప్రతిభ చూపించి ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. పూర్వ విద్యార్థులు ఇస్మాయిల్, చాంద్ బాషా, నేని రవి, బషీర్ తదితరులు పాల్గొన్నారు. **- పెడన, న్యూస్‌టుడే**

216 జాతీయ రహదారిపై వాహనాల రద్దీ

పెడన, న్యూస్‌టుడే: సంక్రాంతికి వివిధ ప్రాంతాల నుంచి గోదావరి జిల్లాలకు వచ్చి తిరిగి వెళ్లే వాహనాలతో ఒంగోలు-కత్తిపూడి 216 జాతీయ రహదారి ఆదివారం రద్దీగా మారింది. రెండు లైన్ల ఈ జాతీయ రహదారిపై వాహనాలు బారులుదీరి కనిపించాయి. బంటుమిల్లి మండలం మునుజులూరు టోల్ ప్లాజా వద్ద వాహనాలు నెమ్మదిగా కదిలాయి. పెడనలో రైళ్ల రాకపోకల సమయంలో గేటు పడి దాదాపు రెండు కి.మీ. పొడవునా వాహనాలు బారులుదీరాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు రద్దీ కొనసాగింది. భీమవరం, నరసాపురం, పాలకొల్లు, అమలాపురం, కాకినాడ తదితర ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో వాహనాలు పెడన మీదుగా హైదరాబాద్, బెంగళూరు వైపు వెళ్లాయి.

ప్రకృతి సాగుతో ఆరోగ్యవంతమైన సమాజం

రైతులు, వివిధ సంస్థల ప్రతినిధులకు అవగాహన కల్పిస్తున్న విజయరామ్

గూడూరు, న్యూస్‌టుడే: ప్రకృతి సాగు ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పాటుకు దోహదపడుతుందని సేవ్ సంస్థ నిర్వాహకులు మేకపోతుల విజయరామ్ అన్నారు. మండలంలోని పినగూడూరులంక గోసదన్‌లో సౌభాగ్య విధానంలో పంటలు సాగుపై ఆదివారం ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయరామ్ మాట్లాడుతూ.. భూమి ఆరోగ్యంగా ఉంటేనే అందరం ఆరోగ్యంగా ఉంటామన్న విషయాన్ని అందరూ గుర్తించాలన్నారు. విచ్చలవిడిగా రసాయనిక ఎరువులు వినియోగించడం ద్వారా భూమి సారాన్ని కోల్పోతుందని తెలిపారు. భూమిలో సారాన్ని అంతా లాగేసి అధిక దిగుబడులు సాధిస్తున్నాం కానీ కొన్నాళ్లకు భూమి సాగుకు కూడా పనికి రాకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని, అయితే వివిధ కారణాలతో మళ్లీ రసాయనిక ఎరువుల వినియోగించే సాగుకు వెళ్లిపోవడం గమనించడం జరిగిందన్నారు. అందుకే తాను వరికి ప్రత్యామ్నాయంగా పలు పరిశోధనల తరువాత సౌభాగ్య విధానాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు. ఎకరం పొలంలో వివిధ రకాల పంటలు సాగు చేసి ఏడాదికి రూ.3 లక్షలకు తగ్గకుండా రూ.4.50 లక్షల వరకు ఆదాయం సాధించవచ్చని అన్నారు. ఎకరం పొలాన్ని సాగు చేసే పంటల వారీగా ఎలా సిద్ధం చేసుకోవాలి, తడి ఎలా అందించాలి తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఆంధ్రప్రదేశ్ మహిళా అభివృద్ధి సొసైటీ సంస్థ ఆధ్వర్యంలో రాయలసీమలోని వివిధ జిల్లాలకు చెందిన ప్రతినిధులతోపాటు తెలంగాణకు చెందిన పలువురు రైతులు పాల్గొన్నారు.

పద్మశాలీల సమస్యల పరిష్కారానికి కృషి

ఘంటసాల, న్యూస్‌టుడే : పద్మశాలీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర పద్మశాలీ సంఘం ప్రధాన కార్యదర్శి అందె జగదీష్ అన్నారు. సంఘ రాష్ట్ర కార్యదర్శిగా ఇటీవల ఎంపిక కాగా జగదీష్‌ను ఆదివారం ఘంటసాలలో సంఘ ఆధ్వర్యంలో మహిళలు, సంఘ నాయకులు సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు వుడతా చిత్తరంజన్ సాయి, గుత్తికొండ సత్యనారాయణ, కొడాలి శ్రీకాంత్, రామమోహనరావు తదితరులు పాల్గొన్నారు.

ఎన్టీఆర్ కీర్తి అజరామరం

హౌసింగ్ బోర్డు సర్కిల్ వద్ద దుస్తులు పంపిణీ చేస్తున్న మంత్రి రవీంద్ర, పార్టీ నాయకులు

రక్తదాన శిబిరంలో ఎమ్మెల్యే కాగిత, పక్కన వేణుగోపాల్ తదితరులు

పెడనలో తెదేపా శ్రేణులు

చిట్టిపాలెంలో..

మచిలీపట్నం(కోనేరుసెంటరు), న్యూస్‌టుడే: ఎన్టీఆర్ వర్ధంతి పురస్కరించుకుని ఆదివారం నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఘనంగా నివాళులర్పించారు. తెదేపా నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించారు. హౌసింగ్ బోర్డ్ సర్కిల్ వద్ద ఎన్టీఆర్ కాంస్య విగ్రహానికి మంత్రి రవీంద్ర, పార్టీ నాయకులు పూలదండలు వేసి ఆయన స్మృతులను గుర్తు చేసుకున్నారు. అభిమానులు గోపిచంద్, బత్తినదాస్, వేమూరి బాలు, కోటేశ్వరరావు, సోమేశ్వరరావు, తదితరులు, కూటమి నాయకుల సమక్షంలో మహిళలకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. బస్టాండు సెంటరులో పెద్దఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించగా మంత్రి రవీంద్ర స్వయంగా భోజనం వడ్డించారు.

పెడన, న్యూస్‌టుడే: ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా పెడనలో ఘన నివాళులర్పించారు. స్థానిక తోటమూలలోని తెదేపా కార్యాలయంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, సీనియర్ నేతలు బొడ్డు వేణుగోపాలరావు, అర్జా వెంకట నగేశ్, శీరం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పెడన పట్టణ తెదేపా ఆధ్వర్యంలో స్థానిక బస్టాండు సెంటరులో ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం ఎన్టీఆర్ పార్కు సమీపంలోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు.

చిట్టిపాలెం(మచిలీపట్నంరూరల్), న్యూస్‌టుడే: తెలుగు జాతి గర్వించదగ్గ మహనీయుడు ఎన్టీఆర్ అని జిల్లా తెదేపా ప్రధాన కార్యదర్శి గోపు సత్యనారాయణ కొనియాడారు. ఎన్టీఆర్ 31వ వర్ధంతి సందర్భంగా చిట్టిపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. నాయకులు కుంచె నాని, తలారి సోమశేఖర్, రామదేని వేణు, అమ్మిరెడ్డి శివయ్య, చండిక ఉపేంద్ర బాబు తదితరులు పాల్గొన్నారు.

అర్తమూరులో...

కృత్తివెన్నులో...

గూడూరు: ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేస్తున్న నాయకులు

కప్పలదొడ్డిలో..

విఘ్నేశ్వర స్వామి ఆలయంలో చండీ హోమం

గుడివాడ, న్యూస్‌టుడే : లోక కల్యాణార్థం గుడివాడ మెయిన్ రోడ్డులోని విఘ్నేశ్వర స్వామి ఆలయంలో చండీహోమం నిర్వహించినట్లు ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు శాయన రాజేష్ తెలిపారు. భక్తులు విస్సంశెట్టి కృష్ణ కిషోర్ దంపతులు, అర్చకుల సహకారం అందించారు.

అవనిగడ్డ: స్థానిక పురాతన శివాలయం (రాజ రాజేశ్వరీ సమేత రాజశేఖర స్వామి)లో వీరభద్రస్వామికి ఆదివారం విశేష పూజలు, పంచామృతాలతో, చందనంతో అభిషేకం, క్షీరాభిషేకం నిర్వహించారు.

యథేచ్ఛగా మట్టి దందా

చిన్నతుమ్మిడిలో తవ్వకాలు...

ప్రభుత్వ కార్యాలయాలకు సంక్రాంతి, వారాంతం సెలవులు కావడం, దాళ్వా వరి సాగు లేకపోవడం, అపరాలు సాగు చేసిన సరైన దిగుబడి రాదనే ఉద్దేశంతో పలువురు రైతులు వ్యవసాయ భూములను ఖాళీగా వదిలేశారు. ఈ నేపథ్యంలో ఇదే అదునుగా మట్టి మాఫియా రెచ్చిపోతోంది. ఎలాంటి అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు, తోలకాలు మండలంలోని పలు గ్రామాల్లో జోరుగా సాగుతున్నాయి. సంబంధిత శాఖ అధికారులు గ్రామాల్లో ఉండకపోవడం, వారి పర్యవేక్షణ లేకపోవడంతో విచ్చలవిడిగా మట్టిని ట్రాక్టర్ల సహాయంతో వేరే ప్రాంతాల వారికి విక్రయిస్తున్నారు. వ్యవసాయ భూములను చెరువులుగా మార్చుతున్నారు. మండలంలోని చిన్నతుమ్మిడిలో గత వారం రోజులుగా ఎలాంటి అనుమతులు లేకుండా వ్యవసాయ భూముల్లో మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని.. సంబంధిత శాఖ అధికారులకు సమాచారం అందించినా చర్యలు లేవని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై ఇన్‌ఛార్జి తహసీల్దార్ కాగిత వనపూర్ణచంద్రరావును వివరణ కోరగా. . సిబ్బందిని పంపి వెంటనే మట్టి తవ్వకాలు నిలిపివేసినట్లు చెప్పారు.

- చిన్నతుమ్మిడి (బంటుమిల్లి), న్యూస్‌టుడే:

మమ్మాదుకోవమ్మా.. వనవలమ్మా

ప్రత్యేక అలంకరణలో అమ్మవారు

కార్యక్రమాలను తిలకిస్తున్న మంత్రి కొల్లు రవీంద్ర, నాయకులు

మచిలీపట్నం కార్పొరేషన్, న్యూస్‌టుడే: నగరంలోని నిజాంపేటలో కొలువైన నూతి వీరయ్య ఆదివనవలమ్మ జాతర మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఆలయం వద్ద సంబరం నిర్వహించగా నగరంతోపాటు వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలు అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి నైవేద్యం సమర్పించారు. ఆలయ ధర్మకర్త నూతి వనవెంకటసత్యనారాయణ, భక్త బృంద సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. సాయంత్రం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. మంత్రి కొల్లు రవీంద్రతో పాటు పలువురు ప్రముఖులు అమ్మవారికి పూజలు చేసి కార్యక్రమాలను తిలకించారు.

ఘనంగా విజయవనవలమ్మ సంబరం.. : శ్రీకల్యాణ సుందరేశ్వర సమేత విజయ వనవలమ్మ ఆలయంలో నిర్వహిస్తున్న ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి సంబరాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. సాయంత్రం వేదపఠనం, శాంతి పూజ, ఊయల సేవ తదితర పూజా క్రతువులు నిర్వహించగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ పాలకమండలి సభ్యులు కార్యక్రమాలను పర్యవేక్షించారు.

పట్టించుకోకుంటే ప్రమాదమే..

నగరంలోని మాచవరం ఆంజనేయ స్వామి గుడి ప్రాంతంలో ప్రధాన రహదారి పక్కన ఏర్పడిన గొయ్యి ప్రమాదకరంగా మారింది. ఓ టెలికాం సంస్థకు చెందిన కేబుల్ తీగల ఏర్పాటులో భాగంగా తవ్విన గుంతను పూడ్చకుండా అలాగే వదిలేశారు. నెలలు గడుస్తున్నా పట్టించుకోకపోవడంతో ఆ ప్రాంతవాసులు, ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు తాత్కాలికంగా కర్రలు, థర్మాకోల్ షీటు కప్పి ఉంచారు. ప్రమాదం జరగక ముందే స్పందించి గుంతను పూడ్చించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, మచిలీపట్నం(గొడుగుపేట)**

జాతీయ క్రీడలు విజయవంతం చేయండి

గుడివాడ, న్యూస్‌టుడే: : గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న జాతీయ అండర్- 14 బాలికల కబడ్డీ పోటీలకు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు. స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో పోటీల ఏర్పాట్లు ఆదివారం రాత్రి ఆయన పరిశీలించారు.

'వ్యక్తిగత ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి'

పామర్రు గ్రామీణం : ప్రజలు వ్యక్తిగత ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా అన్నారు. ఆదివారం కురుమద్దాలిలో విజయవాడ వసుధ ఆసుపత్రి ఆధ్వర్యంలో మెగా వైద్యశిబిరం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఈ రోజుల్లో ఆరోగ్యంగా ఉన్న వారే అసలైన ధనవంతులని.. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. అనంతరం వివిధ రోగాల స్పెషలిస్టులు డాక్టర్ చంద్రశేఖరరెడ్డి, డాక్టర్ సత్యనారాయణ, డాక్టర్ రాగ సంహిత, డాక్టర్ పువ్వాడ ప్రశాంత్‌కుమార్, వారి బృందం 200 మందిని పరీక్షించి ఉచితంగా మందులు అందించారు. పామర్రు సాగునీటి సంఘం ఛైర్మన్ కొసరాజు వెంకటేశ్వరరావు, తెదేపా సీనియర్ నేత, మాజీ సర్పంచి కొసరాజు స్వప్న, రాంబాబు దంపతులు ఆసుపత్రి ఎండీ లక్ష్మీకుమారి పాల్గొన్నారు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 98496 97616

శ్రద్ధాంజలి

కల్మషంలేని మాట, ఎవరికీ తలవంచని నైజం,
ప్రేమాభిమానాలకు, మమతానుబంధాలకు
విలువనిస్తూ... పరోపకారిగా,
మృదు హృదయుడుగా పేరుగాంచి
మా బంగారు భవిష్యత్‌కు పూలబాట వేసిన
కీ॥శే॥ మండవ ప్రసాదరావు గారి
మరణం మాకు ఎన్నటికీ తీరని లోటు.
దివికేగిన వారి పవిత్ర ఆత్మకు
శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ...
భార్య: (లేటు) మండవ విమల
కుమార్తెలు అల్లుళ్ళు
బండారు శైలజ - బండారు శ్రీనివాసరావు
మండవ కృష్ణ నీరజ - అంకెం వెంకట నరేంద్రకుమార్
మనుమలు:
బండారు దుర్గాప్రణీత్ - శ్రావ్యశ్రీ
Y. నాగ సాయి సూర్యవికాస్ - సునీత
మనుమరాండ్రు: P. సాయిశ్రీజ - శ్రీధర్
అంకెం సాయి లాస్య, అంకెం సాయి లక్ష్య
మునిమనుమలు:
అద్వైత్, శ్రీఆర్ణ, లిఖిత్‌పరిన్
అన్నయ్య: మండవ రాజారావు
అన్నయ్య కుమారుడు:
మండవ శ్రీనివాసరావు - కళ్యాణి
సోదరి: లక్ష్మీకుమారి
కీ॥శే॥ మండవ ప్రసాదరావు గారు
Retd: APSTRC Employee
APSRTC NATIONAL MAZDOOR UNION LEADER
మచిలీపట్నం
జననం: 15-05-1947 - మరణం: 04-01-2026
పెద్దకర్మ: ది. 19-01-2026 సోమవారం మచిలీపట్నంలో జరుపబడును.

(c) eenadu

పెనమలూరు

• పెనమలూరు • గన్నవరం

వైద్యశిబిరానికి స్పందన

సేవలు అందిస్తున్న వైద్యులు

పోరంకి, న్యూస్‌టుడే : ఎన్టీఆర్ ఛారిటబుల్ ట్రస్టు ప్రతినిధి బండ్లమూడి బసవేశ్వరరావు నేతృత్వంలో ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా పురస్కరించుకుని నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఆదివారం పోరంకి ఎల్ఎన్ గార్డెన్స్‌లో వైద్యులు సుధాకర్, షకీలాబేగం కంటి, దంత పరీక్షలు చేశారు. సుమారు రెండు వేల మందికి వైద్య సేవలు అందించారు. కార్యక్రమంలో శ్రీలక్ష్మీ సాయి ఇంటర్నేషనల్ డెంటల్ కేర్ ఆస్పత్రి సిబ్బంది వైద్యసేవలు అందించారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

కానూరు : 80085 74647 హనుమాన్‌జంక్షన్, 98486 27585

స్పందనలు ★ గన్నవరం రామ్‌నగర్‌లోని రోడ్డు పక్కన వ్యర్థాలతో దుర్వాసన వెదజల్లుతోందని స్థానికులు 'ఈనాడు' మేమున్నాం.. మీకు తోడుగా ద్వారా సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈవో చెన్నకేశవులు స్పందించి పారిశుద్ధ్య సిబ్బందిని పంపించి వ్యర్థాలను తొలగింపజేశారు.

★ గన్నవరం పట్టణంలోని దళితవాడ శివారులో విద్యుత్తు తీగలు కిందకు వేలాడుతున్నాయని స్థానికులు సమస్యను 'మేమున్నాం.. మీకు తోడుగా' ద్వారా విద్యుత్తు ఏఈకి తెలిపారు. ఆయన వెంటనే స్పందించి తీగలను దగ్గరుండి సరి చేయించారు. - **న్యూస్‌టుడే, గన్నవరం గ్రామీణం**

పద్మశాలీల సమస్యల పరిష్కారానికి కృషి

ఘంటసాల: పద్మశాలీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర పద్మశాలీ సంఘం ప్రధాన కార్యదర్శి అందె జగదీష్ అన్నారు. సంఘ రాష్ట్ర కార్యదర్శిగా ఇటీవల ఎంపిక కాగా జగదీష్‌ను ఆదివారం ఘంటసాలలో సంఘ ఆధ్వర్యంలో మహిళలు, సంఘ నాయకులు సత్కరించారు.

మొక్క.. అడిగేదెవరు లెక్క..

జాతీయ రహదారిపై కనిపించని పచ్చదనం

కంకిపాడు, న్యూస్‌టుడే

విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారి (ఎన్‌హెచ్-69) ప్రారంభించి ఆరేళ్లు దాటింది. విస్తరణ, అభివృద్ధిలో భాగంగా వేలాది వృక్షాలను తొలగించారు. 'వాల్టా' చట్టం ప్రకారం ఒక చెట్టును తొలగిస్తే మూడు మొక్కలు నాటాలి. దీనికి భిన్నంగా ఈ జాతీయ రహదారి అంచులు, డివైడర్‌లో పచ్చదనం కరవైంది. పలుమార్లు మొక్కలు నాటారు తప్పా.. వాటి సంరక్షణ గురించి సక్రమంగా పట్టించుకోకపోవడమే ఈ దుస్థితికి కారణమని పలువురు స్థానికులు చెబుతున్నారు. నియోజకవర్గంలో పోరంకి నుంచి చలివేంద్రపాలెం వరకు 12 కిలోమీటర్లలో నాలుగు కిలోమీటర్ల మేర మాత్రమే అక్కడక్కడ మొక్కలు కనిపిస్తున్నాయి.

★ 'వర్కార్డర్'లో పేర్కొన్న విధంగా డివైడర్ మధ్య భాగాన్ని సారవంతమైన ఎర్ర/నల్ల మట్టితో నింపాలి. దీనికి విరుద్ధంగా రహదారి అంచుల్లో తొలగించిన రాళ్లు, వ్యర్థాలతో పూడ్చారు. ప్రతి ఏటా వర్షాకాలం ప్రారంభంలో మొక్కలు నాటడం. వేసవిలో ఎండిపోవడం జరుగుతుందని పేర్కొంటున్నారు. నాటి మొక్కల వేళ్లు లోపలికి చొచ్చుకు పోకుండా రాళ్లు అడ్డు పడుతున్నాయని మొక్కలు నాటే కార్మికులు చెబుతున్నారు.

కంకిపాడు-ప్రొద్దుటూరు మధ్య జాతీయ రహదారి-69 ఇలా..

★ మొండి జాతికి చెందిన బోగన్‌విలియా (కాగితం పూల) మొక్కలు కూడా బతకడం లేదు. నేల బాగున్న కొన్ని చోట్ల మాత్రమే ఇవి కనపడుతున్నాయి. అంచుల్లో నాటిన మొక్కలకు రక్షణ వలలు ఏర్పాటు, చేయడం, నీరు పోసే పనులూ చేపట్టక పోవడంతో పరిస్థితి ఇలా తయారైందని చెబుతున్నారు.

పట్టించుకోని అధికారులు

రహదారి విస్తరణ, అభివృద్ధి చేపట్టిన గుత్తేదారు మొక్కలు నాటి సంరక్షించాలి. ఈ పనులను ఎన్‌హెచ్ఏఐ అధికారులు పర్యవేక్షించాలి. వీరిద్దరి నిర్లక్ష్యంతో వేసవిలో ప్రయాణికులు ఎండ దెబ్బకు గురవుతున్నారు. కాస్తు సేదదీరడానికి ఒక్క చెట్టు కనిపించక అగచాట్లు పడుతున్నారు. జాతీయ రహదారి-09ను చూస్తే పచ్చదనంతో కళకళలాడుతోంది. అత్యధిక సంఖ్యలో వాహనాల రాకపోకలున్న ఈ రెండూ ఎన్‌హెచ్ఏఐకి చెందినవే. విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారిపై ఎందుకు వివక్ష చూపుతున్నారని స్థానికులు, వాహన చోదకులు ప్రశ్నిస్తున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

నియంత్రిక.. మరమ్మతులు చకచకా

విద్యుత్ సరఫరాలో నియంత్రికలది కీలకపాత్ర.. గృహాలతో పాటు వాణిజ్య సంస్థలు, వ్యవసాయం, పరిశ్రమల అవసరాలకు కరెంటు సరఫరా చేయాలంటే సామర్థ్యానికి తగ్గట్టు నియంత్రికలు ఏర్పాటు చేయడం తప్పనిసరి. కృష్ణా జిల్లాలో సీపీడీసీఎల్ పరిధిలో వేల సంఖ్యలో వివిధ నియంత్రికలు ఏర్పాటై ఉండగా వివిధ కారణాలతో అవి మరమ్మతులకు గురవుతూ ఉంటాయి. ఈ క్రమంలో వాటిని బాగు చేసి తిరిగి వినియోగంలోకి తీసుకొచ్చేందుకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తొలుత రెండు చోట్ల మాత్రమే ఎస్పీఎం పేరుతో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే కానూరు వాడ తర్వాత బాపులపాడు మండలం కానుమోలు పరిధిలో 30 ఏళ్ల కిందట ఏర్పాటైన ఎస్పీఎంలో ఇప్పటి వరకు వేల సంఖ్యలో నియంత్రికలకు మరమ్మతులు జరిగాయి. సీపీడీసీఎల్ పర్యవేక్షణలో ప్రైవేటు గుత్తేదారు దీన్ని నిర్వహిస్తున్నారు. ఒక్కో నియంత్రికను గరిష్ఠంగా ఎనిమిది రోజుల్లో బాగు చేసి అందజేస్తున్నామని జేఈ లక్ష్మణయ్య 'న్యూస్‌టుడే'కు తెలిపారు. - **న్యూస్‌టుడే, హనుమాన్‌జంక్షన్**

బాధిత కుటుంబానికి సాయం

పెద ఓగిరాల(ఉయ్యూరు గ్రామీణం): పెద ఓగిరాలలో అగ్నిప్రమాదంలో ఇల్లు కాలిపోయిన బాధిత కుటుంబానికి ఆదివారం ఉయ్యూరు ఏఎంసీ ఛైర్మన్ కొండ ప్రవీణ్‌కుమార్ పరామర్శించి కూటమి నాయకులు సమకూర్చిన రూ.8 వేలు అందజేశారు. కార్యక్రమంలో నాయకులు బి.శివశంకర్ ప్రసాద్‌రెడ్డి, సీహెచ్.పోతిరెడ్డి, వీసీఎస్ అధ్యక్షుడు ఎం.శ్రీనివాస రెడ్డి, బి.రామకృష్ణారెడ్డి, జి.రవిరెడ్డి పాల్గొన్నారు.

భక్తిశ్రద్ధలతో పేరంటాలమ్మ గ్రామోత్సవం

రామవరప్పాడు, న్యూస్‌టుడే : ఈ నెల 13 నుంచి జరుగుతున్న రామవరప్పాడు శ్రీవెంకమ్మ పేరంటాలమ్మ సంక్రాంతి జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ మేరకు ఆదివారం అమ్మవార్ల రథాన్ని ప్రసాదంపాడులోని పుర వీధుల్లో మేళాతాళాలతో ఊరేగించారు. అమ్మవారి రథానికి మహిళలు పసుపు నీళ్లు పోసి ప్రత్యేక పూజలు చేశారు. గ్రామోత్సవం పూర్తవగానే తెప్పోత్సవం, అమ్మవార్లకు పూలంగి(ఊయల) సేవ నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో ప్రియాంక తెలిపారు.

ప్రసాదంపాడులో పేరంటాలమ్మ వార్ల రథోత్సవం

ఘనంగా అయ్యప్ప అన్నప్రసాద సంతర్పణ

పోరంకి, న్యూస్‌టుడే: పోరంకిలోని ఎల్ఎన్ గార్డెన్స్‌లో స్థానికులు, దాతల సహకారంతో అయ్యప్ప ప్రసాద అన్నసంతర్పణ కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. అయ్యప్ప స్వామి, ఇతర దేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భజనలు, కీర్తనలతో కార్యక్రమం సందడిగా మారాయి. సుమారు 12 వేల మంది భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బోడె ప్రసాద్, కొండా ప్రవీణ్, కట్టపూడి సుబ్బారావు, అనుమోలు ప్రభాకరరావు, తాతినేని సదాశివరావు, ద్రోణవల్లి రమేష్, కె.వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

విజయవాడ రూరల్ మండలం నిడమానూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో 2003-04లో పదో తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా అలనాటి జ్ఞాపకాలను నెమరువేసుకొని నాటి ఉపాధ్యాయులతో సందడిగా గడిపారు. అనంతరం సీనియర్ ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించి సహపంక్తి భోజనం చేశారు. పాఠశాల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని పూర్వ విద్యార్థులు తెలిపారు. - **న్యూస్‌టుడే, రామవరప్పాడు**

కడవకొల్లు (ఉయ్యూరు గ్రామీణం), న్యూస్‌టుడే: కేసీపీ వర్కర్స్ ఎంప్లాయీస్ ద్వితీయ ఆత్మీయ సమ్మేళనం కడవకొల్లులోని వడ్డే బసవరాజు కమ్యూనిటీ హాలులో ఆదివారం నిర్వహించారు. కేసీపీ చక్కెర కర్మాగారం సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆప్యాయంగా పలకరించుకున్నారు. జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తమతో పాటు పనిచేసి మృతి చెందిన వారికి నివాళులర్పించారు. కర్మాగారానికి ముఖ్యఅతిథిగా కేసీపీ వీసీ జీఎం బి.ఆంజనేయులు హాజరయ్యారు. అనంతరం ఆయనను కొడాలి శ్రీధర్‌బాబు, ఉద్యోగులు సత్కరించారు.

ఆంజనేయులును సత్కరిస్తున్న శ్రీధర్‌బాబు తదితరులు

దేవాలయ నిర్మాణానికి విరాళం

హనుమాన్‌జంక్షన్, న్యూస్‌టుడే : బాపులపాడు దర్శకేనేరు చెరువు వద్ద నిర్మిస్తున్న శ్రీ రామాలయ అయ్యప్ప స్వామి దేవాలయానికి కోనసీమ జిల్లా రాజోలు మండలం శివకోటి గ్రామానికి చెందిన కనుమర్తి బాస్కర్ సందీప్ కుమార్, సింధు దంపతులు రూ.1,00,611 నగదును విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు ఆదివారం ఆలయ నిర్మాణకర్తలు గూడపాటి రత్నశేఖర్, తమిరి కోళ్లి వెంకట్రావు, తుమ్మల నారాయణులకు ఈ మొత్తాన్ని అందించారు.

రసీదు అందుకుంటున్న దాతలు

శివాలయంలో ప్రత్యేక అభిషేకాలు

హనుమాన్‌జంక్షన్, న్యూస్‌టుడే : బాపులపాడు శ్రీభ్రమరాంబ సమేత శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాఘ అమావాస్య సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని సుబ్రహ్మణ్యేశ్వరుడికి పంచామృతాలతో అభిషేకం చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు పర్యవేక్షించారు.

శ్రీశైల మల్లికార్జున స్వామి

భక్తితో విష్ణు సహస్ర నామ పారాయణం

కరెన్సీనగర్: విశ్వాస్ సంస్థ విజయవాడ శాఖ నేతృత్వంలో ఆదివారం స్థానిక పరిటాల ఓంకార్ కల్యాణ మండపంలో పరిభక్త బృందం సభ్యులు 27 సార్లు విష్ణు సహస్ర నామ పారాయణం చేశారు. విజయవాడ శాఖ సభ్యులు గుండారపు భవానీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో శ్రీదుర్గా మల్లేశ్వర దేవస్థానం ఛైర్మన్ బొర్రా గాంధీ(రాధాకృష్ణ) ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. విశ్వాస్ సంస్థ వ్యవస్థాపకుడు టి.జి.శ్రీధరన్, ట్రస్ట్ ఎం.బాలసుబ్రహ్మణ్యం, కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు, కాలనీ పెద్దలు జి.నరసింహారావు, జి.నాగేశ్వరరావు, గుండారపు శ్రీనివాసరావులు పాల్గొన్నారు.

పూజలు చేస్తున్న మహిళలు

క్రీడలకు దగ్గరవ్వండి

క్రికెట్ పోటీలు ప్రారంభిస్తున్న కమిటీ ప్రతినిధులు

పునాదిపాడు (కంకిపాడు), న్యూస్‌టుడే: చెడు అలవాట్లకు దూరంగా క్రీడలకు దగ్గరవ్వాలని పలువురు సూచించారు. పునాదిపాడులో ఆదివారం క్రికెట్ టోర్నీని నిర్వహణ కమిటీ ప్రతినిధులు పిడికిటి రామకోటేశ్వరరావు, బందారు వెంకట సుబ్బారావు ప్రారంభించారు. సెల్‌ఫోన్‌లు అవసరం మేరకే వాడాలని, సామాజిక మాధ్యమాల దుష్ప్రభావం పిల్లలపై పడకుండా తల్లిదండ్రులు ఆటపాటలు ప్రోత్సహించాలన్నారు. గ్రామ, మండల స్థాయిలో ఆటల పోటీలు నిర్వహించేందుకు సేవా సంఘాలు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.

ప్రమాదకరంగా కల్వర్టుల మధ్య ఖాళీలు

అభివృద్ధి చేసిన రహదారులు, డ్రెయినేజీల మధ్య ఖాళీ స్థలాలను గుత్తేదారులు సరి చేయకపోవడం వల్ల ఆయా ప్రదేశాలు ప్రమాదకరంగా తయారయ్యాయి. ప్రధానంగా అంతర్గత రహదారుల కల్వర్టుల వద్ద ఖాళీలు ఎక్కువగా ఉండడం, డ్రెయినేజీపై మూతలు పగిలి చువ్వలు బయటకు రావడం వల్ల అటు ప్రయాణించే వారికి ఇబ్బందులు తలెత్తుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. - **న్యూస్‌టుడే, ఉయ్యూరు**

చెత్త తొలగించరూ..

కానూరు కొత్త ఆటోనగర్ ప్లాట్ నంబరు 172 ఎదురుగా కొంత కాలంగా పురపాలిక సిబ్బంది చెత్త తీయడం లేదని స్థానికులు వాపోతున్నారు. చెత్త పేరుకుపోయి ఉండడం వల్ల ఇతరులు కూడా ఇదే ప్రాంతంలో చెత్త పడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాకపోకల సమయంలో తీవ్ర దుర్వాసన వస్తుందని వాహన చోదకులు, బాటసారులు చెబుతున్నారు. పురపాలిక అధికారులు తక్షణమే తరలించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. - **న్యూస్‌టుడే, కానూరు**

గన్నవరంలో తాగునీటి వెతలు

నియోజకవర్గ కేంద్రమైన గన్నవరం మేజర్ పంచాయతీలో తాగునీటి అవస్థలు తప్పడం లేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ ఆధ్వర్యంలో నడిచే తాగునీటి శుద్ధి కేంద్రం నిర్వహణ సరిగా లేక.. మూడు నెలలకు ఓ మారు మరమ్మతులకు నోచుకోవడంతో ప్రైవేట్ ప్లాంట్‌లను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. అధికారులు స్పందించి పరిస్థితిని చక్కదిద్దాలని సామాజికవేత్త, న్యాయవాది ఆళ్ల కృష్ణ కిశోర్ కోరారు. - **న్యూస్‌టుడే, గన్నవరం గ్రామీణం**

కీలక మార్గం.. అధ్వానంగా మారి..

బాపులపాడులో ప్రధాన రహదారుల నిర్వహణ అధ్వానంగా తయారైంది. గతంలో జాతీయ రహదారిగా ఉన్న ఈ మార్గం నిత్యం రద్దీగా ఉంటోంది. గాలులు వీచినప్పుడు ఇసుక వాహనదారుల కళ్లల్లో పడుతున్నా, వాహనాలు జారిపడుతున్నా గ్రామ పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. - **హనుమాన్‌జంక్షన్, న్యూస్‌టుడే**

ఎన్టీఆర్ ఆశయ సాధనకు కృషి

ఊరూవాడా వర్ధంతి వేడుకలు

పెనమలూరులో ఎన్టీఆర్‌కు నివాళులర్పిస్తున్న తెదేపా నేతలు, కార్యకర్తలు

ప్రొద్దుటూరులో జోహార్లర్పిస్తున్న బోడే వెంకటరామ్, తెదేపా నాయకులు

కంకిపాడులో..

పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాల వ్యాప్తంగా ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆదివారం పలు గ్రామాల్లో విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

☛ పోరంకిలోని ఎమ్మెల్యే కార్యాలయంలో రక్తదాన శిబిరంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ఆశయ సాధనకు కృషి చేస్తామని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యేతో పాటు కార్యకర్తలు రక్తదానం చేశారు.

☛ కానూరులో దుర్గగుడి పాలకమండలి సభ్యులు వెలగపూడి శంకర బాబు నేతృత్వంలో వృద్ధాశ్రమంలో అన్నదానం చేశారు.

- **న్యూస్‌టుడే బృందం**

కేసరపల్లి శివారు వీఎన్‌పురం కాలనీలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే యార్లగడ్డ

తెన్నేరులో..

బీబీగూడెంలో..

ప్రసాదంపాడు: ఎన్టీఆర్ సేవ సమితి ఆధ్వర్యంలో ..

కానూరులో..

పెద ఓగిరాలలో..

అంబాపురంలో..

హనుమాన్‌జంక్షన్‌లో నివాళులర్పిస్తున్న ఆంజనేయులు

ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలి

గోడపత్రులు ఆవిష్కరించి నిరసన తెలుపుతున్న రైతు సంఘం నాయకులు

నున్న, న్యూస్‌టుడే : గ్రామీణ ప్రాంతాల్లో రైతు సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 18 నుంచి 21 వరకు ఇంటింటికి ఉపాధి ప్రచార ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, గ్రామీణులంతా జయప్రదం చేయాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి పీవీ ఆంజనేయులు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కోట కల్యాణ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం నున్న పంచాయతీ కార్యాలయం వద్ద ఈనెలాఖరులో జరగనున్న ఏఐకేఎస్ జాతీయ కౌన్సిల్ సమావేశాల గోడపత్రులను ఆవిష్కరించి వాటిని ప్రజలకు పంపిణీ చేశారు. రైతు సంఘం నాయకులు చిన వెంకటరెడ్డి, జీవీ రంగారెడ్డి, కె.శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రకృతి సాగుతో ఆరోగ్యవంతమైన సమాజం

రైతులు, వివిధ సంస్థల ప్రతినిధులకు అవగాహన కల్పిస్తున్న విజయరామ్

గూడూరు, న్యూస్‌టుడే: ప్రకృతి సాగు ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పాటుకు దోహదపడుతుందని సేవ్ సంస్థ నిర్వాహకులు మేకపోతుల విజయరామ్ అన్నారు. మండలంలోని పినగూడూరులంక గోసదన్‌లో సౌభాగ్య విధానంలో పంటలు సాగుపై ఆదివారం ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయరామ్ మాట్లాడుతూ.. భూమి ఆరోగ్యంగా ఉంటేనే అందరం ఆరోగ్యంగా ఉంటామన్న విషయాన్ని అందరూ గుర్తించాలన్నారు. విచ్చలవిడిగా రసాయనిక ఎరువులు వినియోగించడం ద్వారా భూమి సారాన్ని కోల్పోతుందని తెలిపారు. భూమిలో సారాన్ని అంతా లాగేసి అధిక దిగుబడులు సాధిస్తున్నాం కానీ కొన్నాళ్లకు భూమి సాగుకు కూడా పనికి రాకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని, అయితే వివిధ కారణాలతో మళ్లీ రసాయనిక ఎరువుల వినియోగించే సాగుకు వెళ్లిపోవడం గమనించడం జరిగిందన్నారు. అందుకే తాను వరికి ప్రత్యామ్నాయంగా పలు పరిశోధనల తరువాత సౌభాగ్య విధానాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు. ఎకరం పొలంలో వివిధ రకాల పంటలు సాగు చేసి ఏడాదికి రూ.3 లక్షలకు తగ్గకుండా రూ.4.50 లక్షల వరకు ఆదాయం సాధించవచ్చని అన్నారు. ఎకరం పొలాన్ని సాగు చేసే పంటల వారీగా ఎలా సిద్ధం చేసుకోవాలి, తడి ఎలా అందించాలి తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఆంధ్రప్రదేశ్ మహిళా అభివృద్ధి సొసైటీ సంస్థ ఆధ్వర్యంలో రాయలసీమలోని వివిధ జిల్లాలకు చెందిన ప్రతినిధులతోపాటు తెలంగాణకు చెందిన పలువురు రైతులు తదితరులు పాల్గొన్నారు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 98496 97616

యువకుడి మృతదేహం లభ్యం

పెనమలూరు, న్యూస్‌టుడే: కాలువలో దూకి గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పటమట దర్శిపేటకు చెందిన షేక్ నాగుల్‌మీరా (23) ర్యాపిడో వాహనం నడుపుతుంటాడు. కుటుంబ సభ్యులు వివాహ సంబంధాలు చూస్తున్న నేపథ్యంలో ఈనెల 15న యనమలకుదురు పాత వంతెనపై నుంచి కిందకు దూకేశాడు. ఆచూకీ కోసం పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలిస్తుండగా మృతదేహాన్ని ఆదివారం యనమలకుదురు-పెదపులిపాకల నడుమ కరువు కాలువలో గుర్తించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గంజాయి నివారణకు చర్యలు చేపట్టాలి

కృష్ణలంక, న్యూస్‌టుడే: గంజాయి నివారణకు ప్రభుత్వం పటిష్ఠ చర్యలు చేపట్టాల్సిందిగా మాజీ కార్పొరేటర్ దోనేపూడి కాశీనాథ్ అన్నారు. సంక్రాంతి సందర్భంగా డీవైఎఫ్ఐ, సీఐటీయూ, ఐద్వా, వేమన సాంస్కృతిక వేదికల ఆధ్వర్యంలో ఈ నెల 14, 15 తేదీల్లో రాణిగారితోటలో మహిళలకు, విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులను అందజేశారు. సభలో ఆయన మాట్లాడుతూ గంజాయి అరికట్టేందుకు నెల్లూరులో డీవైఎఫ్ఐ నాయకుడు చేపట్టిన పోరాటం స్థానికంగా ఫలితాన్నిచ్చిందని చెప్పారు.

(c) eenadu

గుడివాడ

●గుడివాడ ●పామర్రు ●అవనిగడ్డ

పులిగడ్డ చౌరస్తాలో మరుగుదొడ్ల నిర్మాణం

రూ.10 లక్షలు మంజూరు

ఈనాడు కథనానికి స్పందన

అవనిగడ్డ గ్రామీణం: మండలంలోని పులిగడ్డ చౌరస్తాలో ప్రయాణికుల మరుగుదొడ్ల నిర్మాణానికి జడ్పీ నిధులు రూ.10 లక్షలు మంజూరైనట్లు సర్పంచి దాసరి విజయ్‌కుమార్ ఆదివారం తెలిపారు. పులిగడ్డ చౌరస్తాలో 'మరుగుదొడ్ల నిర్మాణం ఎడమావేనా' శీర్షికన 'ఈనాడు'లో ప్రచురితమైన కథనానికి సర్పంచి స్పందించారు. త్వరలో మరుగుదొడ్ల నిర్మాణ పనులు ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు.

ప్రఖ్యాత చిత్రకారుడు ఎస్వీ రామారావు రాక నేడు

అవనిగడ్డ: ప్రఖ్యాత చిత్రకారుడు ఎస్వీ రామారావు సోమవారం ఉదయం 9.30 గంటలకు అవనిగడ్డ వస్తున్నట్లు ఎమ్మెల్యే కార్యాలయం నిర్వాహకులు పేర్కొన్నారు. ఆయన అవనిగడ్డలో మండలి వెంకట కృష్ణారావు శత జయంత్యుత్సవాల్లో పాల్గొని, కృష్ణారావుతో ఆయనకు గల అనుబంధాన్ని వివరిస్తారని తెలిపారు. కూటమి నాయకులు, గాంధీక్షేత్రం కమిటీ, శత జయంత్యుత్సవాల కమిటీల ప్రతినిధులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

బేతవోలు రైల్వే గేటు మూసివేత!

గుడివాడ (సత్యనారాయణపురం), న్యూస్‌టుడే : బేతవోలు రైల్వేగేటును మరమ్మతుల పనుల నిమిత్తం 17 నుంచి 23 వరకు మూసివేస్తున్నట్లు పట్టణ ట్రాఫిక్ ఎస్సై పి.నాగరాజు ఆదివారం తెలిపారు. ఈ గేటు మీదుగా ప్రయాణించే వాహనదారులు విజయవాడ పై వంతెన మీదుగా వెళ్లాలని సూచించారు.

విద్యార్థులకు వసతి ఎక్కడ?

బాలికల వసతి గృహ ఆవరణలో ఆరు బయట ఉంచిన ట్రంక్ పెట్టెలు

మొవ్వ (కూచిపూడి), న్యూస్‌టుడే

మొవ్వ ఎస్సీ బాలుర వసతి గృహ విద్యార్థులకు సోమవారం నుంచి ఎక్కడ వసతి అంటూ వారి తలిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. రెండేళ్ల క్రితం మొవ్వ ఎస్సీ ప్రత్యేక బాలుర వసతి గృహ నూతన భవన నిర్మాణానికి రూ.3 కోట్లు మంజూరయ్యాయి. ఆ నిధులతో భవనం నిర్మించాల్సి ఉంది. కలెక్టర్ పాత భవనం కూల్చి నూతన భవనం నిర్మించాలని ఆదేశాలు ఇచ్చారు. వసతి గృహంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చి వంద మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈనెల 13న ఉయ్యూరు సాంఘిక సంక్షేమాధికారి మొవ్వ వచ్చి వసతి గృహం ఖాళీ చేయాలని ఆదేశించారు. దీంతో సిబ్బంది వెంటనే ట్రంక్ పెట్టెలు, విద్యార్థుల సామగ్రి పక్కనే ఉన్న ఎస్సీ బాలికల వసతి గృహం ఆవరణలోకి మార్చారు. వసతి గృహ సంబంధిత రికార్డులు ఓ గదిలో భద్రపరిచారు. అనంతరం మొవ్వలోని బీసీ బాలుర వసతి గృహం, మొవ్వ జడ్పీ పాఠశాలలో ఏదైనా ఒకదానిలోకి వసతి మార్చేందుకు అనుమతి కోరుతూ కలెక్టర్‌కు లేఖ అందించారు. అయితే కలెక్టర్ అనుమతులు రాకుండానే వసతి గృహం ఖాళీ చేశారు. పండగ సెలవుల అనంతరం సోమవారం విద్యార్థులు వసతి గృహానికి వచ్చి ఎక్కడ ఉంటారన్నది ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఈ విషయమై వసతి గృహ సంరక్షణాధికారి ప్రసాద్ 'న్యూస్‌టుడే'తో మాట్లాడుతూ డివిజనల్ అధికారి మోహనరావు ఆదేశాల మేరకు వసతి గృహాన్ని ఖాళీ చేశామని, సోమవారం ఉదయం విద్యార్థులు వస్తారన్నారు. అయితే మోహనరావు మాట్లాడుతూ నాలుగు రోజుల కిందటే అనుమతులు కోరుతూ కలెక్టర్‌కు లేఖ రాశామని చెప్పారు. అనుమతులు వస్తాయని పేర్కొన్నారు. సోమవారం శిథిలమైన వసతి గృహాన్ని పడగొట్టేందుకు గుత్తేదారు వస్తారని తెలిపారు. కానీ.. విద్యార్థులను ఎక్కడకు తరలిస్తారన్నది మాత్రం వెల్లడించలేదు.

పుడుతున్నాయ్.. కుడుతున్నాయ్

పట్టణంలో దోమల స్వైర విహారం ★ రోజుకు రెండు వార్డుల్లోనే ఫాగింగ్

వార్డులు	36
శాశ్వత సిబ్బంది	80
ఒప్పంద కార్మికులు	190

గుడివాడ, న్యూస్‌టుడే

గుడివాడ పురపాలక సంఘం పరిధిలో చీకటి పడితే దోమలు జనాలను కుట్టి.. బాధిస్తున్నాయి. దోమల నివారణకు సరైన చర్యలు చేపట్టక ఇవి రోజురోజుకూ పుడుతూనే ఉన్నాయి. పట్టణంలోని పలు ప్రాంతాల్లో మురుగు కాలువల్లో సరిగా పూడిక తీయక రోడ్ల పైకి మురుగు చేరుతోంది. సత్యనారాయణ పురం, నైజాంపేట, ఎన్టీఆర్ కాలనీ, టీచర్స్ కాలనీ, గౌరీ శంకరపురం, రాజేంద్రనగర్, 11వ వార్డు, పెద్దవీధి, మందపాడు తదితర ప్రాంతాల్లో కాలువల్లో సకాలంలో పూడిక తీయడం లేదు. దోమల నివారణకు మందు పిచికారీ చేయడం లేదు.

★ పురపాలక సంఘంలో శాశ్వత సిబ్బంది 80 మంది, ఒప్పంద కార్మికులు 190 మంది ఉన్నారు. తరచూ కాలువల్లో దోమల నివారణకు పిచికారీ చేయాల్సిన మందులు సకాలంలో చేయక ప్రజలు దోమలతో ఇబ్బందులు పడుతున్నారు. దీనికి కారణం పారిశుద్ధ్య కార్మికులపై పర్యవేక్షణ చేయాల్సిన సచివాలయ సిబ్బంది వార్డుల్లో తిరగక పోవడమే అంటున్నారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి సిబ్బందిని సరిగా వినియోగించాలని స్థానికులు కోరుతున్నారు.

శరత్ థియేటర్ వెనుక బజారులో రహదారిపై మురుగు

★ పట్టణంలో ఒక ఫాగింగ్ మిషన్ ఆటో, మరొకటి చేతితో వినియోగించే యంత్రం ఉంది. పెరిగిన జనాభాకు అనుగుణంగా మరిన్ని యంత్రాల అవసరం ఉంది. అధికారులు చర్యలు తీసుకోవాలని జనం కోరుతున్నారు.

పామర్రు ప్రజల దాహం తీర్చిన ఘనత సీతారెడ్డిదే

పామర్రు, న్యూస్‌టుడే : పామర్రు ప్రజలకు దివంగత సర్పంచి బొమ్మారెడ్డి సీతారెడ్డి మంచి నీళ్లు అందించడం, పారిశుద్ధ్య చర్యలు చేపట్టడం, అంతర్గత రహదారులు నిర్మించారని ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా అన్నారు. ఆదివారం స్థానిక పంచాయతీ కార్యాలయ ఆవరణలో జాతిపిత మహాత్మా గాంధీ, దివంగత సర్పంచి బొమ్మారెడ్డి సీతారెడ్డి విగ్రహాల ఏర్పాటుకు ఆయన భూమిపూజ చేశారు. ఆ రోజుల్లో 900 మంచినీటి కొళాయి కనెక్షన్లు, అంతర్గత రహదారుల నిర్మాణం, వీధి దీపాలు ఏర్పాటు చేశారని చెప్పారు. అనంతరం సీతారెడ్డి భార్య కమలకుమారిని సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచి కేతావతు కస్తూరి, ఏఎంసీ ఛైర్మన్ జన్ను శోభన్‌బాబు, ప్రాజెక్టు కమిటీ వైస్ ఛైర్మన్ వల్లూరుపల్లి గణేష్, కోదండ రామాలయ నిర్మాణ ధర్మకర్త బొమ్మారెడ్డి వెంకట సుధాకర రెడ్డి, వల్లూరుపల్లి చక్రవర్తి, లాజరస్, పరసా సుబ్రహ్మణ్యం, వీరంకి వెంకటేశ్వరరావు, సీతారెడ్డి అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

భూమిపూజ చేస్తున్న ఎమ్మెల్యే కుమార్‌రాజా

250 మంది రక్తదానం

గుడివాడ, న్యూస్‌టుడే : తెలుగు వారి కీర్తి ప్రతిష్ఠలను విశ్వవ్యాప్తం చేసిన తిరుగులేని నేత, తెలుగు జాతి ఐకాన్ అన్న నందమూరి తారక రామారావు అని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు. స్థానిక షాదీఖానాలో వెనిగండ్ల ఫౌండేషన్, ఎన్టీఆర్ ట్రస్ట్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత వైద్య, రక్తదాన శిబిరం ఆదివారం నిర్వహించారు. ఎమ్మెల్యే రాము రక్తదానం చేసి శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిన మహనీయుడు ఎన్టీఆర్ అన్నారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రావి వెంకటేశ్వరరావు, తెదేపా జిల్లా అధ్యక్షుడు వీరంకి గురుమూర్తి మాట్లాడుతూ సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్‌కు ఆయనే సాటిగా పని చేశారన్నారు. శిబిరంలో 250 మంది రక్తాన్ని దానం చేశారు. అలాగే వైద్య శిబిరంలో వైద్యులు ఉచితంగా సేవలు అందించి మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో తెదేపా పట్టణ అధ్యక్షుడు దింట్యాల రాంబాబు, జనసేన గుడివాడ బాధ్యుడు బూరగడ్డ శ్రీకాంత్, మార్కెట్ యార్డు ఛైర్మన్లు రవికుమార్, రవి పాల్గొన్నారు.

రక్తదానం చేస్తున్న ఎమ్మెల్యే రాము

జాతీయ క్రీడలు విజయవంతం చేయండి

గుడివాడ, న్యూస్‌టుడే : గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న జాతీయ అండర్- 14 బాలికల కబడ్డీ పోటీలకు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు. స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో పోటీల ఏర్పాట్లు ఆదివారం రాత్రి ఆయన పరిశీలించారు. నేతలు ఉన్నారు.

వాసవీ క్లబ్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం

చల్లపల్లి, న్యూస్‌టుడే : చల్లపల్లి వాసవీ క్లబ్ ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరాన్ని ఆదివారం నిర్వహించారు. 45 మందికి పరీక్షలు నిర్వహించి.. 12 మందికి శస్త్రచికిత్సలు అవసరమని గుర్తించారు. శిబిరానికి గోళ్ల సాంబశివరావు, సోదరులు సహకారం అందించారు. వాసవీ క్లబ్ ప్రతినిధులు ఉరిమి రమేష్, దింటకుర్తి జ్యోతి, వరదా హరిగోపాల్, వరదా రాజశేఖర్, నంబూరి కుసుమకుమారి పాల్గొన్నారు.

ఆరోగ్యంపై దృష్టి పెట్టండి

పామర్రు గ్రామీణం, న్యూస్‌టుడే : ప్రజలు వ్యక్తిగత ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా అన్నారు. ఆదివారం మండలంలోని కురుమద్దాలిలో విజయవాడ వసుధ ఆసుపత్రి ఆధ్వర్యంలో మెగా వైద్యశిబిరం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఈ రోజుల్లో ఆరోగ్యంగా ఉన్న వారే అసలైన ధనవంతులని.. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. అనంతరం వివిధ వ్యాధుల స్పెషలిస్టులు చంద్రశేఖర రెడ్డి, సత్యనారాయణ, రాగ సంహిత, పువ్వాడ ప్రశాంత్‌కుమార్, వారి బృందం 200 మందిని పరీక్షించి ఉచితంగా మందులు అందించారు. శిబిరంలో పామర్రు సాగునీటి సంఘం ఛైర్మన్ కొసరాజు వెంకటేశ్వరరావు, తెదేపా సీనియర్ నేత, మాజీ సర్పంచి కొసరాజు స్వప్న, రాంబాబు దంపతులు ఆసుపత్రి ఎండీ లక్ష్మీకుమారి తదితరులు పాల్గొన్నారు.

ఆదమరిస్తే... కాలువలోకే..

అవనిగడ్డ- నాగాయలంక ప్రధాన రహదారిపై వేకనూరు, గాజులవారిపాలెం వద్ద దక్షిణ కాల్వ గట్టు ప్రమాదాలను సూచిస్తున్నాయి. ఓ వైపు గట్టు కోతకు గురైంది. ద్విచక్ర వాహనదారులు గట్టు అంచున వెళ్తే కాల్వలోకి పడే ప్రమాదం పొంచి ఉంది. హెచ్చరిక సూచికలు ఏర్పాటు చేయాలని వాహన చోదకులు అంటున్నారు. జల వనరుల శాఖ అధికారులు స్పందించి గట్టు పటిష్ఠతకు చర్యలు తీసుకోవాలని వాహనదారులు విజ్ఞప్తి చేస్తున్నారు. **-వేకనూరు (అవనిగడ్డ గ్రామీణం), న్యూస్‌టుడే**

పొంచి ఉన్న ప్రమాదం.. పట్టించుకోరే

విజయవాడ- మచిలీపట్నం జాతీయ రహదారి నుంచి గోపువానిపాలెం మీదుగా గుడివాడ వెళ్లే రహదారిలో గోపువానిపాలెం వంతెన మీద గుంతలు పడ్డాయి. రైవస్ కాలువపై గల ఈ వంతెనపై గతంలో రెండువైపులా ఏర్పడిన చిన్న గుంతలు పెద్దవి కావటంతో వాటిలో తాత్కాలికంగా తాడిదుంగలు, ముళ్లకంప వేసి మనుషులు, పశువులు అటు రాకుండా చూస్తున్నారు. భారీ వాహనాలు, ఆర్టీసీ బస్సుల రాకపోకలు నిరంతరం సాగే ఈ రహదారిపై అధికారులు స్పందించి వంతెనకు మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, గోపువానిపాలెం (పమిడిముక్కల)**

వేగంగా భవన నిర్మాణ పనులు

కూటమి ప్రభుత్వంలో పలు అభివృద్ధి పనులు శరవేగంగా చేస్తున్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ దోహదపడే హెల్త్ క్లినిక్ పక్కా భవన నిర్మాణ పనులు అదే బాటలో పయనిస్తున్నాయి. ఈ క్రమంలో పామర్రు మండలంలోని పెదమద్దాలి, కొండిపర్రు, ఏలకుర్రు, జుఝవరం, పామర్రు 3, 4, 5 సచివాలయాల్లో 15వ ఆర్థిక సంఘం నిధులు ఒక్కో నిర్మాణానికి రూ.36 లక్షలు చొప్పున మంజూరయ్యాయి. ఇటీవల పనులు ప్రారంభం కాగా ఈ ఏడాది మార్చి లోపు పూర్తి కావాల్సి ఉంది. ఇవి పూర్తయితే ఆయా సచివాలయాల పరిధిలోని ప్రజలకు వైద్యసేవలు సౌకర్యం కలుగనుంది. **- న్యూస్‌టుడే, పామర్రు గ్రామీణం**

కళాకారులకు సన్మానం

కళాకారులను సన్మానిస్తున్న కసవర్తి, కళా పరిషత్ నేతలు

చల్లపల్లి, న్యూస్‌టుడే : దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా చల్లపల్లిలోని ఎన్టీఆర్ పార్కులో కళాపరిషత్ అధ్యక్షుడు బోలెం రామారావు ఆధ్వర్యంలో 20 మంది రంగస్థల కళాకారులను నూతన దుస్తులు, పూలదండలతో ఆదివారం ఘనంగా సన్మానించారు. ముఖ్య అతిథిగా తెదేపా నియోజకవర్గ పరిశీలకుడు కసవర్తి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఏఎంసీ ఛైర్మన్ తోట కనకదుర్గ, మాజీ ఛైర్మన్ మండవ బాలవర్ధిరావు, కళాపరిషత్ అధ్యక్షుడు ముమ్మనేని నాని, కళాపరిషత్ ప్రతినిధి బోలెం నాగమణి, తెదేపా నేతలు పాల్గొన్నారు. ★ వార్డు సభ్యుడు షేక్ సిలార్ ఆధ్వర్యంలో పేదలకు వస్త్రదానం చేశారు.

అవీ ఇవీ

ఆహార పొట్లాల అందజేత

అవనిగడ్డ గ్రామీణం, న్యూస్‌టుడే : శ్రీ సాయిబాబా ప్రసాదం ట్రస్ట్ నిర్వాహకుల ఆధ్వర్యంలో ఆదివారం 80 మంది నిరుపేదలకు ఆహారం, నీళ్ల పొట్లాలు అందజేశారు. మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ వర్ధంతి పురస్కరించుకుని ఏఎంసీ ఛైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు, తెదేపా నేత బండే రాఘవులు ఆర్థిక సహకారంతో పులిగడ్డ, అవనిగడ్డ, వేకనూరు ప్రాంతాల్లోని నిరుపేదలకు ఆహారం అందజేశారు.

మాజీ ఎమ్మెల్యే నివాళి

పోటుమీద (కోడూరు), న్యూస్‌టుడే : కోడూరు మండలం పోటుమీద గ్రామానికి చెందిన బావిశెట్టి అశోక్ అనారోగ్యంతో మరణించగా ఆయన మృతదేహాన్ని అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు సందర్శించి నివాళి అర్పించారు.

వ్యాపారి మృతికి సంతాపం

కోడూరు, న్యూస్‌టుడే : కోడూరులో వినాయక మిఠాయి దుకాణ యజమాని అరజా ఉమా మహేశ్వరరావు (68) ఆదివారం గుండె పోటుతో మృతి చెందారు. కిరాణా వర్తక సంఘ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు తదితరులు ఆయన మృతదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.

విద్యుత్తు సరఫరాకు అంతరాయం నేడు

అవనిగడ్డ, అవనిగడ్డ గ్రామీణం: : స్థానిక 9వ వార్డు, నాగాయలంక రోడ్డులోని విద్యుత్తు ఉప కేంద్రం పరిధిలో విద్యుత్తు లైన్లపై వాలిన చెట్ల కొమ్మలను తొలగించేందుకు తుంగలవారిపాలెం ఫీడర్ పరిధిలో సరఫరాకు అంతరాయం విధిస్తున్నట్లు ఏడీఈ సుబ్రహ్మణ్యేశ్వరరావు తెలిపారు. గుడివాకవారిపాలెం, తుంగలవారి పాలెం, వేకనూరులో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సరఫరా ఉండదని చెప్పారు.

వృద్ధులను ఆదుకోవాలి

పామర్రు : వృద్ధులను ఆదుకోవాలని వెంట్రప్రగడ వాసవీ క్లబ్ కార్యదర్శి హేమ మురళి, లక్ష్మీదంపతులు అన్నారు. ఆదివారం స్థానిక మచిలీపట్నం రోడ్డులోని వృద్ధాశ్రమంలోని వృద్ధులకు స్టీలు కంచాలు, గ్లాసులు పంపిణీ చేశారు. అన్నదానం చేసి.. పండ్లు, మిఠాయిలు పంచారు. జోన్ ఛైర్మన్ దోరెడ్ల కోటేశ్వరరావు, ఘంటసాల భరతుడు, దివ్వెల శివయ్య, వృద్ధులు పాల్గొన్నారు.

సీతా రామాంజనేయులు సామాజిక సేవలు ఆదర్శనీయం

ఘంటసాల, న్యూస్‌టుడే : సీతా రామాంజనేయులు సామాజిక సేవలు ఆదర్శనీయమని జడ్పీటీసీ సభ్యుడు తుమ్మల మురళీకృష్ణ అన్నారు. ఆదివారం గోగినేనిపాలెంలో ఉమ్మడి కృష్ణా జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మాలెంపాటి సీతా రామాంజనేయులు వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పలువురు ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రముఖులు పూలదండలు వేసి నివాళి అర్పించారు.

శతాధిక వృద్ధురాలి మృతి

వక్రపట్లవారిపాలెం (నాగాయలంక), న్యూస్‌టుడే: మండలంలోని వక్కపట్లవారిపాలెం గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు వక్కపట్ల పాండు రంగనాయకమ్మ (102) ఆదివారం మృతి చెందారు. భర్త రాఘవయ్య 2005లో చనిపోయారు. ఈ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు, ఒక కుమారుడు ఉన్నారు.

ఆంధ్రుల ఆరాధ్య దైవం ఎన్టీఆర్

అవనిగడ్డ తెదేపా కార్యాలయంలో

నాగాయలంకలో..

న్యూస్‌టుడే, బృందం : తెలుగు వారి కీర్తిని ఎలుగెత్తి చాటిన ఆంధ్రుల ఆరాధ్య దైవం మాజీ ముఖ్యమంత్రి, తెదేపా వ్యవస్థాపకుడు దివంగత నందమూరి తారక రామారావు అని పలువురు నాయకులు కొనియాడారు. జిల్లాలోని పలు గ్రామాల్లో ఎన్టీఆర్ వర్ధంతి ఆదివారం ఘనంగా నిర్వహించారు. తెదేపా జెండాలు ఆవిష్కరించి.. ఆయన విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఎన్టీఆర్ సేవలను వివరించారు.

చాగంటిపాడులో..

నిమ్మకూరులో ఎన్టీఆర్, బసవతారకం కాంస్య విగ్రహాలకు నివాళి అర్పిస్తున్న సర్పంచి, ఉప సర్పంచులు

శ్రీకాకుళంలో కూటమి నాయకులు

గుడ్లవల్లేరులో..

పామర్రు : ఎమ్మెల్యే కుమార్ రాజా నివాళి

పెదపూడిలో..

కోసూరులో..

విఘ్నేశ్వర స్వామి ఆలయంలో చండీహోమం

గుడివాడ, న్యూస్‌టుడే : లోక కల్యాణార్థం గుడివాడ మెయిన్ రోడ్డులోని విఘ్నేశ్వర స్వామి ఆలయంలో చండీ హోమం నిర్వహించినట్లు ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు శాయన రాజేష్ తెలిపారు. భక్తులు విస్సంశెట్టి కృష్ణ కిషోర్ దంపతులు, అర్చకుల సహకారం అందించారు.

హోమం నిర్వహిస్తున్న అర్చకులు

సూర్యదేవుడికి చందనోత్సవం

వేకనూరు (అవనిగడ్డ గ్రామీణం) : వేకనూరులోని సూర్యదేవాలయంలో అమావాస్య పుణ్యతిథి పురస్కరించుకుని ఆదివారం సూర్యనారాయణ స్వామికి ఆగమ పండితులు చందనోత్సవం చేశారు. సూర్యదేవుడికి పంచామృత గోక్షీర అభిషేకాలు చేసి చందనంతో వివిధ రకాల పూల దండలతో అలంకరించి భక్తులకు సూర్యదేవుడి దర్శనం కల్పించారు. వేకనూరు ఆలయ ప్రాంగణంలో మృత్యుంజయ, నవగ్రహ శాంతి, ఆదిత్య హోమ క్రతువు, పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం సూర్యదేవుడి కల్యాణోత్సవం చేశారు.

చందన అలంకరణతో సూర్యనారాయణ స్వామి

వీరభద్రస్వామికి పూజలు, అభిషేకాలు

చందనాభిషేకం చేస్తున్న అర్చకుడు

అవనిగడ్డ : స్థానిక పురాతన శివాలయం (రాజ రాజేశ్వరీ సమేత రాజ శేఖర స్వామి)లో వీరభద్రస్వామికి ఆదివారం విశేష పూజలు, పంచామృతాలతో, చందనంతో అభిషేకం, క్షీరాభిషేకం నిర్వహించారు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 98496 97616

ఎస్సైగా బాధ్యతల స్వీకరణ

ఘంటసాల : ఘంటసాల పోలీస్ స్టేషన్ ఎస్సైగా వేమన చందన ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. సిబ్బంది ఆమెను సత్కరించారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు అంకితభావంతో పని చేస్తానని ఆమె పేర్కొన్నారు.

పద్మశాలీల సమస్యల పరిష్కారానికి కృషి

ఘంటసాల: పద్మశాలీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర పద్మశాలీ సంఘం ప్రధాన కార్యదర్శి అందె జగదీష్ అన్నారు. సంఘ రాష్ట్ర కార్యదర్శిగా ఇటీవల ఎంపిక కాగా జగదీష్‌ను ఆదివారం ఘంటసాలలో సంఘ ఆధ్వర్యంలో మహిళలు, సంఘ నాయకులు సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు వుడతా చిత్తరంజన్ సాయి, గుత్తికొండ సత్యనారాయణ, కొడాలి శ్రీకాంత్, రామమోహనరావు తదితరులు పాల్గొన్నారు.

మౌని అమావాస్య పూజలు

చల్లపల్లి : మౌని అమావాస్య పురస్కరించుకుని శివాలయాల్లో ప్రత్యేక పూజలు ఆదివారం నిర్వహించారు. నడకుదురు పృథ్వీశ్వరస్వామి ఆలయంలో రుద్రాభిషేక పూజలు చేశారు.

SBI భారతీయ స్టేట్ బ్యాంక్
యస్‌యంఇ గన్నవరం బ్రాంచి (63643), డి.నెం:8-128, మొదటి అంతస్థు, రాయ్ నగర్ గన్నవరం, కృష్ణా జిల్లా-521101.

స్వాధీనత ప్రకటన
APPENDIX IV (రూలు-8(1) (స్థిరాస్తి కొరకు)

ఇందుమూలముగా సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్సెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ చట్టం-2002 ప్రకారం భారతీయ స్టేట్ బ్యాంక్, యస్ఎంఇ గన్నవరం బ్రాంచి, కృష్ణా జిల్లా యొక్క అధీకృత అధికారిగా దిగువ సంతకందారు, సెక్యూరిటీ ఇంట్రెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్, 2002 యొక్క సెక్షన్ 13(12) 3వ నిబంధన క్రింద సంక్రమించిన అధికారాలను వినియోగిస్తూ, సదరు నోటీసు స్వీకరించిన తేది నుండి 60 రోజులలోపు నోటీసులో తెలిపిన ఋణము మొత్తము **ది.24-09-2025వ** తేదీ నాటికి మొత్తము బకాయి **రూ.1,54,58,291/- (అక్షరాల ఒకకోటి యాభైలక్షల యాభైఎనిమిదివేల రెండువందల తొంభైఒక్క రూపాయిలు మాత్రమే)** (లోన్ అకౌంట్ నెం.40106652449) మరియు తదుపరి వడ్డీ, ఖర్చులతో సహా చెల్లించమని కోరుతూ ఋణగ్రహీతలు:

1. మెస్సర్స్ శంకర్ ఫిల్లింగ్ స్టేషన్, హెచ్‌పిసియల్ పెట్రోల్ బంక్, ప్రొప్రయిటర్: శ్రీమతి గూడె సులోచన, భర్త: లేటు శ్రీ గూడె వెంకట కృష్ణ, సర్వే నెం-384, జగ్గయ్యపేట రోడ్, చిల్లకల్లు, కృష్ణా జిల్లా-521175.
2. శ్రీమతి గూడె సులోచన, భర్త: లేటు శ్రీ గూడె వెంకట కృష్ణ, ప్రొప్రయిటర్: మెస్సర్స్ శంకర్ ఫిల్లింగ్ స్టేషన్, హెచ్‌పిసియల్ పెట్రోల్ బంక్, డి.నెం.60-13-4, 2వ అంతస్థు, రోడ్ నెం.3, యస్‌బిఐ కాలని 2, సిద్ధార్థ నగర్, విజయవాడ, యన్‌టిఆర్ జిల్లా-520010.

ఈ స్థిరాస్తితో ఏవిధమైన లావాదేవీలు జరుపరాదని, ఏవేని లావాదేవీలు జరిపిన పక్షంలో అవి భారతీయ స్టేట్ బ్యాంక్ యొక్క ఛార్జీకి మొత్తం బకాయి **ది.24-09-2025** నాటికి **రూ.1,54,58,291/-** మరియు తదుపరి వడ్డీ + ఖర్చులు మొదలగువాటికి లోబడి ఉంటాయని ఋణగ్రహీతకు/హామీదారులకు మరియు సాధారణ ప్రజానీకానికి ఇందుమూలముగా తెలియపరచటమైనది.

1. మెస్సర్స్ జి.వి.కె. ట్రాన్స్‌పోర్ట్స్, ప్రొప్రయిటర్: శ్రీమతి గూడె సులోచన, భర్త: లేటు శ్రీ గూడె వెంకట కృష్ణారావు, సర్వే నెం-384, చిల్లకల్లు జగ్గయ్యపేట రోడ్, ప్లాట్ నెం.42-సి, ఇండస్ట్రియల్ పార్క్, తిరుమలగిరి గ్రామం, జగ్గయ్యపేట, కృష్ణా జిల్లా-521178.
2. శ్రీమతి గూడె సులోచన, భర్త: లేటు శ్రీ గూడె వెంకట కృష్ణారావు, ప్రొప్రయిటర్: మెస్సర్స్ జి.వి.కె. ట్రాన్స్‌పోర్ట్స్, డి.నెం.60-13-4, 2వ అంతస్థు, రోడ్ నెం.3, యస్‌బిఐ కాలని 2, సిద్ధార్థ నగర్, విజయవాడ, యన్‌టిఆర్ జిల్లా-520010.

మరియు పైన పేర్కొన్న ఖాతాలకు హామీదారులు 1. శ్రీ చెన్నుపాటి ధర్మతేజ, తండ్రి: వెంకటేశ్వరరావు, డి.నెం.6-28-1, అంగలకుదురు, గుంటూరు జిల్లా-522211. 2. శ్రీమతి గూడె సులోచన, భర్త లేటు శ్రీ గూడె వెంకట కృష్ణ 3. శ్రీమతి గూడె యోష్న, భర్త చెన్నుపాటి ధర్మతేజ, డి. నెం. 60-13-4, 2వ ఫ్లోర్, రోడ్ నెం.3, ఎస్‌బిఐ కాలనీ-2, సిద్ధార్థ నగర్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా-520010. సదరు నోటీసు స్వీకరించిన తేది నుండి 60 రోజులలోపు నోటీసులో తెలిపిన ఋణము మొత్తము **ది.24-09-2025వ** తేదీ నాటికి మొత్తము బకాయి **రూ.4,66,35,444/- (అక్షరాల నాలుగుకోట్ల అరవైఆరులక్షల ముప్పైఐదువేల నాలుగువందల నలభైనాలుగు రూపాయిలు మాత్రమే)** (లోన్ అకౌంట్ నెం.40106652109) మరియు తదుపరి వడ్డీ, ఖర్చులతో సహా చెల్లించమని కోరుతూ **ది:24-09-2025న** డిమాండ్ నోటీసును మరియు **ది:29-10-2025న** పత్రికా ప్రకటన ప్రచురించడమైనది.

ఈ స్థిరాస్తితో ఏవిధమైన లావాదేవీలు జరుపరాదని, ఏవేని లావాదేవీలు జరిపిన పక్షంలో అవి భారతీయ స్టేట్ బ్యాంక్ యొక్క ఛార్జీకి మొత్తం బకాయి **ది.24-09-2025** నాటికి **రూ.4,66,35,444/-** మరియు తదుపరి వడ్డీ + ఖర్చులు మొదలగువాటికి లోబడి ఉంటాయని ఋణగ్రహీతకు/తనఖాదారుకు మరియు సాధారణ ప్రజానీకానికి ఇందుమూలముగా తెలియపరచటమైనది.

సదరు మొత్తాన్ని తిరిగి చెల్లించుటలో ఋణగ్రహీత/తనఖాదారు విఫలమైనందున సదరు రూల్ "8"తో చదువుకొనవలసిన సదరు చట్టం ద్వారా సెక్షన్ 13(4) క్రింద దిగువ వివరించిన స్థిరాస్థిని సెక్యూరిటీ ఇంట్రెస్ట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ రూల్స్ 2002 ప్రకారం ఈ దిగువ సంతకందారు **ది:13-01-2026న** స్వాధీనం చేసుకొన్నారని ఋణగ్రహీతకు/తనఖాదారుకు మరియు సాధారణ ప్రజానీకానికి ఈ నోటీసు ద్వారా తెలుపడమైనది.

ఋణగ్రహీత/తనఖాదారు సదరు చట్టంలో సబ్ సెక్షన్(8) ఆఫ్ సెక్షన్ 13 ప్రకారం తనఖా ఆస్థిని గడువులోపల విడిపించుకొనుటకు గాను దృష్టి సారించవలసి ఉన్నది.

పార్టు-I, చరాస్తుల వివరములు
బ్యాంకుకు తనఖా చేయబడిన ప్రస్తుత ఆస్థులు ఇతర స్టాక్స్, ట్రేడ్‌లోని స్టాక్స్, రిసీవబుల్స్, స్టోర్ మరియు స్పేర్స్, మిషనరీ, ఎక్యూప్‌మెంట్ మొ॥నవి.

పార్టు-II, స్థిరాస్తుల వివరములు
ప్రోపర్టి నెం.1: కృష్ణా జిల్లా, పామర్రు మండలం, పామర్రు గ్రామం & గ్రామ పంచాయితి, సమీప డోర్ నెం.15-41, ఆర్‌యస్ నెం.659/2ఎ లోని ఎ॥0.11 సెంట్లు లేక 532.4 చ॥గ॥లు లేక 445.155 చ॥మీ॥ల ఖాళీ స్థలం 1. శ్రీ గూడె వెంకట కృష్ణారావు, తండ్రి: నరసింహారావు, 2. శ్రీమతి గూడె సులోచన, భర్త: వెంకట కృష్ణారావు గార్లకు చెందిన డాక్యుమెంట్ నెం.1180/2016, తేది:23-05-2016 నకు హద్దులు: ఉత్తరం: కోటి నాగమహేశ్వరరావు యొక్క స్థలం, దక్షిణం: వెండి యొక్క స్థలం, తూర్పు: 33 అడుగుల వెడల్పుగల రోడ్డు, పడమర: పామర్రు టు చల్లపల్లి రోడ్డు మార్జిన్.
ప్రోపర్టి నెం.2: కృష్ణా జిల్లా, ఇబ్రహీంపట్నం యస్ఆర్ఓ, మూలపాడు గ్రామం & గ్రామ పంచాయితి, సమీప డోర్ నెం.6-31, ఆర్‌యస్ నెం.4/14 లోని 968 చ॥గ॥లు లేక 809.373 చ॥మీ॥ల ఖాళీ స్థలం శ్రీమతి గూడె సులోచన, భర్త: వెంకట కృష్ణారావు గారికి చెందిన డాక్యుమెంట్ నెం.3063/2004, తేది:07-06-2004 నకు హద్దులు: ఉత్తరం: నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు, తండ్రి: సత్యనారాయణ యొక్క ఆస్థి, దక్షిణం: బజారు, తూర్పు: బజారు, పడమర: బజారు.
ప్రోపర్టి నెం.3: కృష్ణా జిల్లా, పామర్రు యస్ఆర్ఓ, పామర్రు గ్రామ పంచాయితి & మండలం, పామర్రు గ్రామం, సమీప డోర్ నెం.1-15, ఆర్‌యస్ నెం.659/2ఎ లోని ఎ॥0.56 సెంట్లు లేక 2711 చ॥గ॥లు లేక 2276.736 చ॥మీ॥ల విస్తీర్ణములోని సెమీ ఫినిష్డ్ ఆర్‌సిసి రూఫ్డ్ భవనము 1. శ్రీ గూడె వెంకట కృష్ణారావు, తండ్రి: నరసింహారావు, 2. శ్రీమతి గూడె సులోచన, భర్త: వెంకట కృష్ణారావు గార్లకు చెందిన డాక్యుమెంట్ నెం.358/2016, తేది:03-02-2016 నకు హద్దులు: ఉత్తరం: ఫరం యొక్క ఆస్థి, దక్షిణం: దుబ్బాల సాంబశివరావు యొక్క ఆస్థి, తూర్పు: దుబ్బాల సాంబశివరావు యొక్క ఆస్థి, పడమర: చల్లపల్లి రోడ్డు మార్జిన్.
ప్రోపర్టి నెం.4: కృష్ణా జిల్లా, జగ్గయ్యపేట యస్ఆర్ఓ, జగ్గయ్యపేట, తిరుమలగిరి గ్రామం, ఇండస్ట్రియల్ పార్క్, సర్వే నెం.94 పార్టు, ప్లాట్ నెం.42-సి లోని 1135.54 చ॥గ॥లు లేక 949.45 చ॥మీ॥ల ఖాళీ స్థలము లోని ఆర్‌సిసి రూఫ్డ్ గ్రౌండు & మొదటి అంతస్థు కలిగిన భవనము మెస్సర్స్ జి.వి.కె. ఆటోమొబైల్స్‌కు ప్రొప్రయిటర్ శ్రీ గూడె వెంకట కృష్ణారావు చెందిన డాక్యుమెంట్ నెం.5384/2015, తేది:17-07-2015 నకు హద్దులు: ఉత్తరం: ప్లాట్ నెం.42-బి, దక్షిణం: ఖాళీ స్థలం, తూర్పు: ప్లాట్ నెం.43, పడమర: పాత 15.24 మీ॥లు గల వెడల్పుగల రోడ్డు.

తేది : 13-01-2026
ప్రదేశం: గన్నవరం
అధీకృత అధికారి
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

(c) eenadu

ఎన్టీఆర్ సర్కిల్‌లో నివాళులర్పిస్తూ..

ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ స్థానం పదిలం

పటమట, న్యూస్‌టుడే: శ్రీరాముడి మాదిరిగా దివంగత నేత ఎన్టీఆర్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని జిల్లా తెదేపా అధ్యక్షురాలు గద్దె అనూరాధ, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌లు అన్నారు. ఆదివారం ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా అశోక్‌నగర్‌లోని తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి, ఎన్టీఆర్ సర్కిల్‌లోని ఎన్టీఆర్ విగ్రహానికి తెదేపా నేతలతో కలిసి వారు పూలమాల వేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ సినిమా రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో ఎన్టీఆర్ ఎన్నో రికార్డులను సృష్టించారని పేర్కొన్నారు. కూడు, గూడు అనే నినాదంతో తెదేపాను స్థాపించారని, ఆ విధానాన్నే సీఎం చంద్రబాబు కొనసాగిస్తున్నారన్నారు.

కొబ్బరికాయపై... శ్రీరామ పట్టాభిషేకం

అవనిగడ్డ లక్ష్మీ నారాయణస్వామి ఆలయం మండపంపై శ్రీరామ పట్టాభిషేకాన్ని ఓ శిల్పి చెక్కారు. ఆయనతోనే కొబ్బరికాయపై శ్రీరామ పట్టాభిషేకం చిత్రాన్ని కూడా క్రీ.శ.1135 సంవత్సరంలో చెక్కించారు. ఆలయ పూజారిగా ఉన్న దీవి లక్ష్మీపతికి దీన్ని బహుమతిగా ఇచ్చారు. ఆ కొబ్బరికాయను ఆనాటి నుంచి దీవి లక్ష్మీపతి వంశీకుల ఇంట భద్రపరిచారు. నేడు అది దీవి వంశస్థుల పూజలందుకుంటోంది.

- అవనిగడ్డ, న్యూస్‌టుడే

ఈనాడు అమరావతి
ఎన్టీఆర్

జల్లెడ పట్టేలా.. జాడ కనిపెట్టేలా

ఈనాడు, అమరావతి

గత నెల 31న రాత్రి నున్న స్టేషన్ పరిధిలో నివసించే అరుణ ఇంట్లో 20 కాసుల బంగారం చోరీకి గురైంది. పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించగా.. ఓ వ్యక్తి దొంగతనం చేసి ఆటోలో వెళ్తున్నట్లు కనిపించింది. ఆటోపై ఉన్న గుర్తులు కనిపించాయి. కానీ ఆ వాహనం నంబరు స్పష్టంగా రికార్డు కాలేదు. దర్యాప్తులో ఆమె మేనల్లుడే చోరీకి పాల్పడ్డాడని తేలింది.

..ఈ నేపథ్యంలో ఆటోలకు సంబంధించి నాలుగు వైపులా ఫొటోలు తీసుకోవడంతో పాటు సమస్త సమాచారాన్ని డేటాబేస్‌లో నిక్షిప్తం చేసేందుకు పోలీసులు మరో ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఇటీవలి కాలంలో ఎక్కువ మంది నిందితులు నేరం చేసి పారిపోయే సమయంలో ఆటోల్లో వెళ్తున్నారు. కేసులను త్వరితగతిన ఛేదించేందుకు డేటాబేస్‌లోని సమాచారాన్ని ఉపయోగించుకునేందుకు ప్రత్యేక యాప్ రూపొందించారు. ఏఐ ఆధారంగా పనిచేసే దీని లాగిన్, పాస్‌వర్డ్‌లను శాంతి భద్రతలు, ట్రాఫిక్ పోలీసులకు ఇచ్చారు.

యాప్‌లో ఫొటోలు, వివరాలు ఇలా..

- నగరంలోని ఆటోల్లో సురక్షిత ప్రయాణానికి సాంకేతిక నిఘా
- ప్రత్యేక యాప్‌లో ప్రయాణికులు ఫీడ్‌బ్యాక్ ఇచ్చే అవకాశం

అటు పోలీసులకు.. ఇటు ప్రయాణికులకు..

క్యూఆర్ కోడ్ రెండు రకాలుగా రూపొందించారు. పోలీసులు యాప్ ఓపెన్ చేసి స్కాన్ చేస్తే ఆటో వివరాలు కనిపిస్తాయి. ఇక ఆటో ఎక్కిన ప్రయాణికులు గమ్యస్థానం చేరిన తర్వాత క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి రేటింగ్ ఇవ్వొచ్చు. డ్రైవర్ ప్రవర్తన సరిగా లేకుంటే టెక్స్ట్ బాక్స్‌లో టైప్ చేయొచ్చు.

ప్రతి ఆటోకు క్యూఆర్ కోడ్

నగరంలో సుమారు 20వేల ఆటోలు తిరుగుతున్నాయి. ఇవి ప్రయాణికులను ఆయా గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి. ప్రస్తుతం వీటన్నింటి ఫొటోలు, వివరాలు నమోదు చేస్తున్నారు. దీని కోసం కృత్రిమ మేధ ఆధారంగా పనిచేసే ప్రత్యేక యాప్ రూపొందించారు. యాప్‌ను ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసుల ఫోన్లలో ఇన్‌స్టాల్ చేశారు. వాహనం యజమాని పేరు, ఫొటో, ఆటో డ్రైవర్ ఫొటో, డ్రైవింగ్ లైసెన్సు వివరాలను ఇందులో నమోదు చేస్తున్నారు. ప్రతి ఆటోకు ఓ క్యూఆర్ కోడ్ ఇస్తున్నారు. ఇప్పటివరకు 2వేలకు పైగా ఆటోల వివరాలు సేకరించారు. ఈ స్టిక్కర్‌ను ఆటోలకు అతికించాల్సి ఉంటుంది.

రేటింగ్, ఫీడ్‌బ్యాక్ ఆధారంగా చర్యలు...

ప్రయాణికుల రేటింగ్, భద్రతపై ఫీడ్‌బ్యాక్ వివరాలను కృత్రిమ మేధ విశ్లేషించి నివేదిక ఇస్తుంది. దీన్ని లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ స్టేషన్లకు పంపుతారు. ఆ నివేదికలో ఆటో డ్రైవర్ తీరు బాగోలేదంటే పోలీస్ స్టేషన్‌కు పిలిపించి హెచ్చరిస్తారు. డ్రైవర్‌పై నిఘా పెడతారు.

తలతిప్పి చూడరు.. తప్పు దిద్దరు!

ఈనాడు, అమరావతి, న్యూస్‌టుడే, నందిగామ గ్రామీణ, గన్నవరం, హనుమాన్‌జంక్షన్

విస్తీర్ణం..సామాజిక వర్గం..సర్వే నంబర్లు తదితర విషయాల్లో తప్పుల్లేని పాసుపుస్తకాలను రైతులకు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే తప్పుల తడకగా ఉన్న వాటినే అధికారులు రైతులకిచ్చి సంతకాలు చేయించుకుని చేతులు దులుపేసుకున్నారు.

❖ ఉమ్మడి జిల్లాలో రీసర్వే చేసిన గ్రామాల్లో పంపిణీ చేసేందుకు 1,04,275 పాసుపుస్తకాలు వచ్చాయి. జనవరి 2 నుంచి 9 వరకు గ్రామ సభల్లో పంపిణీ చేశారు. చాలా పుస్తకాల్లో వైకాపా పాలనలో వచ్చిన తప్పులే పునరావృతం కావడంతో పాటు కొత్తవి వెలుగు చూశాయి. ❖ వీరులపాడు మండలం గూడెంమాధవరానికి చెందిన బట్టా శ్రీనివాసరావుకు పాత ఆర్ఎస్ఆర్ ప్రకారం 1.82 ఎకరాల పొలం ఉంది. వైకాపా పాలనలో పాసుపుస్తకంలో 1.72 ఎకరాలుగా నమోదు చేశారు. తాజాగా ఇచ్చిన పాసు పుస్తకంలో విస్తీర్ణం 1.03 ఎకరాలు ఉన్నట్లు చూపిస్తోంది. దీంతో రైతు ఆవేదన చెందుతున్నారు. ❖ బాపులపాడు మండలం బిళ్లనపల్లికి చెందిన కాకుల సుజాత, శశిధర్ తల్లీ కొడుకులు..ఇద్దరికీ వేర్వేరుగా పొలాలు ఉన్నాయి. వైకాపా పాలనలో ఇచ్చిన పాసుపుస్తకాల్లో తల్లి సర్వే నంబర్లు కొడుకు పాసుపుస్తకంలో ముద్రించారు. వీటిని సరి చేయాలని అనేక సార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. తాజాగా ఇచ్చిన పాసు పుస్తకాల్లోనూ ఇవే తప్పులున్నాయి. వీరిది బీసీ సామాజిక వర్గం. ఓసీ అని నమోదు చేశారు. ❖ గన్నవరం మండలం బొమ్ములూరుకు చెందిన రైతు శ్రీనివాస్‌ది ఓసీ సామాజిక వర్గం కాగా 'బీసీ-బీ'గా నమోదైంది. ❖ బీబీగూడెంలోనూ మరి కొందరు రైతులకీ ఇదే సమస్య ఎదురైంది.

❖ నందిగామ మండలం పల్లగిరికి చెందిన పవన్, రత్నకుమారి, రామకృష్ణకు కలిపి 60 సెంట్ల పొలం ఉండాలి. పాసు పుస్తకంలో 52సెంట్లుగా నమోదు చేశారు.

కొత్త పుస్తకాల్లోనూ విస్తీర్ణంలో తేడాలు



చేతులు దులుపేసుకున్నారు..

- పుస్తకాల ముద్రణకు ముందే నిశితంగా పరిశీలించి తప్పులు సరి చేయాలి. ఒకవేళ తప్పులున్న పుస్తకాలైతే పంపిణీ నిలిపేయాలని ప్రభుత్వం చెబుతున్నా అధికారులు రైతులకు ఇచ్చేశారు.
- వచ్చిన పుస్తకాల్లో 20 నుంచి 30శాతం వరకు తప్పులున్నవే. గ్రామ సభల సమయంలోనే చాలా ప్రాంతాల్లో రైతులు తప్పులను అధికారుల దృష్టికి తెచ్చినా తర్వాత సరి చేస్తామంటూ సంతకం చేయించుకుంటున్నారని వారు వాపోతున్నారు.

తప్పులు సరిచేస్తాం..

ఈ అంశమై కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లు బాలాజీ, లక్ష్మీశ మాట్లాడుతూ 'తప్పులపై కసరత్తు చేసి అన్నీ సరి చేసి ఫిబ్రవరిలో తప్పుల్లేని పాస్‌పుస్తకాలు పంపిణీ చేస్తామని' తెలిపారు.

అలుపెరగని పోరు.. విజయాల జోరు..

అతిథి నుంచి పతకం అందుకుంటున్న శ్రీనివాస నాయక్

ఆయన వయసు 53.. విజయవాడ వాసి. ఆర్మ్‌డ్ రిజర్వ్ బెటాలియన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. మాస్టర్ అథ్లెటిక్స్‌లో సత్తా చాటుతూ జిల్లాకు పేరు తెస్తారు. వరల్డ్ ఛాంపియన్‌షిప్ లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. హైదరాబాద్‌లో ఈ నెల 6, 7 తేదీల్లో జరిగిన ఆలిండియా మాస్టర్స్ స్పోర్ట్స్ ఛాంపియన్‌షిప్‌లో పోలీస్ హెడ్ కానిస్టేబుల్ గుగులోతు శ్రీనివాస నాయక్ సత్తా చాటి పలు పతకాలు కైవసం చేసుకున్నారు. 50+ పురుషుల విభాగంలో తలపడిన శ్రీనివాస నాయక్ 400 మీ.లు, 800 మీ.లు, 1500 మీ.ల పరుగు పోటీల్లో మూడు పసిడి పతకాలు సొంతం చేసుకున్నారు. ఈ ప్రతిభ ఆధారంగా త్వరలో థాయ్‌లాండ్‌లో జరిగే ప్రపంచ మాస్టర్స్ స్పోర్ట్స్ ఛాంపియన్‌షిప్‌నకు అర్హత సాధించారు. పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది శ్రీనివాస నాయక్‌ను అభినందించారు. - విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే

దుమ్ము దులిపేశారు..

బెంజిసర్కిల్ నుంచి రామవరప్పాడు రింగు వరకు జాతీయ రహదారిని, చెట్లను నీటితో శుభ్రం చేస్తూ..

దుమ్ము, ధూళి ఎగిసిపడకుండా, కాలుష్యం తగ్గించేలా విజయవాడ నగరపాలక సంస్థ చర్యలు చేపట్టింది. కంట్రోల్ రూం నుంచి బెంజిసర్కిల్, అక్కడి నుంచి రామవరప్పాడు రింగు వరకు జాతీయ రహదారిని నీటితో శుభ్రం చేశారు. చెట్లకు పట్టిన ధూళిని దులిపేశారు. నగరపాలక సంస్థ కమిషనర్ ఆదేశాలతో వారానికి రెండు రోజులు రోడ్లను శుభ్రం చేస్తామని సిబ్బంది తెలిపారు.

-ఈనాడు, అమరావతి

అడ్డంగా నిలిపేసి.. దారి మూసేసి..

నగరంలో ఉన్న ఇరుకు రోడ్లపై ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను ఇష్టారాజ్యంగా రోజంతా నిలిపేస్తున్నారు. అటు వైపు కనీసం కారు కూడా వెళ్లలేని పరిస్థితి. దీంతో గాంధీనగర్, హనుమాన్‌పేట, పాతాసుపత్రి, కంట్రోల్ రూం సమీపంలో ఇతర వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే వాగ్వాదానికి దిగుతున్నారు. ఇప్పటికైనా ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు. -ఈనాడు, అమరావతి

'ప్రజా సమస్యల పరిష్కార వేదిక' నేడు

ఎన్టీఆర్ కలెక్టరేట్, న్యూస్‌టుడే : జిల్లాలో ఈ నెల 19వ తేదీ సోమవారం 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక' కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. అన్ని మండల కేంద్రాలు, మున్సిపల్/ నగరపాలక సంస్థ, రెవెన్యూ డివిజనల్ కార్యాలయాల్లో అర్జీలు స్వీకరిస్తారని పేర్కొన్నారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జిల్లా స్థాయి రెవెన్యూ క్లినిక్ అందుబాటులో ఉంటుందని వివరించారు. **మీకోసం వెబ్‌సైట్‌లోనూ:** ప్రజలు తమ సమస్యల అర్జీలను మీకోసం వెబ్‌సైట్ meekosam.ap.gov.in లోనూ దాఖలు చేసుకోవచ్చని సూచించారు. దాఖలైన అర్జీల స్థితి, సంబంధిత సమాచారాన్ని తెలుసుకునేందుకు 1100 నంబరుకు ఫోన్ చేయవచ్చన్నారు.

గుణదల పైవంతెన నిర్మాణానికి అనుమతులు

గుణదల ఒకటో డివిజన్ కార్మెల్‌నగర్ నుంచి మాచవరం మీదుగా కారల్‌మార్క్స్ రోడ్డుకు అనుసంధానం చేసే పైవంతెన నిర్మాణానికి అనుమతులు తుది దశకు చేరుకున్నాయి. సుమారు రూ.50 కోట్ల ఖర్చుతో ఈ వంతెనను నూరు శాతం రైల్వే నిధులతో నిర్మించేందుకు రంగం సిద్ధమైంది. గత ప్రభుత్వ హయాంలో దీనిని గతిశక్తి ప్రాజెక్టులో చేర్చారు. ఫలితంగా మొత్తం నిర్మాణ ఖర్చును రైల్వే శాఖే భరించేందుకు ముందుకు వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఎంపీ కేశినేని శివనాథ్ చొరవతో పాలనాపరమైన అనుమతులు వచ్చాయి. తద్వారా ఈ వంతెనను పూర్తి స్థాయిలో రైల్వే శాఖ నిర్మిస్తుంది. - **మధురానగర్, న్యూస్‌టుడే**

తుది దశకు

రూ.36 కోట్ల ఖర్చుతో నిర్మించే ఈ పైవంతెన పనులకు 2009 ఫిబ్రవరి 19న శంకుస్థాపన చేశారు. నాలుగు పిల్లర్లు నిర్మించిన తరువాత పనులు ఆగిపోయాయి. కొంత భూసేకరణ జరగాల్సి ఉంది. ఇదేమీ చూడకుండానే పైవంతెన పనులు ప్రారంభించి సగంలో ఆపేశారు. దాదాపు 15 సంవత్సరాల తరువాత దీనికి సంబంధించిన భూసేకరణ పూర్తయింది. కాలువ గట్టుపై నివాసాలను తొలగించి మార్గం సుగమం చేశారు. హైటెన్షన్ విద్యుత్తు లైన్లను సైతం రైల్వే శాఖే తొలగించి వంతెన నిర్మించేందుకు అనుమతులు మంజూరయ్యాయి. రైల్వే డీఆర్ఎం ఇతర అధికారులతో నిరంతరం పైవంతెన నిర్మాణంపై సంప్రదింపులు జరపడంతో ఫైలు అనుమతుల ప్రక్రియ తుది దశకు చేరుకుంది.

నిలిచిపోయిన వారధి పనులు

ఫిబ్రవరిలో టెండర్లు

విజయవాడ - గుడివాడ రైలు మార్గం మీదుగా నిర్మించే ఈ పైవంతెన నిర్మాణానికి టెండర్లు పిలిచేందుకు సిద్ధంగా ఉంది. రైల్వే శాఖ ఒకటి రెండు సమస్యలను తీర్చాలని కోరుతోందని వాటిని ఫిబ్రవరికి పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఇవన్నీ పూర్తి చేసి ఫిబ్రవరి నాటికి టెండర్లు పిలుస్తారని విజయవాడ మధ్య ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు. వంతెన నిర్మాణానికి టెండర్లు ఖరారు కాగానే పనులు ప్రారంభించి యుద్ధప్రాతిపదికన నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

వేలాది మందికి ప్రయోజనం

ఈ వంతెన పూర్తయితే వేలాది మందికి ప్రయోజనం చేకూరుతుంది. గుణదల-కార్మెల్‌నగర్ నిర్మాణం పూర్తయితే గుణదల నుంచి నున్నకు చేరేందుకు మార్గం సుగమం అవుతుంది. విశాఖ రైల్వే లైనుపై మరో పైవంతెన నిర్మాణానికి రూ.112 కోట్లతో పైవంతెన నిర్మాణానికి అనుమతి వచ్చేసింది. ఈ రెండు వంతెనలు పూర్తయితే గుణదల నుంచి ఎక్కడా ఆగకుండా నున్న పవర్‌గ్రిడ్ వరకు రాకపోకలు సాగించవచ్చు. దీంతో అజిత్‌సింగ్‌నగర్, రామవరప్పాడు వంతెనలపై ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది. వాహనచోదకులకు ప్రయాణం సులువు అవుతుంది.

ఎన్టీఆర్ @12

సచివాలయాల సేవలపై ప్రజల్లో అసంతృప్తి

ఈనాడు డిజిటల్, మచిలీపట్నం

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల సేవలపై ప్రజలు అసంతృప్తి కనబరుస్తున్నారు. ఐవీఆర్ఎస్ ద్వారా ప్రభుత్వం వీరి సేవలపై ప్రజల అభిప్రాయాలు సేకరించగా సంతృప్తిలో విశాఖపట్నం తొలిస్థానం కాగా.. కృష్ణా 9, ఎన్టీఆర్ 12వ స్థానంలో నిలిచాయి. ప్రజలకు అందుబాటులో ఉండి జవాబుదారీతనంతో సేవలందించాల్సిన గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు నిత్యం విమర్శలు ఎదుర్కొంటున్నారు. పురపాలికల్లో కౌన్సిల్.. మండల, జిల్లా ప్రజా పరిషత్, సర్వసభ్య సమావేశాల్లో ప్రజాప్రతినిధులు, పంచాయతీల సర్పంచులు, స్థానిక ప్రజలు, ఎమ్మెల్యేలు నిత్యం ఏదో ఒకచోట సచివాలయ ఉద్యోగుల తీరుపై ఫిర్యాదు చేస్తున్నారు. సమావేశాలు, క్షేత్రస్థాయి పనులు, సర్వేలంటూ ప్రజలకు అందుబాటులో ఉండకుండా ఎక్కువ మంది సిబ్బంది సేవలకు ఎగనామం పెట్టడమే దీనికి కారణం.

ఐవీఆర్ఎస్ సర్వేలో ప్రజాభిప్రాయాలు ఇలా..

సిబ్బంది అందుబాటులో ఉంటున్నారా?		
జిల్లా	అవును	లేదు
కృష్ణా	69.6	30.4
ఎన్టీఆర్	67.8	32.2
అనధికార వసూళ్లు ఉన్నాయా?		
”	27.5	72.5
	27.1	72.9
సిబ్బంది ప్రవర్తన ఎలా ఉంది..?		
	బాగుంది	బాగోలేదు
”	76.2	23.8
	75.7	24.3

గాడిన పడేనా..

జవాబుదారీగా వ్యవహరించాల్సిన సచివాలయాల సిబ్బందిలో కొందరు దారి తప్పుతున్నారు. దీంతో గ్రామ, వార్డు సచివాలయాలను, స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డులుగా ప్రభుత్వం మార్చింది. పాలనతో పాటు ఉద్యోగులను గాడిన పెట్టేలా మండల, మున్సిపాలిటీల్లో ప్రత్యేకాధికారులను కూడా నియమించింది.

మెరుగుపడితే ఇబ్బందులు తీరేను..

సచివాలయ ఉద్యోగులు రోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు విధులు నిర్వహించాలి. సర్వేలు, వివిధ పనులపై క్షేత్రస్థాయికి వెళ్లాల్సి వస్తే మూమెంట్ రిజిస్టర్‌లో సంతకాలు పెట్టాలి. కొందరు ఉద్యోగులు వీటిని పాటించట్లేదు. డిజిటల్ అసిస్టెంట్లు తప్పనిసరిగా కార్యాలయాల్లోనే ఉండాలి. చాలాచోట్ల వారూ డుమ్మా కొడుతున్నారు. అర్జీదారులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. అవసరం లేకపోయినా తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల్లోని సిబ్బంది నుంచి సంతకాలు పెట్టించుకు రావాలని తిప్పుతున్నారు. అవినీతిలోనూ క్షేత్రస్థాయి సిబ్బంది ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

☛ సచివాలయ ఉద్యోగుల సేవలు గాడిన పెట్టేలా ప్రభుత్వం ముఖ ఆధారిత హాజరు తప్పనిసరి చేసింది. డుమ్మా కొడితే వేతనం నిలిపివేసేలా విధివిధానాలు రూపొందించింది. ఉద్యోగుల పనితీరుపై జిల్లా స్థాయి అధికారులు అప్పుడప్పుడు తనిఖీలు చేస్తే వీరిలో జవాబుదారీతనం పెరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

వెలగని దీపాలు.. గాలిలో ప్రాణాలు..

హనుమాన్‌జంక్షన్ నుంచి నూజివీడు వెళ్లే రహదారి విభాగిని మధ్యలో ఉన్న విద్యుత్తు స్తంభాల నిర్వహణ కొరవడింది. కొన్నింటికి దీపాలు లేవు. మరి కొన్ని స్తంభాలు నేలకొరిగాయి. కొన్నిచోట్ల విద్యుద్దీపాలు ప్రమాదకరంగా వేలాడుతున్నాయి. నిత్యం రద్దీగా ఉండే ఈ మార్గంలోనూ, వంతెనపైన రాత్రివేళల్లో చీకట్లు అలముకుంటున్నాయని స్థానికులు, వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

-ఈనాడు, అమరావతి

మూడు గంటల్లో చక్కబెట్టేశారు

- రైలులో వచ్చిన బిహార్ ముఠా
- ఎలక్ట్రానిక్స్ షోరూమ్ చోరీ కేసులో ఆధారాలు

ఈనాడు, అమరావతి

ఎలక్ట్రానిక్స్ షోరూమ్‌లో చోరీ కోసమే రైల్లో వచ్చారు.. నేరుగా దుకాణం వద్దకు వెళ్లారు.. మూడో అంతస్తులోకి చొరబడి ఖరీదైన మొబైళ్లను చోరీ చేశారు.. బయటకు వచ్చి ఆటో పట్టుకుని రైల్వేస్టేషన్ చేరుకున్నారు.. తెల్లారేసరికి రైలెక్కి విశాఖపట్నం వెళ్లిపోయారు. కేవలం మూడు గంటల్లో పని పూర్తి చేసుకుని అంతే వేగంతో దొంగలు పారిపోయారు. ఎక్కడా వేలిముద్రలు పడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. శనివారం ఉదయం విజయవాడ పటమటలోని ఓ ఎలక్ట్రానిక్స్ షోరూమ్‌లో జరిగిన భారీ చోరీకి సంబంధించి పలు కోణాలు వెలుగుచూస్తున్నాయి. ఇది ఆరుగురు సభ్యుల బిహార్ ముఠా పనిగా పోలీసులు భావిస్తున్నారు.

షోరూమ్‌లోని సీసీ కెమెరా కట్ చేసి.. బిహార్ ముఠా శనివారం తెల్లవారుజామున 3గంటల సమయంలో విజయవాడ స్టేషన్‌లో రైలు దిగింది. నేరుగా పటమటకు ఆటో మాట్లాడుకున్నారు. షోరూమ్ వద్ద దిగి నిర్మాణంలో ఉన్న అంతస్తులోకి చేరుకున్నారు. సీసీ కెమెరా వైర్లను కట్ చేశారు. వారి ఆనవాళ్లను నిఘా కెమెరాల్లో దొరక్కుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అక్కడ నిర్మాణంలో భాగంగా ఉన్న సామగ్రిని తొలగించి లోపలకు వెళ్లి రూ.18లక్షల విలువైన 52 సెల్‌ఫోన్లను చోరీ చేశారు. మొబైళ్లను తమ వెంట తెచ్చుకున్న బ్యాగుల్లోకి సర్దుకుని ఉదయం 5.45గంటలకు బయటపడ్డారు. పటమటలో ఆటో మాట్లాడుకుని తిరిగి రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు.

రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ ఎక్కారు: రైల్వేస్టేషన్‌లో విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్లే రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ ఎక్కారు. వీరు ఎక్కిన ఆటో, రైల్వేస్టేషన్‌లో వీరి కదలికలు రైల్వేస్టేషన్‌లోని నిఘా కెమెరాల్లో రికార్డు అయ్యాయి. వాటి ఆధారంగా బిహార్‌కు చెందిన ముఠాగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ ఎక్కి విశాఖపట్నం స్టేషన్‌లో దిగినట్లు తేలింది.

టవర్ డంప్ విశ్లేషణ: దొంగల్లో ఒకరు రైల్వేస్టేషన్ మొబైల్‌లో మాట్లాడడం కనిపించింది. రైల్వేస్టేషన్ పరిసరాల్లోని సెల్ టవర్ల ఇన్‌కమింగ్, అవుట్‌గోయింగ్ కాల్స్‌పై పోలీసులు దృష్టి సారించారు. వేలాది కాల్స్‌ను వడపోస్తున్నారు. దర్యాప్తు కోసం ప్రత్యేక బృందం ఒకటి విశాఖపట్నం వెళ్లింది.

తెలిసిన వారి పనేనా?: షోరూమ్‌లో పనిచేసి ఇటీవల మానేసిన వారి వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. గతంలో కొందరు బిహార్‌కు చెందిన వారు పనిచేసినట్లుగా గుర్తించారు. షాపు గురించి తెలిసిన వారు ఇచ్చిన సమాచారంతోనే పక్కాగా చోరీకి పాల్పడినట్లుగా అనుమానిస్తున్నారు.

రైల్వేస్టేషన్ సీసీ ఫుటేజీలో బిహార్ ముఠా

36 గంటలు.. 48,535 వాహనాలు

విజయవాడ-హైదరాబాద్ ఎన్‌హెచ్‌పై రద్దీ

విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై సంక్రాంతి తిరుగు ప్రయాణాల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం అమావాస్య నేపథ్యంలో చాలా మంది శనివారమే తిరుగు పయనమయ్యారు. దీంతో ఆదివారం భారీ రద్దీ లేదు. గొల్లపూడి, ఇబ్రహీంపట్నం కీసర, వైజంక్షన్ దగ్గర వాహనాలు సజావుగానే సాగిపోయాయి. ★ శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం సాయంత్రం 6 వరకు 36 గంటల్లో 48,535 వాహనాలు కీసర టోల్‌ప్లాజా మీదుగా వెళ్లినట్లు నమోదైంది. రాత్రి వరకు ఇదే స్థాయిలో రద్దీ కొనసాగుతుందని, 53వేలకు పైగా వాహనాలు వెళ్లే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ★ వీరు కాకుండా సంక్రాంతికి హైదరాబాద్ నుంచి ద్విచక్రవాహనాలపై వచ్చిన వారు 5వేలకు పైగా తిరుగు ప్రయాణంలో వెళ్లినట్లు తెలుస్తోంది. విశాఖ, ఉభయ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల నుంచి హైదరాబాద్‌కు ఈ దారిలోనే వెళుతున్నారు. పశ్చిమ బైపాస్‌పై రాకపోకలు అనుమతించడంతో విజయవాడ నగరానికి రద్దీ తగ్గింది. ★ రద్దీ కూడళ్లలో పోలీసులను మోహరించి ట్రాఫిక్ సజావుగా సాగేలా చూశారు. రాత్రికి రద్దీ పెరిగే అవకాశం ఉన్నందుకు డ్రోన్ కెమెరాలతో ఎప్పటికప్పుడు ట్రాఫిక్‌ను అంచనా వేస్తూ సమస్య వచ్చిన చోటుకు సిబ్బందిని పంపిస్తున్నారు. వైజంక్షన్ దగ్గర సర్వీస్ రహదారికి మరమ్మతులు చేయించడం, వేగ నియంత్రికలు ఏర్పాటు చేయడంతో ఇబ్బంది లేకుండా వాహనాలు సాగిపోయాయి.


కీసర టోల్‌గేట్ వద్ద వాహనాల బారులు

విజయవాడ బస్టాండ్‌లో ప్రయాణికుల రద్దీ

☛ ఉత్తరాంధ్ర, రాయలసీమతో పాటు వివిధ ప్రాంతాల నుంచి విజయవాడ వచ్చే ప్రయాణికులు.. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే వారు..జిల్లా వెలుపల ప్రయాణించే వారితో విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ కిటకిటలాడింది. టికెట్ కౌంటర్ల దగ్గర పెద్ద వరుసలు దర్శనమిచ్చాయి. స్త్రీశక్తి పథకం ఉన్నందున మహిళా ప్రయాణికులు కిక్కిరిశారు. బస్సులన్నీ ప్రయాణికులతో నిండిపోయాయి.

- ఈనాడు, అమరావతి

(c) eenadu

పాడి రైతుకు.. 100శాతం దన్ను

★ పశుగ్రాస, నర్సరీల నిర్వహణకు ప్రభుత్వం భరోసా
★ రెండేళ్లలో రూ.56,488 నుంచి రూ.1,05,016 వరకు లబ్ధి

ఈనాడు, అమరావతి

వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా జిల్లాలో దాదాపు యంత్రాలతోనే పైరు కోస్తున్నారు. దీంతో పశుగ్రాసం కొరత వేధిస్తోంది. విజన్-2047లో భాగంగా పాల ఉత్పత్తిని గణనీయంగా పెంచాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికి పరిష్కారంగా 100శాతం రాయితీపై హరిత గోపాలం.. పశుగ్రాస పెంపకం పేరుతో ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. రైతు పైసా పెట్టుబడి పెట్టకుండా మొత్తం ఉపాధి హామీ పథకం ద్వారానే నిధులు సమకూర్చేందుకు నిర్ణయించారు.

వ్యక్తిగతంతో పాటు సంఘాలకు అవకాశం..

★ వ్యక్తిగత లబ్ధిదారులకు వారి సొంత స్థలంలో 2 ఏళ్లు పశుగ్రాస పెంపకం చేపట్టేందుకు కనీసం 25 సెంట్లు, గరిష్ఠంగా ఎకరం ఉండొచ్చు. మొదటి ఏడాది 30,700, రెండో ఏడాది రూ.25,788 మొత్తంగా ఎకరానికి రూ.56,488 వేతనం రూపంలో చెల్లిస్తారు. ఆ భూమిలో తప్పనిసరిగా నీటి పారుదల సౌకర్యం ఉండాలి. అద్దె, లీజు భూముల్లో నిర్వహించేందుకు పథకం వర్తించదు.

★ స్వయం సహాయక, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు అందులోని పాడి రైతుల అవసరాల కోసం.. ప్రభుత్వ, సంఘాల, గ్రామంలోని దేవాలయాల భూముల్లో పశుగ్రాస పెంపకం చేపట్టవచ్చు. దీనికి కనీసం ఎకరం నుంచి గరిష్ఠంగా 5 ఎకరాల వరకు భూమి ఉండాలి. రెండేళ్లకు రూ.56,488 వేతన రూపంలో చెల్లిస్తారు. పశుగ్రాస పెంపకంలో సూపర్‌నేపియర్ వంటి మెరుగైన గడ్డి రకాల పెంపకానికే అనుమతి.

పూర్తి రాయితీతో..

★ భూమి చదును, గట్ల ఏర్పాటు, కణుపులు నాటేందుకు, కలుపు తొలగించేందుకు, కాంప్లెక్స్, యూరియా, కంపోస్టు ఎరువుల తయారీ, కొనుగోలుకు, గడ్డికోతకు, నీటి నిర్వహణకు, నర్సరీల్లో కణుపులు కొనుగోలు, కాండం కత్తిరింపులు, ఎరువులు వేసినందుకు ఇలా అన్ని పనులకు విడతల వారీగా వేతనాలు చెల్లిస్తారు.

నిబంధనలు ఇలా..

★ పశుగ్రాస పెంపకం చేపడుతున్న రైతులకు అవసరమైన పశుగ్రాస కణుపులు ఉచితంగా సరఫరా చేసేందుకు ఈ నర్సరీలు ఏర్పాటు చేయాలి. ఈ నర్సరీలు ఏర్పాటు చేసి రెండేళ్లు నిర్వహించుకునేందుకు మొదటి ఏడాది రూ.55,666, రెండో ఏడాది రూ.49,350 కలిపి ఎకరానికి రూ.1,05,016 ఆర్థిక సాయం చేస్తున్నారు. ★ ఈ నర్సరీలు సొంత భూమితో పాటు అనుమతులతో ప్రభుత్వ, సంఘ, దేవాదాయ, వ్యవసాయ శాఖకు సంబంధించిన కృషి విజ్ఞాన కేంద్రం ఖాళీ భూముల్లో చేపట్టవచ్చు. అద్దె, లీజు భూములకు

ఈఎస్‌ఎల్ ప్రాంతీయ సమరానికి సై

నేటి నుంచి సెంట్రల్ ఆంధ్రా స్థాయి ఈనాడు క్రికెట్ పోటీలు

గుంటూరు క్రీడలు, తాడికొండ, న్యూస్‌టుడే: 'ఈనాడు స్పోర్ట్స్ లీగ్' (ఈఎస్‌ఎల్) టోర్నమెంట్‌లో ప్రాంతీయ సమరానికి రంగం సిద్ధమైంది. క్రికెట్‌లో ప్రతిభావంతుల్ని వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న 'ఈఎస్‌ఎల్' పండగ రెండో దశకు చేరుకుంది. 'ఈనాడు క్రికెట్ సంబరం' సెంట్రల్ ఆంధ్రా స్థాయి పోటీలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. గత నెలలో జిల్లా స్థాయిలో పోటీలు జరిగాయి. ఆ టోర్నమెంట్‌లో ప్రథమ స్థానం సాధించిన జూనియర్స్, సీనియర్స్ జట్లు ఇప్పుడు ప్రాంతీయ స్థాయిలో నిర్వహించే పోటీల్లో తలపడనున్నాయి. దీనికోసం గుంటూరు సమీప మోతడకలోని చలపతి హిల్ వ్యూ స్టేడియాన్ని ముస్తాబు చేశారు. ఈ పోటీలు నాకౌట్ పద్ధతిలో నిర్వహిస్తారు. గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో విజేతలుగా నిలిచిన జట్లు ఈ టోర్నమెంట్‌లో తలపడనున్నాయి. నిర్ణీత 20 ఓవర్లలో పోటీలు జరగనున్నాయి.

వేదిక: చలపతి హిల్ వ్యూ స్టేడియం, మోతడక

సీనియర్స్: మొదటి మ్యాచ్ (ఉదయం) గుంటూరు × పశ్చిమ గోదావరి
జూనియర్స్: రెండో మ్యాచ్ (మధ్యాహ్నం) గుంటూరు × కృష్ణా

EENADU SPORTS LEAGUE 2025

Title Sponsor
ధనిక్ భారత్ విద్యా సంస్థలు
IIT-JEE | NEET
Protein Partner
నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ
(Non-Govt. Public Charitable Trust)
Regional Sponsor
City Chalapathi Institute of Technology
AUTONOMOUS
MOTHADAKA CAMPUS
Gift Partner
KL UNIVERSITY
Beverage Partner
CMR SHOPPING MALL
Digital Partner
ఈనాడు.net
TV Partner
ETV BHARAT
ETV ఆంధ్రప్రదేశ్
Organised by ఈనాడు

ఎన్టీఆర్ చిత్రాలపై ఫొటో ఎగ్జిబిషన్

నందిగామ, నందిగామ గ్రామీణం, న్యూస్‌టుడే: మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఆదివారం అఖిలభారత ఎన్టీఆర్ అభిమాన సంఘాల ఉపాధ్యక్షుడు వడ్డెల్లి సాంబశివరావు ఏర్పాటుచేసిన ఫొటో ఎగ్జిబిషన్ ఆకట్టుకుంది. ఎన్టీఆర్ నటించిన తొలి చిత్రం మనదేశం నుంచి ఆఖరుగా నటించిన చిత్రం మేజరు చంద్రకాంత్, చివరిగా విడుదలైన శ్రీనాథకవి సార్వభౌమ(1993) వరకు 302 సినిమాలకు సంబంధించి అరుదైన చిత్రాలను సేకరించి ఈ ప్రదర్శన ఏర్పాటుచేశారు. సీనియర్ సిటిజన్ వీరమాచినేని బసవయ్య ఈ ప్రదర్శనను ప్రారంభించారు. ఎన్టీఆర్ ఆ కాలంలో ధరించిన పంచె, చొక్కాను కూడా ప్రదర్శించారు. భావి తరాలకు ఎన్టీఆర్ గురించి తెలియాలనే ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశానని చెప్పారు. మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తదితరులు ప్రదర్శనను తిలకించి నిర్వాహకుడిని అభినందించారు.

ఎన్టీఆర్ ధరించిన పంచె, చొక్కా చూపుతున్న సాంబశివరావు

తిలకిస్తున్న మాజీ మంత్రి ఉమామహేశ్వరరావు తదితరులు

పగడ్బందీగా ట్రాఫిక్ నియంత్రణ

ఇబ్రహీంపట్నం, విజయవాడ నేరవార్తలు, న్యూస్‌టుడే: జాతీయ రహదారిపై వాహనాల రద్దీని అదుపు చేయడానికి అన్ని చర్యలు చేపట్టినట్లు ట్రాఫిక్ డీసీపీ షేక్ షిరీన్ బేగం తెలిపారు. ఆదివారం ఇబ్రహీంపట్నం రింగుకూడలి వద్ద ఆమె మీడియాతో మాట్లాడారు. సంక్రాంతి పురస్కరించుకొని హైదరాబాద్ నుంచి ఆంధ్రకు అత్యధికంగా వాహనాలు వచ్చాయని చెప్పారు. సెలవులు ముగియడంతో వారందరూ తిరుగు ప్రయాణం చేపట్టారన్నారు. ఈ సందర్భంగా శనివారం మధ్యాహ్నం నుంచి హైదరాబాద్ వైపు 30 వేల వాహనాలు వెళ్లాయని వెల్లడించారు. వాహనాలు ఆగకుండా ఉండేందుకు డ్రోన్ సాయంతో అన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ పర్యవేక్షించి భారీ వాహనాలు, ఎగుమతి చేసే లారీలను ఆయా ప్రాంతాల్లో నిలుపుదల చేశామన్నారు. మరో కొన్ని వాహనాలను గొల్లపూడి, ఇబ్రహీంపట్నం వైపు రాకుండా మళ్లించామన్నారు. ఆదివారం రాత్రికి మరో 30 వేల వాహనాలు హైదరాబాద్ వైపు వెళ్లే అవకాశం ఉందని చెప్పారు. కార్యక్రమంలో ఏడీసీపీ రామకృష్ణ, ఏసీపీ దుర్గారావు, సీఐ చంద్రశేఖర్, ట్రాఫిక్ ఎస్సైలు కృష్ణ, లక్ష్మణ రావు తదితరులు పాల్గొన్నారు.

డ్రోన్ సాయంతో ట్రాఫిక్ పరిస్థితిని సమీక్షిస్తున్న డీసీపీ షిరీన్ బేగం

పోలీసు అధికారుల ఆత్మీయ సమ్మేళనం

కార్యక్రమంలో 1989 బ్యాచ్ పోలీస్ అధికారులు

పటమట, న్యూస్‌టుడే: కాలం మారింది.. బాధ్యతలు పెరిగాయి.. కానీ వారి స్నేహబంధం మాత్రం చెక్కు చెదరలేదు. ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వివిధ బాధ్యతల్లో కొనసాగుతున్న 1989 బ్యాచ్ పోలీసు అధికారులు ఆదివారం విజయవాడ గురునానక్ కాలనీలోని ఎన్‌ఏసీ కల్యాణ మండపంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో కలుసుకున్నారు. 1989లో 434 మంది సబ్ ఇన్‌స్పెక్టర్లుగా బాధ్యతలు స్వీకరించారు. ఐపీఎస్, ఎస్పీ, డీఎస్పీలుగా వివిధ హోదాల్లో పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన వారు.. ప్రస్తుతం ఉద్యోగాల్లో కొనసాగుతున్నవారు అందరూ ఒకచోట చేరి శిక్షణ రోజుల్లోని కష్టాలు.. తొలి పోస్టింగ్ అనుభవాలు.. విధుల్లో ఎదురైన సవాళ్లు.. సాధించిన విజయాలు.. కుటుంబ సభ్యుల బాగోగులు పరస్పరం గుర్తు చేసుకుంటూ ఆనందంగా గడిపారు. తమతో పాటు శిక్షణ పొంది మృతి చెందిన 63 మంది మిత్రులకు నివాళులర్పించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు ఉత్సాహంగా సాగాయి. భవిష్యత్తులోనూ ఇలాంటి సమావేశాలను కొనసాగిస్తూ స్నేహబంధాన్ని బలోపేతం చేయాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణలోని నిజామాబాద్ సీపీగా పనిచేసి ఉద్యోగ విరమణ చేసి వర్ధన్నపేట ఎమ్మెల్యేగా ఎన్నికైన నాగరాజు హాజరై ఈ బ్యాచ్ సభ్యులతో ఉత్సాహంగా గడిపారు. కమిషనరేట్ నుంచి ఏడీసీపీలు గుణ్ణం రామకృష్ణ, ఎన్.మురళీకృష్ణ, రమణమూర్తి, ఉమ్మడి రాష్ట్రం నుంచి సుమారు 200 మంది సభ్యులు పాల్గొన్నారు.

ధర వరలు

వంకాయలు-24/28, టమాటా-20, బెండ-22, పచ్చిమిర్చి-35, కాకర-46, బీర-28, క్యాలీ ఫ్లవర్-25/20, క్యాబేజీ-22, క్యారెట్-35, దొండ-46, బంగాళదుంప-22, ఉల్లిపాయలు-26, గోరుచిక్కుడు-32, దోస-30/40, సొర-12, పొట్ల-30, అరటికాయ-7/8, చామదుంప-24, ఆలు-68, ఆకు కూరలు (కట్ట)-2.50, కంద-44, బీట్ రూట్-26, కీరదోస-32, బీన్స్-65/60, క్యాప్సికమ్-60, నిమ్మ (డజను)-18/24, కొత్తిమీర-5/10, పుదీనా-5/15, ముల్లంగి-8, (నిన్నటివి). నగరంలోని రైతు బజార్లలో ఈ ధరలు (రూ.ల్లో) వర్తిస్తాయి. - ఎన్టీఆర్ కలెక్టరేట్, విజయవాడ

తెలుగువారి సాంస్కృతిక చిహ్నం.. శ్రీకృష్ణదేవరాయలు

హైడ్రా కమిషనర్ ఆవుల రంగనాథ్

విజయవాడ (గాంధీనగర్), న్యూస్‌టుడే: తెలుగు వారి సాంస్కృతిక వైభవానికి చిహ్నం శ్రీకృష్ణ దేవరాయలని హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) కమిషనర్ ఆవుల రంగనాథ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ శ్రీకృష్ణదేవరాయ ఉద్యోగ వికాస ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడ, హనుమాన్‌పేటలోని ఓ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన శ్రీకృష్ణదేవరాయల జయంతి వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. సమాజంలో విశిష్ట సేవలు అందించిన వ్యక్తులను గుంటూరు విరూపాక్ష పీఠాధిపతి గవిరానంద స్వామి చేతుల మీదుగా రాయల పురస్కారాలు అందించడం గొప్ప పరిణామంగా ఉందన్నారు. ఇలాంటి సమావేశాలు కాపు ఉద్యోగుల ఐక్యతను పెంపొందిస్తున్నాయని.. కాపు ఉద్యోగులు అందరితో ఐకమత్యంగా ఉంటూ రాయల వారసులుగా సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. శ్రీకృష్ణదేవరాయ ఉద్యోగ వికాస రాష్ట్ర కన్వీనర్ సోమరౌతు రామకృష్ణ మాట్లాడుతూ.. శ్రీకృష్ణ దేవరాయల జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. కాపు వికాస ద్వారా సమాజ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. కాపు సంక్షేమ సేన వ్యవస్థాపకులు పెద్దిరెడ్డి శివ భాస్కర్, వికాస్ వ్యవస్థాపకుడు మిందు చక్రపాణి, రవాణా శాఖ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి రాజ్యలక్ష్మి, సాఫ్ట్‌వేర్ కంపెనీ అధినేత ఎల్.మదన్ మోహన్ తదితరులకు శ్రీకృష్ణదేవరాయల పురస్కారాలను అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో వికాస నాయకులు సి.హెచ్. శ్రీనివాస్, బి.శ్రీనివాస్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల వికాస నాయకులు, పెద్ద సంఖ్యలో కాపు ఉద్యోగులు పాల్గొన్నారు.

కమిషనర్ రంగనాథ్‌కు పురస్కారం అందించి సత్కరిస్తున్న గవిరానంద స్వామి, రామకృష్ణ, కాపు వికాస నాయకులు

అటకెక్కిన దుర్గగుడి కాలిబాట

వైకాపా పాలనలో పట్టించుకోని పాలకులు

గత తెదేపా ప్రభుత్వం ఖర్చుచేసిన రూ.1.20 కోట్లు వృథా

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే

బెజవాడ దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తుల కోసం ఆహ్లాదకర వాతావరణంలో రావిచెట్టు సెంటరు నుంచి కాలిబాట మార్గంలో నేరుగా ఘాట్ రోడ్డులోకి చేరే విధంగా చేపట్టిన అభివృద్ధి పనులు అటకెక్కాయి. వైకాపా పాలనలో పాలకులు ఈ విషయాన్ని పూర్తిగా విస్మరించారు. రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం దుర్గగుడి అభివృద్ధిలో భాగంగా సమీపంలోని ఇళ్లను తొలగించారు. రావి చెట్టు సెంటరు కొండ ప్రాంతాన్ని రూ.1.20 కోట్ల వ్యయంతో చదును చేసి 2018లో గ్రీనరీ అభివృద్ధి చేశారు.

రావిచెట్టు సెంటరు నుంచి దుర్గగుడి ఘాట్ రోడ్డుకు కొండపై నుంచి వెళ్లే విధంగా నడక మార్గాన్ని కొంత మేర అభివృద్ధి చేశారు. ఘాట్ రోడ్డుకు రావిచెట్టు సెంటరుకు మధ్యలో ఒక చోట లోయ ఉండడంతో పనులు ముందుకు సాగలేదు. అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్(ఏడీసీ) అధికారులకు అప్పటి తెదేపా ప్రభుత్వం అప్పగించింది.

ప్రస్తుతం ఈ మార్గాన్ని అనుసంధానం చేయకుంటే ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి నిరుపయోగంగా ఉంటుందని అధికారులే చెబుతున్నారు. నడక మార్గం ఘాట్ రోడ్డు కలిపేందుకు ఒక చిన్న బ్రిడ్జి ఏర్పాటు చేస్తే సరిపోతుందని భక్తులు పలుమార్లు దేవస్థానం అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. కానీ ప్రయోజనం లేదని వాపోతున్నారు.

రావిచెట్టు సెంటరు నుంచి నేరుగా దుర్గగుడి ఘాట్ రోడ్డుకు వచ్చే కాలినడక మార్గం పనులు నిలిచిపోవడంపై దేవస్థానం పాలకమండలి ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణను సంప్రదించగా. . గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దుర్గగుడి అభివృద్ధి క్రమంలో చేసిన ప్రతిపాదనలు పరిశీలిస్తామన్నారు. అమ్మవారి దర్శనం చేసుకునే భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కాలినడక మార్గం భక్తులకు ఉపయోగ పడితే కనెక్టివిటీ బ్రిడ్జి నిర్మాణం ఎంత వరకు సాధ్యమో పాలకమండలి సమావేశంలో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

పనులు నిలిపి వేయడంతో పెరిగిన పిచ్చిమొక్కలు

మహా కుంభాభిషేకం ముహూర్తంపై చర్చ

శృంగేరి పీఠాన్ని సంప్రదించని వైదిక కమిటీ

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో మహాకుంభాభిషేకం ముహూర్తంపై ఇంద్రకీలాద్రిపై చర్చ మొదలైంది. దేవస్థానంలో ఆగమ, వైదిక పరంగా నిర్ణయం తీసుకోవాలన్నా దేవస్థానం వైదిక కమిటీ సభ్యులు శృంగేరి పీఠాధిపతిని సంప్రదించిన తర్వాత నిర్ణయం తీసుకోవడం సంప్రదాయంగా వస్తుంది. 2012లో మహా కుంభాభిషేకం నిర్వహించారు. తిరిగి 2024 చేయాల్సి ఉన్నా దేవస్థానం వైదిక కమిటీ సభ్యులు, అధికారులు ఈ విషయాన్ని పక్కన పెట్టారు. రెండేళ్లు ఆలస్యమైనప్పటికీ ముహూర్తం నిర్ణయించాల్సిన సమయంలో వైదిక కమిటీ సభ్యులు శృంగేరి పీఠాన్ని సంప్రదించకుండా కాలాయాపన చేస్తున్నారు. మార్చి 3న చంద్ర గ్రహణం ఉంది. గ్రహణానికి ముందు, తర్వాత వారం రోజుల వ్యవధిలో మహా కుంభాభిషేకం నిర్వహించరాదని పండితులు చెబుతున్నారు. వైదిక కమిటీ మాత్రం మార్చి మొదటి వారంలో చేయాలని నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన దుర్గగుడి ఆస్థాన సిద్ధాంతిని కూడా దేవస్థానం వైదిక కమిటీ ఇంతవరకు సంప్రదించలేదు. వైదిక కమిటీ సభ్యులు, వేదపండితుల్లో కూడా మార్చి మొదటి వారంలో ముహూర్తం నిర్ణయించడంపై భేదాభిప్రాయాలు స్పష్టమవుతున్నాయి. ఈ విషయం దుర్గగుడి ఈవో శీనానాయక్ దృష్టికి తీసుకువెళ్లగా.. శృంగేరి పీఠం సంప్రదించగా మహాకుంభాభిషేకం ముహూర్తంపై వైదిక కమిటీ సమావేశం నిర్వహించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. శృంగేరి పీఠం.. కంచి పీఠం సహకారం తీసుకోవాలా.. ? అన్న విషయాన్ని పరిశీలిస్తామని తెలిపారు.

రాష్ట్ర స్థాయి బాస్కెట్‌బాల్‌లో సత్తా

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురంలో ఈ నెల 14 నుంచి 17వ తేదీ వరకు జరిగిన 15వ ఆలిండియా, 21వ ఆంధ్రప్రదేశ్ బాస్కెట్‌బాల్ పోటీల్లో ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోని పలు జట్లు సత్తా చాటి ట్రోఫీలు కైవసం చేసుకున్నాయని జిల్లా బాస్కెట్‌బాల్ సంఘం అధ్యక్షుడు గుత్తికొండ సుభాష్ చంద్రబోస్ తెలిపారు. బాలుర అండర్-14 విభాగంలో నగరంలోని సీబీఏ(సిటీ బాస్కెట్‌బాల్ అసోసియేషన్) జట్టు విన్నర్ ట్రోఫీ కైవసం చేసుకోవడంతో పాటు బాలికల విభాగంలో గన్నవరంలోని సెయింట్ జాన్స్ హయ్యర్ సెకండరీ స్కూల్ జట్టు తృతీయ స్థానంలో నిలిచింది. సీనియర్ బాలికల విభాగంలో నాల్గో స్థానం సాధించిందని ఆయన పేర్కొన్నారు. విజేతలను సంఘ సభ్యులు అభినందించారు.

ట్రోఫీలు సాధించిన క్రీడాకారులతో సంఘ ప్రతినిధులు

నేటి నుంచి బాలికల కబడ్డీ పోటీలు

27 రాష్ట్రాల నుంచి 400 మంది క్రీడాకారుల రాక

గుడివాడ, న్యూస్‌టుడే : గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో నేటి నుంచి 23 వరకు నిర్వహించే 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ అండర్- 14 బాలికల కబడ్డీ పోటీలకు 27 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు తరలి వస్తున్నారు. ఐదు రోజుల పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి 400 మంది క్రీడాకారులు పాల్గొని సందడి చేయనున్నారు. దీనికి ఆంధ్రప్రదేశ్, కృష్ణా జిల్లా కబడ్డీ కమిటీల వారు ఏర్పాట్లు పూర్తి చేశారు. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం డార్మెటరీలో 10 రాష్ట్రాల జట్లకు, అక్కినేని నాగేశ్వరరావు కళాశాలలో 9 రాష్ట్రాల జట్లు, వలివర్తిపాడు రోడ్డులోని లలిత విద్యాలయంలో మిగిలిన జట్లకు వసతి సౌకర్యం కల్పించారు. క్రీడాకారులకు ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియంలో కేంద్ర ప్రభుత్వ క్రీడా శాఖ సూచించిన మెనూ ప్రకారం భోజన, అల్పాహార ఏర్పాట్లు చేశారు. పోటీలను పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి, ఏపీ ఎస్జీఎఫ్ ఛైర్మన్ కోన శ్రీధర్, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్, పలువురు మంత్రులు ప్రారంభిస్తారు. పోటీల ఏర్పాట్లను గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పర్యవేక్షిస్తున్నారు.

స్టేడియంలో కోర్టుల ఏర్పాటు

టెన్నిస్ లీగ్ పోటీల్లో శ్రీమతి సత్తా

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: స్థానిక ఐజీఎంసీ స్టేడియంలోని టెన్నిస్ కాంప్లెక్స్‌లో జరుగుతున్న అస్మిత ఖేలో ఇండియా సౌత్ జోన్ సాఫ్ట్ టెన్నిస్ మహిళల లీగ్ పోటీల్లో సబ్ జూనియర్ విభాగంలో శ్రీమతి(తమిళనాడు) ఛాంపియన్‌షిప్ కైవసం చేసుకుంది. సబ్ జూనియర్స్‌లో ఏఎస్ వైశాలి(ఆంధ్రప్రదేశ్, ద్వితీయ), రీత్యా, శాస్టిగా(తమిళనాడు) సంయుక్తంగా తృతీయ స్థానాల్లో నిలిచారు. సబ్ జూనియర్ డబుల్స్ కేటగిరీలో శ్రీమతి, అనిలా(తమిళనాడు) జోడీ, శృతిలయ, రిషిక(తమిళనాడు) జోడీలు ఫైనల్స్‌లో ప్రవేశించగా.. జూనియర్స్ డబుల్స్ కేటగిరీలో నిషాలిని, తమిళ్వజి(తమిళనాడు) జోడీ, సాధన, నరుమూగయ్ (తమిళనాడు) జోడీలు ఫైనల్స్‌కు చేరుకున్నాయి. సీనియర్స్ కేటగిరీలో రాగశ్రీ, శ్వేత(తమిళనాడు) జోడీ, శరణ్య, హమృత (తమిళనాడు) జోడీ ఫైనల్స్‌లో ప్రవేశించాయి. పోటీలు సోమవారం ముగియనున్నాయి.

వాహనాల వెలుగులోనే ప్రయాణాలు

చెన్నై- కోల్‌కతా జాతీయ రహదారిపై సెంట్రల్ లైటింగ్ విద్యుత్తు దీపాలు ఎక్కడా వెలగడం లేదు. సంక్రాంతి ముగియడంతో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి హైదరాబాద్‌కు వెళ్లే వాహనాల లైట్లే.. వీధి దీపాలుగా దర్శనమిస్తోంటే చూడముచ్చటగా ఉన్నాయి. శుక్రవారం సాయంత్రం నుంచి ఆదివారం అర్ధరాత్రి వరకు విజయవాడ పశ్చిమ బైపాస్, చెన్నై- కోల్‌కతా జాతీయ రహదారి పరిసరాల్లో ఎటు చూసినా వాహనాలే. ఈ నేపథ్యంలో చిన్నఅవుటపల్లి జీరో కటింగ్ వద్ద ఆత్కూరు ఎస్సై మూర్తి బృందం దగ్గర ఉండి వాహనదారులకు దారి మళ్లిస్తూ ట్రాఫిక్‌ను నియంత్రించారు. - న్యూస్‌టుడే, గన్నవరం గ్రామీణం

బ్రాయిలర్ ధరలు (కిలో 1కి రూ.లలో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర -157 రిటైల్ ధర 184 చికెన్ విత్ స్కిన్ - 267 చికెన్ స్కిన్‌లెస్ - 304.
అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 180, 189, 200 చికెన్ విత్ స్కిన్ - 350 చికెన్ స్కిన్‌లెస్ - 360.

25న ఎంబీవీకేలో జాతీయ సదస్సు

రాఘవయ్యపార్క్ కూడలి(కృష్ణలంక), న్యూస్‌టుడే : ఈ నెల 25వ తేదీన ఎంబీ విజ్ఞాన కేంద్రంలో 'భారత రాజ్యాంగం-సవాళ్లు' అంశంపై జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు జవివే రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్. లక్ష్మణరావు, ఐలూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్. మాధవరావులు తెలిపారు. జన విజ్ఞాన వేదిక (జవివే), ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్(ఐలూ) సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆదివారం బాలోత్సవ భవన్‌లో నిర్వహించిన సమావేశంలో వారు వివరాలు వెల్లడించారు. దీనికి సంబంధించిన ప్రచార పత్రాలను ఆవిష్కరించారు. లక్ష్మణరావు మాట్లాడుతూ.. అభివృద్ధి గల ఉన్నత సమాజం ఏర్పాటులో రాజ్యాంగం ఎంతో కీలకమన్నారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75ఏళ్ల పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఈ సదస్సును జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో ఏయూ విశ్రాంత సహాయ రిజిస్ట్రార్ కోటేశ్వరరావు, బోయి రవి, డాక్టర్ వసుంధర, శోభన్, రత్నకమల్, యశ్వంత్, సుబ్రహ్మణ్యం, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

ప్రచార ప్రతులు విడుదల చేస్తున్న లక్ష్మణరావు, మాధవరావు, వసుంధర తదితరులు

91.9 FM Vijayawada
ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు
సోమవారం నుంచి శుక్రవారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ. 5 - ఉ. 7
ఈ-మార్నింగ్స్	ఉ. 7 - ఉ. 11
నువ్వా నేనా	ఉ. 11 - మ. 2
సత్యభామ	మ. 2 - సా. 5
లైట్ తీస్కో	సా. 5 - రా. 9
సరదాగా కాసేపు	రా. 9 - రా. 12
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా. 12 - తె. 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact 8008003297

EENADU Classifieds

BUSINESS SERVICES

బంగారం కొనబడును. బ్యాంకులలో, ఇతర ప్రైవేట్ సంస్థలలో తాకట్టులో ఉన్న మీ బంగారం విడిపించి అధిక ధరకు కొనబడును. (స్పాట్ క్యాష్) ✆ 87907 41166

REAL ESTATE

FLAT FOR SALE

Ready to Occupy 3BHK East Facing Flat No: 2003. 2nd Floor With Nice Parking Diris Palace, Ramachandra Nagar, VJA. ✆ 90329 62307

LAND FOR SALE

2 ఎకరాల 20 సెంట్లు చేపల చెరువు అమ్మకం. దొడ్డనపూడి గ్రామం కాళ్ల మండలం, భీమవరం, ప.గో. జిల్లా. సెల్: 8500405678, 98859 12559

PLOT FOR SALE

7 లక్షలకే సెంటు 70% బ్యాంక్ లోన్‌తో
పెనమలూరు హైస్కూల్ దగ్గరలో 33 అ॥ రోడ్లతో పంచాయితీ అప్రూవ్డ్ ప్లాట్లు అమ్మకమునకు కలవు.
✆ 98486 67454

TO LET

COMMERCIAL

గుంటూరు ఆటోనగర్‌లో 830 గ॥, గ॥ 20,000/- మరియు 266 గ॥, 3 షాపులు దక్షిణం 40x60, గ॥ 25000/-. రమేష్. 94403 51174.

JOBS

ప్రముఖ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీలో పనిచేయుటకు టెలీకాలర్స్ కావలెను. Age:18-30 Yrs. ✆ 89777 96932.

Required, Administration Dept. Qly: B.Tech/ Degree. Exp: 1Y, Sal:18K.+ System Knowledge Must, M/F, Tadepalli, D.Mart. ✆ 80195 41188.

Wanted Female Tele callers Freshers/ Exp. Qul: Inter/ Any Graduate. Sal: 10k To 18k. Timings: 9:30 To 6:30. ✆ 91549 00383

కరీంనగర్‌లోని డాక్టర్ గారి ఇంట్లో వంట చేయడానికి అనుభవం కలిగిన, ఏ బాదరాబందీ లేని 45 ఏళ్ల వయస్సు పైబడిన మహిళ కావలెను. ఆకర్షణీయమైన జీతం. 98480 14512.

ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ నందు పనిచేయుటకు టెలీకాలర్స్ మరియు ఆఫీస్ మేనేజర్స్ కావలెను. ఆకర్షణీయమైన జీతం ఇవ్వబడును. ✆ 81214 84630.

VJA-2 గవర్నర్‌పేట పైలెట్ సర్వీస్ స్టేషన్ IOCL పెట్రోల్‌బంక్ నందు సేల్స్‌మెన్స్‌గా పని చేయుటకు M/F కావలెను. ✆ 94412 49912, 92463 75420

విజయవాడలో ఇంటిపనులు చేయుటకు ఆడమనిషి కావలెను. ఉచిత వసతి సౌకర్యం కలదు. ఏ బాదరబందీ లేనివారు సంప్రదించండి: ✆ 99494 42255

విజయవాడలో శాఖాహారులకు ఆడ వంటమనిషి కావలెను. మొగల్రాజపురం చుట్టుప్రక్కల నివసించే 30 నుండి 40సం॥ వయస్సు గలవారు సంప్ర॥ ✆ 99494 42255

ప్రకటన చిన్నదైనా స్పందన అతివేగం ఈనాడు క్లాసిఫైడ్స్

VJA, కానూరులో గ్లాస్ & రబ్బర్ ఇండస్ట్రీ నందు పని చేయుటకు టెలీకాలర్స్ + Tally తెలిసిన వారు కావలెను. ✆ 98481 62965

MARKETING/ SALES

We Are Hiring Available Positions Sales: Sales Executives-3, Computer Operator-1. Experienced & Fresher can also apply Send Your CV To: +91 9959396633, - Santosh Honda Currency Nagar, Vijayawada.

BOOK YOUR COLOUR CLASSIFIED
₹1200/- (5 Lines)
PH: 98496 97616
ప్రకటనలపై జి.ఎస్.టి. 5% అదనం

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

(c) eenadu

తిరువూరు
• తిరువూరు • మైలవరం

విష్ణు సహస్రనామ పారాయణం

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే : విశ్వాస్ సంస్థ ఆధ్వర్యంలో పటమట శ్రీనివాసనగర్ బ్యాంకు కాలనీలో ఆదివారం నిర్వహించిన విష్ణు సహస్ర నామ పారాయణ కార్యక్రమాన్ని దుర్గగుడి పాలక మండలి ఛైర్మన్ రాధాకృష్ణ ప్రారంభించారు. హరి భక్త మహిళా బృందం 27 సార్లు పారాయణ చేశారు. ఈసందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ.. విష్ణు సహస్ర నామపారాయణ ద్వారా ప్రజల్లో ఆధ్యాత్మిక వికాసం లభిస్తుందన్నారు. కార్యక్రమంలో విశ్వాస్ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ టి.జె.శ్రీధరన్, ట్రస్టీ బాలసుబ్రమణియన్, ప్రతినిధులు గుండారపు భవానీ, పరిటాల ఓంకార్, కార్పొరేటరు జాస్తి సాంబశివరావు, కాలనీ అధ్యక్షుడు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

వాట్సప్‌లో చంద్రబాబుపై దుష్ప్రచారం..

వీరులపాడు, న్యూస్‌టుడే : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వాట్సప్‌లో పోస్ట్ చేసిన బి. హరిసింగ్ అనే వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని వీరులపాడు మండల తెదేపా నాయకులు ఎస్సై అభిమన్యుకు ఆదివారం ఫిర్యాదు చేశారు. కృత్రిమ మేధ ద్వారా చంద్రబాబునాయుడు ఒక సినిమా పాటకు నృత్యం చేస్తున్నట్లుగా సృష్టించిన వీడియోను ఈనెల 15వ తేదీన పోస్ట్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇంద్రకీలాద్రిపై భక్తుల సందడి

యాగశాలలో చండీహోమాన్ని వీక్షిస్తున్న ఉభయదాతలు

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: అమావాస్య నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై ఆర్జిత సేవల్లో పెద్ద సంఖ్యలో భక్తులు ఆదివారం పాల్గొన్నారు. చండీహోమం, కుంకుమార్చన, శాంతి కల్యాణం, సూర్యోపాసన, ఖడ్గమాల పూజలకు తరలివచ్చిన ఉభయదాతలతో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. వేకువజాము నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. ముఖ్యంగా సంక్రాంతి సెలవులు ముగుస్తుండడంతో తెలంగాణ నుంచి వచ్చిన వాహనాల్లో భక్తులు రావడంతో ఘాట్ రోడ్డు, కనకదుర్గానగర్ లిఫ్టు మార్గాలు కిటకిటలాడాయి. దుర్గగుడి ఈవో శీనానాయక్, పాలకమండలి సభ్యులు అవ్వారు శ్రీనివాసరావు స్కానింగ్ పాయింట్ వద్ద భక్తులను నియంత్రించేందుకు చర్యలు తీసుకున్నారు. దీంతో రూ.100, రూ.300, రూ.500 దర్శనం టికెట్ల ద్వారా దేవస్థానానికి రూ.19.62 లక్షల ఆదాయం లభించింది. భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకొని నివేదన సమయంలో ప్రొటోకాల్ దర్శనానికి వచ్చిన వారిని నియంత్రించారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM
తిరువూరు: 98853 28820 మైలవరం: 80085 74705

? చెవుటూరు ఎస్సీ ఏరియాలో అంగన్‌వాడీ కేంద్రం పక్కనే స్థానికులు చెత్త వేయడంతో డంపింగ్ యార్డును తలపిస్తోంది. తక్షణమే చెత్త తొలగించి పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలి. **- నారాయణ, గ్రామస్థుడు**
✔ సమస్య తెలిసింది. సిబ్బందితో చెత్తను తొలగించి పారిశుద్ధ్య చర్యలు చేపడతాం. **- బసవ లింగేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శి - న్యూస్‌టుడే, జి.కొండూరు**

? కొండపల్లి ఆర్యవైశ్య కల్యాణ మండపం రహదారిలో అనేక చోట్ల రహదారి గుంతలమయమైంది. దీంతో ద్విచక్ర వాహనాల రాకపోకలు ఇబ్బందిగా మారింది. **- ఈశ్వరరావు, స్థానికుడు** ✔ ఆ రహదారిలో చిన్నపాటి గుంతలు అధికంగానే ఉన్నాయి. ఆ గుంతల్లో మట్టిని పోసి చదును చేయిస్తాం. **- పవన్, పారిశుద్ధ్య మేస్త్రీ - న్యూస్‌టుడే, కొండపల్లి**

? ఇబ్రహీంపట్నం గ్రామీణ మండలం దాములూరు గ్రామంలోని ఇందిరమ్మ కాలనీలో మురుగు కాలువల్లో పూడిక పేరుకుపోయి మురుగు ఎక్కడిక్కడే నిలుస్తోంది. **- లాల్ సాహెబ్, స్థానికుడు** ✔ పారిశుద్ధ్య కార్మికులను పంపించి మురుగు కాలువల్లోని పూడికలను తీయించి సమస్య పరిష్కరిస్తాం. **- కె.గణేష్, గ్రామ కార్యదర్శి, దాములూరు - న్యూస్‌టుడే, ఇబ్రహీంపట్నం గ్రామీణం**

నీరు విడుదల

గంపలగూడెం : ఎన్నెస్పీ రెండో జోన్ పరిధిలోని మధిర బ్రాంచి కెనాల్‌కు ఆదివారం కల్లూరు మండలం కప్పలబంధం నియంత్రిక నుంచి 980 క్యూసెక్కుల సాగర్ జలాలు విడుదలైనట్లు ఏఈ మహేష్ బాబు తెలిపారు. గంపలగూడెం మండలం సరిహద్దులోని 23వ కి.మీ వద్దకు 371 క్యూసెక్కులు చేరగా దిగువన మేజర్ల వారీగా గంపలగూడెం 20, ఊటుకూరు-1కి 45, పెదకొమిర 20, మధిర 30, నిడానపురం 40 క్యూసెక్కులు చొప్పున సరఫరా చేస్తున్నట్లు చెప్పారు.

రౌడీషీటర్లకు కౌన్సెలింగ్

నందిగామ, న్యూస్‌టుడే: నందిగామ పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఆదివారం రౌడీషీటర్లకు సీఐ వైవీఎల్ నాయుడు ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. నందిగామ పోలీస్ స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు తావులేదన్నారు.

అభివృద్ధికి సహకారం.. రైతుల ఆనందం

జి.కొండూరు, న్యూస్‌టుడే

పడమర చెరువులో పుష్కలంగా నీరు

రెండేళ్ల కిందట బుడమేరు వాగుకు సంభవించిన వరదల కారణంగా వెల్లటూరు పడమర చెరువు(పెద్ద చెరువు)కు గండ్లు పడి రైతులు నానా అవస్థలు పడ్డారు. అధిక మొత్తం అన్నదాతలు ఖరీఫ్ సాగు చేసేందుకు నీరందదని ఆందోళన చెందారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం చెరువును అభివృద్ధి చేసేందుకు చర్యలకు ఉపక్రమించింది. మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ సహకారంతో, రైతాంగం అభ్యర్థనల మేరకు మరమ్మతుల కోసం రూ.48 లక్షలను జూన్ 2025లో మంజూరు చేసి ఆయా పనులకు శ్రీకారం చుట్టింది. దీంతో చెరువుకు పడ్డ నాలుగు భారీ గండ్లను పూడ్చివేత పనులు ప్రారంభించి, దానికి చెరువులోని మట్టినే వినియోగించారు. ఈ పనులు చేయడానికి దాదాపు నెలన్నర రోజులు సమయం పట్టింది. అనంతరం రోలర్‌ను వినియోగించి చదును చేసి గట్లను బలోపేతం చేశామని చెరువు సంఘం అధ్యక్షుడు పగడాల పెద సాంబయ్య తెలిపారు.

✤ అలుగు పారడంతో..

వెల్లటూరు పడమటి చెరువు దాదాపు 278 ఎకరాలలో వ్యాపించి చుట్టు పక్కల గ్రామాలన్నింటికీ నీరు సరఫరా చేస్తోంది. చెరువు పూర్తిగా నిండి అలుగు పారడంతో ఆయకట్టులోని వెల్లటూరు, చెగిరెడ్డిపాడు, కందులపాడు, హెచ్.ముత్యాలంపాడు, ఆత్కూరు, చెవుటూరు తదితర గ్రామాలకు సాగు నీరు లభించినట్లైంది. దాదాపు ఆయా గ్రామాల్లో 1200 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. దీంతో రైతులు అధిక భాగం వరి పంట సాగు చేపట్టారు. కొంత మేర పత్తి పంటకు కూడా నీరు అక్కరకు వచ్చింది. ప్రస్తుతం వరి కోతలు పూర్తయ్యి పంట చేతికి రావడంతో ఎకరాకు 35 బస్తాలు దిగుబడి వచ్చిందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

పండగ ముగిసింది.. రద్దీగా మారింది

ద్విచక్ర వాహనాల్లో వెళ్తున్న వారికి కౌన్సెలింగ్ ఇస్తున్న షిరీన్‌బేగం

గొల్లపూడి వద్ద హైదరాబాద్ వైపు వెళ్తున్న వాహనాలు

గొల్లపూడి, న్యూస్‌టుడే : సంక్రాంతికి వచ్చిన వారంతా తిరిగి వెళ్లడంతో విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారి ఆదివారం రద్దీగా మారింది. పలువురు వందలాది వాహనాల్లో విజయవాడ పశ్చిమ బైపాస్ మీదుగా గొల్లపూడి, ఇబ్రహీంపట్నం ప్రాంతాల మీదుగా హైదరాబాద్ వైపు వెళ్లారు. గుంటూరు వైపు నుంచి వచ్చే వాహనాలు కాజ సమీపంలోని పశ్చిమ బైపాస్ మీదుగా గొల్లపూడి వద్దకు చేరుకున్నాయి. ఇందులో భాగంగా వాహనాలను సజావుగా వెళ్లేలా ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు.

✤ ప్రమాదకర ప్రయాణం వద్దు

పిల్లలు, బ్యాగులతో ద్విచక్ర వాహనాలపై ప్రమాదకరంగా ప్రయాణం చేయవద్దని ట్రాఫిక్ డీసీపీ షిరీన్ బేగం పేర్కొన్నారు. విజయవాడ పశ్చిమ బైపాస్, జాతీయ రహదారిపై ప్రమాదకరంగా వెళ్తున్న వారికి ట్రాఫిక్ పోలీసులు ఆదివారం కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా షిరీన్ బేగం మాట్లాడుతూ.. బరువైన బ్యాగులతో కుటుంబ సమేతంగా ద్విచక్ర వాహనాలపై వెళ్లడం వల్ల ప్రమాదాలు జరిగేందుకు ఆస్కారం ఉంటుందని తెలిపారు. ఈ విధంగా దూర ప్రయాణం చేయడం శ్రేయస్కరం కాదని సూచించారు. కారులో వెళ్తున్న వారు సీటు బెల్టు పెట్టుకుని వెళ్లాలని కోరారు. గొల్లపూడి, ఇబ్రహీంపట్నం వద్ద డ్రోన్ సాయంతో వాహనాల రాకపోకలను ఆమె పరిశీలించారు.

గుంటుపల్లి: చీరలు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే కృష్ణప్రసాద్

రాఘవాపురం బీసీ కాలనీలో..

తిరువూరు ఫ్యాక్టరీ సెంటర్‌లో..

ఎ.కొండూరులో..

కొండపల్లిలో..

మొర్సుమిల్లిలో వస్త్రదానం

గంపలగూడెం మండలం గోసవీడులో..

గొల్లపూడిలో నివాళులర్పిస్తున్న ఉమా

చెవుటూరులో..



మైలవరంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేస్తూ..

సంక్షేమానికి ఆద్యుడు ఎన్టీఆర్

పేదలకు సంక్షేమ పథకాలు అందించడంలో ఎన్టీఆర్ ఆద్యుడని పలువురు తెదేపా నాయకులు అన్నారు. తెదేపా వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు వర్ధంతి పురస్కరించుకుని ఆదివారం తిరువూరు, మైలవరం నియోజకవర్గాల్లోని ఆయన విగ్రహాలు, చిత్రపటాలకు పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలుగు వారి కీర్తిని ప్రపంచానికి తెలియజేసిన మహనీయుడని కొనియాడారు. - న్యూస్‌టుడే, బృందం

అల్పాహారం అందేనా.. ఆకలి తీరేనా?

గంపలగూడెం, న్యూస్‌టుడే

ప్రత్యేక తరగతులకు హాజరైన పది విద్యార్థులు

ప్రభుత్వ పాఠశాలల్లో అభ్యసిస్తున్న పది విద్యార్థులకు సాయంత్రం వేళ అందించే అల్పాహారం ఈ సంవత్సరం సరిగా అందలేదు. గతేడాది పరీక్షలకు పది రోజుల ముందు అందించి మమ అనిపించారు. ఈ ఏడాది కూడా అదే తంతు కొనసాగుతోందని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రైవేట్ సంస్థలు నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలనే లక్ష్యంతో పలు చర్యలు తీసుకుంటున్నాయి. డిసెంబరు నెల నుంచే ఉదయం, సాయంత్రం విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ విద్యాలయాల్లో పది చదువుతున్న బాలబాలికలు ఉదయం 8 గంటలకే బడిలో ఉండాలి. సమీప గ్రామాల నుంచి పాఠశాలకు వచ్చే వారు ఉదయం 7 గంటలకే ఇంటి నుంచి బయలుదేరి వెళ్లి తిరిగి రాత్రి 7 గంటలకు ఇంటికి తిరిగి వస్తారు. ఈ క్రమంలో విద్యార్థులకు సరైన పోషకాహారం అందితేనే శారీరక అలసట లేకుండా చదువుతారు.

మండలం	పాఠశాలలు	విద్యార్థులు
గంపలగూడెం	12	467
విస్సన్నపేట	7	362
తిరువూరు	8	402
ఎ.కొండూరు	9	367

పోషకాహారం పది విద్యార్థులకు సాయంత్రం వేళ అందించారు. ఈ సంవత్సరం జడ్పీ నుంచి నిధులు కేటాయింపు జరగలేదు. అధికారులు కూడా అల్పాహారం ఊసెత్తడం లేదు. మరో రెండు నెలల్లో పది పరీక్షలు ప్రారంభం కానున్నాయి. తిరువూరు నియోజకవర్గంలోని 36 పాఠశాలల్లో 1,598 మంది పది విద్యార్థులు ఉన్నారు. ఏటా కొన్ని పాఠశాలల్లో దాతలు అల్పాహారం అందించారు. కానీ ఈ సారి వారి నుంచి స్పందన కొరవడింది. ఇప్పటికైనా జడ్పీ ఉన్నత అధికారులు స్పందించి నిధులు కేటాయించి అల్పాహారం అందించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

✤ ఊసెత్తడం లేదు

ఏటా జడ్పీ నిధులతో బడులకు గోధుమ రవ్వ, శనగలు సరఫరా చేసేవారు. దీంతో రోజుకో రకం

'కేంద్రం తెచ్చిన కొత్త చట్టం రాష్ట్రానికి భారం'

గోడ ప్రతులు ఆవిష్కరిస్తున్న నాయకులు

మైలవరం, న్యూస్‌టుడే : కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన వీబీ జీ రామ్‌జీ తో ఉపాధికి హామీ లేదని సీపీఎం మండల కార్యదర్శి సీహెచ్. సుధాకర్ పేర్కొన్నారు. పని హక్కును కాపాడుకుందాం, ఇంటింటికీ ఉపాధి పేరుతో సీపీఎం రూపొందించిన గోడ ప్రతులను స్థానిక కార్యాలయంలో ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం తెచ్చిన కొత్త చట్టం రాష్ట్రానికి భారంగా మారిందని ఆరోపించారు. యూపీఏ హయాంలో కమ్యూనిస్టు పార్టీల ఉమ్మడి పోరాట ఫలితంగా నాటి ప్రభుత్వం ఉపాధి హామీ తెచ్చిందన్నారు. దాని ద్వారా పేదలకు ఉపాధి దొరికిందని, నూతన విధానంలో రాష్ట్రాలు 40 శాతం నిధులను భరించాలని చెప్పడంతో పథకం మందగించే అవకాశం ఉందన్నారు. పథకాన్ని తిరిగి గత నిబంధనలతో పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకటరెడ్డి, సుబ్బారావు, ఇస్సాక్, రమేష్, పౌలు, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పంచాయతీకి మార్చురీ బాక్సు అందజేత

మైలవరం, న్యూస్‌టుడే : మండలంలోని వెల్వడం గ్రామ పంచాయతీలో వినియోగార్థం లయన్స్ క్లబ్ ఆఫ్ మైలవరం ఆధ్వర్యంలో బండి కోటేశ్వరరావు కుమారుడు నరేష్ మార్చురీ బాక్సును పంచాయతీకి వితరణ చేశారు. గ్రామంలో అంత్యక్రియల సమయంలో ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వితరణ చేయడం అభినందనీయమని తెదేపా రాష్ట్ర నాయకుడు కోమటి సుధాకరరావు పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచి ధర్మరాజు, సతీష్, క్లబ్ నాయకులు రాంభూపాల్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, జాస్తి వెంకటేశ్వరరావు, నాగభూషణం, రామిరెడ్డి, హరీష్ కుమార్, శ్రీధర్, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.

కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచి తదితరులు

నందిగామ గ్రామీణం, న్యూస్‌టుడే : నందిగామ వాసవీ మాత మందిరంలో ఈ నెల 20న అమ్మవారి ఆత్మార్పణ

20న వాసవీమాత ఆత్మార్పణ దినోత్సవం

దినోత్సవం నిర్వహిస్తున్నామని మందిర కమిటీ అధ్యక్షుడు చవట నాగేశ్వరరావు ఆదివారం తెలిపారు. ఉదయం 9 గంటలకు దేవతల బావి నుంచి పవిత్ర జలాన్ని ఊరేగింపుగా తీసుకొస్తామన్నారు. 9.30 గంటలకు అష్టోత్తర కలశారాధన, 10.30కి పంచామృతాలు, ఫలరసాలు, అష్టోత్తర కలశాల జలాలతో అమ్మవారి అభిషేకం, 11కి అమ్మవారికి వెయ్యి ఫలాలతో అర్చన, లలితాసహస్రనామ పారాయణం ఉంటుందని వివరించారు.

ప్రకటన

నా క్లయింట్స్ ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలో చేరినటువంటి చిట్టినగర్ వాస్తవ్యులు శ్రీ అల్లు మధుసూదన్‌రావు, S/o మాల కొండయ్య మరియు వారి భార్య శ్రీమతి అల్లు హైమావతి గార్ల సంజాయిషీ పొంది యావన్మందికి తెలియజేయునది ఏమనగా..

క్రింది షెడ్యూలు దాఖలా ఆస్తిని షేక్ జహీర్ గారి భార్య శ్రీమతి షేక్ మహబూబ్ సుల్తాన్ గారు రిజిస్టరు క్రయ దస్తావేజు నెం: 4830/2004 ద్వారా శ్రీ అధికారి రంగారావు గారి కుమారుడు అధికారి వెంకట మోహనరావు గారు వారి రిజిస్టరు విక్రయ ఎగ్రిమెంటు మరియు జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఏజెంట్ కందుకూరి అనిల్ కుమార్ గారి వద్ద నుండి క్రయం పొంది తదాది నేటి వరకు వారి స్వాధీన హక్కు భుక్తములలో కలిగివున్నారు అని తెలియజేసినారు. నా క్లయింట్లు క్రింది షెడ్యూలు ఆస్తిని క్రయం పొందుటకు షేక్ మహబూబ్ సుల్తాన్ గారితో ఖరారు పరుచుకొని రిజిస్ట్రేషన్ చేయించుకోదలచినారు. కావున నా క్లయింట్లు క్రింది షెడ్యూలు ఆస్తిని క్రయం పొంది రిజిస్ట్రేషన్ చేయుంచు కొనుటకు ఎవరికి అయినా ఎటువంటి అభ్యంతరములు గాని, కోర్టు ఎటాచ్‌మెంట్లు గాని, తనఖాలు గాని మరియు యే ఇతర క్లెయిమ్‌లు వున్నయెడల వారి అభ్యంతరములు గాని క్లెయిమ్‌లు గాని ఈ క్రింది అడ్రసుకు Regd Post With Ack Due ద్వారా 7 రోజులలోగా వారి అభ్యంతరములు గాని, క్లెయిమ్‌లు గాని తెలియజేయగలరు. లేని యెడల ఆపై వచ్చు అభ్యంతరములు నా క్లయింట్స్‌ను బైండు చేయజాలవు అని యావన్మందికీ తెలియజేయటమైనది.

షెడ్యూల్: కృష్ణా జిల్లా ప్రస్తుతము NTR జిల్లా ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ వారి ఇలాకా రాయనపాడు గ్రామ పంచాయితి ఏరియాలో చేరిన రాయనపాడు గ్రామ R.S.R. 72/3 దాఖలా LP No: 28/2008 లో చూపబడిన PLot No 313 & 314 దాఖలా చ॥గ॥ 825ల ఖాళీ నివేశన స్థలముకు **హద్దులు: తూర్పు:** అ.50-0లు వెడల్పుగల రోడ్డు, **దక్షిణం:** అ.30-0లు వెడల్పుగల రోడ్డు, **పడమర:** ఖాళీ స్థలం, **ఉత్తరం: ప్లాటు నెం:** 312 దాఖలా స్థలం.

Kollipara Mukundini, Advocate
విజయవాడ తేది:18-1-26
Flat No. 104, Splender Garden Apartments, Road No: 5, Sector No. 1,Louts Land Mark, Ayodhyanagar,Vijayawada, Cell: 94409 88010.

శిథిలావస్థలో అంగన్‌వాడీ కేంద్రం

వెలగలేరు ఎస్సీ ఏరియాలోని అంగన్‌వాడీ కేంద్రం పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో నిర్వహణ కష్టమైంది. దీంతో కేంద్రాన్ని కొంత కాలంగా తాత్కాలికంగా పక్కనే అసంపూర్తిగా నిర్మించిన ఎస్సీ సామాజిక భవనంలో నిర్వహిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. దాదాపు రెండేళ్ల కిందటే దుస్థితికి చేరిన అంగన్‌వాడీని వైకాపా సర్కారు పట్టించుకోకపోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని స్థానికులు మండిపడుతున్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వమైన శిథిలావస్థకు చేరిన కేంద్రాన్ని తొలగించి కొత్త భవనాన్ని నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. - న్యూస్‌టుడే, జి.కొండూరు

నడక దారి.. కంపమయంగా మారి

కొండపల్లి గజరాజు చెరువు ప్రాంగణంలో రెండేళ్ల కిందట ఎన్టీటీపీఎస్, పురపాలిక సంఘం ఆధ్వర్యంలో వాకింగ్ ట్రాక్‌ను ఏర్పాటు చేశారు. రెండు నెలల పాటు పర్యవేక్షణ ఉండటంతో స్థానికులు, ఎన్టీటీపీఎస్ ఉద్యోగులు దాన్ని ఉపయోగించుకున్నారు. ఇదిలా ఉంటే పురపాలికకు కమిషనర్లు మారుతుండటంతో పాటు సాధారణ ఎన్నికలు వచ్చాయి. దీంతో అటు పురపాలిక, ఇటు ఎన్టీటీపీఎస్ దాన్ని పూర్తిగా పక్కన పెట్టాయి. ఇంకేముంది కంప చెట్లు మొలవడం ప్రారంభమయ్యాయి. నిర్వహణ లేకపోవడంతో వాకింగ్ చేసే వారు తగ్గిపోయి దాదాపుగా కిలో మీటరు ఉన్న ట్రాక్ పూర్తిగా కంపమయమైంది. ఈ సమస్యను అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని వాకింగ్ చేసే వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. - న్యూస్‌టుడే, కొండపల్లి

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 98496 97616

పాడి రైతుకు భరోసా

✤ నేటి నుంచి పశు ఆరోగ్య శిబిరాలు

ఇబ్రహీంపట్నం గ్రామీణం, న్యూస్‌టుడే: గ్రామీణ ప్రాంతాల్లో అధిక శాతం మంది రైతులు పాడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తుంటారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి పాడి రైతులకు అండగా ఈ నెల 19 నుంచి గ్రామాల్లో ఉచిత పశు ఆరోగ్య శిబిరాలను నిర్వహించనుంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా పశువులు, జీవాలు పలు వ్యాధుల బారిన పడుతున్నాయి. కొన్ని చోట్ల మృత్యువాత పడుతున్న సంఘటనలున్నాయి. ఈ సమస్యలను పరిష్కరించడంతో పాటు పాడి రైతులకు భరోసా కల్పించేందుకు రాష్ట్ర పశు సంవర్ధక శాఖ కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 19 నుంచి 31 వరకు ప్రతి మండలంలో రోజుకు రెండు వైద్య బృందాలు రెండు గ్రామ పంచాయతీల పరిధిలో శిబిరాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఇబ్రహీంపట్నం పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకుడు తాళ్లూరి శ్రీనివాసరావు తెలిపారు. ఇబ్రహీంపట్నం మండలంలో గ్రామాలు తక్కువగా ఉండటంతో శిబిరాలు ఈ నెల 24వ తేదీతో ముగుస్తాయని చెప్పారు.

✤ సేవలు ఇలా..

శిబిరాల్లో వైద్యులు పశువులను పరీక్షించి సేవలందిస్తారు. ముఖ్యంగా దూడలు, ఆవులు, గేదెలు, చిన్న జీవాలకు నట్టల నివారణ మందులు అందిస్తారు. కృత్రిమ గర్భధారణ, చూడి పరీక్షలు చేసి సూచనలు చేస్తారు. ఎదకు రాని, చూలు కట్టని ఇతర గర్భకోశ వ్యాధులకు చికిత్స అందిస్తారు. వ్యాధి నిరోధక టీకాలు వేస్తారు.

SBI భారతీయ స్టేట్ బ్యాంక్
యస్‌యంఇ గన్నవరం బ్రాంచి (63643), డి.నెం:8-128, మొదటి అంతస్థు, రాయ్ నగర్ గన్నవరం, కృష్ణా జిల్లా-521101.

స్వాధీనత ప్రకటన
APPENDIX IV (రూలు-8(1) (స్థిరాస్తి కొరకు)

ఇందుమూలముగా సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్సెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ చట్టం-2002 ప్రకారం భారతీయ స్టేట్ బ్యాంక్, యస్ఎంఇ గన్నవరం బ్రాంచి, కృష్ణా జిల్లా యొక్క అధీకృత అధికారిగా దిగువ సంతకందారు, సెక్యూరిటీ ఇంట్రెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్, 2002 యొక్క సెక్షన్ 13(12) 3వ నిబంధన క్రింద సంక్రమించిన అధికారాలను వినియోగిస్తూ, సదరు నోటీసు స్వీకరించిన తేది నుండి 60 రోజులలోపు నోటీసులో తెలిపిన ఋణము మొత్తము **ది.24-09-2025**వ తేదీ నాటికి మొత్తము బకాయి **రూ.1,54,58,291/- (అక్షరాల ఒకకోటి యాభైలక్షల యాభైఎనిమిదివేల రెండువందల తొంభైఒక్క రూపాయిలు మాత్రమే)** (లోన్ అకౌంట్ నెం.40106652449) మరియు తదుపరి వడ్డీ, ఖర్చులతో సహా చెల్లించమని కోరుతూ ఋణగ్రహీతలు:

1. మెస్సర్స్ శంకర్ ఫిల్లింగ్ స్టేషన్, హెచ్‌పిసియల్ పెట్రోల్ బంక్, ప్రొప్రయిటర్: శ్రీమతి గూడె సులోచన, భర్త: లేటు శ్రీ గూడె వెంకట కృష్ణ, సర్వే నెం-384, జగ్గయ్యపేట రోడ్, చిల్లకల్లు, కృష్ణా జిల్లా-521175.
2. శ్రీమతి గూడె సులోచన, భర్త: లేటు శ్రీ గూడె వెంకట కృష్ణ, ప్రొప్రయిటర్: మెస్సర్స్ శంకర్ ఫిల్లింగ్ స్టేషన్, హెచ్‌పిసియల్ పెట్రోల్ బంక్, డి.నెం.60-13-4, 2వ అంతస్థు, రోడ్ నెం.3, యస్‌బిఐ కాలని 2, సిద్ధార్థ నగర్, విజయవాడ, యన్‌టిఆర్ జిల్లా-520010.

ఈ స్థిరాస్తితో ఏవిధమైన లావాదేవీలు జరుపరాదని, ఏవేని లావాదేవీలు జరిపిన పక్షంలో అవి భారతీయ స్టేట్ బ్యాంక్ యొక్క ఛార్జీకి మొత్తం బకాయి **ది.24-09-2025** నాటికి **రూ.1,54,58,291/-** మరియు తదుపరి వడ్డీ + ఖర్చులు మొదలగువాటికి లోబడి ఉంటాయని ఋణగ్రహీతకు/హామీదారులకు మరియు సాధారణ ప్రజానీకానికి ఇందుమూలముగా తెలియపరచటమైనది.

1. మెస్సర్స్ జి.వి.కె. ట్రాన్స్‌పోర్ట్స్, ప్రొప్రయిటర్: శ్రీమతి గూడె సులోచన, భర్త: లేటు శ్రీ గూడె వెంకట కృష్ణారావు, సర్వే నెం-384, చిల్లకల్లు జగ్గయ్యపేట రోడ్, ప్లాట్ నెం.42-సి, ఇండస్ట్రియల్ పార్క్, తిరుమలగిరి గ్రామం, జగ్గయ్యపేట, కృష్ణా జిల్లా-521178.
2. శ్రీమతి గూడె సులోచన, భర్త: లేటు శ్రీ గూడె వెంకట కృష్ణారావు, ప్రొప్రయిటర్: మెస్సర్స్ జి.వి.కె. ట్రాన్స్‌పోర్ట్స్, డి.నెం.60-13-4, 2వ అంతస్థు, రోడ్ నెం.3, యస్‌బిఐ కాలని 2, సిద్ధార్ధ నగర్, విజయవాడ, యన్‌టిఆర్ జిల్లా-520010.

మరియు పైన పేర్కొన్న ఖాతాలకు హామీదారులు 1. శ్రీ చెన్నుపాటి ధర్మతేజ, తండ్రి: వెంకటేశ్వరరావు, డి.నెం.6-28-1, అంగలకుదురు, గుంటూరు జిల్లా-522211. 2. శ్రీమతి గూడె సులోచన, భర్త లేటు శ్రీ గూడె వెంకట కృష్ణ 3. శ్రీమతి గూడె యోష్న, భర్త చెన్నుపాటి ధర్మతేజ, డి. నెం. 60-13-4, 2వ ఫ్లోర్, రోడ్ నెం.3, ఎస్‌బిఐ కాలనీ-2, సిద్ధార్ధ నగర్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా-520010. సదరు నోటీసు స్వీకరించిన తేది నుండి 60 రోజులలోపు నోటీసులో తెలిపిన ఋణము మొత్తము **ది.24-09-2025**వ తేదీ నాటికి మొత్తము బకాయి **రూ.4,66,35,444/- (అక్షరాల నాలుగుకోట్ల అరవైఆరులక్షల ముప్పైఐదువేల నాలుగువందల నలభైనాలుగు రూపాయిలు మాత్రమే)** (లోన్ అకౌంట్ నెం.40106652109) మరియు తదుపరి వడ్డీ, ఖర్చులతో సహా చెల్లించమని కోరుతూ **ది:24-09-2025**న డిమాండ్ నోటీసును మరియు **ది:29-10-2025**న పత్రికా ప్రకటన ప్రచురించడమైనది.

ఈ స్థిరాస్తితో ఏవిధమైన లావాదేవీలు జరుపరాదని, ఏవేని లావాదేవీలు జరిపిన పక్షంలో అవి భారతీయ స్టేట్ బ్యాంక్ యొక్క ఛార్జీకి మొత్తం బకాయి **ది.24-09-2025** నాటికి **రూ.4,66,35,444/-** మరియు తదుపరి వడ్డీ + ఖర్చులు మొదలగువాటికి లోబడి ఉంటాయని ఋణగ్రహీతకు/తనఖాదారుకు మరియు సాధారణ ప్రజానీకానికి ఇందుమూలముగా తెలియపరచటమైనది.

సదరు మొత్తాన్ని తిరిగి చెల్లించుటలో ఋణగ్రహీత/తనఖాదారు విఫలమైనందున సదరు రూల్ "8"తో చదువుకొనవలసిన సదరు చట్టం ద్వారా సెక్షన్ 13(4) క్రింద దిగువ వివరించిన స్థిరాస్తిని సెక్యూరిటీ ఇంట్రెస్ట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ రూల్స్ 2002 ప్రకారం ఈ దిగువ సంతకందారు **ది:13-01-2026**న స్వాధీనం చేసుకొన్నారని ఋణగ్రహీతకు/తనఖాదారుకు మరియు సాధారణ ప్రజానీకానికి ఈ నోటీసు ద్వారా తెలుపడమైనది.

ఋణగ్రహీత/తనఖాదారు సదరు చట్టంలో సబ్ సెక్షన్(8) ఆఫ్ సెక్షన్ 13 ప్రకారం తనఖా ఆస్థిని గడువులోపల విడిపించుకొనుటకు గాను దృష్టి సారించవలసి ఉన్నది.

పార్టు-I, చరాస్తుల వివరములు
బ్యాంకుకు తనఖా చేయబడిన ప్రస్తుత ఆస్థులు ఇతర స్టాక్స్, ట్రేడ్‌లోని స్టాక్స్, రిసీవబుల్స్, స్టోర్ మరియు స్పేర్స్, మిషనరీ, ఎక్యూప్‌మెంట్ మొ॥నవి.

పార్టు-II, స్థిరాస్తుల వివరములు
ప్రోపర్టి నెం.1: కృష్ణా జిల్లా, పామర్రు మండలం, పామర్రు గ్రామం & గ్రామ పంచాయితి, సమీప డోర్ నెం.15-41, ఆర్‌యస్ నెం.659/2ఎ లోని ఎ॥0.11 సెంట్లు లేక 532.4 చ॥గ॥లు లేక 445.155 చ॥మీ॥ల ఖాళీ స్థలం 1. శ్రీ గూడె వెంకట కృష్ణారావు, తండ్రి: నరసింహరావు, 2. శ్రీమతి గూడె సులోచన, భర్త: వెంకట కృష్ణారావు గార్లకు చెందిన డాక్యుమెంట్ నెం.1180/2016, తేది:23-05-2016 నకు హద్దులు: ఉత్తరం: కోటి నాగమహేశ్వరరావు యొక్క స్థలం, దక్షిణం: వెండీ యొక్క స్థలం, తూర్పు: 33 అడుగుల వెడల్పుగల రోడ్డు, పడమర: పామర్రు టు చల్లపల్లి రోడ్డు మార్జిన్.
ప్రోపర్టి నెం.2: కృష్ణా జిల్లా, ఇబ్రహీంపట్నం యస్ఆర్ఓ, మూలపాడు గ్రామం & గ్రామ పంచాయితి, సమీప డోర్ నెం.6-31, ఆర్‌యస్ నెం.4/14 లోని 968 చ॥గ॥లు లేక 809.373 చ॥మీ॥ల ఖాళీ స్థలం శ్రీమతి గూడె సులోచన, భర్త: వెంకట కృష్ణారావు గారికి చెందిన డాక్యుమెంట్ నెం.3063/2004, తేది:07-06-2004 నకు హద్దులు: ఉత్తరం: నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు, తండ్రి: సత్యనారాయణ యొక్క ఆస్థి, దక్షిణం: బజారు, తూర్పు: బజారు, పడమర: బజారు.
ప్రోపర్టి నెం.3: కృష్ణా జిల్లా, పామర్రు యస్ఆర్ఓ, పామర్రు గ్రామ పంచాయితి & మండలం, పామర్రు గ్రామం, సమీప డోర్ నెం.1-15, ఆర్‌యస్ నెం.659/2ఎ లోని ఎ॥0.56 సెంట్లు లేక 2711 చ॥గ॥లు లేక 2276.736 చ॥మీ॥ల విస్తీర్ణములోని సెమీ ఫినిష్డ్ ఆర్‌సిసి రూఫ్డ్ భవనము 1. శ్రీ గూడె వెంకట కృష్ణారావు, తండ్రి: నరసింహరావు, 2. శ్రీమతి గూడె సులోచన, భర్త: వెంకట కృష్ణారావు గార్లకు చెందిన డాక్యుమెంట్ నెం.358/2016, తేది:03-02-2016 నకు హద్దులు: ఉత్తరం: ఫరం యొక్క ఆస్థి, దక్షిణం: దుబ్బాల సాంబశివరావు యొక్క ఆస్థి, తూర్పు: దుబ్బాల సాంబశివరావు యొక్క ఆస్థి, పడమర: చల్లపల్లి రోడ్డు మార్జిన్.
ప్రోపర్టి నెం.4: కృష్ణా జిల్లా, జగ్గయ్యపేట యస్ఆర్ఓ, జగ్గయ్యపేట, తిరుమలగిరి గ్రామం, ఇండస్ట్రియల్ పార్కు, సర్వే నెం.94 పార్టు, ప్లాట్ నెం.42-సి లోని 1135.54 చ॥గ॥లు లేక 949.45 చ॥మీ॥ల ఖాళీ స్థలము లోని ఆర్‌సిసి రూఫ్డ్ గ్రౌండు & మొదటి అంతస్థు కలిగిన భవనము మెస్సర్స్ జి.వి.కె. ఆటోమొబైల్స్‌కు ప్రొప్రయిటర్ శ్రీ గూడె వెంకట కృష్ణారావు చెందిన డాక్యుమెంట్ నెం.5384/2015, తేది:17-07-2015 నకు హద్దులు: ఉత్తరం: ప్లాట్ నెం.42-బి, దక్షిణం: ఖాళీ స్థలం, తూర్పు: ప్లాట్ నెం.43, పడమర: పాత 15.24 మీ॥లు గల వెడల్పుగల రోడ్డు.

తేది : 13-01-2026
ప్రదేశం: గన్నవరం
అధీకృత అధికారి
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

(c) eenadu

విజయవాడ తూర్పు

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM
80085 74652

స్పందన: ✤ 3వ డివిజన్ గుణదల కాపుల రామాలయం వీధిలో భూగర్భ డ్రైనేజీ మ్యాన్‌హోల్ పొంగుతోందని స్థానిక నివాసి సీహెచ్ మధుసూదనరావు మేమున్నాం...మీకు తోడుగా ద్వారా ఏఈ దీక్షిత్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన స్పందించి సిబ్బందితో పూడిక తీయించారు. ✤ మూడో డివిజన్ నాగార్జున నగర్ మహానాడు రోడ్డు ప్రాంతంలో దోమలు విజృంభిస్తున్నాయని స్థానిక నివాసి రాజేష్.. మలేరియా అధికారి హెచ్.శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన సిబ్బందిని పంపి దోమల నివారణకు చర్యలు తీసుకున్నారు. ✤ 5వ డివిజన్ క్రీస్తురాజపురం జయప్రకాష్ నగర్ 5-19/59 విద్యుత్తు స్తంభానికున్న దీపం వెలగడం లేదని స్థానిక నివాసి రమేష్.. ఏఈ ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన కొత్త దీపాన్ని ఏర్పాటు చేయించారు. - న్యూస్‌టుడే, కరెన్సీనగర్

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల తనిఖీ

సూర్యారావుపేట, న్యూస్‌టుడే : ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై రవాణాశాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆదివారం రాత్రి కనకదుర్గమ్మ వారధి వద్ద భద్రాచలం నుంచి బెంగళూరు వెళుతున్న కావేరి ట్రావెల్స్ బస్సును నిలిపివేశారు. రాత్రి 8 గంటలకు తనిఖీ నిమిత్తం ఆపారు. అత్యవసర ద్వారం లేకపోవడంతో నిలిపివేసినట్లు సమాచారం. ముందుకు వెళ్లనిచ్చేది లేదంటూ రోడ్డు పక్కన నిలిపివేశారు. దీని వల్ల దాదాపు 50 మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రత్యామ్నాయ బస్సు ఏర్పాటు చేయాలని కోరినా అధికారులు, బస్సు యాజమాన్యం పట్టించుకోలేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. రాత్రి 10.30 గంటల వరకు రోడ్డు మీదనే ఉంచేశారు. దీనిపై 'ఈటీవీ- ఆంధ్రప్రదేశ్'లో స్క్రోలింగ్ రావడంతో అధికారులు సదరు బస్సును పంపించారు.

ఇంద్రకీలాద్రికి భక్తుల తాకిడి

చండీహోమాన్ని వీక్షిస్తున్న ఉభయదాతలు

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: అమావాస్య నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై ఆర్జిత సేవల్లో పెద్ద సంఖ్యలో భక్తులు ఆదివారం పాల్గొన్నారు. చండీహోమం, కుంకుమార్చన, శాంతి కల్యాణం, సూర్యోపాసన, ఖడ్గమాల పూజలకు తరలివచ్చిన ఉభయదాతలతో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. వేకువజాము నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. ముఖ్యంగా సంక్రాంతి సెలవులు ముగుస్తుండడంతో తెలంగాణ నుంచి వచ్చిన వాహనాల్లో భక్తులు రావడంతో ఘాట్ రోడ్డు, కనకదుర్గానగర్ లిఫ్టు మార్గాలు కిటకిటలాడాయి. దుర్గగుడి ఈవో శీనానాయక్, పాలక మండలి సభ్యులు అవ్వారు శ్రీనివాసరావు స్కానింగ్ పాయింట్ వద్ద భక్తులను నియంత్రించేందుకు చర్యలు తీసుకున్నారు. దీంతో రూ.100, రూ.300, రూ.500 దర్శనం టికెట్ల ద్వారా దేవస్థానానికి రూ.19.62 లక్షల ఆదాయం లభించింది. భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకొని నివేదన సమయంలో ప్రొటోకాల్ దర్శనానికి వచ్చిన వారిని నియంత్రించారు.

కాలమానిని ఆవిష్కరణ

సీతారాంపురం, న్యూస్‌టుడే : బొబ్బిలి తాండ్ర పాపారాయుడు, రేచర్ల బ్రహ్మానాయుడు ఛారిటబుల్ ట్రస్టు కాలమానిని ఆదివారం సీతారాంపురంలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఆవిష్కరించారు. ట్రస్టు వ్యవస్థాపక ఛైర్మన్ మడిచర్ల వెంకటేశ్వరరావు. మాధవ్‌కు శాలువాకప్పి సన్మానించారు. జ్ఞాపిక అందజేశారు. కార్యక్రమంలో రెడ్డి పావని, సభ్యులు ఎన్.మాధవరావు, బి.త్రిమూర్తులు, కె.అప్పారావు, ఎం.కరుణాకర్, చంటి పాల్గొన్నారు.

అవసరాలు తీరేలా.. అవస్థలు తప్పేలా..

ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద ప్రారంభానికి సిద్ధమవుతూ..

విజయవాడ నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: నగర జనాభా పెరుగుతుండడంతో అందుకనుగుణంగా వ్యాపార సంస్థల సంఖ్య కూడా బాగా విస్తరిస్తోంది. ఫలితంగా సమీప ప్రాంతాలు, జిల్లాల నుంచి అనేక మంది వ్యాపార అవసరాలు, సొంత పనుల కోసం నిత్యం నగరానికి వచ్చిపోతున్నారు. ఈ నేపథ్యంలో వారి అవసరాల కోసం అదనపు మరుగుదొడ్లు నిర్మించేందుకు నగరపాలక సంస్థ చర్యలు చేపట్టింది.

నగరంలోని వివిధ ప్రాంతాల్లో గతంలో 65 పబ్లిక్, సామూహిక మరుగుదొడ్లు ఉన్నాయి. రూ.2.92 కోట్లతో 2017లో 'నమ్మా' మరుగుదొడ్లు నిర్మించారు. ఒక నమ్మా మరుగుదొడ్డి పాడైపోగా.. 16 ప్రైవేటు ఏజెన్సీల నిర్వహణలో ఉన్నాయి. బీసెంట్ రోడ్డు, గవర్నరుపేట, సూర్యారావుపేట, గాంధీనగర్, లెనిన్ సెంటర్ ప్రాంతాల్లో వీటిని బీవోటీ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. వివిధ పనులు, వ్యాపార అవసరాల నిమిత్తం నగరానికి వచ్చే వారికి అందుబాటులో ఉండడం లేదు. ప్రైవేటు ఏజెన్సీల నిర్వహణలో మరుగుదొడ్ల వినియోగానికి రుసుము చెల్లించాల్సి వస్తోంది. పెద్ద మాల్స్, మల్టీప్లెక్సులు తప్ప.. సాధారణ వ్యాపార, వాణిజ్య సంస్థలు వినియోగదారులకు మరుగుదొడ్ల సౌకర్యం కల్పించడం లేదు. దీంతో ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడకు వచ్చిన వారు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా మహిళలు మరింతగా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ స్థితిలోనే ముఖ్యకూడళ్లు, రైతుబజార్లు, వ్యాపార, వాణిజ్య సముదాయ ప్రాంతాల్లో తగిన సౌకర్యాలతో మరుగుదొడ్లు నిర్మించేందుకు నగరపాలక సంస్థ చర్యలు చేపట్టింది.

★ **పాతవి కనుమరుగు..:** బందరు, ఏలూరు, బీఆర్‌పీ రోడ్డు, ఇతర ప్రాంతాల్లో 2010-12 మధ్య రూ.30 లక్షల వ్యయంతో మొబైల్ మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. కొద్ది కాలానికే అవి పూర్తిగా పాడయ్యాయి. 2017-18లో వ్యాపార ప్రాంతాలు, ప్రధాన రహదారులు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద రూ.60 లక్షల వ్యయంతో మూత్రశాలలు అనేకం ఏర్పాటు చేశారు. నిర్వహణా లోపంతో అవన్నీ దాదాపు కనుమరుగయ్యాయి. ఇప్పుడు కొత్తగా నిర్దేశిత ప్రాంతాల్లో మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తున్నారు. అవసరాలకు అనుగుణంగా గుర్తించిన ప్రాంతాల్లో మూత్రశాలలు ఏర్పాటు చేస్తారు.

రూ.49 లక్షల వ్యయంతో మరుగుదొడ్ల నిర్మాణం

★ **నాలుగు ప్రాంతాల్లో ఏర్పాటు :** నగరంలోని నాలుగు ప్రాంతాల్లో ప్రాథమికంగా మరుగుదొడ్ల నిర్మించేందుకు చర్యలు చేపట్టారు. అందుకు రూ.49 లక్షలతో అంచనాలు రూపొందించి పనులు చేపట్టారు. స్త్రీ, పురుషలకు అనువుగా వీటిని నిర్మిస్తున్నారు. ★ పాత బస్టాండ్‌లో కేబీఎన్ కళాశాల వద్ద రూ.10 లక్షలతో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టగా 40 శాతం పనులు పూర్తయ్యాయి. ★ రైల్వే వెస్ట్ బుకింగ్ వద్ద రూ.9 లక్షలతో, ఇందిరా గాంధీ మున్సిపల్ క్రీడ ప్రాంగణం గేట్-2 వద్ద రూ.15 లక్షలతో నిర్మాణం త్వరలో ప్రారంభించనున్నారు. ★ పటమట రైతుబజార్ వద్ద రూ.15 లక్షల అంచనా వ్యయంతో మరుగుదొడ్లు నిర్మిస్తున్నారు.

నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

విజయవాడ నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: నగరవాసులు ఎదుర్కొంటున్న సమస్యలను సకాలంలో పరిష్కరించేందుకు కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంతో పాటు, 3 సర్కిల్ కార్యాలయాల్లో సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు ఇన్‌ఛార్జి కమిషనర్ డి.చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ పరిధిలో సమస్యలను ఈ వేదిక ద్వారా అధికారుల దృష్టికి తెచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. డ్రైనేజ్, మురుగునీరు, తాగునీరు, వీధి దీపాలు, రోడ్ల గుంతలు, మౌలిక వసతులు తదితర సమస్యలను లిఖితపూర్వకంగా అధికారులకు అందించాలని కోరారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చంద్రశేఖర్ సూచించారు.

ఖమ్మం సభకు పయనం

విజయవాడ వన్‌టౌన్, న్యూస్‌టుడే: సుదీర్ఘ కాలం పేదల పక్షాన పోరాటాలు చేసిన ఘన చరిత్ర సీపీఐ పార్టీదని సీపీఐ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు తెలిపారు. ఆదివారం తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలో జరిగే సీపీఐ శత వార్షికోత్సవాల ముగింపు సభకు పాతబస్తీ నుంచి సీపీఐ శ్రేణులు ఆయనతో బాటు ప్రదర్శనగా తరలి వెళ్లారు. ముందుగా పాతబస్తీలోని వీధుల్లో ర్యాలీ ప్రదర్శించారు.

సినిమాలు

నారీ నారీ నడుమ మురారి, ది రాజా సాబ్: ఊర్వశి ఐనాక్స్(గాంధీనగర్), స్వర్ణా ప్యాలెస్(గవర్నర్‌పేట), రవీంద్ర సినిమాస్(పాయకాపురం), రామ్ సినిమాస్(గుణదల), లైలా మాల్, పీవీపీ మాల్, పీవీఆర్ మాల్(బందరు రోడ్డు), ట్రెండ్‌సెట్ మాల్(క్యాపిటల్ సినిమాస్), ఎల్ఈపీఎల్ ఐనాక్స్(పటమట), పవర్ వన్ మాల్(కానూరు). **భర్త మహాశయులకు విజ్ఞప్తి:** జే-9(రాజ్-యువరాజ్). **అనగనగా ఒక రాజు, మన శంకరవరప్రసాద్ గారు:** అలంకార్, జయరామ్. **అనగనగా ఒకరాజు, మన శంకర వరప్రసాద్ గారు:** ఊర్వశి ఐనాక్స్(గాంధీనగర్), స్వర్ణాప్యాలెస్(గవర్నర్‌పేట), తారా ట్రిప్లెక్స్, రవీంద్ర సినిమాస్(పాయకాపురం), రామ్ సినిమాస్(గుణదల), లైలా మాల్, పీవీపీ మాల్, పీవీఆర్ మాల్(బందరు రోడ్డు), ట్రెండ్‌సెట్ మాల్(క్యాపిటల్ సినిమాస్), ఎల్ఈపీఎల్ ఐనాక్స్(పటమట), పవర్ వన్ మాల్(కానూరు). మన శంకరవరప్రసాద్ గారు: నవరంగ్, సాయిరామ్, సౌమ్య(వన్‌టౌన్), స్వాతి(భవానీపురం). **భర్త మహాశయులకు విజ్ఞప్తి:** ఊర్వశి ఐనాక్స్(గాంధీనగర్), స్వర్ణా ప్యాలెస్(గవర్నర్‌పేట), తారా ట్రిప్లెక్స్, రవీంద్ర సినిమాస్(పాయకాపురం), రామ్ సినిమాస్(గుణదల), లైలా మాల్, పీవీపీ మాల్, పీవీఆర్ మాల్(బందరు రోడ్డు), ట్రెండ్‌సెట్ మాల్(క్యాపిటల్ సినిమాస్), ఎల్ఈపీఎల్ ఐనాక్స్(పటమట), పవర్ వన్ మాల్(కానూరు). మన శంకరవరప్రసాద్ గారు: నవరంగ్, సాయిరామ్, సౌమ్య(వన్‌టౌన్), స్వాతి(భవానీపురం).
- న్యూస్‌టుడే, విజయవాడ వన్‌టౌన్

కాలనీ అభివృద్ధికి సహకారం అందిస్తా

కార్యక్రమంలో గోకరాజు గంగరాజు, స్థానికులు

కరెన్సీనగర్, న్యూస్‌టుడే: మూడో డివిజన్ కరెన్సీనగర్ రేట్ పేయర్స్ సంఘం నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం కాలనీలో జరిగింది. మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు కాలమానిని ఆవిష్కరించారు. కాలనీకి ఎటువంటి సహాయ సహకారాలైనా అందిస్తానన్నారు. కాలనీ సంఘం ప్రతినిధులు వంగల కృష్ణప్రసాద్, ఎం.శ్రీనివాసరావు, బి.హనుమాన్, బి.మోహన్‌రావు, ఎస్.పవన్‌కుమార్, టి.ఎస్.రావులు పాల్గొనగా తెదేపా నాయకులు గద్దె రమేష్ కుమార్ పాల్గొన్నారు.

వైద్య శిబిరానికి స్పందన

పోరంకి: ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్టు ప్రతినిధి బండ్రుమూడి బసవేశ్వరరావు నేతృత్వంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఆదివారం పోరంకి ఎల్ఎన్ గార్డెన్స్‌లో వైద్యులు సుధాకర్, షకీలాబేగం కంటి, దంత పరీక్షలు చేశారు.

చప్టా వద్ద పొంచి ఉన్న ప్రమాదం

ఆటోనగర్ నుంచి పటమట పోలీస్ స్టేషన్‌కు వెళ్లే రోడ్డులో చప్టాపై వేసిన సిమెంట్ దిమ్మల మధ్య ఖాళీ ఏర్పడింది. ఈ రోడ్డులో వీధి దీపాలు కూడా వెలగకపోవడంతో రాత్రి సమయాల్లో వీటిని గమనించక ద్విచక్ర వాహనాల టైర్లు ఇరుక్కుపోతున్నాయి. అధికారులు స్పందించి మరమ్మతులు చేయాలని స్థానికులు కోరుతున్నారు. - ఆటోనగర్, న్యూస్‌టుడే

పార్కులో తాగునీటి సౌకర్యం కల్పించరూ..

కృష్ణలంక, న్యూస్‌టుడే: కృష్ణలంక జాతీయ రహదారికి ఆనుకుని బందరు కాలువ గట్టున ఉన్న అంబేడ్కర్ పార్కులో సందర్శకుల తాగునీటి అవసరాల నిమిత్తం రెండు చోట్ల రక్షిత తాగునీటి యంత్రాలను ఏర్పాటు చేశారు. వాటిలో ఒకటి దీర్ఘకాలంగా పనిచేయకపోగా వేరొక యంత్రంలో నీటి సరఫరా తక్కువగా ఉంటున్నట్లు సందర్శకులు చెబుతున్నారు. అధికారులు స్పందించి తాగునీటి ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నారు.

ఆకతాయిల ఆవాసంగా కార్లు

కృష్ణలంక, న్యూస్‌టుడే: కృష్ణలంక పాత పోస్టాఫీసు చివరి భాగంలోని పుష్కర ఘాట్ పరిసరాల్లో ఖాళీ స్థలంలో పెద్ద సంఖ్యలో వాహనాలను పార్కింగ్ చేస్తున్నారు. రాత్రి వేళ వాహనాలను ఆకతాయిలు ఆవాసంగా మార్చుకుని మద్యం తాగుతూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. అధికారులు దృష్టి సారించాల్సిందిగా స్థానికులు కోరుతున్నారు.

మ్యాన్‌హోల్ ఉంది జాగ్రత్త!

ఆటోనగర్ బస్ స్టేషన్ సమీపంలో బందర్ రోడ్డుపై మ్యాన్‌హోల్ వద్ద గుంత ఏర్పడింది. ఇది రోడ్డు కంటే పల్లంగా ఉండడంతో గుంతలా మారి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ముందు వాహనాలు వెళుతున్న సమయంలో.. రాత్రి సమయాల్లో గుంత కనపడక వాహనదారులు ఇక్కడ అదుపుతప్పి ప్రమాదాల బారినపడుతున్నారు. అధికారులు స్పందించి మరమ్మతులు చేయాలని వాహనదారులు కోరుతున్నారు. - పటమట, న్యూస్‌టుడే

గంజాయి నివారణకు చర్యలు చేపట్టాలి

బహుమతి అందజేస్తున్న హరినారాయణ, చిత్రంలో ఎస్ఐ సత్యనారాయణ తదితరులు

కృష్ణలంక, న్యూస్‌టుడే: గంజాయి నివారణకు ప్రభుత్వం పటిష్ఠ చర్యలు చేపట్టాల్సిందిగా మాజీ కార్పొరేటర్ దోనేపూడి కాశీనాథ్ అన్నారు. సంక్రాంతి సందర్భంగా డీవైఎఫ్ఐ, సీఐటీయూ, ఐద్వా, వేమన సాంస్కృతిక వేదికల ఆధ్వర్యంలో ఈ నెల 14, 15 తేదీల్లో రాణిగారితోటలో మహిళలకు, విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులను అందజేశారు. సభలో ఆయన మాట్లాడుతూ గంజాయి అరికట్టేందుకు నెల్లూరులో డీవైఎఫ్ఐ నాయకుడు చేపట్టిన పోరాటం స్థానికంగా ఫలితాన్నిచ్చిందని, ఓర్వలేని సంఘ వ్యతిరేక శక్తులు అధికార పార్టీ అండతో అతడిని దారుణంగా చంపినట్లు చెప్పారు. కృష్ణలంక ఎస్ఐ సత్యనారాయణ మాట్లాడుతూ యువతలో స్ఫూర్తిని పెంపొందించేందుకు ప్రజా సంఘాలు పోటీలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ముగ్గుల పోటీలు, చిత్రలేఖనం, వ్యాసరచన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. డీవైఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి వై.కృష్ణ అధ్యక్షతన నిర్వహించిన సభలో సంఘాలకు చెందిన సుందరయ్య, ఎన్.హరినారాయణ, టి.చంద్రశేఖర్, డి.రమాదేవి, వై.దుర్గమ్మ, లక్ష్మి, కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా పేరంటాలమ్మ గ్రామోత్సవం

రామవరప్పాడు, న్యూస్‌టుడే : ఈ నెల 13 నుంచి జరుగుతున్న రామవరప్పాడు శ్రీవెంకమ్మ పేరంటాలమ్మ సంక్రాంతి జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ మేరకు ఆదివారం అమ్మవార్ల రథాన్ని ప్రసాదంపాడులోని పుర వీధుల్లో మేళాతాళాలతో ఊరేగించారు. అమ్మవారి రథానికి మహిళలు పసుపు నీళ్లు పోసి ప్రత్యేక పూజలు చేశారు. గ్రామోత్సవం పూర్తవగానే తెప్పోత్సవం, అమ్మవార్లకు పూలంగి(ఊయల) సేవ నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో ప్రియాంక తెలిపారు.

ఆటో డ్రైవర్ ఆత్మహత్య

విద్యాధరపురం: చిట్టినగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ షేక్ సుభాని(43) ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై టూటౌన్ పోలీసులు కేసు ఆదివారం నమోదు చేశారు. మద్యానికి బానిసయ్యాడు. ఈనెల 16న మద్యం తాగి ఇంటికి వచ్చిన సమయంలో కుమారుడు కరీముల్లా స్నేహితులతో కలిసి కోడి పందేలు చూడడానికి వెళుతుండగా వద్దని తండ్రి వారించినా వినకుండా వెళ్లాడు. దీంతో కుమారుడు తన మాట వినకపోవడంతో మనస్తాపానికి గురైన సుభాని చీరతో ఫ్యానుకు ఉరేసుకున్నాడు. గమనించిన భార్య బాజీ స్థానికుల సహకారంతో భర్తను చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆదివారం మృతి చెందారు. దీనిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల
(అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 98496 97616

అశోక్‌నగర్‌లో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, నేతలు

ఆటోనగర్ కార్యాలయంలో..

8వ డివిజన్‌లో చిత్రపటం వద్ద ఉషారాణి, రమేశ్, నాయకులు

కృష్ణలంక 22వ డివిజన్‌లో..

కరెన్సీనగర్: శ్రీరామచంద్రనగర్‌లో గద్దె క్రాంతి కుమార్ తదితరులు

సంక్షేమానికి మారు పేరు ఎన్టీఆర్

పటమట, న్యూస్‌టుడే: ప్రజా సంక్షేమానికి ఎన్టీఆర్ మారు పేరుగా నిలిచారని, ఆయన ఆశయసిద్ధికి కృషి చేయాలని ఎన్టీఆర్ జిల్లా తెదేపా అధ్యక్షురాలు గద్దె అనురాధ, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌లు అన్నారు. ఆదివారం ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా అశోక్‌నగర్‌లోని తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్పొరేటర్లు ప్రసాద్, ఉషారాణి, సాంబశివరావు, కాంతిశ్రీ, పార్టీ నాయకులు గద్దె క్రాంతికుమార్, గాంధీ, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

కృష్ణలంక, న్యూస్‌టుడే: అన్నమ్మతల్లి గుడి సెంటర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఎన్టీఆర్ చిత్రపటానికి 22వ డివిజన్ తెదేపా అధ్యక్షుడు పెద్ది అన్నారావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం వృద్ధులకు, మహిళలకు పండ్లు, దుప్పట్లు పంపిణీ చేశారు.

పటమట, న్యూస్‌టుడే: గురునానక్ కాలనీలోని ఎన్టీఆర్ భవన్‌లో ఎన్టీఆర్ విగ్రహానికి శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఛైర్మన్ ఛైర్మన్ బొర్రా గాంధీ, బొప్పన భవకుమార్, గన్నే ప్రసాద్ తదితర నేతలు పూలదండలు వేసి నివాళులర్పించారు.

ఆటోనగర్, న్యూస్‌టుడే: ఆటోనగర్‌లోని తెదేపా జిల్లా కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో

గురునానక్ కాలనీలో పూలమాల వేస్తున్న గాంధీ, భవకుమార్, ప్రసాద్ తదితరులు

పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి లుక్కా సాయి రాంగౌడ్, కార్యదర్శి గన్నే ప్రసాద్‌లు పాల్గొని ఎన్టీఆర్ సేవలను కొనియాడారు.

లబ్బీపేట(విజయవాడ సిటీ): 19వ డివిజన్ జార్జీపేటలో అన్నదానం నిర్వహించారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, తెదేపా రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి బొప్పన భవకుమార్, తెదేపా యువ నేత గద్దె క్రాంతికుమార్, డివిజన్ పార్టీ అధ్యక్షుడు భాగం సాయిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ✤ ఎనిమిదో డివిజన్ తెదేపా అధ్యక్షుడు కొత్తపల్లి రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కార్పొరేటర్ చెన్నుపాటి ఉషారాణి, దూళిపాళ్ల రమేశ్, జాస్తి లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు. ✤ బెంజిసర్కిల్ సమీపంలో ఎన్టీఆర్ అభిమానుల సంఘం జిల్లా అధ్యక్షుడు జి.ధనశేఖర్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు.

రాణిగారితోట(కృష్ణలంక): రాణిగారితోట 18వ డివిజన్ తెదేపా కార్యాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొని ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు. అనంతరం తెదేపా యువ నాయకుడు గద్దె క్రాంతి అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు.

చుట్టుగుంట, న్యూస్‌టుడే: స్థానిక ఆరో డివిజన్ బ్రహ్మానందరెడ్డినగర్‌లోని తెదేపా కార్యాలయం వద్ద డివిజన్ పార్టీ అధ్యక్షుడు పడాల గంగాధర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర కార్యదర్శి గన్నే ప్రసాద్, గుమ్మడి గురుప్రసాద్, నాగమోతు రాజాలు ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం పండ్లు పంపిణీ చేశారు.

కరెన్సీనగర్, న్యూస్‌టుడే: మూడో డివిజన్ శ్రీరామచంద్రనగర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో తెదేపా యువ నాయకుడు గద్దె క్రాంతి కుమార్, ఉడా మాజీ ఛైర్మన్ తూమాటి ప్రేమ్‌నాథ్, కాలనీ అధ్యక్షుడు పి.సీతారామ చౌదరి, గద్దె రమేష్, యలమంచిలి పండు, కృష్ణమోహన్, బండి కోమలి తదితరులు పాల్గొన్నారు.

అనుమానాస్పద మృతిపై కేసు

విద్యాధరపురం, న్యూస్‌టుడే: మతిస్థిమితం లేని వ్యక్తి చెరువులో మునిగి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంపై టూటౌన్ పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. విజయవాడ రూరల్ మండలం వైఎస్సార్ కాలనీకి చెందిన కె.అప్పన్న(52) ప్లాట్ ఫారం రిక్షా కార్మికుడు. కొంతకాలం నుంచి అనారోగ్యానికి గురవడంతో మతిస్థిమితం కోల్పోయారు. దీంతో ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోవడం, కుటుంబసభ్యులు వెతికి తీసుకు రావడం జరుగుతోంది. ఈనెల 17న రాత్రి భోజనం చేసిన తర్వాత బయటకు వెళ్లిన అప్పన్న ఇంటికి రాకపోవడంతో భార్య దుర్గ చుట్టుపక్కల గాలించారు. వైఎస్సార్ కాలనీ సమీపంలోని చేపల చెరువులో గుర్తు తెలియని మృతదేహం తేలి ఉన్నట్లు కుటుంబ సభ్యులకు సమాచారం వచ్చింది. కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి వెళ్లి చూడగా. . ఆ మృతదేహం అప్పన్నదే అని నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సీఐ కొండలరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

భక్తితో విష్ణు సహస్ర నామ పారాయణం

మాట్లాడుతున్న దుర్గగుడి ఛైర్మన్ రాధాకృష్ణ, పక్కన డాక్టర్ శ్రీధరన్ తదితరులు

ఇంద్రకీలాద్రి, కరెన్సీనగర్, న్యూస్‌టుడే: విశ్వాస్ సంస్థ ఆధ్వర్యంలో పటమట శ్రీనివాసనగర్ బ్యాంక్ కాలనీలో ఆదివారం నిర్వహించిన విష్ణు సహస్ర నామ పారాయణ కార్యక్రమాన్ని దుర్గగుడి పాలక మండలి ఛైర్మన్ రాధాకృష్ణ ప్రారంభించారు. హరిభక్త మహిళా బృందం 27 సార్లు పారాయణ చేశారు. ఈసందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ.. విష్ణు సహస్ర నామపారాయణ ద్వారా ప్రజల్లో ఆధ్యాత్మిక వికాసం లభిస్తుందన్నారు. కార్యక్రమంలో విశ్వాస్ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ టి.జె.శ్రీధరన్, ట్రస్టీ బాలసుబ్రమణియన్, ప్రతినిధులు గుండారపు భవానీ, పరిటాల ఓంకార్, కార్పొరేటరు జాస్తి సాంబశివరావు, కాలనీ అధ్యక్షుడు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

జాతీయ జూనియర్ కబడ్డీ ఛాంప్ 'శాయ్'

ఎమ్మెల్యే బోడే ప్రసాద్ నుంచి ట్రోఫీ అందుకుంటున్న జట్టు

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: ఈడుపుగల్లులోని శ్రీసీతారామ గార్డెన్స్‌లో నాలుగు రోజులు జరిగిన 51వ జాతీయ జూనియర్ బాలుర కబడ్డీ ఛాంపియన్‌షిప్‌లో 'శాయ్' జట్టు విన్నర్ ట్రోఫీ కైవసం చేసుకుంది. చివరి రోజైన ఆదివారం జరిగిన సెమీ ఫైనల్స్‌లో శాయ్ జట్టు 49-24 తేడాతో హరియాణాపై, ఉత్తరప్రదేశ్ జట్టు 37-35 తేడాతో గోవాపై విజయం సాధించి ఫైనల్‌లో ప్రవేశించాయి. ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో శాయ్ జట్టు 42-26 తేడాతో ఉత్తరప్రదేశ్ జట్టుపై విజయం సాధించింది. ముగింపు కార్యక్రమానికి పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు ట్రోఫీలు అందజేశారు. ఆంధ్రా కబడ్డీ సంఘం అధ్యక్షురాలు కేవీ ప్రభావతి, ప్రధాన కార్యదర్శి యలమంచిలి శ్రీకాంత్, ప్రముఖ పారిశ్రామికవేత్త నందమూరి విష్ణువర్ధన్‌రావు, సౌగన్ కృష్ణ, ఆంధ్రా కబడ్డీ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్.అర్జునరావు, సంయుక్త కార్యదర్శి కేవీ నాంచారయ్య అతిథులుగా హాజరై విజేతలకు వ్యక్తిగత పతకాలు బహూకరించారు.

జాతీయ రైఫిల్ షూటింగ్ పోటీల్లో ప్రతిభ

పతకాలు సాధించిన తమన్యు, తన్యు, అక్షయి

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: భోపాల్‌లో ఈ నెల 5 నుంచి 9వ తేదీ వరకు జరిగిన 69వ జాతీయ స్కూల్ గేమ్స్ రైఫిల్ షూటింగ్ పోటీల్లో నగరంలోని ది ఇండియన్ అకాడమీ ఆఫ్ షూటింగ్ స్పోర్ట్‌కు చెందిన షూటర్లు సత్తా చాటి పలు పతకాలు కైవసం చేసుకున్నారని అకాడమీ డైరెక్టర్, చీఫ్ కోచ్ నాగిశెట్టి సుబ్రహ్మణ్యేశ్వరరావు తెలిపారు. అండర్-19 బాలికల వ్యక్తిగత విభాగంలో తమన్యు శిరంగి రజత పతకం కైవసం చేసుకోగా.. తన్యు, తమన్యు, అక్షయి దాయంలతో కూడిన రాష్ట్ర బాలికల బృందం రజత పతకం సొంతం చేసుకుందని పేర్కొన్నారు. అదే విధంగా ఈ నెల 10 నుంచి 16వ తేదీ వరకు పుణెలో జరిగిన జాతీయ షూటింగ్ జట్టు ఎంపిక పోటీల్లో అక్షయి దాయం, తమన్యు శిరంగి, తన్యు శిరంగిలు మెరుగైన ప్రతిభ ప్రదర్శించారని వివరించారు. ఆదివారం అకాడమీకి చేరుకున్న షూటర్లను అకాడమీ డైరెక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరరావు, పలువురు షూటర్ల తల్లిదండ్రులు, షూటర్లు అభినందించారు.

నిత్యావసర వస్తువుల అందజేత

కృష్ణలంక, న్యూస్‌టుడే: ఎన్టీఆర్ వర్ధంతి పురస్కరించుకుని నందమూరి, నారా సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం కృష్ణలంక 22వ డివిజన్‌లో నిరుపేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులు అందజేశారు. సంఘం అధ్యక్షుడు పలిశెట్టి అన్నారావు, సంఘ సభ్యులు పాల్గొన్నారు.

దస్తావేజులు పోయినవి
పొన్నం శాంతి W/o. అనిల్‌బాబు D.No: 40-5-19/A Near Tagore రైస్‌మిల్, Tickle Road, Labbipet, Vijayawada నాకు సంబంధించిన ఆస్తి నా పేరు మీద రిజిస్టర్ అయిన గుంటూరు జిల్లా, తాడేపల్లికి చెందిన ఒరిజినల్ డాక్యుమెంట్ నెం. 12520/2016 (మంగళగిరి జాయింట్ సబ్ Registrarకి చెందిన ఆస్తిని, మంగళగిరి సబ్ Registrar నందు రిజిస్టర్ చేయించుకున్నాను) మరియు నాకు సంబంధించిన Tax Paper 2016 నుండి 2024 వరకు ఒరిజినల్ ఆడిటింగ్ మరియు Income Tax Papers తీసుకుని వెళ్తుండగా. మొగల్‌రాజపురం, సిద్ధార్థ కాలేజ్ దగ్గర ఏరియాలో 19-09-2025 సాయంత్రం ఆరు గంటల సమయంలో పోయినవి, దొరికినచో తెలియపరచగలరు. తగిన బహుమతి ఇవ్వగలను. Cell: 98662 33230

(c) eenadu

నందిగామ
• నందిగామ • జగ్గయ్యపేట

విజేతలకు బహుమతుల పంపిణీ

నందిగామ గ్రామీణం, న్యూస్‌టుడే: మాగల్లు సెయింట్ జాన్ సీఎస్ఐ చర్చిలో ఆదివారం నూతన సంవత్సరం, సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీల్లో విజేతలకు ఆదివారం ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని బహుమతులు అందజేశారు. మాజీ సర్పంచి దివ్వెల వెంకటేశ్వరరావు జ్ఞాపకార్థం కుమారుడు రామకోటేశ్వరరావు, గుంజి ప్రభాకరరావు ఆర్థిక సౌజన్యంతో చర్చి పాస్టర్ బహుమతులు ఇచ్చారు. చర్చి పాస్టర్ ఏసుపాదం, సౌజన్య దంపతులు నూతన సంవత్సర క్యాలెండర్లు ఆవిష్కరించారు.

20న వాసవీమాత ఆత్మార్పణ దినోత్సవం

నందిగామ గ్రామీణం, న్యూస్‌టుడే: నందిగామ వాసవీ మాత మందిరంలో ఈ నెల 20న అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం నిర్వహిస్తున్నామని మందిర కమిటీ అధ్యక్షుడు చవట నాగేశ్వరరావు ఆదివారం తెలిపారు. ఉదయం 9 గంటలకు దేవత బావి నుంచి పవిత్ర జలాన్ని ఊరేగింపుగా తీసుకొస్తామన్నారు. 9.30 గంటలకు అష్టోత్తర కలశారాధన, 10.30కి పంచామృతాలు, ఫలరసాలు, అష్టోత్తర కలశాల జలాలతో అమ్మవారి అభిషేకం, 11కి అమ్మవారికి వెయ్యి పలాలతో అర్చన, లలితాసహస్రనామ పారాయణం, సాయంత్రం 5 గంటలకు బోనాల ఊరేగింపు, రాత్రి 7 గంటలకు నివృత్తిహోమం, 8 గంటలకు అమ్మవారికి నవవిధ హారతులిస్తామని వివరించారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

10 AM to 1 PM
జగ్గయ్యపేట: 8008 574714, నందిగామ: 8008 574713

జగ్గయ్యపేట గ్రామీణం, న్యూస్‌టుడే: ✦ బలుసుపాడు గ్రామంలో పలుచోట్ల డ్రెయిన్లు నిండి దుర్వాసన, దోమల వల్ల తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు 'మేమున్నాం మీకు తోడుగా' ద్వారా పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్‌కు తెలియజేశారు. ఆయన వెంటనే స్పందించి మురుగు కాలువల్లో పూడిక తీయించారు. ✦ బలుసుపాడు గ్రామ రహదారి ఇరువైపులా తెల్లకప్పలు, వ్యర్థాలు ఎక్కువగా ఉండటంతో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు 'మేమున్నాం మీకు తోడుగా' ద్వారా పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్‌కు తెలియజేశారు. ఆయన వెంటనే స్పందించి సమస్య పరిష్కరించారు.

వాట్సప్‌లో చంద్రబాబుపై దుష్ప్రచారం.. పోలీసులకు ఫిర్యాదు

వీరులపాడు, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వాట్సప్‌లో పోస్టు చేసిన బి.హరికిరణ్ అనే వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని వీరులపాడు మండల తెదేపా నాయకులు ఎస్సై అభిమన్యుకు ఆదివారం ఫిర్యాదు చేశారు. కృతిమ మేధ ద్వారా చంద్రబాబునాయుడు ఒక సినిమా పాటకు నృత్యం చేస్తున్నట్లు సృష్టించిన వీడియోను ఈనెల 15వ తేదీన పోస్ట్ చేశారని, అప్పటికే ప్రభుత్వం పరిష్కరించిన సమస్యను పరిష్కరించనట్లుగా దుష్ప్రచారం చేస్తూ ఆయన వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కార్యక్రమంలో తెదేపా మండలాధ్యక్షుడు కొండురు శ్రీనివాస్ కుమార్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు బి చంద్రశేఖర్, సీనియర్ నాయకులు దీదేరాల భారత రెడ్డి, తోట రవి, దాదమ్మ తదితరులు పాల్గొన్నారు.

సీపీఐ శతాబ్ది ఉత్సవానికి తరలిన నాయకులు

నందిగామ, న్యూస్‌టుడే: తెలంగాణలోని ఖమ్మంలో నిర్వహిస్తున్న సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభకు ఆదివారం నందిగామ నుంచి సీపీఐ నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు యలమంద రావు, జిల్లా సహాయ కార్యదర్శి చుండూరు వెంకటసుబ్బారావు ఆధ్వర్యంలో కార్యకర్తలు వెళ్లారు. నియోజకవర్గ కార్యదర్శి కట్టా చామంతి, వాసిరెడ్డి నవీన్‌కుమార్, మన్నే హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.

వేగం పుంజుకోని ఏకీకృత కుటుంబ సర్వే

నందిగామ గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హుల గుర్తింపునకు చేపట్టిన ఏకీకృత కుటుంబ సర్వే (యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే) జిల్లాలో నెమ్మదిగా కొనసాగుతోంది. గత వైకాపా ప్రభుత్వం నిర్వహించిన హౌస్‌హోల్డ్ మ్యాపింగ్‌లో తప్పిదాల వల్ల పలువురు ఈ సంక్షేమ పథకాలను అందుకోలేకపోయారు. ప్రతి కుటుంబంలో అర్హుల వివరాలు తెలిసేలా కూటమి ప్రభుత్వం ఈ సర్వే చేయిస్తోంది. దీనివల్ల ప్రతి కుటుంబంలో ఎవరు ఏ పథకానికి అర్హులో తెలుస్తుంది. ఫలితంగా సంక్షేమ పథకాలు అందరికీ అందేలా వీలవడ నుంది. ఎన్టీఆర్ జిల్లాలో 7,24,951 కుటుంబాల్లో ఈ సర్వే చేపట్టారు. ఇప్పటివరకు 32,868 కుటుంబాల్లో సర్వే పూర్తయింది. నందిగామ, జగ్గయ్యపేట, కంచికచర్ల, చందర్లపాడు, వీరులపాడు, వత్సవాయి, పెనుగంచిప్రోలు మండలాల్లో కేవలం వందల సంఖ్యలోనే ఇళ్ల సర్వే పూర్తయింది. గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న ఒక్కో ఉద్యోగి 250 కుటుంబాల్లో సర్వే చేయాలి. ప్రతి కుటుంబంలో వ్యక్తుల పేర్లు, ఆధార్ కార్డులు, ఫోన్ నంబర్లు, విద్యార్హతలు, స్థానికంగా ఎన్నేళ్లుగా నివసిస్తున్నారు వంటి వివరాలు యాప్‌లో వార్డు ఉద్యోగులు నమోదు చేస్తారు. ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ బెనిఫిట్ కార్డులు ఇస్తారు. గత వైకాపా ప్రభుత్వంలో చేపట్టిన హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో దొర్లుకున్న తప్పులు పునరావృతం కాకుండా ఈ సర్వే చేస్తున్నారు. వచ్చే నెలలోపు పూర్తి చేయాల్సి ఉంది. నెమ్మదిగా సాగుతున్న సర్వేను వేగవంతం చేసేలా ఆయా మండలాల ఎంపీడీవోలు పర్యవేక్షిస్తున్నారు.

రాఘవాపురంలో కుటుంబ సర్వే చేస్తున్న గ్రామ సచివాలయ ఉద్యోగి

నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల వివరాలిలా..

ప్రాంతం	పూర్తయిన ఇళ్లు	పూర్తి కావాల్సినవి
నందిగామ అర్బన్	289	14,422
నందిగామ గ్రామీణ	640	16532
వీరులపాడు	1238	16821
చందర్లపాడులో	902	20512
కంచికచర్ల	1401	23685
జగ్గయ్యపేట అర్బన్	191	15976
రూరల్	1449	23217
వత్సవాయి	1388	20427
పెనుగంచిప్రోలు	690	18144

ఫిబ్రవరికి పూర్తిచేయాలి: జ్యోతి, జిల్లా గ్రామ, వార్డు సచివాలయ అధికారి

జిల్లాలో ఏకీకృత కుటుంబ సర్వే వేగవంతం చేయిస్తున్నాం. ఫిబ్రవరి కల్లా ఈ సర్వే పూర్తిచేయాలి. దీని ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు పారదర్శకంగా అందించడం వీలుపడుతుంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు సర్వే కొనసాగిస్తున్నారు.

మాధవ్‌తో ఎమ్మెల్యే భేటీ

జగ్గయ్యపేట గ్రామీణం, న్యూస్‌టుడే: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్‌ను నివాసంలో ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించి, పుస్తకాన్ని బహూకరించారు. అనంతరం ఆయన కూటమి ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి పనులపై చర్చించారు.

దివ్యాంగుల అభ్యున్నతికి కృషి చేయండి

జగ్గయ్యపేట గ్రామీణం, న్యూస్‌టుడే: జగ్గయ్యపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ మల్లెల సీతమ్మను నివాసంలో నియోజకవర్గ దివ్యాంగుల సంఘ అధ్యక్షుడు పద్దిపాటి ఉమామహేశ్వరరావు ఆదివారం కలిశారు. ఈసందర్భంగా మార్కెట్ యార్డ్‌లో తాత్కాలిక ఉద్యోగాల్లో దివ్యాంగులకు రిజర్వేషన్ అమలు చేయాలని, దివ్యాంగుల్లో చదువుకున్న వారికి ప్రాధాన్యం ఇవ్వాలని, వారి అభ్యున్నతికి సహకరించాలని వినతిపత్రం అందించారు.

ఊరూరా ఎన్టీఆర్ స్మరణ

నందిగామలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పిస్తున్న మున్సిపల్ ఛైర్‌పర్సన్ కృష్ణకుమారి, తెదేపా నాయకులు

మాజీ ఎమ్మెల్యే జగన్మోహనరావు, వైకాపా నాయకులు

నివాళులర్పిస్తున్న మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, తెదేపా నాయకులు

వీరులపాడులో..

మాగల్లులో..

నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో ఆదివారం మాజీ సీఎం ఎన్టీఆర్ వర్ధంతిని నిర్వహించారు. నందిగామ తెదేపా కార్యాలయం, అనాసాగరంలో ఎన్టీఆర్ విగ్రహానికి మున్సిపల్ ఛైర్‌పర్సన్ మండవ కృష్ణకుమారి, పార్టీ నాయకులు నివాళులర్పించారు. పాతకంచల, తక్కెళ్లపాడు, మాగల్లు, కొండూరు, పల్లగిరిలోనూ నాయకులు నివాళులర్పించారు. నందిగామ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో న్యాయవాదులు నివాళులర్పించారు. నందిగామ ఎన్టీఆర్ రోడ్డు(సీఎం రోడ్డు)లో వైకాపా మాజీ ఎమ్మెల్యే ఎం.జగన్మోహనరావు నివాళులర్పించారు. పెనుగంచిప్రోలు, కంచికచర్ల, వీరులపాడు, చందర్లపాడు మండలాల్లో ఆయా గ్రామాల నాయకులు పాల్గొన్నారు. జగ్గయ్యపేట కాకతీయ కమ్మ సేవా సమితి కార్యాలయం వద్ద దుష్పట్ల పంపిణీ చేశారు. కేడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ నెట్టెం రఘురాం ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తెదేపా కార్యాలయంలో ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య నివాళులర్పించారు. -న్యూస్‌టుడే యంత్రాంగం

చిల్లకల్లులో..

అనాసాగరంలో..

పెనుగంచిప్రోలులో..

తక్కెళ్లపాడులో..

కంచికచర్లలో ..

గోళ్లమూడిలో..

నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య

పల్లగిరిలో..

కొండూరులో..

కేడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ నెట్టెం రఘురాం, శ్రీరాం చిన్నబాబు

రౌడీషీటర్లకు కౌన్సెలింగ్

రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్న ఎస్సైలు మోహనరావు, మహతి

నందిగామ, న్యూస్‌టుడే: నందిగామ పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఆదివారం రౌడీషీటర్లకు సీఐ వైవీఎల్ నాయుడు ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. నందిగామ పోలీస్‌స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు. ఇకపై వివాదాలకు, గొడవలకు దూరంగా ఉంటామని రౌడీలతో ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో ఎస్సైలు మోహనరావు, సూర్యవంశీ, మహిళా ఎస్సై వి.మహతి తదితరులు పాల్గొన్నారు.

SBI భారతీయ స్టేట్ బ్యాంక్
యస్ఎంఇ గన్నవరం బ్రాంచ్ (63643), డి.నెం.8-128, మొదటి అంతస్తు, రాయ్ నగర్ గన్నవరం, కృష్ణా జిల్లా-521101.

స్వాధీనత ప్రకటన

APPENDIX IV (రూలు-8(1) (స్థిరాస్తి కొరకు)

ఇందుమూలముగా సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్సెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ చట్టం-2002 ప్రకారం భారతీయ స్టేట్ బ్యాంక్, యస్ఎంఇ గన్నవరం బ్రాంచ్, కృష్ణా జిల్లా యొక్క అధీకృత అధికారిగా దిగువ సంతకందారు, సెక్యూరిటీ ఇంట్రెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్ 2002 యొక్క సెక్షన్ 13(12) మరియు రూల్ 3 ప్రకారం సంక్రమించిన అధికారాలను వినియోగిస్తూ, సదరు నోటీసు స్వీకరించిన తేది నుండి 60 రోజులలోపు నోటీసులో తెలిపిన ఋణము మొత్తము ది.24-09-2025వ తేదీ నాటికి మొత్తము బకాయి రూ.1,54,58,291/- (అక్షరాల ఒకకోటి యాభైనాల్గు లక్షల యాభైఎనిమిదివేల రెండువందల తొంభైఒక్క రూపాయలు మాత్రమే) (లోన్ అకౌంట్ నెం.40106652449) మరియు తదుపరి వడ్డీ, ఖర్చులతో సహా చెల్లించవలసిందిగా కోరుతూ ఋణగ్రహీతలకు:

1. మెస్సర్స్ శంకర్ ఫిల్లింగ్ స్టేషన్, హిందూస్థాన్ పెట్రోల్ బంక్, ప్రొప్రయిటర్: శ్రీమతి గూడె సులోచన, భర్త: లేటు శ్రీ గూడె వెంకట కృష్ణ, సర్వే నెం-384, జగ్గయ్యపేట రోడ్, చిల్లకల్లు, కృష్ణా జిల్లా-521175.
2. శ్రీమతి గూడె సులోచన, భర్త: లేటు శ్రీ గూడె వెంకట కృష్ణ, ప్రొప్రయిటర్: మెస్సర్స్ శంకర్ ఫిల్లింగ్ స్టేషన్, హిందూస్థాన్ పెట్రోల్ బంక్, డి.నెం.60-13-4, 2వ అంతస్తు, రోడ్ నెం.3, యస్‌బిఐ కాలని 2, సిద్ధార్థ నగర్, విజయవాడ, యన్‌టిఆర్ జిల్లా-520010.

ఈ స్థిరాస్తితో ఏవిధమైన లావాదేవీలు జరుపరాదని, ఏవేని లావాదేవీలు జరిపిన పక్షంలో అవి భారతీయ స్టేట్ బ్యాంక్ యొక్క ఛార్జీకి మొత్తం బకాయి ది.24-09-2025 నాటికి రూ.1,54,58,291/- మరియు తదుపరి వడ్డీ + ఖర్చులు మొదలగువాటికి లోబడి ఉంటాయని ఋణగ్రహీతకు/తనఖాదారుకు మరియు సాధారణ ప్రజానీకానికి ఇందుమూలముగా తెలియపరచటమైనది.

1. మెస్సర్స్ జి.వి.కె. ట్రాన్స్‌పోర్ట్స్, ప్రొప్రయిటర్: శ్రీమతి గూడె సులోచన, భర్త: లేటు శ్రీ గూడె వెంకట కృష్ణారావు, సర్వే నెం-384, చిల్లకల్లు జగ్గయ్యపేట రోడ్, ప్లాట్ నెం.42-సి, ఇండస్ట్రియల్ పార్క్, తిరుమలగిరి గ్రామం, జగ్గయ్యపేట, కృష్ణా జిల్లా-521178.
2. శ్రీమతి గూడె సులోచన, భర్త: లేటు శ్రీ గూడె వెంకట కృష్ణారావు, ప్రొప్రయిటర్: మెస్సర్స్ జి.వి.కె. ట్రాన్స్‌పోర్ట్స్, డి.నెం.60-13-4, 2వ అంతస్థు, రోడ్ నెం.3, యస్‌బిఐ కాలని 2, సిద్ధార్థ నగర్, విజయవాడ, యన్‌టిఆర్ జిల్లా-520010.

మరియు పైన పేర్కొన్న ఖాతాలకు హామీదారులు 1. శ్రీ చెన్నుపాటి ధర్మతేజ, తండ్రి: వెంకటేశ్వరరావు, డి.నెం. 6-28-1, అంగలకుదురు, గుంటూరు జిల్లా-522211. 2. శ్రీమతి గూడె సులోచన, భర్త లేటు శ్రీ గూడె వెంకట కృష్ణ 3. శ్రీమతి గూడె యోష్న, భర్త చెన్నుపాటి ధర్మతేజ, డి. నెం. 60-13-4, 2వ ఫ్లోర్, రోడ్ నెం.3, ఎస్‌బిఐ కాలనీ-2, సిద్ధార్థ నగర్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా-520010. సదరు నోటీసు స్వీకరించిన తేది నుండి 60 రోజులలోపు నోటీసులో తెలిపిన ఋణము మొత్తము ది.24-09-2025వ తేదీ నాటికి మొత్తము బకాయి రూ.4,66,35,444/- (అక్షరాల నాలుగుకోట్ల అరవైఆరులక్షల ముప్పైఐదువేల నాలుగువందల నలభైనాలుగు రూపాయిలు మాత్రమే) (లోన్ అకౌంట్ నెం.40106652109) మరియు తదుపరి వడ్డీ, ఖర్చులతో సహా చెల్లించమని కోరుతూ ది:24-09-2025న డిమాండ్ నోటీసును మరియు ది:29-10-2025న పత్రికా ప్రకటన ప్రచురించడమైనది.

ఈ స్థిరాస్తితో ఏవిధమైన లావాదేవీలు జరుపరాదని, ఏవేని లావాదేవీలు జరిపిన పక్షంలో అవి భారతీయ స్టేట్ బ్యాంక్ యొక్క ఛార్జీకి మొత్తం బకాయి ది.24-09-2025 నాటికి రూ.4,66,35,444/- మరియు తదుపరి వడ్డీ + ఖర్చులు మొదలగువాటికి లోబడి ఉంటాయని ఋణగ్రహీతకు/తనఖాదారుకు మరియు సాధారణ ప్రజానీకానికి ఇందుమూలముగా తెలియపరచటమైనది.

సదరు మొత్తాన్ని తిరిగి చెల్లించుటలో ఋణగ్రహీత/తనఖాదారు విఫలమైనందున సదరు రూల్ "8"తో చదువుకొనవలసిన సదరు చట్టం ద్వారా సెక్షన్ 13(4) క్రింద దిగువ వివరించిన స్థిరాస్థిని సెక్యూరిటీ ఇంట్రెస్ట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ రూల్స్ 2002 ప్రకారం ఈ దిగువ సంతకందారు ది:13-01-2026న స్వాధీనం చేసుకొన్నారని ఋణగ్రహీతకు/తనఖాదారుకు మరియు సాధారణ ప్రజానీకానికి ఈ నోటీసు ద్వారా తెలుపడమైనది.

ఋణగ్రహీత/తనఖాదారు సదరు చట్టంలో సబ్ సెక్షన్(8) ఆఫ్ సెక్షన్ 13 ప్రకారం తనఖా ఆస్థిని గడువులోపల విడిపించుకొనుటకు గాను దృష్టి సారించవలసి ఉన్నది.

పార్టు-I, చరాస్థుల వివరములు

బ్యాంకుకు తనఖా చేయబడిన ప్రస్తుత ఆస్థులు ఇతర స్టాక్స్, ట్రేడ్‌లోని స్టాక్స్, రిసీవబుల్స్, స్టోర్ మరియు స్పేర్స్, మిషనరీ, ఎక్యూప్‌మెంట్ మొ॥నవి.

పార్టు-II, స్థిరాస్తుల వివరములు

ప్రోపర్టీ నెం.1: కృష్ణా జిల్లా, పామర్రు మండలం, పామర్రు గ్రామం & గ్రామ పంచాయితీ, సమీప డోర్ నెం.15-41, ఆర్‌యస్ నెం.659/2ఏ లోని ఎ॥0.11 సెంట్లు లేక 532.4 చ॥గ॥లు లేక 445.155 చ॥మీ॥ల ఖాళీ స్థలం 1. శ్రీ గూడె వెంకట కృష్ణారావు, తండ్రి: నరసింహరావు, 2. శ్రీమతి గూడె సులోచన, భర్త: వెంకట కృష్ణారావు గార్లకు చెందిన డాక్యుమెంట్ నెం.1180/2016, తేది:23-05-2016 నకు హద్దులు: ఉత్తరం: కోటి నాగమహేశ్వరరావు యొక్క స్థలం, దక్షిణం: వెండీ యొక్క స్థలం, తూర్పు: 33 అడుగుల వెడల్పుగల రోడ్డు, పడమర: పామర్రు టు చల్లపల్లి రోడ్డు మార్జిన్.

ప్రోపర్టీ నెం.2: కృష్ణా జిల్లా, ఇబ్రహీంపట్నం యస్ఆర్ఓ, మూలపాడు గ్రామం & గ్రామ పంచాయితీ, సమీప డోర్ నెం.6-31, ఆర్‌యస్ నెం.4/14 లోని 968 చ॥గ॥లు లేక 809.373 చ॥మీ॥ల ఖాళీ స్థలం శ్రీమతి గూడె సులోచన, భర్త: వెంకట కృష్ణారావు గారికి చెందిన డాక్యుమెంట్ నెం.3063/2004, తేది:07-06-2004 నకు హద్దులు: ఉత్తరం: నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు, తండ్రి: సత్యనారాయణ యొక్క ఆస్థి, దక్షిణం: బజారు, తూర్పు: బజారు, పడమర: బజారు.

ప్రోపర్టీ నెం.3: కృష్ణా జిల్లా, పామర్రు యస్ఆర్ఓ, పామర్రు గ్రామ పంచాయితీ & మండలం, పామర్రు గ్రామం, సమీప డోర్ నెం.1-15, ఆర్‌యస్ నెం.659/2ఏ లోని ఎ॥0.56 సెంట్లు లేక 2711 చ॥గ॥లు లేక 2276.736 చ॥మీ॥ల విస్తీర్ణములోని సెమీ ఫినిష్డ్ ఆర్‌సిసి రూఫ్డ్ భవనము 1. శ్రీ గూడె వెంకట కృష్ణారావు, తండ్రి: నరసింహరావు, 2. శ్రీమతి గూడె సులోచన, భర్త: వెంకట కృష్ణారావు గార్లకు చెందిన డాక్యుమెంట్ నెం.358/2016, తేది:03-02-2016 నకు హద్దులు: ఉత్తరం: ఫరం యొక్క ఆస్థి, దక్షిణం: దుబ్బాల సాంబశివరావు యొక్క ఆస్థి, తూర్పు: దుబ్బాల సాంబశివరావు యొక్క ఆస్థి, పడమర: చల్లపల్లి రోడ్డు మార్జిన్.

ప్రోపర్టీ నెం.4: కృష్ణా జిల్లా, జగ్గయ్యపేట యస్ఆర్ఓ, జగ్గయ్యపేట, తిరుమలగిరి గ్రామం, ఇండస్ట్రియల్ పార్కు, సర్వే నెం.94 పార్టు, ప్లాట్ నెం.42-సి లోని 1135.54 చ॥గ॥లు లేక 949.45 చ॥మీ॥ల ఖాళీ స్థలము లోని ఆర్‌సిసి రూఫ్డ్ గ్రౌండు & మొదటి అంతస్థు కలిగిన భవనము మెస్సర్స్ జి.వి.కె. ఆటోమొబైల్స్‌కు ప్రొప్రయిటర్ శ్రీ గూడె వెంకట కృష్ణారావు చెందిన డాక్యుమెంట్ నెం.5384/2015, తేది:17-07-2015 నకు హద్దులు: ఉత్తరం: ప్లాట్ నెం.42-బి, దక్షిణం: ఖాళీ స్థలం, తూర్పు: ప్లాట్ నెం.43, పడమర: పాత 15.24 మీ॥లు గల వెడల్పుగల రోడ్డు.

తేది : 13-01-2026
ప్రదేశం: గన్నవరం

అధీకృత అధికారి
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

కొనసాగుతున్న రద్దీ

నందిగామ బస్టాండులో బస్సుల కోసం ప్రయాణికుల నిరీక్షణ

కీసర(కంచికచర్ల), న్యూస్‌టుడే : సంక్రాంతి పండగకు సొంతూర్లకు వచ్చి తిరుగు పయనమైన వాహనదారులతో కీసర టోల్ ప్లాజా వద్ద ఆదివారం రద్దీ నెలకొంది. ఆదివారం ఉదయం నుంచి హైదరాబాద్ వైపు వాహనాలు బారులు తీరాయి. వాహనాల సంఖ్య పెరగడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా నందిగామ గ్రామీణ సీఐ డి.చవాన్ ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. వాహనాల రద్దీకి అనుగుణంగా అదనపు కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు టోల్ ప్లాజా అధికారులు తెలిపారు. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రానికి సుమారు 10 వేల వాహనాలు వెళ్లాయని అధికారులు తెలిపారు.

నందిగామ గ్రామీణం, న్యూస్‌టుడే : విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆదివారం వాహనాల రాకపోకలు సజావుగా కొనసాగాయి. శనివారంతో పోలిస్తే వాహనాల రాకపోకలు బాగా తగ్గాయి. నందిగామ వై-జంక్షన్ వద్ద సీఐ వైవీఎల్ నాయుడు, ట్రాఫిక్ ఎస్సై నరేష్ ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. నందిగామ ఆర్టీసీ బస్టాండ్‌లో బస్సుల కోసం ప్రయాణికులు నిరీక్షించారు. ఇక్కడ కనీస సౌకర్యాలు లేక ఇబ్బంది పడ్డారు.

అమ్మవారిని దర్శించుకున్న ఆర్డీఓ

అమ్మవారిని దర్శించుకుంటున్న ఆర్డీఓ బాలకృష్ణ

జగ్గయ్యపేట గ్రామీణం, న్యూస్‌టుడే: పట్టణంలోని రంగుల మండపంలో వేంచేసియున్న శ్రీగోపయ్య సమేత శ్రీలక్ష్మీ తిరుపతమ్మతల్లి అమ్మవారిని నందిగామ ఆర్డీవో బాలకృష్ణ ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారి దర్శనాలు, ప్రసాదాలు, రంగుల మహోత్సవ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అమ్మవారి తిరుగు ప్రయాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కమిటీ సభ్యులకు పలు సూచనలు చేశారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు, జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కమిటీ సభ్యులకు తెలియజేశారు.

విష్ణు సహస్రనామ పారాయణం

ఇంద్రకీలాద్రి: విశ్వాస్ సంస్థ ఆధ్వర్యంలో పటమట శ్రీనివాసనగర్ బ్యాంకు కాలనీలో ఆదివారం నిర్వహించిన విష్ణు సహస్ర నామ పారాయణ కార్యక్రమాన్ని దుర్గగుడి పాలక మండలి ఛైర్మన్ రాధాకృష్ణ ప్రారంభించారు. హరిభక్త మహిళా బృందం 27 సార్లు పారాయణ చేశారు. ఈసందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ.. విష్ణు సహస్ర నామపారాయణ ద్వారా ప్రజల్లో ఆధ్యాత్మిక వికాసం లభిస్తుందన్నారు. కార్యక్రమంలో విశ్వాస్ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ టి.జె.శ్రీధరన్, ట్రస్టీ బాలసుబ్రమణియన్, ప్రతినిధులు గుండారపు భవానీ, పరిటాల ఓంకార్, కార్పొరేటరు జాస్తి సాంబశివరావు, కాలనీ అధ్యక్షుడు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 98496 97616

ఇంద్రకీలాద్రిపై భక్తుల సందడి

యాగశాలలో చండీహోమాన్ని వీక్షిస్తున్న ఉభయదాతలు

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: అమావాస్య నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై ఆర్జిత సేవల్లో పెద్ద సంఖ్యలో భక్తులు ఆదివారం పాల్గొన్నారు. చండీ హోమం, కుంకుమార్చన, శాంతి కల్యాణం, సూర్యోపాసన, ఖడ్గమాల పూజలకు తరలివచ్చిన ఉభయదాతలతో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. వేకువజాము నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. ముఖ్యంగా సంక్రాంతి సెలవులు ముగుస్తుండడంతో తెలంగాణ నుంచి వచ్చిన వాహనాల్లో భక్తులు రావడంతో ఘాట్ రోడ్డు, కనకదుర్గానగర్ లిఫ్టు మార్గాలు కిటకిటలాడాయి. దుర్గగుడి ఈవో శీనానాయక్, పాలకమండలి సభ్యులు అవ్వారు శ్రీనివాసరావు స్కానింగ్ పాయింట్ వద్ద భక్తులను నియంత్రించేందుకు చర్యలు తీసుకున్నారు. దీంతో రూ.100, రూ.300, రూ.500 దర్శనం టికెట్ల ద్వారా దేవస్థానానికి రూ.19.62 లక్షల ఆదాయం లభించింది. భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకొని నివేదన సమయంలో ప్రొటోకాల్ దర్శనానికి వచ్చిన వారిని నియంత్రించారు.

'కేంద్రం తెచ్చిన కొత్త చట్టం రాష్ట్రానికి భారం'

మైలవరం, న్యూస్‌టుడే : కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన వీబీ జీ రామ్‌జీ తో ఉపాధికి హామీ లేదని సీపీఎం మండల కార్యదర్శి సీ హెచ్. సుధాకర్ పేర్కొన్నారు. పని హక్కును కాపాడుకుందాం, ఇంటింటికీ ఉపాధి పేరుతో సీపీఎం రూపొందించిన గోడ పత్రులను స్థానిక కార్యాలయంలో ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం తెచ్చిన కొత్త చట్టం రాష్ట్రానికి భారమని ఆరోపించారు. యూపీఏ హయాంలో కమ్యూనిస్టు పార్టీల ఉమ్మడి పోరాట ఫలితంగా నాటి ప్రభుత్వం పథకాన్ని తెచ్చిందన్నారు. దాని ద్వారా పేదలకు ఉపాధి దొరికిందని, నూతన విధానంలో రాష్ట్రాలు 40 శాతం నిధులను భరించాలని చెప్పడంతో పథకం మందగించే అవకాశం ఉందన్నారు. పథకాన్ని తిరిగి గత నిబంధనలతో పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకటరెడ్డి, సుబ్బారావు, ఇస్సాక్, రమేష్, పౌలు, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అమ్మవారికి సారె సమర్పణ

సారెతో వస్తున్న సూరే కుటుంబీకులు

జగ్గయ్యపేట గ్రామీణం, న్యూస్‌టుడే: పట్టణంలోని రంగు మండపంలో వేంచేసియున్న శ్రీగోపయ్య సమేత శ్రీలక్ష్మీ తిరుపతమ్మతల్లి అమ్మవారికి పట్టణానికి చెందిన సూరే కుటుంబ సభ్యులు ఆదివారం సారె సమర్పించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. రంగుల మహోత్సవాన్ని ఛైర్మన్ చుంచు రమేష్, సీఐ వెంకటేశ్వర్లు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

గ్రామ కమిటీలు ఏర్పాటు చేయాలి

నందిగామ గ్రామీణం, న్యూస్‌టుడే: జగ్గయ్యపేట నియోజకవర్గ పరిధి ఏటిపట్టు గ్రామాల్లో వైకాపా గ్రామ కమిటీల ఏర్పాటు పూర్తిచేయాలని నియోజకవర్గ వైకాపా ఇన్‌ఛార్జి తన్నీరు నాగేశ్వరరావు కోరారు. ఆదివారం మాగల్లులో వైకాపా ఏటిపట్టు గ్రామాల వైకాపా నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. వత్సవాయి, పెనుగంచిప్రోలు మండలాల్లో కమిటీల నియామకం చాలావరకు పూర్తిచేశారని చెప్పారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు వెంకటేశ్వరరావు, వైకాపా పంచాయతీరాజ్ విభాగం జిల్లా అధ్యక్షుడు కొమ్మినేని రవిశంకర్, మండల పార్టీ అధ్యక్షుడు రేఖా శ్రీనివాసరావు, ఐటీ విభాగం జిల్లా ప్రధానకార్యదర్శి కిరణ్, బీసీసెల్ జిల్లా కార్యదర్శి ఎం.వెంకటేశ్వర్లు, ఎస్టీసెల్ జిల్లా కార్యదర్శి కావాటి నాగేశ్వరరావు, రైతువిభాగ జిల్లా కార్యదర్శి దేవినేని రామారావు తదితరులు పాల్గొన్నారు.

కవి, తెలుగు పండితుడి మృతి

నందిగామ, న్యూస్‌టుడే: నందిగామ డాన్‌బాస్కో ఉన్నత పాఠశాలలో తెలుగు పండితునిగా పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన గుంజి నరసింహారావు శనివారం రాత్రి విజయవాడలో మృతిచెందారు. ఆయన జయశ్రీ పేరుతో ఎన్నో కవితలు రాశారు. తెలుగు సాహిత్యం, సామాజిక చైతన్యంపై అనేక అవార్డులు అందుకున్నారు. ఆయన మృతిపట్ల పలువురు సంతాపం తెలిపారు.

వాహనం ఢీకొని వ్యక్తి దుర్మరణం

జగ్గయ్యపేట గ్రామీణం, న్యూస్‌టుడే: జాతీయ రహదారిపై చిల్లకల్లు టోల్ ప్లాజా సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. నందిగామ మండలం హనుమంతుపాలెం గ్రామానికి చెందిన పి.శ్రీను(47) శనివారం వ్యక్తిగత పనుల నిమిత్తం జగ్గయ్యపేట వచ్చి వెళ్తున్న సమయంలో టోల్ ప్లాజా సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలియజేశారు.

మధిర కెనాల్‌కు నీరు విడుదల

గంపలగూడెం, న్యూస్‌టుడే : ఎన్నెస్పీ రెండో జోన్ పరిధిలోని మధిర బ్రాంచి కెనాల్‌కు ఆదివారం కల్లూరు మండలం కప్పలబంధం నియంత్రిక నుంచి 980 క్యూసెక్కుల సాగర్ జలాలు విడుదలైనట్లు ఏఈ మహేష్ బాబు తెలిపారు. గంపలగూడెం మండలం సరిహద్దులోని 23వ కి.మీ వద్దకు 371 క్యూసెక్కులు చేరాయి.

(c) eenadu

విజయవాడ పశ్చిమ

ప్రజా సమస్యల పరిష్కార వేదిక నేడు

విజయవాడ నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: నగరవాసులు ఎదుర్కొంటున్న సమస్యలను సకాలంలో పరిష్కరించేందుకు కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంతో పాటు, 3 సర్కిల్ కార్యాలయాల్లో సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు ఇన్‌ఛార్జి కమిషనర్ డి.చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ పరిధిలో సమస్యలను ఈ వేదిక ద్వారా అధికారుల దృష్టికితెచ్చి పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. పారిశుద్ధ్యం, డ్రెయిన్లు, మురుగునీరు, తాగునీరు, వీధి దీపాలు, రోడ్ల గుంతలు, మౌలిక వసతులు తదితర సమస్యలను లిఖితపూర్వంగా అధికారులకు అందించాలని కోరారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చంద్రశేఖర్ సూచించారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

విజయవాడ వన్‌టౌన్ : 90320 99986

స్పందనకు వందనం: ✦ గొల్లపాలెం గట్టు క్వారీ సెంటర్ మార్గంలో రోడ్డుపై చెత్త తీయడం లేదని స్థానికులు మేమున్నాం మీకు తోడుగాకు సమాచారం ఇచ్చారు. స్పందించిన పారిశుద్ధ్య అధికారులు కార్మికులతో పూడిక తీయించారు. ✦ కొత్తపేట సుబ్రహ్మణ్యేశ్వరాలయం అడ్డరోడ్డు మార్గంలో కుక్కల బెడద అధికంగా ఉందని స్థానికులు మేమున్నాం మీకు తోడుగాకు సమాచారం ఇవ్వగా, స్పందించిన వెటర్నరీ విభాగం అధికారులు కుక్కలను తరలించారు. – న్యూస్‌టుడే, విజయవాడ వన్‌టౌన్

? భవానీపురం పోలీసు స్టేషన్ హెచ్‌ఐజీ ప్రధాన రహదారి మార్గంలో కుక్కల బెడద అధికంగా ఉంది. - **రమణమూర్తి, స్థానికుడు.** ✔ చర్యలు తీసుకుంటాం. - **సోమశేఖర్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్** ? కుమ్మరిపాలెం కామకోటినగర్‌లో రాత్రుల్లో పలువురు యువకులు మద్యం తాగుతున్నారు. - **కన్నారావు, స్థానికుడు.** ✔ నిఘా ఏర్పాటు చేస్తాం. - **ఉమామహేశ్వరరావు, సీఐ, భవానీపురం** – న్యూస్‌టుడే, విజయవాడ వన్‌టౌన్

కాలమానిని ఆవిష్కరణ

కరెన్సీనగర్: మూడో డివిజన్ కరెన్సీనగర్ రేట్ పేయర్స్ సంఘం నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం కాలనీలో జరిగింది. మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు కాలమానిని ఆవిష్కరించారు. కాలనీకి ఎటువంటి సహాయ సహకారాలైనా అందిస్తానన్నారు. కాలనీ సంఘం ప్రతినిధులు వంగల కృష్ణప్రసాద్, ఎం.శ్రీనివాసరావు, బి.హనుమాన్, బి.మోహన్‌రావు, ఎస్.పవన్‌కుమార్, టి.ఎస్.రావు తదితరులు పాల్గొన్నారు.

భాజపా రాష్ట్ర అధ్యక్షుడికి సన్మానం

సీతారాంపురం, న్యూస్‌టుడే : బొబ్బిలి తాండ్ర పాపారాయుడు, రేచర్ల బ్రహ్మనాయుడు ఛారిటబుల్ ట్రస్టు కాలమానిని ఆదివారం సీతారాంపురంలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఆవిష్కరించారు. ట్రస్టు వ్యవస్థాపక ఛైర్మన్ మడిచర్ల వెంకటేశ్వరరావు.. మాధవ్‌కు శాలువాకప్పి సన్మానించారు. జ్ఞాపిక అందజేశారు. కార్యక్రమంలో రెడ్డి పావని, సభ్యులు ఎన్.మాధవరావు, బి.త్రిమూర్తులు, కె.అప్పారావు, ఎం.కరుణాకర్, చంటి పాల్గొన్నారు.

అవసరాలు తీరేలా.. అవస్థలు తప్పేలా..

విజయవాడ నగరపాలక సంస్థ, వన్‌టౌన్, న్యూస్‌టుడే:

నగర జనాభా పెరుగుతుండడంతో అందుకనుగుణంగా వ్యాపార సంస్థల సంఖ్య కూడా బాగా విస్తరిస్తోంది. ఫలితంగా సమీప ప్రాంతాలు, జిల్లాల నుంచి అనేక మంది వ్యాపార అవసరాలు, సొంత పనుల కోసం నిత్యం నగరానికి వచ్చిపోతున్నారు. ఈ నేపథ్యంలో వారి అవసరాల కోసం అదనపు మరుగుదొడ్లు నిర్మించేందుకు నగరపాలక సంస్థ చర్యలు చేపట్టింది.

నగరంలోని వివిధ ప్రాంతాల్లో గతంలో 65 పబ్లిక్, సామూహిక మరుగుదొడ్లు ఉన్నాయి. రూ.2.92 కోట్లతో 2017లో 'నమ్మా' మరుగుదొడ్లు నిర్మించారు. ఒక నమ్మా మరుగుదొడ్డి పాడైపోగా.. 16 ప్రైవేటు ఏజెన్సీల నిర్వహణలో ఉన్నాయి. బీసెంట్ రోడ్డు, గవర్నరుపేట, సూర్యారావుపేట, గాంధీనగర్, లెనిన్ సెంటర్ ప్రాంతాల్లో వీటిని బీవోటీ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. వివిధ పనులు, వ్యాపార అవసరాల నిమిత్తం నగరానికి వచ్చే వారికి అందుబాటులో ఉండడం లేదు. ప్రైవేటు ఏజెన్సీల నిర్వహణలో మరుగుదొడ్ల వినియోగానికి రుసుము చెల్లించాల్సి వస్తోంది. పెద్ద మాల్స్, మల్టీప్లెక్సులు తప్ప.. సాధారణ వ్యాపార, వాణిజ్య సంస్థలు వినియోగదారులకు మరుగుదొడ్ల సౌకర్యం కల్పించడం లేదు. దీంతో ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడకు వచ్చిన వారు ఇబ్బంది పడుతున్నారు.

ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద ప్రారంభానికి సిద్ధమవుతూ..

ముఖ్యంగా మహిళలు మరింతగా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ స్థితిలోనే ముఖ్యకూడళ్ళు, రైతుబజార్లు, వ్యాపార, వాణిజ్య సముదాయ ప్రాంతాల్లో తగిన సౌకర్యాలతో మరుగుదొడ్లు నిర్మించేందుకు నగరపాలక సంస్థ చర్యలు చేపట్టింది.

★ **పాతవి కనుమరుగు..:** బందరు, ఏలూరు, బీఆర్‌పీ రోడ్లు, ఇతర ప్రాంతాల్లో 2010-12 మధ్య రూ.30 లక్షల వ్యయంతో మొబైల్ మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. కొద్ది కాలానికే అవి పూర్తిగా పాడయ్యాయి. 2017-18లో వ్యాపార ప్రాంతాలు, ప్రధాన రహదారులు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద రూ.60 లక్షల వ్యయంతో మూత్రశాలలు అనేకం ఏర్పాటు చేశారు. నిర్వహణా లోపంతో అవన్నీ దాదాపు కనుమరుగయ్యాయి. ఇప్పుడు కొత్తగా నిర్దేశిత ప్రాంతాల్లో మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తున్నారు. అవసరాలకు అనుగుణంగా గుర్తించిన ప్రాంతాల్లో మూత్రశాలలు ఏర్పాటు చేస్తారు.

రూ.49 లక్షల వ్యయంతో మరుగుదొడ్ల నిర్మాణం

★ నగరంలోని నాలుగు ప్రాంతాల్లో ప్రాథమికంగా మరుగుదొడ్లు నిర్మించేందుకు చర్యలు చేపట్టారు. అందుకు రూ.49 లక్షలతో అంచనాలు రూపొందించి పనులు చేపట్టారు. స్త్రీ, పురుషులకు అనువుగా వీటిని నిర్మిస్తున్నారు. ★ పాత బస్తీలో కేబీఎన్ కళాశాల వద్ద రూ.10 లక్షలతో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టగా 40 శాతం పనులు పూర్తయ్యాయి. ★ రైల్వే వెస్టు బుకింగ్ వద్ద రూ.9 లక్షలతో, ఇందిరాగాంధీ మున్సిపల్ క్రీడా ప్రాంగణం గేట్-2 వద్ద రూ.15 లక్షలతో నిర్మించగా త్వరలో ప్రారంభించనున్నారు. ★ పటమట రైతుబజార్ వద్ద రూ.15 లక్షల అంచనా వ్యయంతో మరుగుదొడ్లు నిర్మిస్తున్నారు.

గంజాయి నివారణకు చర్యలు చేపట్టాలి

కృష్ణలంక, న్యూస్‌టుడే: గంజాయి నివారణకు ప్రభుత్వం పటిష్ఠ చర్యలు చేపట్టాల్సిందిగా మాజీ కార్పొరేటర్ దోనేపూడి కాశీనాథ్ అన్నారు. సంక్రాంతి సందర్భంగా డీవైఎఫ్ఐ, సీఐటీయూ, ఐద్వా, వేమన సాంస్కృతిక వేదికల ఆధ్వర్యంలో ఈ నెల 14, 15 తేదీల్లో రాణిగారితోటలో మహిళలకు, విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులను అందజేశారు. సభలో ఆయన మాట్లాడుతూ గంజాయి అరికట్టేందుకు నెల్లూరులో డీవైఎఫ్ఐ నాయకుడు చేపట్టిన పోరాటం స్థానికంగా ఫలితాన్నిచ్చిందని, ఓర్వలేని సంఘ వ్యతిరేక శక్తులు అధికార పార్టీ అండతో అతడిని దారుణంగా చంపినట్లు చెప్పారు. కృష్ణలంక ఎస్ఐ సత్యనారాయణ మాట్లాడుతూ యువతలో స్ఫూర్తిని పెంపొందించేందుకు ప్రజా సంఘాలు పోటీలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ముగ్గుల పోటీలు, చిత్రలేఖనం, వ్యాసరచన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. డీవైఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి వై.కృష్ణ అధ్యక్షతన నిర్వహించిన సభలో సంఘాలకు చెందిన సుందరయ్య, ఎన్.హరినారాయణ, టి.చంద్రశేఖర్, డి.రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

ఎన్టీఆర్.. పేదల సంక్షేమ పథకాల సృష్టికర్త

ఆర్య వైశ్య కార్పొరేషన్ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న ఛైర్మన్ రాకేష్ తదితరులు

విద్యాధరపురం, న్యూస్‌టుడే: పేదల సంక్షేమ పథకాల సృష్టికర్త ఎన్టీఆర్ అని రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ డూండి రాకేష్ అన్నారు. తెదేపా వ్యవస్థాపకులు ఎన్టీఆర్ 30వ వర్ధంతి పురస్కరించుకొని సితార సెంటర్ సమీపంలోని ఆర్య వైశ్య కార్పొరేషన్ కార్యాలయంలో ఆర్య వైశ్య సంఘాల నాయకులతో కలిసి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యవర్గ సభ్యులు వి.వి.కె.నరసింహారావు, సతీష్ కుమార్, ఎస్ట్ సెల్ మార్కెట్ యార్డు కమిటీ డైరెక్టర్ అరుణ్‌కుమార్, ఉపాధ్యక్షుడు పల్లెపోగు ప్రసాద్ పాల్గొన్నారు.

విష్ణు సహస్రనామ పారాయణం

మాట్లాడుతున్న దుర్గగుడి ఛైర్మన్ రాధాకృష్ణ, పక్కన విశ్వాస్ సంస్థ ప్రతినిధులు డాక్టర్ శ్రీధరన్ తదితరులు

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: విశ్వాస్ సంస్థ ఆధ్వర్యంలో పటమట శ్రీనివాసనగర్ బ్యాంక్ కాలనీలో ఆదివారం నిర్వహించిన విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమాన్ని దుర్గగుడి పాలక మండలి ఛైర్మన్ రాధాకృష్ణ ప్రారంభించారు. హరివిద్య మహిళా బృందం 27 సార్లు పారాయణ చేశారు. ఈసందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ.. విష్ణు సహస్రనామపారాయణం ద్వారా ప్రజల్లో ఆధ్యాత్మిక వికాసం లభిస్తుందన్నారు. కార్యక్రమంలో విశ్వాస్ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ టి.జె.శ్రీధరన్, ట్రస్టీ బాలసుబ్రమణియన్, ప్రతినిధులు గుండారపు భవానీ, పరిటాల ఓంకార్, కార్పొరేటరు జాస్తి సాంబశివరావు, కాలనీ అధ్యక్షుడు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ఇంద్రకీలాద్రిపై భక్తుల సందడి

యాగశాలలో చండీహోమాన్ని వీక్షిస్తున్న ఉభయదాతలు

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: అమావాస్య నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై ఆర్జిత సేవల్లో పెద్ద సంఖ్యలో భక్తులు ఆదివారం పాల్గొన్నారు. చండీహోమం, కుంకుమార్చన, శాంతి కల్యాణం, సూర్యోపాసన, ఖడ్గమాల పూజలకు తరలివచ్చిన ఉభయదాతలతో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. వేకువజాము నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. ముఖ్యంగా సంక్రాంతి సెలవులు ముగుస్తుండడంతో తెలంగాణ నుంచి వచ్చిన వాహనాల్లో భక్తులు రావడంతో ఘాట్ రోడ్డు, కనకదుర్గానగర్ లిఫ్టు మార్గాలు కిటకిటలాడాయి. దుర్గగుడి ఈవో శీనానాయక్, పాలకమండలి సభ్యులు అవ్వారు శ్రీనివాసరావు స్కానింగ్ పాయింట్ వద్ద భక్తులను నియంత్రించేందుకు చర్యలు తీసుకున్నారు. దీంతో రూ.100, రూ.300, రూ.500 దర్శనం టికెట్ల ద్వారా దేవస్థానానికి రూ.19.62 లక్షల ఆదాయం లభించింది. భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకుని నివేదన సమయంలో ప్రొటోకాల్ దర్శనానికి వచ్చిన వారిని నియంత్రించారు.

కుంకుమార్చన సేవలో..

జాతీయ రైఫిల్ షూటింగ్ పోటీల్లో ప్రతిభ

పతకాలు సాధించిన తమన్న, తన్వు, అక్షయ

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: భోపాల్‌లో ఈ నెల 5 నుంచి 9వ తేదీ వరకు జరిగిన 69వ జాతీయ స్కూల్ గేమ్స్ రైఫిల్ షూటింగ్ పోటీల్లో నగరంలోని ది ఇండియన్ అకాడమీ ఆఫ్ షూటింగ్ స్పోర్ట్స్‌కు చెందిన షూటర్లు సత్తా చాటి పలు పతకాలు కైవసం చేసుకున్నారని అకాడమీ డైరెక్టర్, చీఫ్ కోచ్ నాగిరెడ్డి సుబ్రహ్మణ్యేశ్వరరావు తెలిపారు. అండర్-19 బాలికల వ్యక్తిగత విభాగంలో తమన్న శిరంగి రజత పతకం సాధించారు. తన్వు, తమన్న, అక్షయ దాయంలతో కూడిన రాష్ట్ర బాలికల బృందం రజత పతకం సొంతం చేసుకుందని పేర్కొన్నారు. అదే విధంగా ఈ నెల 10 నుంచి 16వ తేదీ వరకు పుణెలో జరిగిన జాతీయ షూటింగ్ జట్టు ఎంపిక పోటీల్లో అక్షయ దాయం, తమన్న శిరంగి, తన్వు శిరంగిలు మెరుగైన ప్రతిభ ప్రదర్శించారని వివరించారు. విజేతలను అకాడమీ డైరెక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరరావు, పలువురు షూటర్ల తల్లిదండ్రులు, షూటర్లు అభినందించారు.

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల తనిఖీ

సూర్యారావుపేట, న్యూస్‌టుడే : ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై రవాణాశాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆదివారం రాత్రి కనకదుర్గమ్మ వారధి వద్ద భద్రాచలం నుంచి బెంగళూరు వెళుతున్న కావేరి ట్రావెల్స్ బస్సును నిలిపివేశారు. రాత్రి 8 గంటలకు తనిఖీ నిమిత్తం ఆపారు. అత్యవసర ద్వారం లేకపోవడంతో నిలిపివేసినట్లు సమాచారం. ముందుకు వెళ్లనివ్వలేదంటూ రోడ్డు పక్కన నిలిపివేశారు. దీనివల్ల దాదాపు 50 మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రత్యామ్నాయ బస్సు ఏర్పాటు చేయాలని కోరినా అధికారులు, బస్సు యాజమాన్యం పట్టించుకోలేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. రాత్రి 10.30 గంటల వరకు రోడ్డు మీదనే ఉంచేశారు. దీనిపై 'ఈటీవీ- ఆంధ్రప్రదేశ్'లో స్క్రోలింగ్ రావడంతో అధికారులు సదరు బస్సు పంపించారు.

తెలుగు ప్రజల ఆరాధ్యుడు ఎన్టీఆర్

రామమందిరం సెంటరులో అన్నదానం

పాతబస్తీ గణపతిరావు రోడ్డులో..

భవానీపురం బ్యాంకు సెంటర్‌లో..

విద్యాధరపురం, భవానీపురం, విజయవాడ వన్‌టౌన్, న్యూస్‌టుడే: పశ్చిమ నియోజకవర్గ వ్యాప్తంగా ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. రామమందిరం సెంటరు సమీపంలో 39వ డివిజన్ అధ్యక్షుడు శివశర్మ నేతృత్వంలో రెండువేల మంది పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మాట్లాడుతూ.. తెలుగు ప్రజల ఆరాధ్యదైవం ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. ◆ పాలఫ్యాక్టరీ ఆవరణలో ఎన్టీఆర్ విగ్రహానికి కృష్ణా మిల్క్ యూనియన్ ఛైర్మన్ చలసాని ఆంజనేయులు ఆధ్వర్యంలో ◆ చిట్టినగర్ 48వ డివిజన్ అధ్యక్షుడు పేరాబత్తుల వెంకటరమణ ఆధ్వర్యంలో వర్ధంతి వేడుకలు నిర్వహించారు. విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పలు చోట్ల అన్నదానం నిర్వహించారు. కార్యక్రమాల్లో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ◆ ఎన్టీఆర్‌కు భారతరత్న ప్రకటించాలని ప్రకాశం బ్యారేజీపై తెదేపా ఎన్టీఆర్ జిల్లా అధికార ప్రతినిధి ఎరుబోతు రామరావు, అల్లాడి మురళి, నూర్ అహ్మద్, శ్రీనివాసరెడ్డి బ్యానర్‌పై ప్రదర్శించారు.



పాలఫ్యాక్టరీ ప్రాంగణంలో..

ప్రకాశం బ్యారేజీపై..

చిట్టినగర్‌లో మాట్లాడుతున్న నాగుల్‌మీరా

పాతరాజరాజేశ్వరీపేటలో...

బ్రాహ్మణవీధిలో..

అపరిశుభ్రంగా రైతుబజారు పరిసరాలు

భవానీపురంలోని రైతుబజారు పరిసరాలు అపరిశుభ్రంగా మారాయి. ముఖ్యంగా డ్రెయినేజీ వ్యవస్థ అధ్వానంగా మారింది. రైతుబజారులో ఉన్న మరుగు దొడ్ల నుంచి వచ్చే నీరంతా రైతుబజారు ప్రాంగణంలోకి వస్తోంది. దీంతో రైతుబజారులో స్టాల్స్ నిర్వహించే వారితో పాటు వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దుర్వాసన రావడంతో పాటు దోమలు, ఈగలతో అవస్థలు పడుతున్నామని వాపోతున్నారు. సమస్య ఉన్నప్పటికీ మార్కెటింగ్ శాఖ అధికారులు దృష్టి పెట్టడం లేదని ఆరోపిస్తున్నారు. నిత్యం వందలాది మంది వినియోగదారులు వస్తుంటారని.. అయినప్పటికీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని చెబుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, భవానీపురం**

భవానీపురం రైతుబజారులో మురుగు నీరు

రహదారి రద్దీగా...

గొల్లపూడి వద్ద హైదరాబాద్ వైపు వెళ్తున్న వాహనాలు

గొల్లపూడి, న్యూస్‌టుడే : సంక్రాంతికి వచ్చిన వారంతా తిరిగి వెళ్లడంతో విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి ఆదివారం రద్దీగా మారింది. పలువురు వందలాది వాహనాల్లో విజయవాడ పశ్చిమ బైపాస్ మీదుగా గొల్లపూడి, ఇబ్రహీంపట్నం ప్రాంతాల మీదుగా హైదరాబాద్ వైపు వెళ్లారు.

అనుమానాస్పద మృతిపై కేసు

విద్యాధరపురం, న్యూస్‌టుడే: మతిస్థిమితం లేని వ్యక్తి చెరువులో మునిగి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంపై టూటౌన్ పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. విజయవాడ రూరల్ మండలం వైఎస్సార్ కాలనీకి చెందిన కె. అప్పన్న(52) ప్లాట్ ఫారం రిక్షా కార్మికుడు. కొంతకాలం నుంచి అనారోగ్యానికి గురవడంతో మతిస్థిమితం కోల్పోయారు. దీంతో ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోవడం, కుటుంబసభ్యులు వెతికి తీసుకు రావడం జరుగుతోంది. ఈనెల 17న రాత్రి భోజనం చేసిన తర్వాత బయటకు వెళ్లిన అప్పన్న ఇంటికి రాకపోవడంతో భార్య దుర్గ చుట్టుపక్కల గాలించారు. వైఎస్సార్ కాలనీ సమీపంలోని చేపల చెరువులో గుర్తు తెలియని మృతదేహం తేలి ఉన్నట్లు కుటుంబ సభ్యులకు సమాచారం వచ్చింది. కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి వెళ్లి చూడగా.. ఆ మృతదేహం అప్పన్నదే అని నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సీఐ కొండలరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఖమ్మం సభకు పయనం

ప్రదర్శనగా వెళ్తున్న పాతబస్తీ సీపీఐ శ్రేణులు

విజయవాడ వన్‌టౌన్, న్యూస్‌టుడే: సుదీర్ఘకాలం పేదల పక్షాన పోరాటాలు చేసింది ఒక్క సీపీఐ పార్టీనేనని సీపీఐ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు తెలిపారు. ఆదివారం తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలో జరిగే సీపీఐ శత వార్షికోత్సవాల ముగింపు సభకు పాతబస్తీ నుంచి సీపీఐ శ్రేణులతో ఆయన భారీ ప్రదర్శనగా తరలి వెళ్లారు. ముందుగా పాతబస్తీలోని వీధుల్లో ర్యాలీ ప్రదర్శించారు.

సినిమాలు

నారీ నారీ నడుమ మురారి, ది రాజాసాబ్: ఊర్వశి ఐనాక్స్(గాంధీనగర్), స్వర్ణాకాంప్లెక్స్(గవర్నర్‌పేట), రవీంద్ర సినిమాస్(పాయకాపురం), రామ్ సినిమాస్(గుణదల), లైలా మాల్, పీవీపీ మాల్, పీవీఆర్ మాల్(బందరు రోడ్డు), ట్రెండ్‌సెట్ మాల్(క్యాపిటల్ సినిమాస్), ఎల్ఈపీఎల్ ఐనాక్స్(పటమట), పవర్ వన్ మాల్(కానూరు). **భర్త మహాశయులకు విజ్ఞప్తి:** జీ-3(రాజ్-యువరాజ్). **అనగనగా ఒక రాజు, మన శంకరవరప్రసాద్ గారు:** అలంకార్, జయరామ్. **అనగనగా ఒకరాజు, మన శంకరవరప్రసాద్ గారు:** ఊర్వశి ఐనాక్స్(గాంధీనగర్), స్వర్ణాకాంప్లెక్స్(గవర్నర్‌పేట), తారా స్క్రీన్స్, రవీంద్ర సినిమాస్(పాయకాపురం), రామ్ సినిమాస్(గుణదల), లైలా మాల్, పీవీపీ మాల్, పీవీఆర్ మాల్(బందరు రోడ్డు), ట్రెండ్‌సెట్ మాల్(క్యాపిటల్ సినిమాస్), ఎల్ఈపీఎల్ ఐనాక్స్(పటమట), పవర్ వన్ మాల్(కానూరు). **మన శంకరవరప్రసాద్ గారు:** నవరంగ్, సాయిరామ్, సౌమ్య(వన్‌టౌన్), స్వాతి(భవానీపురం). **భర్త మహాశయులకు విజ్ఞప్తి:** ఊర్వశి ఐనాక్స్(గాంధీనగర్), స్వర్ణాకాంప్లెక్స్(గవర్నర్‌పేట), తారా స్క్రీన్స్, రవీంద్ర సినిమాస్(పాయకాపురం), రామ్ సినిమాస్(గుణదల), లైలా మాల్, పీవీపీ మాల్, పీవీఆర్ మాల్(బందరు రోడ్డు), ట్రెండ్‌సెట్ మాల్(క్యాపిటల్ సినిమాస్), ఎల్ఈపీఎల్ ఐనాక్స్(పటమట), పవర్ వన్ మాల్(కానూరు). **మన శంకరవరప్రసాద్ గారు:** నవరంగ్, సాయిరామ్, సౌమ్య(వన్‌టౌన్), స్వాతి(భవానీపురం). **- న్యూస్‌టుడే, విజయవాడ వన్‌టౌన్**

ఈనాడు

దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు

Cell: 98496 97616

సోదర సోదరీమణులు.. అదుర్స్..!

కరాటేలో జాతీయ పతకాలు కైవసం

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే

ప్రస్తుతం తల్లిదండ్రులు.. తమ పిల్లల ఆత్మరక్షణపై దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా ఆడపిల్లల ఆత్మరక్షణతో పాటు దేహదారుఢ్యంపై దృష్టిసారించి.. ప్రోత్సహిస్తున్నారు. కరాటేలో శిక్షణ ఇప్పించి మెరికల్లా తయారు చేస్తున్నారు. చిన్నారులు సైతం అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని చక్కగా రాణిస్తున్నారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి వేదికలపై సత్తా చాటుతున్నారు. బహుమతులు సాధించి ఆదర్శంగా నిలుస్తున్నారు. అజిత్‌సింగ్‌నగర్‌లోని జపాన్ కరాటే అసోసియేషన్ రాష్ట్ర చీఫ్ ఇన్‌స్ట్రక్టర్ కొడాలి రవిబాబు పర్యవేక్షణలో సాధన చేస్తున్నారు.

దేశ రక్షణకు సేవలు అందిస్తాం

ఆశిష్ వెంకట్

స్నేహ పుష్ప

ప్రసాదంపాడులో నివసిస్తున్న పేరాల వెంకట్రావు అడవినెక్కలంలోని ఎన్డీఆర్ఎఫ్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈయన భార్య కోటిలక్ష్మి గృహిణి. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమారుడు పి.ఆశిష్ వెంకట్ ఇంటర్ ద్వితీయ, కుమార్తె పి.స్నేహ పుష్ప ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. వృత్తిరీత్యా ఆయన మధ్యప్రదేశ్‌లో విధులు నిర్వర్తించే సమయంలో.. ఆశిష్ బాస్కెట్‌బాల్, స్నేహ జిమ్నాస్టిక్స్‌లో సాధన చేసేవారు. తండ్రి బదిలీపై రాష్ట్రానికి వచ్చిన తర్వాత.. ఇద్దరు పిల్లలు దేహదారుఢ్యంగా ఉండాలనే లక్ష్యంతో కరాటే శిక్షణలో చేర్పించారు. ప్రస్తుతం ఇద్దరూ బ్రౌన్-2 బెల్ట్‌లో కొనసాగుతున్నారు. చెల్లెలు జాతీయ స్థాయిలో నాలుగు పసిడి, ఒక రజత పతకాలు, అన్న జాతీయ ఒకటి రజత, రాష్ట్ర స్థాయిలో ఒక పసిడి పతకాలు తమ ఖాతాలో జమ చేసుకున్నారు. ఇద్దరూ రోజూ ఒక గంట పాటు వ్యక్తిగత సాధన చేస్తున్నారు. వారంలో మూడు రోజుల పాటు అజిత్‌సింగ్‌నగర్‌లో శిక్షణ పొందుతున్నారు. అన్నాచెల్లెళ్లు దేశరక్షణ దళంలో తమవంతు సేవలు అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.

బ్లాక్ బెల్ట్ సాధిస్తాం

అన్వి

అర్జున్

కరెన్సీనగర్‌కు చెందిన పొట్లూరి రాజేష్ వ్యాపారం చేస్తుంటారు. భార్య పద్మజ ఓ ప్రైవేటు జీవిత బీమా సంస్థలో పని చేస్తున్నారు. వీరి కుమార్తె అన్వి పదో తరగతి, కుమారుడు అర్జున్ ఎనిమిదో తరగతి చదువుతున్నారు. నాలుగేళ్ల క్రితం నుంచి వీరు బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్‌లో సాధన చేస్తున్నారు. 2021లో తల్లిదండ్రులు తమ పిల్లలను ఆత్మరక్షణ క్రీడ అయిన కరాటేలో శిక్షణకు చేర్పించారు. వారు రోజూ ఒక గంట పాటు వ్యక్తిగతంగా సాధన చేస్తున్నారు. వారంలో ఆరు రోజుల పాటు అజిత్‌సింగ్‌నగర్‌లోని ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొందుతున్నారు. అక్క జాతీయ స్థాయి ఓపెన్ పోటీల్లో మొత్తం తొమ్మిది, తమ్ముడు జాతీయ స్థాయి ఓపెన్ టోర్నీల్లో మొత్తం ఎనిమిది పతకాలు తమ ఖాతాలో జమ చేసుకున్నారు. రాష్ట్ర స్థాయిలోనూ పలు పతకాలు గెలిచారు. అలాగే బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్‌లో రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించే దిశగా అక్కా తమ్ముళ్లు సాధన చేస్తున్నారు. కరాటేలో ఇద్దరూ బ్లాక్ బెల్ట్ శిక్షణ కొనసాగిస్తున్నారు.

ఆటో డ్రైవర్ ఆత్మహత్య

విద్యాధరపురం: చిట్టినగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ షేక్ సుభాని(43) ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై టూటౌన్ పోలీసులు కేసు ఆదివారం నమోదు చేశారు. ఈనెల 16న సుభాని మద్యం తాగి ఇంటికి వచ్చిన సమయంలో కుమారుడు కరీముల్లా స్నేహితులతో కలిసి కోడి పందేలు చూడడానికి వెళుతుండగా వద్దని తండ్రి వారించినా వినకుండా వెళ్లాడు. దీంతో కుమారుడు తన మాట వినకపోవడంతో మనస్తాపానికి గురైన సుభాని చీరతో ఫ్యానుకు ఉరేసుకున్నాడు. గమనించిన భార్య బాజీ స్థానికుల సహకారంతో భర్తను చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆదివారం మృతి చెందారు. దీనిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ప్రకటన

నా క్లయింట్స్ ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలో చేరినటువంటి చిట్టినగర్ వాస్తవ్యులు శ్రీ అల్లు మధుసూదన్‌రావు, S/o మాల కొండయ్య మరియు వారి భార్య శ్రీమతి అల్లు హైమావతి గార్ల సంజాయిషీ పొంది యావన్మందికి తెలియజేయునది ఏమనగా..

క్రింది షెడ్యూలు దాఖలా ఆస్తిని షేక్ జహీర్ గారి భార్య శ్రీమతి షేక్ మహబూబ్ సుల్తాన్ గారు రిజిస్టరు క్రయ దస్తావేజు నెం: 4830/2004 ద్వారా శ్రీ అధికారి రంగారావు గారి కుమారుడు అధికారి వెంకట మోహనరావు గారు వారి రిజిస్టరు విక్రయ ఎగ్రిమెంటు మరియు జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఏజెంట్ కందుకూరి అనిల్ కుమార్ గారి వద్ద నుండి క్రయం పొంది తదాది నేటి వరకు వారి స్వాధీన హక్కు భుక్తములలో కలిగివున్నారు అని తెలియజేసినారు. నా క్లయింట్లు క్రింది షెడ్యూలు ఆస్తిని క్రయం పొందుటకు షేక్ మహబూబ్ సుల్తాన్ గారితో ఖరారు పరుచుకొని రిజిస్ట్రేషన్ చేయించుకోదలచినారు. కావున నా క్లయింటు క్రింది షెడ్యూలు ఆస్తిని క్రయం పొంది రిజిస్ట్రేషన్ చేయుంచు కొనుటకు ఎవరికి అయినా ఎటువంటి అభ్యంతరములు గాని, కోర్టు ఎటాచ్‌మెంట్లు గాని, తనఖాలు గాని మరియు యే ఇతర క్లయిమ్‌లు వున్నయెడల వారి అభ్యంతరములు గాని క్లయిమ్‌లు గాని ఈ క్రింది అడ్రసుకు Regd Post With Ack Due ద్వారా 7 రోజులలోగా వారి అభ్యంతరములు గాని, క్లయిమ్‌లు గాని తెలియజేయగలరు. లేని యెడల ఆపై వచ్చు అభ్యంతరములు నా క్లయింట్స్‌ను బైండు చేయజాలవు అని యావన్మందికీ తెలియజేయటమైనది.

షెడ్యూల్: కృష్ణా జిల్లా ప్రస్తుతము NTR జిల్లా ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ వారి యిలాకా రాయనపాడు గ్రామ పంచాయితి ఏరియాలో చేరిన రాయనపాడు గ్రామ R.S.R. 72/3 దాఖలా LP No: 28/2008 లో చూపబడిన PLot No 313 & 314 దాఖలా చ॥గ॥ 825ల ఖాళీ నివేశన స్థలముకు **హద్దులు: తూర్పు:** అ.50-0లు వెడల్పుగల రోడ్డు, **దక్షిణం:** అ.30-0లు వెడల్పుగల రోడ్డు, **పడమర:** ఖాళీ స్థలం, **ఉత్తరం: ప్లాటు నెం:** 312 దాఖలా స్థలం.

Kollipara Mukundini, Advocate

విజయవాడ తేది:18-1-26 Flat No. 104, Splender Garden Apartments, Road No: 5, Sector No. 1,Louts Land Mark, Ayodhyanagar,Vijayawada, Cell: 94409 88010.

(c) eenadu

విజయవాడ మధ్య

ప్రేక్షకుల హృదయాల్లో ఎన్టీఆర్ ముద్ర

బాలకోటయ్యను సత్కరిస్తున్న చిట్టిబాబు, నారాయణరావు తదితరులు

విజయవాడ సాంస్కృతికం: తెలుగు జాతి గొప్పతనాన్ని నలుదిశలా చాటిన మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు అని పలువురు ప్రముఖులు కొనియాడారు. తెలుగు కళావాహిని, జి.ఆర్.కె.పోలవరపు సాంస్కృతిక సమితి, శ్రీకళాభారతి సంయుక్త ఆధ్వర్యంలో కౌతా పూర్ణానంద కళావేదికపై ఆదివారం ఎన్టీఆర్ సంస్మరణ సభ నిర్వహించారు. సోషల్ వెల్ఫేర్ బోర్డు ఛైర్మన్ పోతుల బాలకోటయ్య, బీసీ కార్పొరేషన్ ఛైర్మన్ వీరంకి గురుమూర్తి, విశ్వమాత ఛారిటబుల్ ట్రస్టు ఛైర్మన్ నిడుమోలు రమా సత్యనారాయణ తదితరులను నిర్వాహకులు సత్కరించారు. వక్తలు గోళ్ళ నారాయణరావు, శింగంశెట్టి చంద్రశేఖర్, బీవీ వీరభద్రరావు, బోడి ఆంజనేయరాజు మాట్లాడుతూ.. ప్రతి పనిలోనూ అంకితభావంతో ముందుకు సాగిన వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు. క్రమశిక్షణకు చిరునామాగా నిలిచారని కొనియాడారు. నటన, రాజకీయ ప్రస్థానం తెలుగువారి హృదయాలపై చెరగని ముద్ర వేసిందన్నారు. తెలుగుదేశం పార్టీని స్థాపించి ప్రజలతో మమేకమై, అతి తక్కువ కాలంలోనే ముఖ్యమంత్రి అయ్యారని ప్రశంసించారు. సుధామయి క్రియేషన్స్ నిర్వహించిన సినీ సంగీత విభావరి ప్రేక్షకులను అలరించింది. ఎన్టీఆర్ నటించిన పలు చిత్రాల్లోని పాటలను గాయకులు చక్కగా ఆలపించి సంగీత నీరాజనాలర్పించారు. చింతకాయల చిట్టిబాబు పర్యవేక్షించారు.

కళారంగ సేవలకు సత్కారాలు

పురస్కారాలు అందుకున్న రాఘవరావు, దేవికారాణి, వలితో విజయలక్ష్మి, రమా సత్యనారాయణ తదితరులు

విజయవాడ సాంస్కృతికం: తెలుగు జాతి గర్వించదగిన వ్యక్తి ఎన్టీఆర్.. అని పలువురు వక్తలు పేర్కొన్నారు. అంబేడ్కర్, గాంధీజీ తరహాలో ఎన్టీఆర్ ఒక జాతీయ స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. మహానటి సావిత్రి మెమోరియల్ ట్రస్టు అధ్యక్షురాలు పరుచూరి విజయలక్ష్మి ఆధ్వర్యంలో హనుమంతరాయ గ్రంథాలయంలో ఆదివారం ఎన్టీఆర్ సంస్మరణ సభ నిర్వహించారు. నిడుమోలు రమా సత్యనారాయణ, పారిశ్రామికవేత్త సత్యనారాయణ అతిథులుగా హాజరయ్యారు. న్యాయవాది బడే రాఘవరావు, తొలి తెలుగు మహిళా శిల్పి దేవికారాణి ఉదయార్, రమీజా ఆర్థో సెంటర్ వ్యవస్థాపకుడు కాలేషా వలి సేవలను గుర్తించి.. వారికి ఎన్టీఆర్ స్మారక పురస్కారాలు అందజేశారు. బీఆర్ అంబేడ్కర్ సేవా సంస్థ ద్వారా కళా రంగానికి విశేష సేవలు అందిస్తున్న కమిటీ సభ్యులకు ఎన్టీఆర్ ఆత్మీయ పురస్కారాలు అందించారు. వక్తలు మాట్లాడుతూ ఎన్టీఆర్ ప్రజాజీవితంలో చూపిన క్రమశిక్షణ, అంకితభావం నేటి తరానికి ఆదర్శమని వక్తలు పేర్కొన్నారు. అనంతరం గాయకులు రాజకిషోర్, చంద్రశేఖర్, లక్ష్మణ్ నాయక్ సినీ గేయాలను ఆలపించి ప్రేక్షకులను అలరించారు.

బార్లలో సీసీ కెమెరాలు తప్పనిసరి

గాంధీనగర్, న్యూస్‌టుడే : అన్ని బార్లలో వెంటనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నార్త్ ఏసీపీ స్రవంతిరాయ్ ఆదేశించారు. ఇటీవల బార్ల వద్ద దాడులు జరిగిన నేపథ్యంలో ఆదివారం సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని బార్ అండ్ రెస్టారెంట్ల నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బార్ల వద్ద గొడవలు జరిగితే వాటి యాజమాన్యాలే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. పోలీస్ అధికారుల ఫోన్ నంబర్లతో కూడిన బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గొడవలు జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. గొడవలు చోటు చేసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలకు అసౌకర్యం కలిగిస్తే.. ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని పేర్కొన్నారు. అన్ని బార్లు, వైన్ షాప్‌ల నిర్వాహకులు సమయపాలన తప్పనిసరిగా పాటించాల్సిందేనన్నారు. సీఐ లక్ష్మీనారాయణ, ఎస్సైలు గోళ్ల సౌజన్య, షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు.

❖ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లకు ఏసీపీ స్రవంతిరాయ్ కౌన్సెలింగ్ ఇచ్చారు. నేరాలు పునరావృతమైతే నగర బహిష్కరణ తప్పదని హెచ్చరించారు. ప్రతి వారం తప్పనిసరిగా స్టేషన్‌కు వచ్చి సంతకాలు చేయాలన్నారు.

మాట్లాడుతున్న ఏసీపీ స్రవంతిరాయ్

సోదర సోదరీమణులు.. అదుర్స్..!

కరాటేలో జాతీయ పతకాలు కైవసం

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే

ప్రస్తుతం తల్లిదండ్రులు.. తమ పిల్లల ఆత్మరక్షణపై దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా ఆడపిల్లల ఆత్మరక్షణతో పాటు దేహదారుఢ్యంపై దృష్టిసారించి.. ప్రోత్సహిస్తున్నారు. కరాటేలో శిక్షణ ఇప్పించి మెరికల్లా తయారు చేస్తున్నారు. చిన్నారులు సైతం అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని చక్కగా రాణిస్తున్నారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి వేదికలపై సత్తా చాటుతున్నారు. బహుమతులు సాధించి ఆదర్శంగా నిలుస్తున్నారు. అజిత్‌సింగ్‌నగర్‌లోని జపాన్ కరాటే అసోసియేషన్ రాష్ట్ర చీఫ్ ఇన్‌స్ట్రక్టర్ కొడాలి రవిబాబు పర్యవేక్షణలో సాధన చేస్తున్నారు.

దేశ రక్షణకు సేవలు అందిస్తాం

ఆశిష్ వెంకట్

స్నేహ పుష్ప

ప్రసాదంపాడులో నివసిస్తున్న పేరాల వెంకట్రావు అడవినెక్కలంలోని ఎన్డీఆర్ఎఫ్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈయన భార్య కోటిలక్ష్మి గృహిణి. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమారుడు పి.ఆశిష్ వెంకట్ ఇంటర్ ద్వితీయ, కుమార్తె పి.స్నేహ పుష్ప ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. వృత్తిరీత్యా ఆయన మధ్యప్రదేశ్‌లో విధులు నిర్వర్తించే సమయంలో.. ఆశిష్ బాస్కెట్‌బాల్, స్నేహ జిమ్నాస్టిక్స్‌లో సాధన చేసేవారు. తండ్రి బదిలీపై రాష్ట్రానికి వచ్చిన తర్వాత.. ఇద్దరు పిల్లలు దేహదారుఢ్యంగా ఉండాలనే లక్ష్యంతో కరాటే శిక్షణలో చేర్పించారు. ప్రస్తుతం ఇద్దరూ బ్రౌన్-2 బెల్ట్‌లో కొనసాగుతున్నారు. చెల్లెలు జాతీయ స్థాయిలో నాలుగు పసిడి, ఒక రజత పతకాలు, అన్న జాతీయ ఒకటి రజత, రాష్ట్ర స్థాయిలో ఒక పసిడి పతకాలు తమ ఖాతాలో జమ చేసుకున్నారు. ఇద్దరూ రోజూ ఒక గంట పాటు వ్యక్తిగత సాధన చేస్తున్నారు. వారంలో మూడు రోజుల పాటు అజిత్‌సింగ్‌నగర్‌లో శిక్షణ పొందుతున్నారు. అన్నాచెల్లెళ్లు దేశరక్షణ దళంలో తమవంతు సేవలు అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.

బ్లాక్ బెల్ట్ సాధిస్తాం

అన్వి

అర్జున్

కరెన్సీనగర్‌కు చెందిన పొట్లూరి రాజేష్ వ్యాపారం చేస్తుంటారు. భార్య పద్మజ ఓ ప్రైవేటు జీవిత బీమా సంస్థలో పని చేస్తున్నారు. వీరి కుమార్తె అన్వి పదో తరగతి, కుమారుడు అర్జున్ ఎనిమిదో తరగతి చదువుతున్నారు. నాలుగేళ్ల క్రితం నుంచి వీరు బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్‌లో సాధన చేస్తున్నారు. 2021లో తల్లిదండ్రులు తమ పిల్లలను ఆత్మరక్షణ క్రీడ అయిన కరాటేలో శిక్షణకు చేర్పించారు. వారు రోజూ ఒక గంట పాటు వ్యక్తిగతంగా సాధన చేస్తున్నారు. వారంలో ఆరు రోజుల పాటు అజిత్‌సింగ్‌నగర్‌లోని ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొందుతున్నారు. అక్క జాతీయ స్థాయి ఓపెన్ పోటీల్లో మొత్తం తొమ్మిది, తమ్ముడు జాతీయ స్థాయి ఓపెన్ టోర్నీల్లో మొత్తం ఎనిమిది పతకాలు తమ ఖాతాలో జమ చేసుకున్నారు. రాష్ట్ర స్థాయిలోనూ పలు పతకాలు గెలిచారు. అలాగే బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్‌లో రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించే దిశగా అక్కా తమ్ముళ్లు సాధన చేస్తున్నారు. కరాటేలో ఇద్దరూ బ్లాక్ బెల్ట్ శిక్షణ కొనసాగిస్తున్నారు.

జాతీయ రైఫిల్ షూటింగ్ పోటీల్లో ప్రతిభ

విజయవాడ క్రీడలు: భోపాల్‌లో ఈ నెల 5 నుంచి 9వ తేదీ వరకు జరిగిన 69వ జాతీయ స్కూల్ గేమ్స్ రైఫిల్ షూటింగ్ పోటీల్లో నగరంలోని ది ఇండియన్ అకాడమీ ఆఫ్ షూటింగ్ స్పోర్ట్స్‌కు చెందిన షూటర్లు సత్తా చాటి పలు పతకాలు కైవసం చేసుకున్నారని అకాడమీ డైరెక్టర్, చీఫ్ కోచ్ నాగిశెట్టి సుబ్రహ్మణ్యేశ్వరరావు తెలిపారు. అండర్-19 బాలికల వ్యక్తిగత విభాగంలో తమన్యు శిరంగి రజత పతకం కైవసం చేసుకోగా.. తన్య, తమన్యు, అక్షయి దాయంలతో కూడిన రాష్ట్ర బాలికల బృందం రజత పతకం సొంతం చేసుకుందని పేర్కొన్నారు. అదే విధంగా ఈ నెల 10 నుంచి 16వ తేదీ వరకు పుణెలో జరిగిన జాతీయ షూటింగ్ జట్టు ఎంపిక పోటీల్లో అక్షయి దాయం, తమన్యు శిరంగి, తన్య శిరంగిలు మెరుగైన ప్రతిభ ప్రదర్శించారని వివరించారు. ఆదివారం అకాడమీకి చేరుకున్న షూటర్లను అకాడమీ డైరెక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరరావు, షూటర్ల తల్లిదండ్రులు, షూటర్లు అభినందించారు.

నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

విజయవాడ నగరపాలక సంస్థ: నగరవాసులు ఎదుర్కొంటున్న సమస్యలను సకాలంలో పరిష్కరించేందుకు కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంతో పాటు, 3 సర్కిల్ కార్యాలయాల్లో సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు ఇన్‌ఛార్జి కమిషనర్ డి.చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ పరిధిలో సమస్యలను ఈ వేదిక ద్వారా అధికారుల దృష్టికితెచ్చి పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. పారిశుద్ధ్యం, డ్రెయిన్లు, మురుగునీరు, తాగునీరు, వీధి దీపాలు, రోడ్ల గుంతలు, మౌలిక వసతులు తదితర సమస్యలను లిఖితపూర్వంగా అధికారులకు అందించాలని కోరారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చంద్రశేఖర్ సూచించారు.

గంజాయి నివారణ చర్యలు అవసరం

కృష్ణలంక: గంజాయి నివారణకు ప్రభుత్వం పటిష్ఠ చర్యలు చేపట్టాల్సిందిగా మాజీ కార్పొరేటర్ దోనేపూడి కాశీనాథ్ అన్నారు. సంక్రాంతి సందర్భంగా డీవైఎఫ్ఐ, సీఐటీయూ, ఐద్వా, వేమన సాంస్కృతిక వేదికల ఆధ్వర్యంలో ఈ నెల 14, 15 తేదీల్లో రాణిగారితోటలో మహిళలకు, విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులను అందజేశారు. సభలో ఆయన మాట్లాడుతూ గంజాయి అరికట్టేందుకు నెల్లూరులో డీవైఎఫ్ఐ నాయకుడు చేపట్టిన పోరాటం స్థానికంగా ఫలితాన్నిచ్చిందని, ఓర్వలేని సంఘ వ్యతిరేక శక్తులు అధికార పార్టీ అండతో అతడిని దారుణంగా చంపినట్లు చెప్పారు. కృష్ణలంక ఎస్ఐ సత్యనారాయణ మాట్లాడుతూ యువతలో స్ఫూర్తిని పెంపొందించేందుకు ప్రజా సంఘాలు పోటీలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ముగ్గుల పోటీలు, చిత్రలేఖనం, వ్యాసరచన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. డీవైఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి వై.కృష్ణ అధ్యక్షతన నిర్వహించిన సభలో సంఘాలకు చెందిన సుందరయ్య, ఎన్.హరినారాయణ, టి.చంద్రశేఖర్, డి.రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

వృద్ధులను ఆదుకోవడం బాధ్యత

సత్యనారాయణపురం (గాంధీనగర్), న్యూస్‌టుడే : వృద్ధులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని 28వ డివిజన్ కార్పొరేటర్ వీరమాచనేని లలిత అన్నారు. దుర్గాపురంలో ఆదివారం వయోవృద్ధుల ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో వృద్ధులకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దాతల సహాయంతో గత 224 నెలలుగా క్రమం తప్పకుండా వృద్ధులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం స్ఫూర్తిదాయకం అన్నారు. అలాగే వైద్య శిబిరాలు నిర్వహించి, ఉచితంగా మందులు అందజేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ట్రస్టు ఛైర్మన్ డాక్టర్ చల్లా హరికుమార్, తేజ్‌రాజ్ సోలంకి, తట్టి అర్జునరావు, ఎం.సాంబశివరావు, లక్ష్మీనారాయణ, సతీష్, మధుసూదనరావు తదితరులు పాల్గొన్నారు.

నిత్యావసర సరకులు పంపిణీ చేస్తున్న నిర్వాహకులు

కాలమానిని ఆవిష్కరణ

సీతారాంపురం, న్యూస్‌టుడే : బొబ్బిలి తాండ్ర పాపారాయుడు, రేచర్ల బ్రహ్మనాయుడు ఛారిటబుల్ ట్రస్టు కాలమానిని ఆదివారం సీతారాంపురంలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఆవిష్కరించారు. ట్రస్టు వ్యవస్థాపక ఛైర్మన్ మడిచర్ల వెంకటేశ్వరరావు.. మాధవ్‌కు శాలువాకప్పి సన్మానించారు. జ్ఞాపిక అందజేశారు. కార్యక్రమంలో రెడ్డి పావని, సభ్యులు ఎన్.మాధవరావు, బి.త్రిమూర్తులు, కె.అప్పారావు, ఎం.కరుణాకర్, చంటి పాల్గొన్నారు.

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల తనిఖీ

సూర్యారావుపేట, న్యూస్‌టుడే : ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై రవాణాశాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆదివారం రాత్రి కనకదుర్గమ్మ వారధి వద్ద భద్రాచలం నుంచి బెంగళూరు వెళుతున్న కావేరి ట్రావెల్స్ బస్సును నిలిపివేశారు. రాత్రి 8 గంటలకు తనిఖీ నిమిత్తం ఆపారు. అత్యవసర ద్వారం లేకపోవడంతో నిలిపివేసినట్లు సమాచారం. ముందుకు వెళ్లనిచ్చేది లేదంటూ రోడ్డు పక్కన నిలిపివేశారు. దీనివల్ల దాదాపు 50 మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రత్యామ్నాయ బస్సు ఏర్పాటు చేయాలని కోరినా అధికారులు, బస్సు యాజమాన్యం పట్టించుకోలేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. రాత్రి 10.30 గంటల వరకు రోడ్డు మీదనే ఉంచేశారు. దీనిపై 'ఈటీవీ- ఆంధ్రప్రదేశ్'లో స్క్రోలింగ్ రావడంతో అధికారులు సదరు బస్సును పంపించారు.

అవసరాలు తీరేలా.. అవస్థలు తప్పేలా..

రూ.49 లక్షల వ్యయంతో మరుగుదొడ్ల నిర్మాణం

విజయవాడ నగరపాలక సంస్థ, మధురానగర్

నమూనా మరుగుదొడ్డు

నగర జనాభా పెరుగుతుండడంతో అందుకనుగుణంగా వ్యాపార సంస్థల సంఖ్య కూడా బాగా విస్తరిస్తోంది. ఫలితంగా సమీప ప్రాంతాలు, జిల్లాల నుంచి అనేక మంది వ్యాపార అవసరాలు, సొంత పనుల కోసం నిత్యం నగరానికి వచ్చిపోతున్నారు. ఈ నేపథ్యంలో వారి అవసరాల కోసం అదనపు మరుగుదొడ్లు నిర్మించేందుకు నగరపాలక సంస్థ చర్యలు చేపట్టింది.

నగరంలోని వివిధ ప్రాంతాల్లో గతంలో 65 పబ్లిక్, సామూహిక మరుగుదొడ్లు ఉన్నాయి. రూ.2.92 కోట్లతో 2017లో 'నమ్మా' మరుగుదొడ్లు నిర్మించారు. ఒక నమ్మా మరుగుదొడ్డి పాడైపోగా.. 16 ప్రైవేటు ఏజెన్సీల నిర్వహణలో ఉన్నాయి. బీసెంట్ రోడ్డు, గవర్నరుపేట, సూర్యారావుపేట, గాంధీనగర్, లెనిన్ సెంటర్ ప్రాంతాల్లో వీటిని బీవోటీ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. వివిధ పనులు, వ్యాపార అవసరాల నిమిత్తం నగరానికి వచ్చే వారికి అందుబాటులో ఉండడం లేదు. ప్రైవేటు ఏజెన్సీల నిర్వహణలో మరుగుదొడ్ల వినియోగానికి రుసుము చెల్లించాల్సి వస్తోంది. పెద్ద మాల్స్, మల్టీప్లెక్సులు తప్ప.. సాధారణ వ్యాపార, వాణిజ్య సంస్థలు వినియోగదారులకు మరుగుదొడ్ల సౌకర్యం కల్పించడం లేదు. దీంతో ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడకు వచ్చిన వారు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా మహిళలు మరింతగా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ స్థితిలోనే ముఖ్యకూడళ్లు, రైతుబజార్లు, వ్యాపార, వాణిజ్య సముదాయ ప్రాంతాల్లో తగిన సౌకర్యాలతో మరుగుదొడ్లు నిర్మించేందుకు నగరపాలక సంస్థ చర్యలు చేపట్టింది.

★ **పాతవి కనుమరుగు..:** బందరు, ఏలూరు, బీఆర్‌పీ రోడ్డు, ఇతర ప్రాంతాల్లో 2010-12 మధ్య రూ.30 లక్షల వ్యయంతో మొబైల్ మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. కొద్ది కాలానికే అవి పూర్తిగా పాడయ్యాయి. 2017-18లో వ్యాపార ప్రాంతాలు, ప్రధాన రహదారులు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద రూ.60 లక్షల వ్యయంతో మూత్రశాలలు అనేకం ఏర్పాటు చేశారు. నిర్వహణా లోపంతో అవన్నీ దాదాపు కనుమరుగయ్యాయి. ఇప్పుడు కొత్తగా నిర్దేశిత ప్రాంతాల్లో మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తున్నారు. అవసరాలకు అనుగుణంగా గుర్తించిన ప్రాంతాల్లో మూత్రశాలలు ఏర్పాటు చేస్తారు.

★ నగరంలోని నాలుగు ప్రాంతాల్లో ప్రాథమికంగా మరుగుదొడ్లు నిర్మించేందుకు చర్యలు చేపట్టారు. అందుకు రూ.49 లక్షలతో అంచనాలు రూపొందించి పనులు చేపట్టారు. స్త్రీ, పురుషులకు అనువుగా వీటిని నిర్మిస్తున్నారు.
★ పాత బస్తీలో కేబీఎన్ కళాశాల వద్ద రూ.10 లక్షలతో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టగా 40 శాతం పనులు పూర్తయ్యాయి.
★ రైల్వే వెస్టు బుకింగ్ వద్ద రూ.9 లక్షలతో, ఇందిరా గాంధీ మున్సిపల్ క్రీడా ప్రాంగణం గేట్-2 వద్ద రూ.15 లక్షలతో నిర్మించగా త్వరలో ప్రారంభించనున్నారు.
★ పటమట రైతుబజార్ వద్ద రూ.15 లక్షల అంచనా వ్యయంతో మరుగుదొడ్లు నిర్మిస్తున్నారు.

పేదల పెన్నిధి ఎన్టీఆర్

బీజేఏ హాల్లో ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న బాషా, రామకృష్ణప్రసాద్

గవర్నర్‌పేటలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేస్తున్న కార్పొరేటర్ బాలస్వామి

కృష్ణా హోటల్ సెంటర్‌లో చీరలు, పండ్లు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే ఉమామహేశ్వరరావు

విజయవాడ మధ్య నియోజకవర్గ వ్యాప్తంగా ఆదివారం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజా ప్రతినిధులు, తెదేపా నాయకులు, వివిధ రంగాల ప్రముఖులు, ప్రజలు.. ఎన్టీఆర్ విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేదలకు చీరలు, పండ్లు పంపిణీ చేశారు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించా. ప్రజలకు ఆయన అందించిన సేవలను కొనియాడారు.

- న్యూస్‌టుడే బృందం

ఎస్సారార్ కళాశాల వద్ద.. తెదేపా రాష్ట్ర కార్యదర్శి గన్నే ప్రసాద్ తదితరులు

న్యూరాజరాజేశ్వరి పేటలో రమణారావు, మహిళలు, స్థానికులు..

దుర్గా కళా మందిర్‌లో నివాళులర్పిస్తున్న సినీ ప్రముఖులు తదితరులు

సేవలు అభినందనీయం

పాయకాపురం, న్యూస్‌టుడే : ముస్లింలు, కండ్రికలోని పేద ప్రజలకు ఆజాద్ ముస్లిం కమిటీ సేవలు అందిస్తోందని ఎమ్మెల్సీ ఎం.డి.రుహుల్లా అభినందించారు. ఆదివారం కండ్రికలోని ఆ కమిటీ రాష్ట్ర కార్యాలయంలో వార్షికోత్సవం నిర్వహించారు. సుమారు 150 మందికి దుప్పట్లు పంపిణీ చేశారు. 600 మందికి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి బొలిశెట్టి వంశీకృష్ణ, ఆజాద్ ముస్లిం కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు నాగుల్‌మీరా, తెదేపా, జనసేన, వైకాపా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

దుప్పట్లు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్సీ రుహుల్లా తదితరులు

వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

పరీక్షలు చేయించుకుంటున్న ప్రజలు

పాయకాపురం, న్యూస్‌టుడే : వైద్య శిబిరాలను ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని ప్రజారోగ్య వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి విజయప్రకాష్ అన్నారు. ఆదివారం పాయకాపురంలోని లహరి విద్యా మందిర్‌లో హెల్దీ విజయవాడ, ప్రజారోగ్య వేదిక ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. తక్కువ ఖర్చుతో బీపీ, షుగర్, ఫిట్స్, పక్షవాతం పరీక్షలు చేసి, మందులు పంపిణీ చేశామని ఆయన చెప్పారు. వచ్చే మార్చి 15న శిబిరం నిర్వహిస్తామని చెప్పారు. సుమారు 200మంది పేదలు సద్వినియోగం చేసుకున్నారని తెలిపారు. వైద్యులు బి.శ్రీహర్ష, చావా మురళీకృష్ణ, జనవిజ్ఞాన వేదిక నగర కార్యదర్శి వి.శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి సురేష్ తదితరులు పాల్గొన్నారు.

నిప్పంటుకుని వృద్ధుడి మృత్యువాత

పాయకాపురం, న్యూస్‌టుడే : పక్షవాతంతో మంచానికే పరిమితమయిన వృద్ధుడు.. తాను తాగే చుట్ట కారణంగా అగ్నికి ఆహుతై మృతి చెందిన ఘటన నున్న పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. మంగమ్మ, సోమయ్య(70)లు భార్యభర్తలు. వీరికి ఒక కుమార్తె ఉండగా.. పెళ్లి చేశారు. దీంతో గత 20 ఏళ్లుగా వృద్ధ దంపతులు పాయకాపురంలో నివసిస్తున్నారు. సోమయ్య 15 సంవత్సరాలుగా పక్షవాతంతో బాధపడుతున్నారు. ఎడమ చేయి, ఎడమ కాలు పని చేయకపోవడంతో మంచానికే పరిమితమయ్యారు. మంగమ్మ ఇళ్లల్లో పనులు చేస్తున్నారు. ప్రతి రోజు మాదిరిగానే ఆదివారం ఉదయం చుట్ట వెలిగించి తన భర్త నోట్లో పెట్టి.. పనికి వెళ్లారు. తిరిగి 11 గంటలకు ఇంటికి రాగా.. భర్త కాలిపోయి మృతిచెంది ఉన్నాడు. ఇంట్లో సామగ్రి కాలుతున్నాయి. దీంతో స్థానికుల సహాయంతో మంటలు ఆర్పారు. ఈ మేరకు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇంద్రకీలాద్రిపై భక్తుల సందడి

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: అమావాస్య నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై ఆర్జిత సేవల్లో పెద్ద సంఖ్యలో భక్తులు ఆదివారం పాల్గొన్నారు. చండీ హోమం, కుంకుమార్చన, శాంతి కల్యాణం, సూర్యోపాసన, ఖడ్గమాల పూజలకు తరలివచ్చిన ఉభయదాతలతో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. వేకువజాము నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. ముఖ్యంగా సంక్రాంతి సెలవులు ముగుస్తుండడంతో తెలంగాణ నుంచి వచ్చిన వాహనాల్లో భక్తులు రావడంతో ఘాట్ రోడ్డు, కనకదుర్గానగర్ లిఫ్టు మార్గాలు కిటకిటలాడాయి. దుర్గగుడి ఈవో శీనానాయక్, పాలకమండలి సభ్యులు అవ్వారు శ్రీనివాసరావు స్కానింగ్ పాయింట్ వద్ద భక్తులను నియంత్రించేందుకు చర్యలు తీసుకున్నారు. దీంతో రూ.100, రూ.300, రూ.500 దర్శనం టికెట్ల ద్వారా దేవస్థానానికి రూ.19.62 లక్షల ఆదాయం లభించింది. భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకొని నివేదన సమయంలో ప్రొటోకాల్ దర్శనానికి వచ్చిన వారిని నియంత్రించారు.

కుంకుమార్చన సేవలో..

అందుబాటులో పండ్ల ధరలు

కొనుగోలుదార్లతో మార్కెట్ కళకళ

కేదారేశ్వరపేట, న్యూస్‌టుడే

రాష్ట్రంలోని అతి పెద్ద మార్కెట్‌లో కేదారేశ్వరపేట మార్కెట్ ఒకటి. దిగుమతి ఎక్కువగా ఉండడంతో ప్రస్తుతం పండ్ల ధరలు గత ఏడాదితో పోలిస్తే సామాన్యులకు అందుబాటు ధరకే లభిస్తున్నాయి. దిల్లీ, సిమ్లా, బెంగళూరు, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి దిగుమతి అవుతున్నాయి. ఇక్కడి నుంచి విజయవాడ పరిసరాలు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు వెళుతున్నాయి. ప్రతి రోజూ సుమారు 100 టన్నుల వరకు పండ్లు మార్కెట్‌కు చేరుతున్నాయి. మార్కెట్ కళకళలాడడంతో వ్యాపారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కూలీలకు కూడా చేతినిండా పని దొరుకుతోంది. గత రెండు, మూడు నెలలతో పోలిస్తే దిగుమతులు రెట్టింపు అయ్యాయి. హోల్‌సేల్‌గా తీసుకుంటే వినియోగదారులకు లాభం ఉంటుంది. కమల, పుచ్చకాయ, దానిమ్మ, యాపిల్, బొప్పాయి, అరటి, జామ, కివీ తదితరాలు అధికంగా లభిస్తున్నాయి. బెంగళూరు నుంచి ద్రాక్ష, మహారాష్ట్ర నుంచి దానిమ్మ, నాగపూర్ నుంచి కమలాపండ్లు, దిల్లీ, సిమ్లా నుంచి యాపిల్ ప్రతి రోజూ దిగుమతి అవుతున్నాయి. హోల్‌సేల్‌తో పాటు రిటైల్‌గానూ వ్యాపారులు విక్రయిస్తున్నారు. ఇవే పండ్లు మాల్స్‌లో రెట్టింపు ధరలకు విక్రయిస్తున్నారు. జామ కాయలను రైతులు నేరుగా తీసువచ్చి మార్కెట్ ప్రాంగణంలోనే విక్రయిస్తున్నారు. మరోవైపు ఈ మార్కెట్ ద్వారా నగరపాలక సంస్థకు రూ.లక్షల్లో ఆదాయం వస్తోంది.

పండు..	ధర (రూ.ల్లో)
యాపిల్ (1)	15– 25
దానిమ్మ (1)	10–20
బొప్పాయి (1)	20–50
జామ కాయ	5 నుంచి
పైనాపిల్	60–100
పుచ్చకాయ	50– 110
ద్రాక్ష (కిలో)	100–150
కమలా పండ్లు (కిలో)	80– 120

ప్రతి రోజూ కొంటున్నా..

బయటతో పోలిస్తే పండ్ల మార్కెట్‌లో తక్కువకే లభిస్తున్నాయి. ఉదయం వేళలో తాజావి దొరుకుతున్నాయి. ప్రతి రోజూ వాకింగ్‌కు వచ్చి వివిధ రకాల పండ్లు తీసుకెళుతున్నా. బయటకు ఇక్కడికి ధరల్లో చాలా వ్యత్యాసం ఉంది.

- వినుకొండ జార్జి, బసవతారకనగర్

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 98496 97616

(c) eenadu

ఉపమాక వెంకన్న పెళ్లిరాట నేడు

నక్కపల్లి, న్యూస్‌టుడే: ఉపమాక వెంకన్న వార్షిక కల్యాణ వేడుక పెళ్లిరాట సోమవారం నిర్వహిస్తున్నట్లు ప్రధానార్చకుల ప్రసాదాచార్యులు తెలిపారు. వచ్చే నెల 27న స్వామివారి కల్యాణం జరగనుంది. పెళ్లి పనులు మొదలు పెట్టేందుకు వీలుగా రాట వేడుక జరుపుతారు. ఉదయం నిర్ణీత ముహూర్తానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఈ మేరకు తితిదే ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. గతేడాదికంటే మరింత ఘనంగా వేడుకలు చేయడానికి మంత్రి వంగలపూడి అనిత ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే ఆలయ అభివృద్ధికి భారీగా నిధులు మంజూరు చేయించారు.

నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని బలిఘట్టంలో తెదేపా నాయకులు ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు, రాజమహేంద్రవరం గ్రామీణ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, వీఎంఆర్డీఏ ఛైర్మన్ ప్రణవ్‌గోపాల్ ఆదివారం ఆవిష్కరించారు.

ఎన్టీఆర్ వ్యక్తి కాదు.. మహాశక్తి : అయ్యన్న

వివరాలు.. 6లో

గడువు ముగుస్తోంది..!

కేజీబీవీల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ

నక్కపల్లి, న్యూస్‌టుడే: కస్తూర్బా పాఠశాలల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు దరఖాస్తుల స్వీకరణకు గడువు ముగియనుంది. జిల్లా పరిధిలో టైప్ 3, టైప్ 4 విభాగాల్లో కలిపి 83 పోస్టులున్నాయి. 24 మండలాల పరిధిలో 34 కేజీబీవీలు ఉన్నాయి. వీటిలో టైప్ 4 విద్యాలయాలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించింది. మిగిలిన వాటిని వచ్చే విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి తీసుకురానున్నారు. వీటిలో వార్డెన్, పార్ట్ టైం టీచర్స్, హెడ్ కుక్, సహాయ కుక్, చౌకీదార్ పోస్టులున్నాయి. టైప్ 3 విద్యాలయాల్లో ఒకేషనల్, కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్లు, ఏఎన్ఎం, అకౌంటెంట్, హెడ్ కుక్, సహాయ కుక్ పోస్టులున్నాయి. వీటన్నింటిని కలిపి భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టారు. సమగ్రశిక్షా తొలుత ఈ నెల 11 వరకు దరఖాస్తులు స్వీకరించగా, ప్రభుత్వ సూచన మేరకు 20 వరకు పొడిగించారు. ఈ గడువు రేపటితో ముగియనుంది. నేరుగా సమగ్ర శిక్షా జిల్లా కార్యాలయానికి వచ్చి దరఖాస్తులను అందించాల్సిన నిబంధన విధించారు. వందల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయని అధికారులు పేర్కొన్నారు.

ఖాళీల వివరాలు
టైప్ 3: 20
టైప్ 4: 63



దరఖాస్తులు పరిశీలిస్తున్న ఉద్యోగులు

అద్దాల పరిశ్రమకు అడ్డంకులు తొలగేనా?

నిరుపయోగంగా 130 ఎకరాలు

అచ్యుతాపురం, ఎలమంచిలి, న్యూస్‌టుడే

వైకాపా ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో అచ్యుతాపురం సెజ్‌లోని పరిశ్రమలకు గ్రహణం పట్టింది. వేలాది మంది ఉపాధికి, రాష్ట్రాభివృద్ధికి దోహదపడే అంతర్జాతీయ పరిశ్రమ ఏర్పాటుకు భూకేటాయింపు పూర్తయ్యాక జగన్ సర్కారు అటకెక్కించింది. నాటి నుంచి ఆ భూములు నిరుపయోగంగా ఉండిపోయాయి. కూటమి ప్రభుత్వ దృష్టిసారిస్తే అద్దాల పరిశ్రమ ఏర్పాటుకు అడ్డంకులు తొలగుతాయి.

అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలిలో పరిశ్రమ ఏర్పాటుకు సెయింట్ గోబైన్ కంపెనీ 2019లో ముందుకొచ్చింది. అంతర్జాతీయంగా పేరొందిన పరిశ్రమ కావడంతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అందరూ ఆశ పడ్డారు. 3,500 వేల మందికి ప్రత్యక్షంగా, ఇదే స్థాయిలో పరోక్షంగా ఉపాధి లభిస్తుందని సంతోషించారు. నాటి ఎన్నికల్లో గెలుపొంది అధికార పగ్గాలు చేపట్టిన జగన్ సర్కారు తీరు ప్రతిబంధకంగా మారింది. 180 ఎకరాల్లో ఏర్పాటు కావాల్సిన పరిశ్రమ 50 ఎకరాలకే పరిమితమైంది. 130 ఎకరాల్లో అద్దాల యూనిట్ ఏర్పాటు చేస్తామని, ఇసుకను రాయితీపై సరఫరా చేయాలని కంపెనీ ప్రతినిధులు కోరినా ఐదేళ్లూ పట్టించుకోలేదు.

★ సెజ్‌లో సెయింట్ గోబైన్‌కు కేటాయించిన 180 ఎకరాల చుట్టూ పరిశ్రమ రక్షణ గోడ నిర్మించింది. మొదటి దశలో జిప్సమ్ షీట్ల తయారీ యూనిట్‌ను ప్రారంభించింది. ఈ యూనిట్ ప్రారంభానికి ముందే వైకాపా ప్రభుత్వం ఏర్పాటు కావడం, రాయితీల మాటెత్తకపోవడంతో రెండో యూనిట్ మరుగున పడింది. ప్రస్తుతం ఒక యూనిట్ ద్వారా జిప్సమ్ షీట్లు తయారు చేస్తుండగా వెయ్యి మంది వరకు ఉపాధి పొందుతున్నారు. అద్దాల పరిశ్రమ ఏర్పాటైతే మూడు వేల మందికి ఉపాధి లభిస్తుంది. జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు దృష్టిసారిస్తే నిరుద్యోగ యువతకు మేలు చేసిన వారవుతారు.

చలికి చిక్కింది.. ధర పెరిగింది

ఎంత ఎండ ఉంటే అంతగా పండే మునగ పంట చలికి చిక్కింది. దీంతో ధరకు రెక్కలొచ్చాయి. సాధారణంగా మూడు మునక్కాడలు రూ.15కు విక్రయిస్తారు. ప్రస్తుతం ఒకటి రూ.20 పలుకుతోంది. కొందామన్నా మార్కెట్‌లో దొరకడం లేదు. అనకాపల్లి పట్టణంలోని మహాత్మాగాంధీ హోల్‌సేల్ మార్కెట్‌లో ఆదివారం ఒక్క దుకాణంలోనే ఐదు కేజీల మునక్కాడలు ఉన్నాయి. వాటిలో చాలా వరకు ముదిరినవే. గతంలో మార్కెట్‌లో రోజుకు 180 నుంచి 200 కేజీల మునక్కాయలు విక్రయించేవారు. ప్రస్తుతం రోజుకు 25 నుంచి 30 కేజీలకు మించడం లేదు. జిల్లాలోని సబ్బవరం, తీడ, సీతానగరం, మునగపాక, జగన్నాథపురం ప్రాంతాల్లో రైతులు మునగ సాగు చేస్తున్నారు. గతేడాది వర్షాలకు పంట దెబ్బతింది. చలికాలంలో దిగుబడి అంతగా ఉండదని రైతులు రామకృష్ణ, అప్పారావు పేర్కొన్నారు. జిల్లాలో దిగుబడి లేక తమిళనాడు నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. – న్యూస్‌టుడే, అనకాపల్లి

నాడు 1.35 లక్షలు.. నేడు 15 వేలు

చెరకు సాగు విస్తీర్ణం తగ్గడంపై పార్లమెంటులో ప్రస్తావిస్తా: ఎంపీ కలిశెట్టి

అనకాపల్లి, న్యూస్‌టుడే: ఎన్నో పోషక విలువలున్న బెల్లంను అందించే చెరకు సాగు, పరిశ్రమను కాపాడుకోవాలని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. అనకాపల్లి బెల్లం మార్కెట్ యార్డును ఆదివారం సందర్శించారు. వర్తకులు, కార్మికులు, రైతులతో మాట్లాడారు. అనకాపల్లి మార్కెట్‌కు జాతీయ స్థాయిలో ఎంతో గుర్తింపు ఉందన్నారు. విజయనగరం జిల్లా నుంచి గతంలో భారీగా ఇక్కడకు బెల్లం అమ్మకానికి వచ్చేదని గుర్తు చేశారు. చెరకు సాగు, బెల్లం తయారీ గిట్టుబాటు కానందున రైతులు ఆసక్తి చూపడం లేదన్నారు. ఏటికేడు ఉత్తరాంధ్రలో చెరకు సాగు విస్తీర్ణం తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో 1.35 లక్షల ఎకరాల్లో చెరకు సాగయ్యేదని, ప్రస్తుతం 15 వేల ఎకరాలకు మించి లేదన్నారు. చెరకు రైతుల సమస్యలను పార్లమెంటులో ప్రస్తావించి ప్రధాన మంత్రి దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. తిరుమల, అన్నవరం, సింహాచలంతోపాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని దేవాలయాల్లో ప్రసాదాల తయారీలో అనకాపల్లి బెల్లం వినియోగించేలా దేవాదాయ శాఖ అధికారులకు లేఖలు రాయనున్నట్లు పేర్కొన్నారు. వైకాపా ప్రభుత్వ హయాంలో జగన్ తన మనుషులతో ఉత్తరాంధ్రలోని వనరులను దోచుకున్నారని విమర్శించారు. తెదేపా పట్టణ అధ్యక్షుడు డాక్టర్ నారాయణరావు పాల్గొన్నారు.

నాలుగు తరాల సంక్రాంతి సమ్మేళనం

సంక్రాంతి పండగంటేనే సందడి. ఉద్యోగ, వ్యాపార రీత్యా ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా పండక్కు ఒకచోట కలిస్తే ఆ సందడే వేరు. ఒకే కుటుంబంలో నాలుగు తరాలకు చెందిన వారంతా ఈ ఏడాది కలిశారు. ఐదు రోజులపాటు అంబరాన్నంటేలా సంబరాలు నిర్వహించారు. అనకాపల్లి గవరపాలెంకు చెందిన భీమరశెట్టి పెదనూకన్న, సింహలక్ష్మి దంపతులకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. వీరి పిల్లలు, వారి పిల్లలు కలిపి 145 మంది ఉన్నారు. టీవీలు, సెల్‌ఫోన్లకు దూరంగా ప్రత్యేకంగా వేదిక ఏర్పాటు చేసి ఆటపాటలతో సందడి చేశారు. నేటి తరానికి తెలియాలనే ఉద్దేశంతో రామాయణంలోని ముఖ్య ఘట్టాలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించారు. ఆదివారం జరిగిన ముగింపు సంబరాల్లో ఇటలీకి చెందిన ముగ్గురు విద్యార్థులు భాగస్వాములయ్యారు. వరహా నూకరాజు, సత్యనారాయణ, శ్రీను ఏర్పాట్లను పర్యవేక్షించారు. – న్యూస్‌టుడే, అనకాపల్లి

ఆరు వరుసలుగా జాతీయ రహదారి

తుని - అనకాపల్లి మధ్య విస్తరణకు రంగం సిద్ధం

పాయకరావుపేట, న్యూస్‌టుడే: పాయకరావుపేట, అనకాపల్లి మధ్య ఉన్న 16వ నంబరు జాతీయ రహదారిని ఆరు వరుసలుగా విస్తరించేందుకు రంగం సిద్ధమైంది. ప్రస్తుతం నాలుగు వరుసల రహదారి ఉండగా.. విస్తరణకు సంబంధించిన పనులు మార్చి నుంచి మొదలుకానున్నాయి. డీపీఆర్‌ను రూపొందించిని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు ఇప్పటికే జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు.

★ అనకాపల్లి నుంచి ఆనందపురం మీదుగా ఆరు వరుసల రహదారి ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. అనకాపల్లి నుంచి పాయకరావుపేట మీదుగా తుని వరకు 69 కి.మీ. దూరం జాతీయ రహదారిని ఆరు వరుసలుగా విస్తరించాల్సి ఉంది. ప్రస్తుతం రహదారికి ఇరువైపులా గ్రామాలు పెరిగాయి. ట్రాఫిక్ ఇబ్బందులు రెట్టింపయ్యాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని అడ్డరోడ్డు నుంచి ఒడ్డిమెట్ట వరకు, ఒడ్డిమెట్ట నుంచి గుంటపల్లి, మంగవరం, అరట్లకోట మీదుగా కాకినాడ జిల్లా తుని మండలం ఎర్రకోనేరు వరకు బైపాస్ నిర్మించే అవకాశముంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తుని నుంచి దివాన్‌చెరువు వరకు 92 కి.మీ. దూరం ఆరు వరుసలుగా రహదారిని విస్తరిస్తారు.

★ ఉమ్మడి తూ.గో. జిల్లాలోని దివాన్‌చెరువు నుంచి అనకాపల్లి వరకు 161 కి.మీ. దూరం ఆరు వరుసల రహదారితోపాటు రెండు సర్వీసు రోడ్లు నిర్మిస్తారు. ప్రస్తుతం ఉన్న రహదారిలో తుని మండలం తలుపులమ్మలోవ కూడలి నుంచి నామవరం వరకు పైవంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. రహదారికి ఇరువైపులా గ్రామాలున్న చోట బైపాస్‌లు ఇచ్చేలా డీపీఆర్ రూపొందించారు. త్వరలోనే భూసేకరణ చేపట్టే అవకాశముంది.

చిటికెలో విద్యుత్తు సమాచారం

విద్యుత్తు సరఫరా ఎప్పుడు ఉంటుందో? ఎప్పుడు ఉండదో తెలియని పరిస్థితి నుంచి మొత్తం సమాచారం చిటికెలోనే ఈజీగా తెలుసుకోవచ్చు. ఆధునిక సాంకేతికతతో ఈపీడీసీఎల్ యాప్ ద్వారా విద్యుత్తు సంబంధ సమాచారంతోపాటు సరఫరా నిలిపివేయాల్సిన చేస్తే 24 గంటల ముందే ఆ సమాచారాన్ని వినియోగదారుల సెల్‌ఫోన్లకు మెసేజ్ రూపంలో సందేశం వస్తోంది. యాప్ ద్వారా వినియోగం, బిల్లు తదితర సమాచారంతోపాటు సేవలకు సంబంధించి లోపాలుంటే ఫిర్యాదూ చేయవచ్చు.

– న్యూస్‌టుడే, అచ్యుతాపురం

85 శాతం రాయితీతో పశువులకు బీమా

నర్సీపట్నం, మాడుగుల గ్రామీణం, న్యూస్‌టుడే

వ్యవసాయానికి అనుబంధంగా పశుపోషణ, పాడి పరిశ్రమపై ఆధారపడి జీవనం సాగిస్తున్న రైతులకు శుభవార్త. పశు బీమాను ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రీమియంలో 85 శాతం రాయితీ ఇస్తున్నాయి. రూ.30 వేల విలువ చేసే పశువుకు ఏడాదికి రూ.288 ప్రీమియం చెల్లిస్తే బీమా వర్తించేలా ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి.

« గత ప్రభుత్వ హయాంలో తొలువ పశువులకు బీమా సదుపాయం ఉండేది కాదు. మూగజీవాలు మరణిస్తే పరిహారంగా కొంత సొమ్ము అందజేసేవారు. ఆ తర్వాత పాలసీని అమల్లోకి తెచ్చినా ప్రీమియం రూ.500 చెల్లించాల్సి రావడంతో చాలా మంది ఆసక్తి చూపలేదు. తాజాగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం బీమా ప్రీమియంలో 85 రాయితీ ఇస్తోంది.

వైద్య శిబిరం గోడపత్రికలను ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే బండారు

« జిల్లాలో 1,87,579 ఆవులు, 2,03,524 గేదెలు, 1,80,424 గొర్రెలు, 1,99,479 మేకలు ఉన్నాయి. ఈ నెల 19 నుంచి గ్రామాల్లో ఉచిత పశువైద్య శిబిరాలు ఏర్పాటు కానున్నాయి. పశుబీమాపై రైతులకు అవగాహన కల్పించి మూగజీవాలకు బీమా సదుపాయం కల్పించనున్నారు.

« ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రూ.30 వేల విలువైన పశువుకు ఏడాదికి రూ.1,920 ప్రీమియం చెల్లించాలి. ఇందులో రూ.288 (15%) రైతు చెల్లిస్తే సరిపోతుంది. బీమా పాలసీ గరిష్ఠంగా 10 ఆవులు / గేదెలకు, 50 వరకు పందులు, వంద వరకు మేకలు/ గొర్రెలకు తీసుకోవచ్చని పశు సంవర్ధక శాఖ నర్సీపట్నం ఏడీ రాంబాబు పేర్కొన్నారు.

నేటి నుంచి ఉచిత వైద్య శిబిరాలు

అచ్యుతాపురం, నెహ్రూచౌక్ (అనకాపల్లి) న్యూస్‌టుడే: పశు సంపద పరిరక్షణకు కూటమి ప్రభుత్వం మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ఉచిత వైద్య శిబిరాలు జరగనున్నాయి. జిల్లాలో 42.25 లక్షల మంది పాడి పోషణపై ఆధారపడి జీవిస్తున్నారు. పశుపోషణపై అవగాహన లేక కొందరు, వైద్యసేవలు ఉచితంగా పొందడం తెలియక మరికొందరు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 31 వరకు జిల్లా వ్యాప్తంగా ఉచిత పశువైద్య శిబిరాలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేసింది. వైద్యులు పల్లెలకు వెళ్లి పశువుల్లో గర్భకోశ వ్యాధులు, నట్టల నివారణ మందులు, వ్యాధి నిరోధక టీకాలు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించడంతోపాటు ఉచితంగా మందులు ఇస్తారు. పాడిరైతులకు అవగాహన కల్పిస్తారు. రోజుకు రెండు గ్రామాల చొప్పున శిబిరాలు నిర్వహించనున్నట్లు జిల్లా పశు వైద్యాధికారి రామ్మోహనరావు చెప్పారు.

కొత్తగా కొక్కిరాపల్లి

రూ.2.5 కోట్లతో పరిశోధనా స్థానం అభివృద్ధి

ఎలమంచిలి, న్యూస్‌టుడే : నూనె గింజల పంటలకు సంబంధించి పరిశోధనలు, నూతన వంగడాల తయారీలో రాష్ట్రంలోనే గుర్తింపు పొందిన కొక్కిరాపల్లి పరిశోధనా స్థానం కొత్తరూపు సంతరించుకుంటోంది. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 1960లో ఈ పరిశోధనా స్థానాన్ని ఏర్పాటు చేసింది. తొలుత తాటాకు పాకలోనే శాస్త్రవేతలు పరిశోధనలు చేశారు. సుదీర్ఘకాలం శాస్త్రవేత్తగా, పరిశోధనా స్థానం ఇన్‌ఛార్జిగా పనిచేసిన ఎస్‌వీఎస్ గంగాధరరావు నూతన వంగడాలను రూపొందించారు. 30 ఏళ్ల సర్వీసులో నువ్వుల్లో ఎలమంచిలి 11, 17, 66, 146 రకాలను విడుదల చేశారు. వీటిలో 146 రకాన్ని దేశవ్యాప్తంగా ఐటీవల పరిచయం చేశారు.

ప్రారంభానికి సిద్ధంగా విత్తన గోదాం

★ ఆధునికీకరణకు రూ.2.5 కోట్లతో చేపట్టిన పనులన్నీ పూర్తయ్యాయి. 18 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పరిశోధనా స్థానం చుట్టూ రూ.50 లక్షలతో ప్రహరీ నిర్మించారు. రూ. 2 కోట్లతో విత్తన నిల్వ గోదాము, పరిశోధనలు చేసేందుకు ప్రయోగశాల భవనాలు నిర్మించారు. కొత్త భవనాలను ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తున్నట్లు పరిశోధనా స్థానం ఇన్‌ఛార్జి కుమారి పేర్కొన్నారు.

శ్రద్ధాంజలి

కీ॥శే॥ కూండ్రపు లక్ష్మి గారు

మరణం : 06-01-2026

అనురాగం, ఆప్యాయతలు మాకు పంచి మా అందరి హృదయాలలో చెరగని ముద్రవేసి, ఆకస్మికంగా మా నుండి దూరమై దైవసన్నిధికి చేరిన మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ.... శోకతప్త హృదయాలతో...

కుమార్తె : శ్రీమతి సింగంపల్లి పార్వతి

మనుమలు: S.S.V.S. నాయుడు (వాసు) - శ్రీదేవి

S. సింహాచలంనాయుడు - పద్మజ

మనుమరాలు: K.V.L. రోహిణి-వెంకటరమణ

మునిమనుమలు-మునిమనుమరాళ్లు : శ్రీకర్, శ్రీహర్ష, సమన్వి, సాన్వి, రక్షిత, రాధేష్

పెద్దకర్మ: తేది.19-01-2026 సోమవారం అనకాపల్లి నర్సింగరావుపేట, రామచంద్రథియేటర్ వెనుక మాస్వగృహం నందు జరుగును.

సేవా లోపాలు.. అవినీతి వ్యవహారాలు..!

తీరు మార్చుకోని కేజీహెచ్ సిబ్బంది

కాయకల్ప చికిత్స చేయాల్సిన తరుణం

విశాఖపట్నం, న్యూస్‌టుడే: ఉత్తరాంధ్ర జిల్లాల ఆరోగ్య ప్రదాయినిగా గుర్తింపు పొందిన కేజీహెచ్‌లో ఇటీవల అవినీతి వ్యవహారాలు శృతిమించుతున్నాయి. నాలుగో తరగతి ఉద్యోగులు డబ్బుల కోసం రోగులను పీడిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. డిసెంబరు 31వ తేదీ అర్ధరాత్రి సమయంలో ఓ యువకుడు చికిత్స నిమిత్తం కేజీహెచ్ క్యాజువాల్టీకి వెళ్లాడు. నాలుగో తరగతి ఉద్యోగులు తెలిసీ తెలియని పరిజ్ఞానంతో కట్టు వేశారు. అంతటితో ఆగకుండా రూ.వెయ్యి వసూలు చేశారు.

కేజీహెచ్ అత్యవసర విభాగం

★ ప్లాస్టిక్ సర్జరీ విభాగంలో పనిచేస్తున్న నాలుగో తరగతి ఉద్యోగి కట్టుకట్టడానికి మామూళ్లు అడుగుతున్నారని రోగులు శనివారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. వెంటనే సదరు ఉద్యోగిని విధుల నుంచి తొలగించారు. ఇవి కేవలం ఉదాహరణలు మాత్రమే. ఇలాంటి ఘటనలు నిత్యం ఏదో ఒక వార్డులో జరుగుతూనే ఉన్నాయి.

చేయి తడపనిదే పనికాదు..: ప్రసూతి విభాగంలో ఆడబిడ్డ పుడితే ఒక రేటు, మగబిడ్డ పుడితే మరో రేటు వసూలు చేస్తున్నారు. చేయి తడపకపోతే పుట్టిన బిడ్డను వార్డుకు సైతం చేర్చడం లేదు. సర్జికల్, అత్యవసర వైద్య విభాగాల్లోనూ డబ్బులు ఇవ్వనిదే సేవలు అందడం లేదని రోగుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. ఎక్స్‌రేలు, స్కానింగ్‌లు, ఈఈజీ, ఈఎంజీ, డయాలసిస్, 2డీ ఎకో పరీక్షలతో పాటు రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలన్నా ఇదే పరిస్థితి.

రాత్రి వేళ సేవలు కష్టమే: ఆసుపత్రిలో సీనియర్ వైద్యులు 24గంటలూ అందుబాటులో ఉండాలి. ముఖ్యంగా క్యాజువాల్టీలో అత్యవసర వైద్యం అందించే సీనియర్ వైద్యులు రాత్రుళ్లు ఉండడం లేదని రోగులు వాపోతున్నారు. జూనియర్ వైద్యులే ఆ సేవలు అందిస్తున్నారు. వీరు సైతం రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాతే విశ్రాంత గదులకే పరిమితం అవుతున్నారని రోగుల సహాయకులు చెబుతున్నారు.

ఆధిపత్య పోరు: ప్రభుత్వం రూ.కోట్లు విలువ చేసే వైద్య పరికరాలను కేజీహెచ్‌కు సమకూర్చింది. మౌలిక వసతులూ మెరుగవుతున్నాయి. ఈ తరుణంలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించకుండా వైద్య, పరిపాలన అధికారులు ఆధిపత్య పోరులో ఉంటున్నారనే విమర్శలొస్తున్నాయి. కలెక్టర్ స్పందించి పెద్దాస్పత్రికి కాయకల్ప చికిత్స చేసి నాణ్యమైన వైద్య సేవలు అందేలా చూడాలని రోగులు కోరుతున్నారు.

Authorised Main Dealers: OLIVE TVS: VISHAKAPATNAM, Cell: 8142299966, **DHARMANA TVS:** GAJUWAKA, Cell: 7989851681, **OLIVE TVS:** N.A.D, Cell: 9182472619, **OLIVE TVS:** MVP COLONY, Cell: 8142299923, **OLIVE TVS:** MURALINAGAR, Cell: 8142299924, **OLIVE TVS:** PENDURTHY, Cell: 8142299970, **OLIVE TVS:** MADHURAWADA, Cell: 8142299972, **DHARMANA TVS:** MALKAPURAM, Cell: 9398656775, **DHARMANA TVS:** ANAKAPALLE, Cell: 8341546429, **Authorised Dealer: JHANVI TVS:** PADERU, Cell: 8341123619.

(c) eenadu

అనకాపల్లితో అనుబంధం పెరిగింది: మనో

మనో దంపతులతో వేదపండితులు, ప్రతినిధులు

కొత్తూరు (అనకాపల్లి), న్యూస్‌టుడే: ప్రముఖ సినీ గాయకుడు మనో (నాగూర్ బాబు) ఆదివారం అనకాపల్లిలో శ్రీఉమాలింగేశ్వరాలయాన్ని సందర్శించారు. ముందుగా శారదానది ఒడ్డున ఘాట్‌లో మౌని అమావాస్య పూజలు చేశారు. పితృదేవతలకు తర్పణాలు ఇచ్చి, దానాలు చేశారు. ఆలయంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రముఖ వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు మనో దంపతులతో పాటు ఆయనతో వచ్చిన విశ్రాంత అదనపు ఎస్పీ దివాకర్, వ్యాపారవేత్త బుద్ధ రామ్ ప్రసాద్‌లను సత్కరించారు. ఆలయ కమిటీ ప్రతినిధి పలకా కాసులు ఆధ్వర్యంలో జరిగిన సత్కార కార్యక్రమంలో రామారావు, దేవేంద్ర, నాగరాజు, జోష్యుల వెంకటేశ్వరరావు, జెట్టి సూరిబాబు, సునీల్, శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. మనో మాట్లాడుతూ మౌని అమావాస్య సందర్భంగా పవిత్ర శారదానది ఒడ్డున పితృదేవతలను స్మరించుకోవడం, సమీపాన ఉన్న శ్రీఉమా రామలింగేశ్వరస్వామిని దర్శించుకునే అవకాశం వచ్చిందన్నారు. అనకాపల్లికి తనకు అనుబంధం పెరిగిందన్నారు.

ఎన్టీఆర్ వ్యక్తికాదు... మహాశక్తి: అయ్యన్న

గోరంట్ల బుచ్చయ్య చౌదరిని సత్కరించి ఎన్టీఆర్ ప్రతిమ అందజేస్తున్న సభాపతి అయ్యన్న

నర్సీపట్నం అర్బన్, న్యూస్‌టుడే: ఎన్టీ రామారావు వ్యక్తి కాదు... మహాశక్తి అని శాసన సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. బలిఘట్టంలో రూ.7 లక్షల ఖర్చుతో నిర్మించిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆదివారం ఆయన రాజమహేంద్రవరం గ్రామీణం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరితో కలిసి ఆవిష్కరించారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తూ ఎన్టీఆర్‌లా ప్రభావం చూపే వ్యక్తి ఇప్పటికీ రాలేదని పేర్కొన్నారు. మహిళలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, ఆస్తి హక్కు కల్పించారని పేర్కొన్నారు. మహిళల కోసం పద్మావతి విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసిన ఘనత ఆయనదే అన్నారు. తనకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన తెలుగుదేశం పార్టీలోనే జీవితాంతం కొనసాగుతానని పునరుద్ఘాటించారు. ప్రాంతీయ ఆసుపత్రి, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలు ఎన్టీఆర్ హయాంలోనే వచ్చాయన్నారు. కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చిన రెండేళ్లలోనే రూ.400 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. బుచ్చయ్యచౌదరి మాట్లాడుతూ తనదైన శైలిలో సమాజానికి సేవ చేసిన మహానుభావుడు ఎన్టీఆర్ అన్నారు. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్ తదితరులు ప్రసంగించారు. అనంతరం రూ.7.20 కోట్లు అంచనాలతో తలపెట్టిన నర్సీపట్నం-తుని రోడ్డు నవీకరణ పనులకు కొబ్బరికాయ కొట్టి శిలాఫలకం ఆవిష్కరించారు. రూ.75 లక్షల ఖర్చుతో కల్యాణమండపం పనులకు కొబ్బరికాయ కొట్టారు. వీఎంఆర్‌డీఏ ఛైర్మన్ ప్రణవ్‌గోపాల్, హౌసింగ్‌బోర్డు రాష్ట్ర ఛైర్మన్ బత్తుల తాతయ్యబాబు, జనసేన నియోజకవర్గ సమన్వయకర్త రాజాన వీర సూర్యచంద్ర, ఏఎంసీ ఛైర్మన్ వెంకటరమణ, జడ్పీటీసీ సభ్యురాలు రమణమ్మ, మున్సిపల్ మాజీ ఛైర్‌పర్సన్ ఆదిలక్ష్మి పాల్గొన్నారు.

భారతరత్నతోనే నిజమైన నివాళి

ఎన్టీఆర్ విగ్రహం వద్ద కొణతాల, పీలా తదితరులు

అనకాపల్లి, న్యూస్‌టుడే: మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావుకు భారతరత్న ఇవ్వాలని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ కోరారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా పట్టణంలోని వివిధ ప్రాంతాలలో ఆదివారం సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అనకాపల్లి ఎన్టీఆర్ కూడలిలోని విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, గవర కార్పొరేషన్ ఛైర్మన్ మళ్ల సురేంద్రతో కలిసి ఆయన పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే కొణతాల కొంత సేపు రిక్షా తొక్కారు. పార్టీ జిల్లా కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి పార్టీ జిల్లా అధ్యక్షులు బత్తుల తాతయ్యబాబు, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ పూలమాల వేసి నివాళులు అర్పించారు. పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఎన్టీఆర్ బెల్లం మార్కెట్ యార్డులో తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రింగ్‌రోడ్డు కూడలిలో ఎన్టీఆర్ వాకర్స్ క్లబ్ సభ్యులు, విజయరామరాజుపేట, గవరపాలెం, పరమేశ్వరి పార్కు సెంటర్, సంతోషిమాత కోవెల, వేల్పులవీధి ప్రాంతాల్లో తెదేపా నాయకులు వర్ధంతి కార్యక్రమాలు చేపట్టారు. గవర కార్పొరేషన్ రాష్ట్ర ఛైర్మన్ మళ్ల సురేంద్ర, నాయకులు మాదంశెట్టి నీలిబాబు, డాక్టర్ కె.నారాయణరావు, కాయల మురళి, బొలిశెట్టి శ్రీనివాసరావు, పోలవరపు త్రినాథ్, బొడ్డపు ప్రసాద్, పీలా నాగశ్రీను, చదరం నాగేశ్వరరావు, కర్రి బాబి, సబ్బవరపు గణేష్, ఆళ్ల రామచంద్రరావు పాల్గొన్నారు.

కోణార్క్ ఆలయ నిర్మాణానికి మత్స్యకారుల విరాళం

నక్కపల్లి, న్యూస్‌టుడే: నక్కపల్లి మండలం నుంచి వలసవెళ్లిన మత్స్యకారులు ఒడిశాలోని కోణార్క్‌లో సొంతంగా నిర్మిస్తున్న సూర్యదేవుని ఆలయానికి రాజయ్యపేట, బోయపాడుకు చెందిన తెదేపా మత్స్యకార నాయకులు రూ.75 వేలు విరాళాన్ని అందజేశారు. మంత్రి అనిత ఆదేశాలతో తెదేపా నాయకులు ఆదివారం కోణార్క్ చేరుకుని అక్కడి నాయకులకు నగదు అందించారు. ఈ కార్యక్రమంలో పిక్కి సత్తియ్య, పిక్కి గంగరాజు, పిక్కి కోదండరావు, లోకరాజు, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.

విరాళం అందిస్తున్న నాయకులు


లోక్‌నాయక్ పురస్కారాల ప్రదానం

ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆధ్వర్యంలో లోక్‌నాయక్ పురస్కారాల ప్రదానోత్సవం ఆదివారం నగరంలోని ఓ హోటల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాహితీ పురస్కార గ్రహీత వెలమల సిమ్మన్న, జీవన సాఫల్య పురస్కార గ్రహీతలు తానా ప్రపంచ సాహిత్య వేదిక వ్యవస్థాపకుడు తోటకూర ప్రసాద్, సెంట్రల్ లండన్ డిప్యూటీ మేయర్ ఆర్యన్ ఉదయ్ ఆరేటి, హెన్రీ ఫోర్డ్ వైద్య పురస్కార గ్రహీత రామమోహన్‌రావ్, ప్రఖ్యాత క్యాన్సర్ నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడి తరఫున గన్ని భాస్కరరావులను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్, ఉపసభాపతి రఘురామ కృష్ణరాజు, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు జ్ఞాపికలు అందజేశారు. సినీ నటి ప్రభ తదితరులు పాల్గొన్నారు.- ఈనాడు, విశాఖపట్నం

పీఎస్‌నాయుడికి కీలక పదవి

విశాఖపట్నం, న్యూస్‌టుడే: విశాఖ నగర తెలుగు దేశం పార్టీకి చెందిన సీనియర్ నేత, న్యాయవాది పీఎస్ నాయుడుకు కీలక పదవి లభించింది. సమాచార హక్కు (ఆర్టీఐ) కమిషనర్‌గా నాయుడును నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద ఉత్తర్వులు జారీ చేశారు. తెదేపా న్యాయ విభాగంలో క్రియాశీలకంగా వ్యవహరించే పీఎస్ నాయుడు గత కొన్నేళ్లుగా పార్టీ సేవలందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన విశాఖ జిల్లా ప్రధాన న్యాయస్థానం పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా సేవలందిస్తున్నారు. కమిషనర్‌గా నియమితులవడంతో ఆ పదవికి రాజీనామా చేసినట్లు నాయుడు తెలిపారు. గతంలో పర్యాటక శాఖ డైరెక్టర్‌గా ఉన్నారు. సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఆయన న్యాయశాస్త్రం పూర్తి చేసి విశాఖ కోర్టులో న్యాయవాదిగా కొనసాగుతున్నారు. ఒక పక్క న్యాయవాదిగా కొనసాగుతూనే తెదేపాలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. తెదేపా న్యాయ విభాగంలో కీలక బాధ్యతలు గతంలో నిర్వహించారు. పట్టుదల, క్రమశిక్షణ, సేవాభావం కారణంగా తాను ఈ స్థాయికి రాగలిగానని వెల్లడించారు. పీఎస్ నాయుడు కుమారుడు రాష్ట్ర హైకోర్టులో న్యాయవాదిగా కొనసాగుతుండగా, కుమార్తె వైద్యురాలిగా సేవలందిస్తోంది. భార్య మార్కెటింగ్ శాఖలో ప్రభుత్వ అధికారిగా పని చేస్తున్నారు. మూడేళ్ల పాటు కమిషనర్ పదవిలో కొనసాగనున్నారు. రాష్ట్ర అసెంబ్లీ స్పీకరు చింతకాయల అయ్యన్నపాత్రుడు, జిల్లా ప్రజా ప్రతినిధులు, విశాఖ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎంకే శ్రీనివాస్, బార్ కౌన్సిల్ సభ్యులు కృష్ణమోహన్, మురళి, అరుణ్‌కుమార్ తదితరులు ఆయన్ను అభినందించారు.

మాయగాళ్లకు ముకుతాడు..!

ఈనాడు, విశాఖపట్నం

సంఘటన 1 నగర పరిధిలోని 400 గజాల స్థలానికి నకిలీ పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అక్రమార్కులు. తహసీల్దార్ కార్యాలయం ఇచ్చిన తప్పుడు సర్వే నివేదిక ఆధారంగా ఈ అక్రమాలు పాల్పడినట్లు తేలింది.

సంఘటన 2 గాజువాక వడ్లపూడికి చెందిన ఓ వ్యక్తికి 50 సెంట్ల భూమి ఉండగా, ఎన్‌హెచ్ రహదారిలో 20 సెంట్ల భూమి పోయింది. మిగిలిన 30సెంట్లను మరో వ్యక్తి పేరున రిజిస్ట్రేషన్ జరగడంతో బాధితుడు కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు.

సంఘటన 3 చినముషిడివాడకు చెందిన ఓ వ్యక్తి ఆస్తి అతనికి తెలియకుండానే మరొకరి పేరుపై మారిపోయింది. ఈ మేరకు అధికారులకు ఫిర్యాదు చేశాడు. నకిలీ పత్రాలు సృష్టించి ఆ రిజిస్ట్రేషన్ జరిపారు.

★ రిజిస్ట్రేషన్ శాఖలో లొసుగులను ఆసరాగా చేసుకుని అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. ఖాళీ స్థలాలు కనిపిస్తే నకిలీ పత్రాలు సృష్టించి కాజేస్తున్నారు. తప్పుడు సర్వే నంబర్లు, మరణ ధ్రువీకరణ పత్రాలు, వారసత్వ, కుటుంబ సభ్యుల పత్రాలు సృష్టించి అసలైన వ్యక్తులకు బదులు ఇతరులను చూపించి రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నారు. కుటుంబ సభ్యుల్లో ఒకరికి తెలియకుండా మరొకరి పేరున ఆస్తులు రాయించుకుంటున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. వీటికి సంబంధించిన ఫిర్యాదులు ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వస్తున్నాయి. వాటిని అధికారులు జిల్లా రిజిస్ట్రార్‌కు సిఫార్సు చేస్తున్నారు.

కొత్త చట్టంతో అక్రమ రిజిస్ట్రేషన్లకు అడ్డుకట్ట

నకిలీ డాక్యుమెంట్లు సృష్టిస్తే కఠిన చర్యలు

చట్టంలో మార్పుతో ఊరట..: గతంలో ఈ తరహా కేసుల పరిష్కారం విషయంలో తీవ్ర జాప్యం జరిగేది. బాధితులతో పాటు రిజిస్ట్రేషన్ చేసిన వ్యక్తి, చేయించుకున్న వ్యక్తులకు తాఖీదులు జారీ చేసి వారి వద్ద ఎలాంటి ఆధారాలు ఉన్నాయో తెలుసుకోవాల్సి వచ్చేది. చివరికి వాటిని కోర్టుకు అప్పగించేవారు. దీంతో ఆ కేసుల పరిష్కారానికి ఏళ్ల సమయం పట్టేది.

★ తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చట్టంలో మార్పులు తీసుకొచ్చింది. దాని ఆధారంగా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీకి నకిలీ డాక్యుమెంట్లను రద్దు చేసే అధికారం కల్పించారు. దీనికి సంబంధించి జిల్లా అధికారులు కసరత్తు ప్రారంభించారు.

★ ఇటీవల జిల్లా కలెక్టర్ హరేంధిరప్రసాద్ రిజిస్ట్రేషన్‌శాఖ అధికారులతో సమావేశమై నకిలీలపై అందిన ఫిర్యాదులు, అందులో పరిష్కరించదగినవి ఎన్ని ఉన్నాయి.. తదితర అంశాలపై చర్చించారు.

తీరంలో తాబేళ్ల గుడ్ల సంరక్షణ కేంద్రాలు

విశాఖపట్నం: సాగర తీరంలో తాబేళ్ల గుడ్లను సంరక్షించడానికి అటవీశాఖ అధికారులు ఆవాసాలు ఏర్పాటు చేశారు. ఆర్కే బీచ్, సాగర్‌నగర్, ఉప్పాడ, నాగమయ్యపాలెం తీరాల్లో వీటిని నెలకొల్పామని అధికారులు తెలిపారు. ఇప్పటి నుంచి మే నెల వరకు రాత్రివేళల్లో తాబేళ్లు సముద్రం నుంచి బయటకు వచ్చి ఇసుకలో గుడ్లు పెట్టి తిరిగి సాగరంలోకి వెళ్లిపోతాయన్నారు.

జాతీయ రగ్బీ పోటీలకు విద్యార్థుల ఎంపిక

కూండ్రపు హేమంత్ భీమరెడ్డి ఈశ్వర్ ప్రతాప్

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: జాతీయ రగ్బీ పోటీలకు జిల్లాకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఎంపికయ్యారని ఈ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు, అధ్యక్షులు కూండ్రపు వెంకునాయుడు, జగదీశ్ తెలిపారు. అచ్యుతాపురం మండలం భోగాపురానికి చెందిన కూండ్రపు హేమంత్, నర్సీపట్నం వద్ద పెదబొడ్డేపల్లికి చెందిన భీమరెడ్డి ఈశ్వర్‌ప్రతాప్ ఇటీవల కర్నూలులో జరిగిన రాష్ట్రస్థాయి అండర్-15 పోటీల్లో ప్రతిభ కనబరిచి జాతీయ పోటీలకు ఎంపికయ్యారని చెప్పారు. ఈ పోటీలకు ఎంపికైన విద్యార్థులను, శిక్షకుడు వెంకట్‌ను అసోసియేషన్ ప్రతినిధులు ఆదివారం అభినందించారు. ఈనెల 19 నుంచి భువనేశ్వర్‌లో జరిగే జాతీయ పోటీల్లో మన రాష్ట్రం తరపున వీరు పాల్గొంటారు.

జనసేన నేతకు షోకాజ్ నోటీసు

నాతవరం, న్యూస్‌టుడే: నర్సీపట్నం నియోజకవర్గ జనసేన పార్టీ బాధ్యుడు రాజాన వీర సూర్యచంద్రకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు ఆదివారం షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. నాతవరానికి చెందిన ఓ యువతి పోలీసులకు సూర్యచంద్రపై ఫిర్యాదు చేశారు. గత రాత్రి ఆయన మద్యం మత్తులో ఇంటి కొచ్చి కుటుంబ సభ్యులతో వాదనకు దిగి కర్రతో దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశారని, ఆపై తన భర్తను బెదిరించి మా మధ్య చిచ్చుపెట్టారని తండ్రితో కలిసి బాధిత మహిళ నాతవరం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

'తిరుమల'లో నీట్, జేఈఈలపై అవగాహన సదస్సు

హాజరైన వారిని ఉద్దేశించి మాట్లాడుతున్న నిర్వాహకులు

చిట్టివలస (తగరపువలస), న్యూస్‌టుడే: తగరపువలస జాతీయరహదారిలోని తాళ్లవలస వద్దనున్న తిరుమల ఐఐటీ, మెడికల్ అకాడమీలో జాతీయస్థాయి వైద్య, ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలైన నీట్, జేఈఈలపై అవగాహన సదస్సును ఆదివారం నిర్వహించారు. తిరుమల విద్యా సంస్థల డైరెక్టర్లు ఇ.మృత్యుంజయరావు, కె.సత్యనారాయణ, ఎం.సత్యనారాయణ మాట్లాడుతూ నీట్, జేఈఈ పరీక్షలకు ఎలా సన్నద్ధం కావాలో వివరించారు. వీటిని సాధించేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధమైన కార్యాచరణ ఏ విధంగా ఉండాలి అనే అంశాలను వివరించారు. తమ పాఠశాలలో చేరిన విద్యార్థులకు ఆరో తరగతి నుంచే ఆ దిశగా ప్రత్యేక శిక్షణను ఇస్తున్నామన్నారు. ఏటా వందలాది మంది తమ విద్యార్థులు జాతీయస్థాయిలో అత్యున్నత ర్యాంకులను సాధించడం గర్వకారణమన్నారు. అనంతరం సదస్సుకి ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి హాజరైన 6, 7, 8, 9, 10 తరగతులు, ఇంటర్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు.

73 మంది రక్తదానం

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రి వద్ద ఆదివారం నిర్వహించిన రక్తదాన శిబిరంలో 73 మంది రక్తదానం చేశారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఏర్పాటైన ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీశ్వరరావు, గవర సంక్షేమ కార్పొరేషన్ ఛైర్మన్ మళ్ల సురేంద్ర పాల్గొన్నారు.

ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రి వద్ద శిబిరంలో రక్తదాతలు

రసవత్తరంగా రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు

దేవరాపల్లి, న్యూస్‌టుడే : దేవరాపల్లి మండలం వాకపల్లిలో జరిగిన రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో పోర్టు గంగవరంకి చెందిన అదానీ జట్టు గెలుపొందింది. రెండో బహుమతి అనకాపల్లి జట్టు దక్కించుకోగా, తృతీయ స్థానంలో విశాఖలోని బురుజుపేట జట్టు కైవసం చేసుకుంది. కబడ్డీ పోటీలకు రూ. లక్ష విరాళంగా ఇచ్చిన మాజీ సర్పంచి బుదిరెడ్ల అప్పారావు అతని కుమారుల చేతుల మీదుగా విజేత జట్లకు నగదు ప్రోత్సాహక బహుమతుల్ని నిర్వాహకులు అందజేశారు. ఇదే గ్రామంలో జరిగిన జిల్లా స్థాయి వాలీబాల్ పోటీల్లో పీఎస్‌పేట జట్టు ప్రథమ బహుమతి గెలుచుకోగా, వాకపల్లి జట్టు, ఎస్.కె అకాడమీ జట్లు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. విజేతలకు పిన్నింటి కుటుంబం, సబ్బవరపు ఎర్రయ్యమ్మ, పెనగంటి సింహాచలం నాయుడు, కోలాటం పోటీలకు విరాళ దాత విజేతలకు జనసేన గ్రామశాఖ అధ్యక్షుడు బి. నాగేశ్వరరావు తదితరుల చేతుల మీదుగా నిర్వాహకులు నగదు బహుమతులను అందజేశారు.

తుదిపోరులో తలపడుతున్న క్రీడాకారులు

ఉద్దండపురంలో..

పాయకరావుపేట/ గ్రామీణం, న్యూస్‌టుడే: పాయకరావుపేటలోని బాలికోన్నత పాఠశాలలో ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది. ఇక్కడ 2015-16లో పదో తరగతి చదివిన విద్యార్థినులు ఒకచోట చేరారు. అప్పట్లో విద్యాబుద్ధులు నేర్పించిన ఉపాధ్యాయులు, ప్రస్తుతం ఉన్న ఉపాధ్యాయులతో కలిసి సందడి చేశారు. ఎస్.నర్సాపురం ఉన్నత పాఠశాలలో 1998-99లో పదో తరగతి చదివిన అప్పటి విద్యార్థులంతా ఒకచోటకు చేరారు. నాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. విద్యాబుద్ధులు నేర్పించిన ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ఉపాధ్యాయులు శ్రీపాద సత్యనారాయణ, కోడి శ్రీనివాసరావు, సీనియర్ విద్యార్థి గింజల రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

ఎస్.నర్సాపురం ఉన్నత పాఠశాలలో సమావేశమైన పూర్వ విద్యార్థులు

అపూర్వ కలయిక.. ఆత్మీయ వేడుక

మునగపాక, న్యూస్‌టుడే: మునగపాక జడ్పీ పాఠశాలలో 2010-11లో పదోతరగతి విద్యార్థులు బేటీ అయ్యారు. పలకరింపులతో పులకించిపోయారు. నాడు విద్యనేర్పిన వెంకటేశ్వరరావు తదితరులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో కుమార్, వంశీ, రమేష్, గిరీష్, రవిరాజ్, జోగేష్ పాల్గొన్నారు. ఇదే పాఠశాలలో 1984-85లో పదో తరగతి విద్యార్థులందరూ టి.సిరసపల్లిలోని ప్రాంగణంలో సమావేశమై నాటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకున్నారు. ఆడారి బాపునాయుడు, జల్లేపల్లి కృష్ణప్ప, ఆడారి రాము, మళ్ల రామజోగినాయుడు తదితరులు పాల్గొన్నారు.

పాయకరావుపేటలో..

నక్కపల్లి, ఎస్.రాయవరం, న్యూస్‌టుడే: నక్కపల్లి మండలం ఉద్దండపురంలో 2004-05లో పదో తరగతి విద్యార్థులంతా సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా అప్పటి జ్ఞాపకాలను స్మరించుకున్నారు. ధర్మవరం-అగ్రహారం జడ్పీ ఉన్నత పాఠశాలలో 2009-10లో పదో తరగతి విద్యార్థులు సమావేశమయ్యారు. ఉపాధ్యాయులను ఎడ్లబండిపై ఊరేగిస్తూ పాఠశాలకు తీసుకువచ్చారు. ఎంఈఓ-2 శ్రీరామ్మూర్తితో పాటు, ఉపాధ్యాయులను సన్మానించారు. ఎస్.రాయవరం జడ్పీ ఉన్నత పాఠశాలలో 2006-07లో పదో తరగతి విద్యార్థులంతా సమావేశమయ్యారు. వారికి చదువు చెప్పిన ఉపాధ్యాయులను సన్మానించారు.

EENADU Classifieds

BUSINESS SERVICES

లోకేష్ గోల్డ్ లోన్స్ బ్యాంక్/ ప్రైవేట్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి అదేరోజు మార్కెట్ రేటుకు కొనబడును. ✆ 9848488068, 7799223300.

శ్రీవల్లి గోల్డ్ లోన్స్ బ్యాంకు/ ప్రైవేట్ తనఖాలో ఉన్న బంగారాన్ని విడిపించి అదేరోజు మార్కెట్ ధరకు కొనబడును, అధిక రుణం ఇప్పించబడును. ✆ 9908545224.

HEALTH & CARE

మద్యపానం మానేయడం ఎలా? బరువు పెరుగుట, జాయింట్ పెయిన్స్‌కు విశాఖపట్నం: హోటల్ దాక్షాయణి, రైల్వేస్టేషన్ రోడ్, చావులమదుం జంక్షన్. ప్రతీనెల 5,19 తేదీల్లో మందులు.

REAL ESTATE

FLAT FOR SALE

GAJUWAKA

Gajuwaka & Aganampudi Flat for Sale 2 BHK & 3 BHK Available East & West Facing. Contact: 9100682263.

SEETHAMMADHARA

HB Colony 2450 Sft New 3BHK Fully Smart Ready Flat, Touch Switches, Lift, Generator, Parking, No GST. Ph: 7893126804

PLOT FOR SALE

ANAKAPALLI

Rebaka (Anakapalli to Sabbavaram Highway) Just 300 Meters, 800 Sq.yds. Cost: 12,000/- per Sq.yard. Negotiable. ✆ 9100682263.

KOTHAVALASA

1274 Sq.Yd. VUDA, N/S/W Corner Bits. 40 Feet Roads Kothavalasa. 500 Mtrs. distance from Raipur 6Lines Highway ✆ 8008770421.

JOBS

10th Age 18-40 మా NGO ద్వారా నిరుద్యోగులు వైజాగ్‌లో ఫ్రీగా ప్రభుత్వ సర్టిఫికేట్ & స్టైఫండ్‌తో &15k-18k జీతంతో మెడికల్ జాబ్స్ ✆7036571263.

ప్రైవేటు బ్యాంకులోకి 10th, ఇంటర్, All (డిగ్రీ, B.Tech., Dip. & ITI) కావలెను. Sal:18-25K, Age: 35 లోపు స్పాట్ జాయిన్. ✆ 7995439539.

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

అప్పన్న సన్నిధిలో సినీ ప్రముఖులు

ఆలయ ప్రాంగణంలో సినీ ప్రముఖులు

సింహాచలం, న్యూస్‌టుడే: సింహాద్రి అప్పన్న స్వామిని ఆదివారం పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు తమన్, కథానాయకుడు ఆది సాయికుమార్, నటులు ఓంకార్, అశ్విన్‌కుమార్, తదితరులు ఆలయానికి విచ్చేశారు. కప్పస్తంభం ఆలింగనం చేసుకుని బేడామండపం ప్రదక్షిణం చేశారు. అంతరాలయంలో స్వామిని దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు. పండితులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. అధికారులు స్వామివారి ప్రసాదం అందజేశారు.

తిరుగు ప్రయాణానికి అదనపు సర్వీసులు

విశాఖపట్నం, న్యూస్‌టుడే: సంక్రాంతి సెలవులు పూర్తయిన నేపథ్యంలో వేర్వేరు ప్రాంతాలకు రాకపోకలు చేసే వారి కోసం ఆదివారం ఆర్టీసీ 150 బస్సులు నడిపిందని ఆర్‌ఎం బి.అప్పలనాయుడు పేర్కొన్నారు. ఇతర ప్రాంతాల నుంచి సమాచారం సేకరించి, ఆయా ప్రాంతాలకు బస్సులు పంపినట్లు ఆయన పేర్కొన్నారు. బస్‌స్టాండులో పరిస్థితి అంచనా వేయడానికి ప్రత్యేకంగా అధికారుల బృందాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. చిన్న చిన్న పల్లెల నుంచి కూడా నగరానికి బస్సులు నడిచే విధంగా ప్రణాళికలు రూపొందించినట్లు పేర్కొన్నారు. పిరిడి, నారాయణపురం, గజపతినగరం ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉన్నట్లు చెప్పారు.

అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌కు పెందుర్తిలో హాల్ట్

పెందుర్తి స్టేషన్‌లో ఆగిన రైలు వద్ద బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు

పెందుర్తి, న్యూస్‌టుడే: బాలూర్‌ఘాట్ నుంచి ఎస్‌ఎంవీటీ బెంగళూరు వెళ్లే అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రత్యేక రైలుకు (06534) పెందుర్తిలో హాల్ట్ కేటాయించారు. ఈనెల 17న బాలూర్‌ఘాట్‌లో లాంఛనంగా ప్రారంభమైన ఈ రైలు ఆదివారం మధ్యాహ్నం పెందుర్తి స్టేషన్‌లోని రెండో నంబర్ ప్లాట్‌ఫారంపై పది నిమిషాల పాటు ఆగింది. తొలిసారిగా పెందుర్తి స్టేషన్‌లో ఈ రైలు ఆగిన నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీసులు పర్యవేక్షణ చేపట్టినట్లు సీఐ తెలిపారు. కార్యక్రమంలో పెందుర్తి నియోజకవర్గం భాజపా కన్వీనర్ గొర్లె రామునాయుడు తదితరులు పాల్గొన్నారు.

తీరానికి.. కొత్త సొబగులు

విశాఖపట్నం, న్యూస్‌టుడే: పర్యాటకులను మరింత ఆకట్టుకునేలా తీర ప్రాంతానికి సరికొత్త సొబగులు అద్దాలని అధికారుల నిర్ణయించారు. ఈమేరకు సీతకొండ-రాడిసన్‌బ్లూ రిసార్ట్ మధ్య బీచ్‌రోడ్డులో జీవీఎంసీ, వీఎంఆర్‌డీఏ ఆధ్వర్యంలో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. సీతకొండ వద్ద సాగర గాలుల్ని ఆహ్లాదకర వాతావరణంలో ఆస్వాదించడానికి సముద్రానికి ఎదురుగా బెంచీలు ఏర్పాటు చేశారు. రాడిసన్ బ్లూ రిసార్ట్ నుంచి గుడ్లవానిపాలెం వరకు బీచ్‌రోడ్డు వెంబడి సైక్లింగ్ చేయడానికి, నడిచేందుకు వీలుగా ప్రత్యేక రహదారిని నిర్మించడానికి జీవీఎంసీ ఇంజినీరింగ్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సుమారు రూ.2కోట్లు వ్యయం చేస్తున్నారు.

సీతకొండ వద్ద ఏర్పాటు చేసిన బెంచీలు

శారదానదిలో దూకి వివాహిత ఆత్మహత్య

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: పట్టణంలోని శారదానదిలోకి వివాహిత దూకి ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించి పట్టణ పోలీస్‌స్టేషన్ ఎస్సై డి.శ్రీనివాసరావు కథనం ప్రకారం.. సత్యనారాయణపురం బోయవీధికి చెందిన మొలుగు భారతి (20)కి నాగేంద్రతో ఎనిమిది నెలల కిందట వివాహమైంది. పండగకు భారతి పుట్టింటికి వచ్చింది. ఈమె మానసిక స్థితి బాగోక ఆదివారం మధ్యాహ్నం శారదానది వంతెన వద్దకు వచ్చి నదిలోకి దూకింది. గమనించిన స్థానికులు రక్షించడానికి ప్రయత్నించినా అప్పటికే ఆమె మృతిచెందింది. తల్లి వెంకటలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై శ్రీనివాసరావు తెలిపారు.

గుర్తుతెలియని వృద్ధురాలి మృతి

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: పట్టణంలోని జాతీయ రహదారిపై నడిచివెళ్తున్న వృద్ధురాలిని కారు ఢీకొట్టడంతో మృతి చెందింది. సుమారు 60 ఏళ్ల వయస్సు ఉన్న ఈమె శనివారం సాయంత్రం ప్రమాదానికి గురైంది. ఎన్టీఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు ట్రాఫిక్ సీఐ వెంకటరమణ తెలిపారు.

చికెన్ ధరలు (కిలోకి - రూ.లలో)

	వెన్‌కాబ్	బ్యాగ్
ఫారం గేటు	145	142
లైవ్	172	162
డ్రెస్డ్	249	294
స్కిన్‌లెస్	284	304

(c) eenadu

అనకాపల్లి

• అనకాపల్లి • ఎలమంచిలి • పాయకరావుపేట

రేపు విద్యుత్తు సరఫరా నిలిపివేత

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: యర్రవరం, ఉప్పవరం, నరేంద్రపురం, మల్లవరం, ఎం.జగన్నాథపురం గ్రామాలకు మంగళవారం విద్యుత్తు సరఫరా నిలుపుదల చేస్తున్నట్లు ఈఈ రాజశేఖర్, ఏఈ భానుప్రకాశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు సరఫరా ఉండదన్నారు.

తల్లిదండ్రులను గౌరవించండి

మునగపాక, న్యూస్‌టుడే: దైవం కన్నా జన్మనిచ్చిన తల్లిదండ్రులే గొప్పవారని వారిని నిత్యం పూజించి ఆశీస్సులు పొందాలని ప్రముఖ వైద్యులు డీడీనాయుడు అన్నారు. మునగపాక సంతబయల విశాలాంధ్ర వేదికపై విశ్వహిందూ పరిషత్తు, శ్రీ వేంకటేశ్వర గీతా ప్రచార సమితి ఆధ్వర్యంలో ఆదివారం తల్లిదండ్రులకు సత్కారం కార్యక్రమం నిర్వహించారు. ప్రతినిధులు శరగడం పరదేశినాయుడు, పీలా జగదీష్‌నాయుడు, సర్పంచి దిమ్మల అప్పారావు, శరగడం గణేష్, అప్పారావు పాల్గొన్నారు.

ఎరువుల సరఫరా తీరుపై నిరసన

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: తిమ్మరాజుపేట సొసైటీ యూరియా సరఫరాలో అధికారులు పక్షపాతం వహిస్తున్నారని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కర్రి అప్పారావు ఆరోపించారు. ఆదివారం రాత్రి రైతులు నిరసనకు దిగారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని యూరియా సరఫరా చేయాలన్నారు. ఈ నిరసనలో కర్రి నాగేశ్వరరావు, శరగడం రామునాయుడు, అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.

రైతులు, రైతు సంఘం నాయకుల నిరసన

తిరుగు ప్రయాణంలో తప్పని పాట్లు

ఎలమంచిలి రైల్వేస్టేషన్‌లో ప్రయాణికులు

లక్ష్మీదేవిపేట(అనకాపల్లి), ఎలమంచిలి, న్యూస్‌టుడే: సంక్రాంతి పండగ ముగియడంతో తిరుగు ప్రయాణికులతో రైళ్లన్నీ రద్దీగా మారాయి. అనకాపల్లి నుంచి ఆదివారం రాకపోకలు సాగించే అన్ని రైళ్లలో బెర్తులు ఫుల్ అవ్వడంతో ప్రయాణికులకు అవస్థలు తప్ప లేదు. భారీగా వెయిటింగ్ లిస్ట్‌తో ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. గోదావరి, విశాఖ, గరీబ్‌రథ్, రత్నాచల్, జన్మభూమి ఇలా ప్రతిరోజూ నడిచే రైళ్లతోపాటు ప్రత్యేక రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. ఫుట్‌పాత్‌లు, బాత్‌రూంలు వద్ద నిల్చొని ప్రయాణించారు. వృద్ధులు, మహిళలు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సోమవారం నుంచి కళాశాలలు, పాఠశాలలు తెరచుకోనున్న నేపథ్యంలో అందరూ ఒక్కసారిగా ప్రయాణాలు చేయడంతో రద్దీ తీవ్రమైందని రైల్వే అధికారులు తెలిపారు. ఆర్పీఎఫ్ పోలీసులు ప్రత్యేక గస్తీ చేపట్టారు. ఎలమంచిలి రైల్వేస్టేషన్ ప్రయాణికులతో రద్దీగా మారింది. ఉదయం జన్మభూమి, ఈస్ట్ కోస్టు ఎక్స్‌ప్రెస్‌ల్లో గేట్ల వద్ద వేలాడుతూ ప్రయాణించారు. సాయంత్రం గోదావరి, విశాఖ ఎక్స్‌ప్రెస్‌లదీ ఇదే పరిస్థితి. హైదరాబాద్ వెళ్లడానికి సాధారణ టికెట్లు తీసుకున్న చాలా మంది రైలులో అడుగుపెట్టడానికి చోటులేక వెనుతిరిగారు. రిజర్వేషన్ బోగీల్లో సాధారణ టికెట్ ప్రయాణికులను ఎలమంచిలిలో టీటీలు దించేశారు. వీరు చాలా ఇబ్బంది పడ్డారు. మరుగుదొడ్లలో సైతం నిలుచుని ప్రయాణించడం రద్దీకి అద్దం పడుతోంది. జాతీయ రహదారిపై కొన్ని ప్రైవేటు ట్రావెల్ బస్సుల్లో సీట్లు నిండిపోయినా ఎలమంచిలి బైపాస్‌లో ఆపి బస్సు వెనక భాగంలో ఖాళీగా ఉన్న స్థలాల్లో సైతం ప్రయాణించారు.

రోడ్డు దాటాలంటేనే హడల్!

అడ్డురోడ్డులో ఇదీ పరిస్థితి..

ఎలమంచిలి, న్యూస్‌టుడే: సంక్రాంతి పండగకు వచ్చిన వారు తిరుగు ప్రయాణాలతో ఆదివారం జాతీయ రహదారి రద్దీగా మారింది. భారీ సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగించాయి. రైలు బోగీల్లా కార్లు ఒకదాని వెంట మరొకటి వేగంగా దూసుకుపోవడంతో కొక్కిరాపల్లి కూడలి వద్ద రోడ్డు దాటాలంటేనే ప్రజలు హడలి పోతున్నారు. ద్విచక్రవాహనాలపై పరిమితికి మించి ప్రయాణిస్తున్నారు. పిల్లలను బైక్ ట్యాంక్‌పై కూర్చోబెట్టుకుని తీసుకెళ్లారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి రద్దీ బాగా పెరిగింది. పెట్రోల్ బంకుల్లోనూ ఇంధనం కోసం క్యూకట్టారు.

నక్కపల్లి, న్యూస్‌టుడే: సంక్రాంతి సెలవులు ముగియడంతో సొంతూళ్ల నుంచి తిరుగు ప్రయాణాలతో జిల్లాలో జాతీయ, గ్రామీణ రహదారులు ఆదివారం రద్దీగా మారాయి. విశాఖ- విజయవాడ మార్గం వాహనాలతో కిటకిటలాడింది. వందలాది కార్లు, అనేక బస్సులు వరుసగా దూసుకుపోయాయి. నక్కపల్లి, వేంపాడు, తాళ్లపాలెం, కశింకోట, పాయకరావుపేట ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ విపరీతంగా పెరిగింది. ఉన్నతాధికారులు ముందు జాగ్రత్తగా పోలీసులను ఇక్కడ ఏర్పాటు చేసి ఆటంకాల్లేకుండా చర్యలు చేపట్టారు. నక్కపల్లిలో వాహనాలు పలుమార్లు బారులు తీరాయి. నర్సీపట్నం-అడ్డురోడ్డు, అనకాపల్లి, తుని, చోడవరం తదితర ప్రాంతాలకు వెళ్లే రహదారులు రద్దీగా మారాయి. ఆటోలు, బస్సులు, ద్విచక్ర వాహనాలతో కిటకిటలాడాయి. జంక్షన్లలో బస్సుల కోసం జనాలు వేచి చూశారు.

నేడు కనకమహాలక్ష్మి అమ్మవారి జాతర

ఎలమంచిలి, న్యూస్‌టుడే: ఎలమంచిలి పట్టణంలో కనకమహాలక్ష్మి అమ్మవారి జాతర సోమవారం నిర్వహించడానికి ఉత్సవ కమిటీ ఏర్పాట్లు చేసింది. ఉదయం నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. రాత్రికి జాతర జరుగుతుంది. విద్యుత్తు దీపాలతో ఆలయాన్ని, పురవీధులను అలంకరించారు. క్లబ్‌రోడ్డు, పాత జాతీయ రహదారి, సైతారుపేట రోడ్డుల్లో సెట్టింగ్‌లు ఏర్పాటు చేశారు. ఇక్కడి ఏర్పాట్లను ఉత్సవ కమిటీ ఛైర్మన్ కొఠారు సాంబశివరావు పరిశీలించారు. రెండు లక్షల మంది వరకూ భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ధర్మవరానికి చెందిన కొఠారు నానాజీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నారు. జాతర సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వాహనాల రాకపోకలను దారి మళ్లించనున్నారు. పట్టణ శివార్లలో పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేస్తున్నారు.

విద్యుత్తు అలంకరణలో అమ్మవారి ఆలయం

* ప్రశాంత వాతావరణంలో కనక మహాలక్ష్మి అమ్మవారి జాతర నిర్వహించుకోవాలని సీఐ ధనుంజరావు కోరారు. ఆదివారం రాత్రి ఉత్సవ కమిటీ ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. 12 మంది ఎస్సైలు, 70 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో ఎస్సై సావిత్రి పాల్గొన్నారు.

ప్రతిభా పురస్కారాలకు ముగ్గురి ఎంపిక

అనకాపల్లి పట్టణం, కొత్తూరు, న్యూస్‌టుడే: తెలుగు అసోసియేషన్ ఆఫ్ నేషనల్ అకాడమీ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ, గోదావరి సోషల్, కల్చరల్ అసోసియేషన్, శ్రీశ్రీ కళా వేదికల సంయుక్త నిర్వహణలో ఏర్పాటు చేసిన కళా ప్రవీణ అవార్డులకు అనకాపల్లికి చెందిన కవి జీవీఎల్ శాస్త్రి, ఆధ్యాత్మిక ప్రవచనకర్త అల్లాడ బాల సౌజన్య కుమారి, అనకాపల్లికి చెందిన సంగీత దర్శకులు ఇంద్రగంటి శ్రీనివాస్ ఎంపికైనట్లు వేదిక జాతీయ అధ్యక్షురాలు జి.ఈశ్వరీ భూషణం, ఛైర్మన్ కత్తిమండ ప్రతాప్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయవాడలో బుధవారం వీరికి అవార్డులు బహూకరిస్తామని తెలిపారు.

జనావాసాల మధ్యే పందుల పెంపకం

కొత్తూరు (అనకాపల్లి), న్యూస్‌టుడే: కొత్తూరులో జనావాసాల మధ్య పందులు సంచరించడంతో స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గతంలో పంచాయతీ పరిధిలో పందుల సంచారాన్ని పూర్తిగా నిషేధించారు. తిరిగి అధికారులు, సిబ్బంది పట్టించుకోక పోవడంతో పందుల సంచారం అధికమైంది. గతంలో రామాపురం సమీపంలో పందుల కారణంగా ఆటో బోల్తా పడి విద్యార్థి మరణించాడని గుర్తు చేస్తున్నారు. శారదా నగర్ మార్గంలో వ్యర్థాలను తొలగించాలని కోరుతున్నారు.

శిథిలావస్థలో తాగునీటి పథకం

అనకాపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: భట్లపూడి పంచాయతీ శివారు రాయుడుపేటలో తాగునీటి పథకం శిథిలావస్థకు చేరుకుంది. 20 ఏళ్ల క్రితం ఈ పథకాన్ని నిర్మించారు. పథకానికి తలెత్తిన చిన్నచిన్న మరమ్మతులు బాగు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహించడంతో మెట్లు శిథిలమై పెచ్చులు ఊడిపడుతున్నాయి. ప్రస్తుత జనాభాకు అనుగుణంగా 20 వేల లీటర్ల సామర్థ్యంతో కొత్త పథకం నిర్మించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

పాఠశాలకు ప్రహరీ లేక అవస్థలు

పాయకరావుపేట గ్రామీణం, న్యూస్‌టుడే: వెంకటనగరం ప్రభుత్వ పాఠశాలకు ప్రహరీ లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. గతంలో ఇక్కడ తుపాన్ రక్షిత భవనం ఉండేది. ఈ భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో తొలగించారు. అప్పటి నుంచి ఈ ప్రదేశం ఖాళీగా ఉంది. పశువులు పాఠశాల ఆవరణలోకి చొరబడుతున్నాయి. దీంతో తరగతులకు ఆటంకం కలుగుతోందని విద్యార్థులు వాపోతున్నారు.

పుంతరోడ్డులో రాకపోకలకు ఇక్కట్లు

పాయకరావుపేట, న్యూస్‌టుడే: సత్యవరంలోని పుంతరోడ్లలో రాకపోకలకు ఇక్కట్లు పడుతున్నారు. గ్రామం పరిధిలో ప్రధానంగా మూడు రోడ్లకు కొత్తరూపు తీసుకురావాల్సి ఉంది. మట్టిరోడ్లు కావడంతో వ్యవసాయ పరికరాలు తీసుకువెళ్లేందుకు వీలుండటం లేదు. వరికోత యంత్రాలు పొలాలకు చేరేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వర్షాల సమయంలో బురదలో వాహనాలు కూరుకుపోతున్నాయి. అధికారులు జోక్యం చేసుకుని పుంతరోడ్లకు కొత్తరూపు తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.

తెలుగుజాతికి వన్నెతెచ్చిన ఎన్టీఆర్

కశింకోటలో ఎన్టీఆర్, బసవ తారకం విగ్రహాలకు నివాళులర్పిస్తున్న మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద, నాయకులు

అనకాపల్లి గ్రామీణం, కొత్తూరు, నెహ్రూచౌక్, కశింకోట, న్యూస్‌టుడే: ఆంధ్రుల మనసులో చిరస్థాయిగా నిలిచిన ఆత్మబంధువు ఎన్టీఆర్ అని మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని కశింకోట జాతీయ రహదారి పక్కన ఉన్న ఎన్టీఆర్, బసవ తారకం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పేదలకుబ దుప్పట్లు పంపిణీ చేశారు. మండల తెదేపా అధ్యక్షులు గొంతిన శ్రీనివాసరావు, నాయకులు పెంటకోట రాము, కర్రి సత్యనారాయణ, వేగి గోపీకృష్ణ పాల్గొన్నారు. జిల్లా సీనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం ప్రతినిధులు వేదుల రామారావు, పెనుమత్స వెంకటేశ్వరరాజు, ఐవీఎస్ కుమార్ ఎన్టీఆర్ విగ్రహాలకు నివాళులర్పించారు. తెదేపా రాష్ట్ర కార్యదర్శి, బవులవాడ దర్జీనగర్‌లో డీసీఎంఎస్ ఛైర్మన్ కోట్ని బాలాజీ, తుమ్మపాలలో తెదేపా మండల అధ్యక్షులు కర్రి బాబీ ఎన్టీఆర్ పాల్గొన్నారు.

కూండ్రంలో..

పాయకరావుపేట/గ్రామీణం, ఎస్.రాయవరం, కోటవురట్ల, నక్కపల్లి, న్యూస్‌టుడే: ఎన్టీఆర్ తెలుగు జాతికి వన్నె తెచ్చిన మహనీయుడని తెదేపా మండలశాఖ అధ్యక్షుడు చించలపు ప్రదీప్ అన్నారు. పేటలోని వై కూడలి వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. పట్టణశాఖ అధ్యక్షుడు యాళ్ల వరహాల బాబు, పెదిరెడ్డి చిట్టిబాబు, నాటక అకాడమీ డైరెక్టర్ పల్లా విలియంకేరీ, గారా కృష్ణప్రసాద్, పెదిరెడ్డి శ్రీను పాల్గొన్నారు. అంకంపేటలో దేవవరపు రాజుబాబు, పాల్తేరులో డి. వెంకట్రావు ఆధ్వర్యంలో నివాళి అర్పించారు. అడ్డురోడ్డు కూడలిలో ఎంపీపీ కేసుబోయిన వెంకటలక్ష్మి, జడ్పీటీసీ సభ్యురాలు కాకర దేవి, మాజీ ఎంపీపీ వినోద్‌రాజు, తెదేపా మండల అధ్యక్షుడు అమలకంటి అబద్ధం పాల్గొన్నారు. కోటవురట్ల, బాపిరాజు కొత్తపల్లి, పాములవాక, జల్లూరుల్లో తెదేపా మండల అధ్యక్షులు పెట్ల లింగన్ననాయుడు, తెదేపా జిల్లా ప్రధాన కార్యదర్శి లాలం కాశీనాయుడు, వేచలపు జనార్దన్ ఎన్టీఆర్ సేవలను కొనియాడారు.

నక్కపల్లిలో పాల్గొన్న కూటమి శ్రేణులు

కొత్తలిలో..

ఎలమంచిలి/ గ్రామీణం, అచ్యుతాపురం, రాంబిల్లి, మునగపాక, న్యూస్‌టుడే: ఎలమంచిలిలో మాజీ ఎంపీ పప్పల చలపతిరావు, కొత్తలిలో ఎన్టీఆర్ విగ్రహానికి మండల తెదేపా అధ్యక్షులు ఇత్తంశెట్టి సన్యాసినాయుడు, గొన్నాబత్తుల శేషు నివాళులర్పించారు. ఎం.జగన్నాథపురంలో తెదేపా రాష్ట్ర కార్యదర్శి రాజాన రమేష్‌కుమార్, పూడిమడకలో బాపునాయుడు ఆధ్వర్యంలో 225 మంది మత్స్యకార యువకులు రక్తదానం చేశారు. అచ్యుతాపురంలో తెదేపా నాయకుడు కూనిశెట్టి రమణ ఆధ్వర్యంలో పేదలకు చీరలు, దుప్పట్లను పంపిణీ చేశారు. దిమిలి, హరిపురం గ్రామాల్లో దూళి రంగనాయకులు పాల్గొన్నారు. తిమ్మరాజుపేట, మునగపాకల్లో ఎన్టీఆర్ విగ్రహాలకు రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. కర్రి సాయికృష్ణ, ఆడారి మంజు, భీమరశెట్టి శ్రీనివాసరావు, పెంటకోట విజయ్ పాల్గొన్నారు. నక్కపల్లి బస్టాండు వద్ద సమన్వయకర్త కొప్పిశెట్టి వెంకటేష్ ఆధ్వర్యంలో పేదలకు చీరలు పంపిణీ చేశారు.

పేటలో నివాళులర్పిస్తున్న నాయకులు

పూడిమడకలో మత్స్యకారుల రక్తదానం

తిమ్మరాజుపేటలో..

ఎలమంచిలి తెదేపా కార్యాలయంలో..

కోడిపందేలపై పోలీసుల దాడి

రాంబిల్లి, న్యూస్‌టుడే: మామిడివాడ, కె.జి.పాలెం గ్రామాల్లో ఆదివారం కోడిపందేల శిబిరాలపై పోలీసులు దాడి చేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి నాలుగు కోడి పుంజులు, రూ.1800 నగదు స్వాధీనం చేసుకున్నామని సీఐ సీహెచ్ నరసింగరావు చెప్పారు. ఎస్ఐ బి.నాగేంద్ర సిబ్బందితో వెళ్లి దాడి చేశారని ఆయన తెలిపారు.

కశింకోట: పాతకన్నూరుపాలెంలో కోడిపందేలు నిర్వహిస్తున్న వారిపై ఎస్సై కె.లక్ష్మణరావు సిబ్బందితో దాడులు నిర్వహించి ఇద్దరిని అరెస్టు చేసినట్లు సీఐ అల్లు స్వామినాయుడు తెలిపారు. వీ నుంచి రెండు కోళ్లు, రూ.540 స్వాధీనం చేసుకున్నామన్నారు. మోసయ్యపేట శివారులో గుళ్లాట నిర్వహిస్తున్న ఇద్దరిని అరెస్టు చేశామని వివరించారు.

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: గోపాలపురంలో ఆదివారం జూదం ఆడుతున్న ఏడుగురికి అరెస్టు చేసి రూ.7,150 నగదు స్వాధీనం చేసుకున్నట్లు గ్రామీణ ఎస్సై రవికుమార్ తెలిపారు.

HOUSE FOR SALE
అనకాపల్లిలో 92చ॥గ॥ల ఇల్లు అమ్మకమునకు కలదు. 14 అడుగుల రోడ్డు
డైరెక్టు పార్టీస్ మాత్రమే సంప్రదించండి.
9849966043
8374429445

ముగిసిన సంక్రాంతి సంబరాలు

మునగపాక, న్యూస్‌టుడే: తిమ్మరాజుపేట రామాలయం వద్ద శనివారం రాత్రి సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. వివిధ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ సేవకులు దొడ్డి కోటేశ్వరరావు, కాండ్రేగుల శ్రీనును ఉత్సవ కమిటీ ఛైర్మన్ కొయిలాడ సూరిబాబు ఆధ్వర్యంలో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాండ్రేగుల వెంకట అప్పారావు, మళ్ల స్వామిచంద్రనాయుడు, సూరిశెట్టి రాము పాల్గొన్నారు.

తిమ్మరాజుపేటలో గ్రామసేవలను సత్కరించిన పెద్దలు

కోటవురట్ల, న్యూస్‌టుడే: పాడి రైతుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్నామని పాల ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షులు సూరిశెట్టి ప్రసాద్ అన్నారు. ఆదివారం రాజుపేటలో విశాఖ డెయిరీ పాల ఉత్పత్తి కేంద్రంలో పాడి రైతులకు సంక్రాంతి కానుకలుగా నగదు, దుప్పట్లను అందించారు.

పూర్వ విద్యార్థుల సాయం

కోటవురట్ల, న్యూస్‌టుడే: కోటవురట్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2003-04లో పదో తరగతి చదువుకున్న రాజుపేటకు చెందిన ఆడారి శ్రీను అనారోగ్యానికి గురయ్యాడు. స్నేహితులందరూ కలిసి, సుమారు రూ.27 వేలు ఆర్థిక సహాయంగా ఇంటికి వెళ్లి అందించారు.

భక్తిశ్రద్ధలతో తీర్థాలు

అనకాపల్లి గ్రామీణం, నెహ్రూచౌక్, కశింకోట, న్యూస్‌టుడే: వివిధ గ్రామాల్లో ఆదివారం సీతారాముల తీర్థం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గోపాలపురం, చింతనిప్పుల అగ్రహారం తెల్లవారు జాము నుంచే ఆలయాల్లో ప్రత్యేక పూజలు ప్రారంభించారు. భారీగా భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించారు. రహదారులకు ఇరువైపుల భారీ విద్యుద్దీపాలు ఏర్పాటు చేశారు. తీర్థంలో నిర్వహించిన ప్రదర్శనలు భక్తులను అలరించాయి. పట్టణంలోని గవరపాలెం అరుంధతి నగర్ నూకాంబిక అమ్మవారి ఆలయంలో ఆదివారం మౌని అమావాస్య పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పిండివంటలు, పసుపు, కుంకుమ, గాజులు అమ్మవారికి సమర్పించారు. గవరపాలెం కోటవీధి శ్రీభోగలింగేశ్వరస్వామి ఆలయంలో స్వామివారిని లక్ష్మీనారాయణుడిగా అలంకరించారు. అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకొని పూజలు చేశారు. మాజీ ఛైర్మన్ కాండ్రేగుల సత్యనారాయణ పాల్గొన్నారు. కశింకోటలో నూకాంబికా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అధికసంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు.

లక్ష్మీనారాయణ అలంకరణలో భోగలింగేశ్వరస్వామి

ఎస్.రాయవరం, రాంబిల్లి, న్యూస్‌టుడే: బంగారమ్మపాలెంలో వల్లభేశ్వరస్వామి జాతర ఘనంగా జరిగింది. భక్తులు సముద్ర స్నానాలు చేసి అనంతరం కొండపై వెలసిన వల్లభేశ్వరస్వామికి మొక్కులు తీర్చుకున్నారు. సర్పంచి మైలపల్లి శ్రీను ఆధ్వర్యంలో అన్నసమారాధన నిర్వహించారు. పేటసూదిపురంలో తీర్థం జరిగింది. సర్పంచి దంపతులు కరణం మేఘమాల భవాని, శివ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. మామిడివాడలో పైడిమాంబ, కె.జి.పాలెంలో రాములవారి తీర్థాలు వేడుకగా జరిగాయి. ఈ సందర్భంగా కోలాటాలు నిర్వహించారు. పైడిమాంబను కరణం ధర్మశ్రీ, దూళి నాగరాజు దర్శించుకున్నారు.

ముగ్గులు వేస్తున్న యువతులు

రామాపురం చేరిన అఖండ జ్యోతి

కొత్తూరు (అనకాపల్లి), న్యూస్‌టుడే: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా స్వహస్తాలతో వెలిగించిన పుట్టపర్తి అఖండ జ్యోతి ఆదివారం కొత్తూరు పంచాయతీ రామాపురంలో సత్యసాయి మందిరానికి చేరింది. ముందుగా అఖండ జ్యోతికి ప్రతినిధులు మంగళ హారతులతో స్వాగతం పలికారు. జ్యోతిని ఆలయంలో ఉంచి, ప్రత్యేక పూజలు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి బాబా అఖండ జ్యోతిని దర్శించుకున్నారు.

పూజల్లో పాల్గొన్న భక్తులు

మేమున్నాం.. మీకు తోడుగా

అనకాపల్లి- 80085 74722 | ఎలమంచిలి- 80085 74726 | పాయకరావుపేట- 80085 74750

పాయకరావుపేట, న్యూస్‌టుడే: పట్టణంలోని కంటోన్మెంట్ వీధిలో దోమల బెడద ఎక్కువైంది. డ్రైనేజీల్లో మురుగు సకాలంలో తీయకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. - నాగు, పాయకరావుపేట, ✓: దోమల నియంత్రణకు ఫాగింగ్ చేయిస్తాం. పారిశుద్ధ్యం మెరుగురుస్తాం. - కె.డేవిడ్, ఈవో

పాయకరావుపేట వెంకటనగరం వద్ద వంతెనకు సమీపంలో రోడ్డుపై గుంతలు పడ్డాయి. వాహనచోదకులు ఇబ్బంది పడుతున్నారు. - శ్రీను, స్థానికుడు, ✓: రోడ్డులో గుంతలు పూడ్చేందుకు చర్యలు తీసుకుంటాం. - వంకా రమణ, సర్పంచి, వెంకటనగరం

అనకాపల్లి, న్యూస్‌టుడే గవరపాలెం సాగిసుబ్బరాజు వీధిలో బోరు పనిచేయడం లేదు. - కొణతాల రాము, అనకాపల్లి, ✓: పాడైన బోరును బాగు చేయిస్తాం. - ఎస్.శేఖర్, ఈఈ

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే సుంకరమెట్ట వద్ద స్పీడ్‌బ్రేకర్‌లను గుర్తించే విధంగా మార్కింగ్ లేదు. ప్రమాదాలు జరుగుతున్నాయి. - రాజేంద్ర, ✓: దూరం నుంచి కూడా వీటిని గుర్తించే ఏర్పాట్లు చేస్తాం. - వెంకట రమణ, ట్రాఫిక్ సీఐ

పాయకరావుపేట గ్రామీణం పట్టణంలోని ఆర్టీసీ ప్రధాన రహదారిపై స్థానికులు చెత్త వేస్తున్నారు. ప్రయాణికులకు ఇబ్బందిగా ఉంది. - రాంబాబు, పేటవాసి, ✓: రహదారిపై చెత్త వేయకుండా చర్యలు తీసుకుంటాం. - డేవిడ్, ఈవో

పాయకరావుపేట గ్రామీణం ఈదటంలో సచివాలయం అందుబాటులోకి తేవాలి. ప్రస్తుత కార్యాలయంలో వసతులు చాలడం లేదు. - గ్రామస్థులు, ✓: ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తాం. - డేవిడ్, డిప్యూటీ ఎంపీడీవో

అచ్యుతాపురం, అచ్యుతాపురం రామన్నపాలెం రోడ్డులో కాలువల వద్ద మాంస విక్రయాలు చేపడుతున్నారు. - గణేష్‌కుమార్, ✓: దుకాణం నిర్వాహకులకు పంచాయతీ కార్యదర్శుల ద్వారా నోటీసులు జారీచేస్తాం. - చిన్నారావు, ఎంపీడీఓ

ట్రాన్స్‌ఫార్మర్‌ను సరిచేశారు

స్పందనకు వందనం

పాయకరావుపేట, న్యూస్‌టుడే: గోపాలపట్నంలోని అంగన్‌వాడీ కేంద్రం వద్ద సింగిల్‌ఫేజ్ ట్రాన్స్‌ఫార్మర్ వద్ద వేలాడుతున్న ఐరన్ ప్లేట్లను, తీగలను సరిచేశారు. 'ఈనాడు'లో ఆదివారం 'వేలాడుతున్న మృత్యుపాశం' శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనిపై ఏఈ శివకుమార్ స్పందించి సమస్యను పరిష్కరించారు.

శ్రీ కోర్టువారి ఉత్తర్వులతో
మహారాజశ్రీ యలమంచిలి సివిల్‌జడ్జి (సీనియర్ డివిజన్) వారు కోర్టులో
E.P. 41/2016 OS. 97/2013

Between:
దాడి నాగలక్ష్మి ...DHR
And
భీమిశెట్టి రాము ...JDr

వేలం ప్రకటన

పై నెంబరు అమలులో JDR కు చెందినటువంటి ఈ క్రింది షెడ్యూలు ఆస్తిని పై నెంబరు డిక్రీ బాకీ వసూలు నిమిత్తం మహారాజశ్రీ యలమంచిలి సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) వారు కోర్టులో తేది.5/2/2026న ఉదయం 10.30గం నుండి ఈ క్రింది షెడ్యూలు ఆస్తిని శ్రీ కోర్టువారు వేలం షరతులకు లోబడి వేలం వేయుదురు. కావున వేలంలో పాల్గొనదలచినవారు శ్రీ కోర్టువారు ఎదుట హాజరై వేలంలో పాల్గొనవలసినదిగా ఇందుమూలంగా ఈ ప్రకటన ద్వారా తెలియపరచడం అయినది.

వేలం షెడ్యూలు వివరాలు

Item No.1 : విశాఖపట్నం జిల్లా ప్రస్తుతం అనకాపల్లి జిల్లా యలమంచిలి సబ్‌రి అచ్యుతాపురం మండలం, హరిపాలెం గ్రామంలో సర్వే నెంబరు 128/2లో AC. 0.40 సెంట్లు భూమికి హద్దులు: **తూర్పు** : పంట కాలువ **దక్షిణం:** భీమిశెట్టి అప్పారావు వగైరా భూమి, **పడమర:** భీమిశెట్టి ఆదిబాబు భూమి, **ఉత్తరం** : కొణతాల నరసింగరావు భూమి.
DHR విలువ : 4,00,000/– అమీను విలువ: 4,00,000/–

Item No.2 : విశాఖపట్నం జిల్లా ప్రస్తుతం అనకాపల్లి జిల్లా యలమంచిలి సబ్‌రి అచ్యుతాపురం మండలం హరిపాలెం గ్రామంలో గల సర్వే నెంబరు 128/2లో AC- 0.10 సెంట్లుభూమికి హద్దులు. **East:** కొయిలాడ వెంకటరావు గారి భూమి, **South:** భీమిశెట్టి అప్పారావు భూమి, **West:** కాండ్రేగుల నాగ అప్పారావు గారి భూమి, **North:** మొల్లేటి వెంకట రమణగారి భూమి.
DHR విలువ: 1,00,000/– అమీను విలువ: 1,00,000/–

Item No.3: విశాఖపట్నం జిల్లా ప్రస్తుతం అనకాపల్లి జిల్లా యలమంచిలి సబ్‌రి అచ్యుతాపురం మండలం హరిపాలెం గ్రామంలో సర్వే నెంబరు: 128/2లో AC. 0.75 సెంట్లలో 1/3 వంతు సమిష్టి భాగం భూమికి హద్దులు: **East:** పంటకాలువ, **South:** దాడి నాగలక్ష్మి (DHR గారి భూమి) **West:** కాండ్రేగుల రాము గారి భూమి, **North: B.** అప్పారావు గారి భూమి.
DHR విలువ: 3,00,000/–, అమీను విలువ: 7,50,000/–

Item No.4: విశాఖపట్నం జిల్లా ప్రస్తుతం అనకాపల్లి జిల్లా యలమంచిలి సబ్‌రి అచ్యుతాపురం మండలం హరిపాలెం గ్రామంలో సర్వేనం.128/2లో AC. 0.25 సెంట్లు 1/3వంతు సమిష్టి భాగం భూమికి హద్దులు: **East:** రాజాన అప్పలనాయుడుగారి భూమి, **South:** కాండ్రేగుల అప్పలనాయుడు గారి భూమి, **North:** మొల్లేటి వెంకటరమణగారి భూమి **West:** దాడి నాగలక్ష్మి (DHR) గారి భూమి.
DHR విలువ 3,00,000/– అమీను విలువ 7,50,000/–

యలమంచిలి
తేది: 18-01-2026

S.APPALA NAIDU,
SRINIVASA PATNAIK
ADVOCATES, YELAMANCHILI
8886888925, 9966660694

నర్సీపట్నం

• నర్సీపట్నం • చోడవరం • మాడుగుల

కూడళ్లలో వాహనాల రద్దీ

కె.కోటపాడు, న్యూస్‌టుడే: గ్రామాల్లో ప్రతి రోజు జరుగుతున్న తీర్థాలతోపాటు సంక్రాంతికి సొంతూళ్లకు వచ్చి తిరిగి వెళుతున్న వారితో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా మారింది. వాహనాల రాకపోకలతో ముఖ్య కూడళ్లలో రద్దీ నెలకొంటుంది. ముఖ్యంగా కె.కోటపాడు, ఆనందపురం, ఎ.కోడూరు, చౌడువాడ తదితర గ్రామాల్లో ఈ సమస్య ఎదురవుతోంది.

తెరపై ఈనాడు

నర్సీపట్నం: శ్రీకన్య ఆడి1, ఆడి2: మన శంకర వర ప్రసాద్ గారు, ఆడి3: మన శంకర వర ప్రసాద్ గారు, రాజాసాబ్, ఆడి4: భర్తమహాశయులకు విజ్ఞప్తి, రాజు: మన శంకర వరప్రసాద్ గారు, భర్త మహాశయులకు విజ్ఞప్తి, బంగార్రాజు: రాజాసాబ్ చోడవరం: సాయిలక్ష్మి: భర్త మహాశయులకు విజ్ఞప్తి శ్రీ సాయిలక్ష్మి: రాజాసాబ్, అనగా అనగా ఓ రాజు పూర్ణా: మన శంకర వర ప్రసాదు గారు

గోతులు పూడ్చుతాం

సాంబశివరావు

నర్సీపట్నం గ్రామీణం, న్యూస్‌టుడే: జిల్లాలోని ప్రతి రోడ్డులోనూ గోతులు పూడ్చేందుకు కార్యాచరణ సిద్ధం చేశామని ర.భ.శాఖ కార్యనిర్వాహక ఇంజినీరు ఎన్.సాంబశివరావు తెలిపారు. ఆదివారం ఆయన 'న్యూస్‌టుడే'తో మాట్లాడుతూ.. 'జిల్లాలో 1420 కిలోమీటర్ల పొడవున రోడ్లు ఉన్నాయి. వీటిలో దాదాపు 400 కి.మీ. పరిధిలో గోతులు ఉన్నట్లు గుర్తించాం. వీటిని పూడ్చేందుకు రూ.54 కోట్లు ఖర్చవుతాయని అంచనా రూపొందించాం. జిల్లాలో రూ.113 కోట్లు ఖర్చుతో 38 చోట్ల మరమ్మతులు చేపట్టేందుకు అనుమతి లభించింది. పాయకరావుపేటలోని ఎల్‌వీకే రోడ్డు, వారాడ-వేచలం, పరవాడ-అసకపల్లి, అంతకాపల్లి-గొట్టివాడ రోడ్ల పనులు ప్రస్తుతం మొదలు పెడుతున్నాం. 22 పనులకు సంబంధించి గుత్తేదారులతో ఒప్పందాల ప్రక్రియ నడుస్తోంది. మిగతా పనులన్నీ టెండరు దశలో ఉన్నాయని' వివరించారు. జిల్లాలో పది వంతెన పునరుద్ధరణకు రూ.120 కోట్లు అవసరం అన్నారు. కోటవురట్ల-అడ్డురోడ్డు మార్గంలోని ఇందేశమ్మవాక రోడ్డు రక్షణ గోడ నిర్మాణానికి రూ.4 కోట్లు ఖర్చు చేయనున్నామని వివరించారు.

నర్సాపురంలో పరుగుతీస్తున్న ఎడ్లు

రబీకి పుష్కలంగా నీరు..

బుచ్చెయ్యపేట, న్యూస్‌టుడే: వడ్డాది కస్పాలో రబీ సాగు పనులు జోరుగా సాగుతున్నాయి. పొలాలకు నీరు కట్టి దుక్కి దున్నిస్తున్నారు. వరినాట్లు వేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రెండోపంట కోసం వేసిన ఆకుమడులన్నీ పచ్చగా కళకళలాడుతున్నాయి. గతేడాది వర్షాలు ఆశాజనకంగా కురిశాయి. ఖరీఫ్ సీజన్ ఆఖరు వరకు వానలు కురవడంతో నీరు పుష్కలంగా ఉంది. సాగునీటికి ఢోకా లేకపోవడంతో ఈసారి రబీసాగు విస్తీర్ణం పెరగనుంది. వడ్డాది కస్పాలో రెండువేల ఎకరాల ఆయకట్టు భూములు ఉన్నాయి. ఈ పొలాలకు పెద్దేరు నుంచి నీరు ప్రవహిస్తోంది. ఇక్కడ ఏటా రెండు పంటలు సమృద్ధిగా పండుతాయి. ప్రస్తుతం రబీ సాగు పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు. కస్పా కాలువ ద్వారా పుష్కలంగా నీరు రావడంతో రైతులంతా వరినాట్లు పనుల్లో తలమునకలయ్యారు.

గౌరమ్మకు సారె సమర్పణ

రోలుగుంట, న్యూస్‌టుడే: జగ్గంపేట శివారు జె.నాయుడిపాలెంలో గౌరీపరమేశ్వరుల ఉత్సవాలు శనివారం రాత్రిఘనంగా ముగిశాయి. ఈ క్రమంలో ఆదివారం ఉదయం నోరూరించే వంటకాలతో ఊరేగింపుగా వెళ్లి సారె సమర్పించారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా ప్రతిఇంటి నుంచి ఒక పిండివంటలను తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచి బగుడు వెంకటరమణ, నాయకులు నరేష్, నక్కా వెంకటరమణ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

గౌరమ్మసారె ఊరేగింపులో భక్తులు

ఏళ్లనాటి కష్టాలకు తెర

రూ.50 లక్షలతో మౌలిక సదుపాయాలు

చోడవరం, న్యూస్‌టుడే: నియోజకవర్గ కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న ద్వారకానగర్ ప్రజలు మౌలిక సదుపాయాలు లేక ఎదుర్కొంటున్న సమస్యలు తీరుతున్నాయి. కూటమి ప్రభుత్వం రాకతో ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్.రాజు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రూ.50లక్షలకు పైగా నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. గతేడాది డిసెంబరులో ఈ ద్వారకానగర్‌లో పర్యటించిన ఎమ్మెల్యే రాజు చోడవరానికి వచ్చే నిధుల్లో సింహభాగం ఈ ప్రాంతానికే కేటాయిస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు నిధులు మంజూరు చేయించి పనులు జరిగేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న ఎమ్మెల్యేను స్థానికులు ప్రశంసిస్తున్నారు.

ద్వారకానగర్

చేయనున్న పనులు..

సర్వే నెం.38లో 3.27 ఎకరాల్లో ద్వారకానగర్ పేరిట పూరిపాకలు 1992-93 ప్రాంతంలో వెలిశాయి. అప్పట్లో పదుల సంఖ్యలో ఉండే పాకలు ప్రస్తుతం 274 గృహాలుగా అభివృద్ధి చెందాయి. వర్షాకాలంలో ఈ ప్రాంతానికి ముంపు సమస్య ఉండటంతో డైవర్షన్ కాలువ నిర్మాణాన్ని గత వైకాపా ప్రభుత్వంలో చేపట్టి అసంపూర్తిగా వదిలేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం కాలువ పనులను పక్కాగా పూర్తి చేసింది. లక్ష్మీపురం రోడ్డు నుంచి చీడికాడ రోడ్డు వరకు దార్వకానగర్ మీదుగా వెళ్లే కాలువను పూర్తి చేశారు.

▼ ఇప్పటికే మూడు లైనుల్లో కాలువలను పూర్తి చేశారు. తాగునీటిని సమృద్ధిగా అందించేందుకు గ్రామీణ నీటి సరఫరా విభాగం ఇంజినీరింగ్ అధికారులు 40 వరకు కుళాయిలను ఏర్పాటు చేశారు. అంతర్గత దారుల్లో సీసీరోడ్లు, వీధి కాలువలు నిర్మిస్తారు. ఇందుకు ఉపాధి నిధులు వెచ్చిస్తున్నట్లు పంచాయతీ రాజ్ మండల ఇంజినీరింగ్ అధికారి శాంతారామ్ తెలిపారు.

▼ గతంలో ఎందరు పాలకులు మారినా ఈ ప్రాంతం అభివృద్ధి గురించి పట్టించుకున్న పాపానపోలేదు. వర్షాకాలంలో ప్రాంతమంతా ముంపునకు గురై జీవనం ఇబ్బందిగా మారేది. ప్రస్తుతం ఈ ప్రాంతం రూపురేఖలు మారుతున్నాయి. త్వరలోనే కాలనీ వాసులకు పక్కా హక్కులు కల్పించేందుకు ఎమ్మెల్యే చొరవ తీసుకుంటున్నారు.

– తానవరపు శ్రీను, 11వ వార్డు మెంబరు(ద్వారకానగర్), చోడవరం

'కొత్తపల్లి' అందాలు అద్భుతం

జి.మాడుగుల, న్యూస్‌టుడే: జి.మాడుగుల మండలం కొత్తపల్లి జలపాతాన్ని అనకాపల్లి జిల్లా చోడవరం తొమ్మిదో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి ఎం.హరినారాయణ ఆదివారం కుటుంబసమేతంగా సందర్శించారు. జలపాతం అందాలను ఆస్వాదించారు. జలపాతం అద్భుతంగా ఉందన్నారు. జి.మాడుగుల ఎస్సై సాయిరాం పహరా పాల్గొన్నారు.



జలపాతం వద్ద న్యాయమూర్తి హరినారాయణ దంపతులు

జనం కోసం పుట్టిన పార్టీ తెదేపా

చోడవరం, న్యూస్‌టుడే: జనం కోరిక మేరకు ఆవిర్భవించిన పార్టీ తెదేపా అని స్థానిక ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్.రాజు అన్నారు. తెదేపా వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి, నందమూరి తారక రామారావు 30వ వర్ధంతిని నియోజకవర్గమంతా నిర్వహించారు. ఎమ్మెల్యే ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గంధవరంలో తెలుగు రైతు రాష్ట్ర ఉపాధ్యక్షులు గూనూరు మల్లునాయుడు, పార్టీ బీసీ సాధికారిత కమిటీ రాష్ట్ర కార్యదర్శి పూతి కోటేశ్వరరావు, గ్రామ తెదేపా నాయకులతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం గ్రామ తెదేపా నాయకుడు ఎంఎంపాలెం నానాజీ ఆధ్వర్యంలో జరిగిన దుప్పట్ల పంపిణీని ఆయన ప్రారంభించారు. పల్లె అర్జున, మొల్లి తాతబాబు, తొనంగి అప్పలనాయుడు, నాగేశ్వరరావు, అప్పలనాయుడు(జనసేన), ఎంఎంపాలెం సంతబాలాజీలు పాల్గొన్నారు. చోడవరం పట్టణంలో ఎమ్మెల్యే రాజు క్యాంపు కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతి నిర్వహించారు. సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రేమసమాజంలో వృద్ధులకు పండ్లు అందజేశారు. జనసేన నాయకులు గూనూరు మూలునాయుడు, రేవళ్ల రమేష్, కోటేశ్వరరావు మాస్టారు, సంతోష్, నాదుపుడ, గూనూరు కనకమహాలక్ష్మి, ఈద్ల శ్రీను పాల్గొన్నారు. వెంకన్నపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి సర్పంచి మొల్లి ఈశ్వరరావు, మాజీ ఎంపీటీసీ సభ్యుడు బూరు రమణ పూలమాల వేశారు. రా.రా.పేట సర్పంచి రామునాయుడు, గవర కార్పొరేషన్ డైరెక్టర్ గంగాధర్ వర్ధంతిని జరిపారు.

గంధవరంలో దివ్యాంగుడుకు దుప్పటు అందజేస్తున్న ఎమ్మెల్యే రాజు

చోడవరంలో క్రికెట్ సందడి..

చోడవరం, న్యూస్‌టుడే: చోడవరం క్రికెట్ టోర్నమెంట్-2026 ట్రోఫీని పెందుర్తి జట్టు గెలుపొందింది. ఈ జట్టు ట్రోఫీ నగదు రూ.50,000 అందజేశారు. రన్నర్‌గా చోడవరం జట్టు నిలిచింది. వీరికి రూ.30వేలు ఇచ్చారు. తెలుగు యువత జిల్లా నాయకుడు నకురు కోటేశ్వరరావు విజేతలకు బహుమతులు అందజేశారు. కోటేశ్వరరావుతో పాటు నాగులాపల్లి వినోద్, బొబ్బిలి నాయుడులు విజేత జట్టుకు నగదును అందించారు. ఈ నెల 10వ తేదీ నుంచి గాంధీగ్రామంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆట మైదానంలో క్రికెట్ టోర్నమెంట్‌ను జరిపారు. ఈ టోర్నమెంట్‌లో 30 జట్టు తలపడ్డాయి. వీటిలో పెందుర్తి, చోడవరం జట్టు విజేతలుగా నిలిచాయి.

విజేత జట్టుకు ట్రోఫీని అందజేస్తున్న నకురు కోటేశ్వరరావు

కె.కోటపాడు, న్యూస్‌టుడే: ఈ నెల 10 నుంచి 18 వరకు నిర్వహించిన సీపీఎల్ క్రికెట్ టోర్నమెంట్‌లో డాన్‌ఫ్యాడ్ టైటాన్స్ జట్టు నిలిచింది. రన్నరుగా కల్యాణ్ రాయల్స్ నిలిచింది. విజేతలకు రూ.50 వేలు నగదు బహుమతి, రన్నరుకు రూ.25 వేలును బహుమతిని నిర్వాహకులు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో సర్పంచి దాడి ఎరుకునాయుడు, విశాఖ డెయిరీ డైరెక్టరు సుందరపు గంగాధర్, ఎంపీటీసీ సభ్యులు రొంగలి సూర్యనారాయణ, రాజేశ్,దొగ్గ అచ్చింనాయుడు పాల్గొన్నారు.

సరదాలు.. తీర్థాలు

చోడవరం, న్యూస్‌టుడే: గ్రామాల్లో తీర్థాలు ఉత్సాహపరుస్తున్నాయి. కోడి పందేలు, యధాబద్ధ పరుగులు, గుర్రపు పందేలు జోరుగా సాగుతున్నాయి. గంధవరంలో పరదేశమ్మ తీర్థం జరిగింది. అమ్మవారికి మహిళలు పూజలు చేశారు. సాయంత్రం తీర్థం జరిగింది. నర్సాపురంలో మరిడిమాంబ తీర్థం వేడుకగా నిర్వహించారు. జిల్లాస్థాయి ఎడ్ల బండ్ల పరుగు పోటీలను నిర్వహించారు.

మాడుగుల గ్రామీణం, న్యూస్‌టుడే: పోతనపూడి అగ్రహారం పంచాయతీ పరిధిలోని కొండయ్యపాలెంలో ఆదివారం సీతారామలక్ష్మణ యాంజనేయస్వామి తీర్థమహోత్సవం ఘనంగా జరిగింది. ఉదయం నుంచి గ్రామస్థులు స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం గ్రామంలో మహిళలకు క్రీడా పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు.

పీఏసీఎస్ పాలకవర్గం ప్రమాణస్వీకారం

కృష్ణదేవిపేట, న్యూస్‌టుడే: గొలుగొండ మండలం చోద్యం ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సొసైటీ నూతన పాలకవర్గ సభ్యులు సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. ఛైర్మన్‌గా చిటికెల సాంబమూర్తి, డైరెక్టర్లుగా రేగుబళ్ల సాంబమూర్తి, కొరుప్రోలు నూకరాజు బాధ్యతలు స్వీకరించారు. ఛైర్మన్ సాంబమూర్తిని తహసీల్దారు శ్రీనివాసరావు శాలువ కప్పి సత్కరించారు. మండల తెదేపా నాయకులు అడిగర్ల అప్పలనాయుడు, కొల్లు రాంబాబు, రవివర్మ, కొల్లు సత్యనారాయణ, గెడ్డం సత్యనారాయణ, గెడ్డం నానాజీతో అభినందనలు తెలిపారు.

గౌరీ పరమేశ్వరుల ఉత్సవానికి ఏర్పాట్లు

రావికమతం, న్యూస్‌టుడే: చినపాచిలలోని గౌరీ పరమేశ్వర్ల అనుపు మహోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఊరంతా విద్యుద్దీపాలు, తోరణాలతో అలంకరించారు. ఏటా దీపావళికి ముందు గౌరీపరమేశ్వర్ల విగ్రహాన్ని ప్రతిష్ఠించి సంక్రాంతి సంబరాల్లో భాగంగా కనుమ తర్వాత విగ్రహాలను నిమజ్జనం చేస్తుంటారు. సోమవారం సర్పంచి కోమటి రామలక్ష్మి, మండల తెదేపా అధ్యక్షుడు, ఉప సర్పంచి కోమటి శంకరరావు ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ గౌరీ పరమేశ్వర్ల అనుపు ఉత్సవాన్ని ఘనంగా జరిపించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.

జనరల్ నాలెడ్జిపై అవగాహన

రోలుగుంట, న్యూస్‌టుడే: గ్రంథాలయాలు కేవలం విజ్ఞానాన్ని పంచడమే కాకుండా భవిష్యత్తు నిర్దేశించే మార్గదర్శకాలని రోలుగుంట గ్రంథాలయాధికారి రాజబాబు పేర్కొన్నారు. ఆదివారం స్థానిక గ్రంథాలయంలో జరిగిన 'చదవడం నాకిష్టం' ఇందులో భాగంగా ప్రత్యేక పోటీలను నిర్వహించారు. తద్వారా పిల్లల్లో పుస్తకపఠనంపై ఆసక్తి పెరుగుతుందన్నారు.

పారిశుద్ధ్య పనులు

మాకవరపాలెం: పారిశుద్ధ్యం మెరుగుపై ప్రత్యేక దృష్టి పెట్టామని జి.కోడూరు తెదేపా గ్రామశాఖ అధ్యక్షుడు జయబాబు అన్నారు. గ్రామ వీధులు, శివార్లలో పేరుకుపోయిన చెత్తను ఆదివారం ప్రొక్లెయిన్‌తో తీయించారు.

సీడబ్ల్యూసీ సభ్యుడి జన్మదిన వేడుకలు

చీడికాడ, న్యూస్‌టుడే : పీసీసీ మాజీ అధ్యక్షుడు, సీడబ్ల్యూసీ సభ్యుడు గిడుగు రుద్రరాజు జన్మదిన వేడుకలు ఆదివారం చీడికాడలో ఘనంగా జరిగాయి. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొడ్డు శ్రీనివాస్ గృహంలో జరిగిన ఈ వేడుకల్లో కేక్‌కోసి తినిపించుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్‌తో పాటు కాంగ్రెస్‌పార్టీ నాయకులు నక్కా జోగారావు, బండారు ఎరుకునాయుడు తదితరులు పాల్గొన్నారు.

సంక్రాంతి సరకుల పంపిణీ

రావికమతం, న్యూస్‌టుడే: కొత్తకోట ఎంప్లాయీస్ అసోసియేషన్ తరపున గ్రామంలోని పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు, ఎలక్ట్రీషియన్, వాటర్ సప్లయి, ఆఫీస్ సిబ్బందికి ఆదివారం రేషన్ సరకులు పంపిణీ చేశారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా 20 మందికి పైగా పారిశుద్ధ్య కార్మికులు, ఇతర సిబ్బందికి నిత్యావసర సరకులు అందజేశారు. కొత్తకోట ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు వీర ప్రకాష్, ప్రధాన కార్యదర్శి వర ప్రసాద్, నిరంజన్, రాంబాబు, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక ఎన్టీఆర్

నర్సీపట్నంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద విజయ్ తదితరులు

నర్సీపట్నం అర్బన్, న్యూస్‌టుడే: ఎన్.టి.రామారావు తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక అని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన పీనారిపాలెం, ఎన్టీఆర్ మినీస్టేడియాల్లోని ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళి అర్పించారు. జడ్పీటీసీ సభ్యురాలు రమణమ్మ, కౌన్సిలర్ ధనిమిరెడ్డి మధు, తెదేపా పట్టణ ప్రధాన కార్యదర్శి లాలం మురళీ సహా నాయకులంతా పాల్గొన్నారు.

దేవరాపల్లి, చీడికాడ : ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా తెదేపా నాయకులు, కార్యకర్తలు, అతని అభిమానులు ఆయనకు ఘన నివాళులర్పించారు. దేవరాపల్లిలో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కిలపర్తి భాస్కరరావు, సర్పంచి పెంటమ్మ, తెదేపా అధ్యక్షుడు వెంకటరమణ, రైవాడ జలాశయ ఛైర్మన్ పాత్రునాయుడు, అల్లు అబద్ధం

వడ్డాదిలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న నాయకులు

తదితరులు పాల్గొన్నారు. ఎన్.గజపతినగరంలో గ్రేటర్ విశాఖ కార్పొరేటర్ 65వ వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహమూర్తి, తెదేపా మాజీ అధ్యక్షుడు చిటిమిరెడ్డి సూర్యనారాయణ, చల్లా నానాజీ, పోతల నాయుడు, రైవాడలో జరిగిన కార్యక్రమంలో వారాది అప్పారావు, చల్లా శ్రీను, గట్రెడ్డి కొండలరావు తదితరులు పాల్గొన్నారు. చీడికాడలో తెదేపా జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి గండి ముసలినాయుడు, మాజీ ఎంపీపీ రమణమ్మ, రెడ్డి రాము, రొంగలి రామునాయుడు, గాలి బాలకృష్ణ, రామ గోవింద పాల్గొన్నారు.

మాడుగుల గ్రామీణం: మాడుగుల బస్టాండ్ ఆవరణలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేశారు. మార్కెట్ కమిటీ ఛైర్మన్ పుప్పాల అప్పలరాజు, తెదేపా మండల పార్టీ అధ్యక్షుడు

ఎన్.గజపతినగరంలో...

నందరపు సన్యాసిరావు, పెద్దేరు జలాశయం ఛైర్మన్ అద్దేపల్లి జగ్గారావు, ప్రధాన కార్యదర్శి పుప్పాల రమేష్ తెదేపా నాయకులు, ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు.

రావికమతం: చినపాచిలలో మండల తెదేపా అధ్యక్షుడు కోమటి శంకరరావు, టి.అర్జాపురంలో రాష్ట్రకాపు కార్పొరేషన్ డైరెక్టర్ రాజాన కొండనాయుడు, కొత్తకోటలో నియోజకవర్గం తెలుగు మహిళా అధ్యక్షురాలు కోట నీలవేణి, రావికమతంలో సర్పంచి మంగ మోదినాయుడు, గుమ్మళ్లపాడు తదితర గ్రామాల్లో నివాళులర్పించారు.

రోలుగుంట, న్యూస్‌టుడే: కుసర్లపూడిలో మాజీఉపసర్పంచి పెద్దినాయుడు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు గొల్లు రమణల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి అంజలి ఘటించారు. జె.పి.అగ్రహారంలో తెదేపా జిల్లా ఉపాధ్యక్షులు గుములూరు చంద్రమౌళి, నాయకులు రొంగల రమణ తదితరులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. వడ్డిప తదితర గ్రామాల్లో వర్ధంతిని నిర్వహించారు

బుచ్చెయ్యపేట, గొలుగొండ, : వడ్డాది, బంగారుమెట్ట, బుచ్చెయ్యపేట గ్రామాల్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విశాఖ డెయిరీ డైరెక్టరు గేదెల సత్యనారాయణ, తెదేపా జిల్లా ఉపాధ్యక్షుడు తమరాన దాసు, పార్టీ మండల అధ్యక్షుడు ఎంవీవీ సత్యనారాయణ, గోకివాడ కోటేశ్వరరావు, డొంకిన అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. పాతమల్లంపేట, ఏటిగైరంపేట, కొమిరి తదితర గ్రామాల్లో ఎన్టీఆర్ విగ్రహాలకు పూల దండలు వేసి నివాళులు అర్పించారు.

నాతవరం: తెదేపాతోనే పేదల జీవితాలు మెరుగుపడ్డాయని తాండవ ఛైర్మన్ కరక సత్యనారాయణ పేర్కొన్నారు. ఆదివారం ఇక్కడి ఎన్టీఆర్ విగ్రహం వద్ద 30వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షులు ఎన్.వి.రమణ, మాజీ ఎంపీపీలు పి.కొండబాబు, విజయకుమార్, సొసైటీ అధ్యక్షుడు ఎ.మాణిక్యం, గ్రామ కమిటీ అధ్యక్షుడు పైల సూరిబాబు, సత్యనారాయణ పాల్గొన్నారు.

గుమ్మళ్లపాడులో

గొట్లాంలో ఎమ్మెల్యే బండారు, నాయకులు

ఎన్టీఆర్‌కు ఘన నివాళి

కోటపాడు, న్యూస్‌టుడే : ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా గొట్లాం, కె.కోటపాడులోని ఆదివారం ఎన్టీఆర్ విగ్రహాలకు పూలదండలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే, కూటమి నాయకులు పాల్గొన్నారు. ★ సింగందొరపాలెంలో మరిడిమాంబ, గొట్లాంలో చింతాలమ్మ అమ్మవార్ల తీర్థాలు ఆదివారం ఘనంగా జరిగాయి. గ్రామదేవతలను ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, రాష్ట్ర వెలమ కార్పొరేషన్ ఛైర్మన్ పీవీజీ కుమార్, తెదేపా మండల అధ్యక్షుడు రొంగలి మహేశ్, తెదేపా జిల్లా ఉపాధ్యక్షుడు జూరెడ్డి రాము, వెలగల పైడంనాయుడు, కొట్యాడ నారాయణరావు, రుద్ర ఈశ్వరరావు, కంచిపాటి వెంకటరావు, సబ్బవరపు రామునాయుడు, చీపురపల్లి రామారావు దర్శించుకున్నారు.

దేవరాపల్లి : నాగయ్యపేట గ్రామదేవత గండిమారమ్మతల్లి అమ్మవారిని ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, ఎంఎల్‌సీ గాదె శ్రీనువాసులనాయుడు దర్శించుకున్నారు. కూటమి నాయకులు పాల్గొన్నారు.

సత్యసాయి అఖండజ్యోతి దర్శనం

దేవరాపల్లి, న్యూస్‌టుడే : సత్యసాయి అఖండజ్యోతి యాత్ర మండల కేంద్రం దేవరాపల్లిలోని సత్యసాయి సేవా మందిరం నుంచి ఆదివారం ఉదయం ప్రారంభమైంది. ఈ సందర్భంగా సత్యసాయి భజన మండలి సభ్యులు భక్తిగీతాలను ఆలపించారు. పుట్టపర్తి నుంచి ప్రారంభమైన ఈ యాత్రలో అనేక మంది భక్తులు పాల్గొని అఖండజ్యోతిని దర్శించుకున్నారు. దేవరాపల్లిలో జరిగిన కార్యక్రమంలో కాణిపాకం దేవస్థానం పాలక వర్గ సభ్యురాలు చల్లా కృష్ణవేణి, చల్లా నానాజీ, జూరెడ్డి రాము, సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షుడు కసిరెడ్డి అప్పలనాయుడు, ఇట్లా వెంకటపతి, వెత్సా రమామణి, లలితా ప్రసాదు, రవి శంకర్, పెంటారావు తదితరులు పాల్గొన్నారు.

భజన చేస్తున్న భక్తులు

నేటి నుంచి పశు వైద్యశిబిరాలు

మాడుగుల గ్రామీణం, చీడికాడ, న్యూస్‌టుడే: ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 19 నుంచి 31వరకు మాడుగుల, చీడికాడ మండలాల పరిధిలోని గ్రామాల్లో పశుఆరోగ్య శిబిరాలు నిర్వహించనున్నట్లు మాడుగుల ఏరియా పశువైద్యశాల సహాయ సంచాలకుడు చిట్టినాయుడు తెలిపారు. పశువులకు, దూడ పెయ్యలకు, గొర్రెలకు మేకలకు, కోళ్లకు టీకాల వేయనున్నట్లు పేర్కొన్నారు. రోజుకు రెండు గ్రామాల్లో శిబిరాలు జరుగుతాయన్నారు.

కె.కోటపాడు, న్యూస్‌టుడే: కె.కోటపాడు దేవరాపల్లి మండలాల్లో ఈ నెల 19 నుంచి 31 వరకు పశుఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నందున వినియోగించుకోవాలని ప్రాంతీయ పశువైద్యశాల సహాయసంచాలకుడు దినేశ్‌కుమార్ తెలిపారు.

చెరకు రైతును ఆదుకోవాలి..

చోడవరం, న్యూస్‌టుడే: గోవాడ చెరకు రైతును ప్రభుత్వమే ఆదుకోవాలని రైతు నాయకులు పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు సేనాపతి సత్యారావు, సీపీఐ జిల్లా ప్రతినిధి వేచలపు కాసుబాబులు కోరారు. గోవాడలో చక్కెర కర్మాగారాన్ని తెరిపించాలని, బకాయిలు చెల్లించాలంటూ రైతు, కార్మిక సంఘాలు, అఖిల పక్ష పార్టీలు చేపట్టిన నిరసన దీక్షలు ఆదివారం నాటికి 17వ రోజుకు చేరుకున్నాయి. 17 రోజులుగా రైతులు పండగలను సైతం పక్కన పెట్టి పోరాటం చేస్తుంటే కూటమి నాయకత్వానికి కనికరం లేదని రైతు కూలీ సంఘం కార్యదర్శి కోన మోహన్, కార్మిక సంఘ ప్రతినిధి శరగడం రామునాయుడులు మండిపడ్డారు. రైతులు, కార్మికులు పాల్గొన్నారు.



రైతు సమస్యలు వివరిస్తున్న పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు సేనాపతి సత్యారావు

మేమున్నాం.. మీకు తోడుగా

నర్సీపట్నం - 80085 74743	చోడవరం - 80085 74732
మాడుగుల - 80085 74740	చీడికాడ - 80085 74742

చోడవరం, న్యూస్‌టుడే: కోనాం అతిథి గృహం ముందు లక్ష్మీపురం రోడ్డుపైకి కాలువలో మురుగునీరు వచ్చి పారుతుంది. – కార్తిక్, చోడవరం ✓: ఉపాధి నిధులతో కాలువ నిర్మాణానికి ఎమ్మెల్యే రాజు చర్యలు తీసుకుంటున్నారు. కాలువ నిర్మాణం చేపడితే ఇబ్బంది ఉండదు – కె.శ్రీనివాసరావు, కార్యదర్శి, చోడవరం

గొలుగొండ, న్యూస్‌టుడే: గొలుగొండ ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి వెళ్లే కూడలిలో విద్యుత్తు నియంత్రిక భూమికి అడుగు ఎత్తులో మాత్రమే ఉంది. చర్యలు తీసుకోండి. – శ్రీనివాసరావు, సామాజిక కార్యకర్త ✓: సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటాం. – రాజేంద్రప్రసాదు, ఏఈ, ఉపకేంద్రం

చోడవరం గ్రామీణం, న్యూస్‌టుడే: అంబేపురంలో కాలువలో చెత్త పేరుకుపోయింది. చెత్తను తొలగించకపోవడంతో మురుగునీరు పారడంలేదు. – అప్పారావు, శ్రీనివాసరావు, స్థానికుడు ✓: కాలువను పరిశీలించి పారిశుద్ధ్య కార్మికులతో చెత్తను తొలగిస్తాం. – కె.ఈశ్వరమ్మ, సర్పంచి

స్నేహితుడి కుటుంబానికి ఆర్థికసాయం

కృష్ణదేవిపేట, న్యూస్‌టుడే: కృష్ణదేవిపేటకు చెందిన పైల అప్పలనాయుడు ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. 1994-95లో ఆయనతోపాటు పదో తరగతి చదువుకున్న నాటి విద్యార్థులు సోమవారం ఆర్థికసాయం అందించారు. అప్పలనాయుడు భార్య, కుమార్తెలకు రూ.40వేలు నగదు, రూ.10వేలు విలువ చేసే వెండి వస్తువులు అందజేశారు. ఈ సందర్భంగా అప్పటి పాఠశాల యాజమాన్య కమిటీ ఛైర్మన్ షేక్‌మీరా సాహెబ్, పూర్వపు విద్యార్థులు అప్పన దొరబాబు, మాకిరెడ్డి శ్రీరామూర్తి, తంగేటి లవకుశ, సుర్ల వెంకటరమణ, గొల్లు అప్పలనాయుడు, సంధ్య, బంగారమ్మ పాల్గొన్నారు.

పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక

గొలుగొండ, న్యూస్‌టుడే: కొత్తమల్లంపేట జడ్పీ ఉన్నత పాఠశాలలో 2011-12లో చదివిన పది విద్యార్థులు ఆదివారం దారమఠంలో ఆత్మీయంగా కలుసుకున్నారు. 13 ఏళ్ల తరవాత అందరూ ఒకేచోట కలుసుకుని ఆప్యాయంగా పలకరించుకున్నారు. వేర్వేరు ప్రాంతాలు, రంగాల్లో స్థిరపడిన వీరంతా ఓచోట కలుసుకుని సందడి చేశారు. భవిష్యత్తులో ఎవరికి ఇబ్బందులు వచ్చినా అందరం ఒకట్టై సహకరించుకోవాలని తీర్మానించుకున్నారు.

దారమఠంలో కలిసిన పూర్వ విద్యార్థులు

శ్రద్ధాంజలి

మంచికి, మమతానురాగాలకు మారుపేరుగా నిలిచి, కుటుంబ ఉన్నతికి అహర్నిశలు శ్రమించిన మీరు మానుండి భౌతికంగా దూరమైనందుకు చింతిస్తూ... మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ... శోకతప్త హృదయాలతో...

భార్య: శ్రీమతి చొక్కాకుల సూర్యకాంతం

కుమారులు - కోడళ్ళు: జానకిరామ్ - శ్రీమతి అరుణ, కోటేశ్వరరావు - శ్రీమతి సత్య

కుమార్తెలు - అల్లుళ్ళు: శ్రీమతి శ్రీదేవి - నూకరాజు, శ్రీమతి కృష్ణవేణి - నాగేశ్వరరావు

మనుమలు, మనుమరాళ్ళు మరియు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు

కీ॥శే॥ చొక్కాకుల రమేష్‌నాయుడు గారు

(Retd. Community Health Officer)

జననం: 07-05-1951 మరణం: 07-01-2026

పెద్దకర్మ: తేది. 19-01-2026 సోమవారం మ॥ 12 గం॥ల నుండి 'ఎ'జోన్ పార్క్ దరి, సుజాతనగర్, పెందుర్తిలో మా స్వగృహము నందు జరుపబడును. సెల్: 8328643670

(c) eenadu

పెందుర్తి

తెరపై ఈనాడు

లక్ష్మీకాంత్ స్క్రీన్-1: **అనగనగా ఒకరాజు**
స్క్రీన్-2: **రాజాసాబ్** (మార్నింగ్, ఫస్ట్ షో), **భర్త మహాశయులకు విజ్ఞప్తి** (మ్యాట్నీ, సెకెండ్ షో)

నేడు మండల పరిషత్తు సమావేశం

పరవాడ, న్యూస్‌టుడే: పరవాడ మండల పరిషత్తు సర్వసభ్య సమావేశాన్ని సోమవారం ఉదయం 10.30 గంటలకు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో రమేశ్‌నాయుడు తెలిపారు. ఎంపీపీ పైలా వెంకట పద్మలక్ష్మి అధ్యక్షతన జరిగే సమావేశానికి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు. మండలంలోని సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులతో పాటు అన్ని శాఖల అధికారులు హాజరుకావాలని ఆయన సూచించారు.

సర్వజన మనోరంజనం.. వరాహ నృహరి దర్శనం

అడివివరం (సింహాచలం), న్యూస్‌టుడే: సింహగిరి పైనుంచి తరలివచ్చిన వరాహ నృసింహ స్వామి వారు సర్వజనుల మనస్సులను రంజింపచేస్తూ వేణుగోపాలుడి అలంకరణలో సర్వజన మనోరంజని వాహనంపై అనుగ్రహించారు. తెప్ప తిరునాళ్ల మహోత్సవం అనంతరం అప్పన్న స్వామి అడివివరం గ్రామ ప్రధాన వీధుల్లో తిరువీధిలో పాల్గొన్నారు. ఆలయ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, కరి సీతారామాచార్యులు నేతృత్వంలో అర్చకులు స్వామి, అమ్మవార్లను శోభాయమానంగా అలంకరించిన సర్వజన మనోరంజని వాహనంపై కొలువు దీర్చారు. నాదస్వర వంగళ వాయిద్యాలు, పండితుల వేద పారాయణల నడుమ తిరువీధి జరిగింది. గ్రామస్థులు రంగ వల్లికలతో వీధులను అలంకరించి స్వామికి స్వాగతం పలికారు. పండ్లు, ఫలహారాలు నివేదించి కొలిచారు.

సర్వజన మనోరంజని వాహనంపై గ్రామ తిరువీధిలో పాల్గొన్న సింహాద్రినాథుడు

మేమున్నాం.. మీకు తోడుగా

80085 74978 సమయం: ఉ॥ 10 నుంచి మ॥ ఒంటి గంట మధ్య

సబ్బవరం, న్యూస్‌టుడే: ?: మల్లునాయుడుపాలెం ఆంజనేయస్వామి ఆలయ సమీపంలో వ్యర్థాలు పేరుకుపోయి దుర్వాసన వస్తోంది. – కె.నాయుడు, మల్లునాయుడుపాలెం. ✓: పరిశీలించి చర్యలు తీసుకుంటాం. వ్యర్థాలు తొలగించే ఏర్పాటు చేస్తాం. – బోని దేముడమ్మ సర్పంచి, మల్లునాయుడుపాలెం.

?: సబ్బవరం గణపతిపురంలో వ్యర్థాలు పేరుకుపోయాయి. అధికారులు వెంటనే స్పందించి వ్యర్థాలను తొలగించాలని కోరుతున్నాం. – పి.దేముడు బాబు, పెదగణపతిపురం. ✓: పరిశీలించి చర్యలు తీసుకుంటాం. వ్యర్థాలను వెంటనే తొలగించే ఏర్పాటు చేస్తాం. –డి.ప్రసాదరావు, గ్రామ సర్పంచి, సబ్బవరం.

వేపగుంట, న్యూస్‌టుడే: ?: బాలాజీగార్డెన్స్ వెళ్లేదారిలో కాలువకు గట్టు లేక మురుగు బయటకు ప్రవహిస్తోంది. తీవ్ర దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నాం. – శ్రీరాములు. ✓: మురుగుకు అడ్డుకట్ట వేసేందుకు తగిన చర్యలు తీసుకుంటాం – దిలీప్‌కుమార్, ఈఈ

పరవాడ, న్యూస్‌టుడే: ?: మండల కేంద్రం పరవాడ, గొర్లెవానిపాలెం ప్రాంతాల్లో పందుల బెడద ఎక్కువగా ఉంది. పందులు పంటలను ధ్వంసం చేస్తున్నాయి. – శ్రీను ✓: మీ ప్రాంతంలో పందుల సమస్య పరిష్కారానికి చర్యలు చేపడుతాం. – మల్లికార్జునరావు, డిప్యూటీ ఎంపీడీవో, పరవాడ

కాసులిచ్చుకో.. అనుకూలంగా నిర్మించుకో..

సాయిమాధవనగర్ చాకిరేవు గెడ్డలో సగ భాగం వదిలేసి నిర్మించిన రక్షణ గోడ

వేపగుంట, న్యూస్‌టుడే: ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించాల్సిన ప్రజాప్రతినిధులు కొందరు దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. తమకు నచ్చిన వ్యక్తుల ఇళ్ల వద్ద రోడ్డు, కాలువ, గెడ్డల చుట్టూ రక్షణ గోడలు నిర్మించి అక్రమాలకు పాల్పడుతున్నారు. జీవీఎంసీ పెందుర్తి జోన్ పరిధిలోని 93, 94, 95, 96, 97, 98, 88 వార్డుల్లోని అభివృద్ధి పనులను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. సంబంధిత అధికారులు దృష్టి సారించి ఈ పనులపై విజిలెన్స్ విచారణ చేయించాలని పలు కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు.

★ గతమెన ఆరు నెలల్లో ఎన్నడూ లేని విధంగా పెందుర్తి జోన్ పరిధిలోని అన్ని వార్డుల్లో గెడ్డల వద్ద రక్షణ గోడల నిర్మాణాలు అత్యధికంగా జరిగాయి. కొన్నిచోట్ల గెడ్డ స్థలాలను వదిలేసి గోడలను నిర్మించారు. అనంతరం ఆ స్థలాలను కబ్జా చేసేందుకే ఇలా నిర్మించారని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికే గెడ్డ స్థలాలను ఆక్రమించి ఇళ్లు నిర్మించుకున్న వారితో బేరం కుదుర్చుకొని ఆక్రమణలు కూల్చకుండా గోడలు కట్టేశారు. కొన్నిచోట్ల గెడ్డల పక్కన రూ.కోట్లు విలువ చేసే స్థలాలు మిగిలి ఉన్నాయని వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోకపోతే ఆక్రమణలకు గురయ్యే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు.

గోడ ప్లానింగ్ మార్చేందుకు వసూళ్లు

రక్షణ గోడల నిర్మాణానికి అడ్డుగా ఉన్న ఆక్రమణలు తొలగించకుండా గోడ ప్లానింగ్ మార్చేందుకు గెడ్డపక్కనున్న నివాసితుల నుంచి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు కొందరు స్థానిక ప్రజాప్రతినిధులు వసూలు చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వర్షాకాలం ఇళ్లు కొట్టుకుపోకుండా ఆ ఇళ్లను ఆనుకుని రక్షణ గోడలు నిర్మించేందుకు వసూళ్లు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా స్థిరాస్తి వ్యాపారులు నిర్మించిన భవనాలను అనుకూలంగా రహదారులు, కాలువలు నిర్మించారని పలువురు ఆరోపిస్తున్నారు. కొన్ని కాలనీల్లో బాగున్న రహదారులపైన మళ్లీ కొత్తగా రోడ్లు వేశారని ఆయా కాలనీ సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు. 93, 98వ వార్డుల్లో ఈ తరహా దందాలు ఎక్కువగా జరిగాయని స్థానికులు చెబుతున్నారు.

ఇష్టానుసారం నిర్మాణాలు

రక్షణ గోడల నిర్మాణాల్లో జరిగిన అక్రమాలపై అధికారులు స్పందించి తక్షణం విచారణ జరిపేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు. రెవెన్యూ ఎఫ్‌ఎంబీ ప్రకారం గతంలో గెడ్డ ఎన్ని అడుగుల వెడల్పు ఉండేది, ప్రస్తుతం ఎంత ఉంది, ఆక్రమణలు ఏమైనా జరిగాయా అనే విషయాలను గుర్తించి రక్షణ గోడలు కట్టాలి. అలా చేయకుండా పాలకులు చెప్పిన విధంగా అధికారులు ఇష్టానుసారంగా నిర్మించేస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన పనులు ప్రజావసరాల మేరకు జరిగాయా లేక పాలకులకు అనుకూలంగా పనులు చేపట్టారా అనే విషయాలపై విచారణ చేసి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

వ్యర్థ జలాలతో కాలుష్య కాటు

గుర్రమ్మపాలెం(పెందుర్తి), న్యూస్‌టుడే: పెందుర్తి మండలం గుర్రమ్మపాలెం పంచాయతీ పరిధిలోని ఏపీఐఐసీ ఎంఎస్‌ఎంఈ పారిశ్రామిక ప్రాంతంలోని డ్రైవాష్ పరిశ్రమల నుంచి విడుదలవుతున్న వ్యర్థాలతో పరిసర ప్రాంతాలు కాలుష్య కారకాలుగా తయారవుతున్నాయి. గత కొన్ని నెలలుగా పారిశ్రామిక వ్యర్థ జలాలతో అవస్థలు పడుతున్నా సంబంధిత పరిశ్రమ ప్రతినిధులు కనీసం స్పందించడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఆదివారం గ్రామ సర్పంచి ఉగ్గిన గోవింద్, తెదేపా నేత గండ్రెడ్డి నగేశ్, గ్రామస్థులు డ్రైవాష్ సంస్థ ప్రతినిధులతో మాట్లాడారు. సమస్యను వివరించి తక్షణమే ఎస్టీపీ ప్లాంటును ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

శుద్ధి చేయకుండా విడిచిపెట్టడంతో..

పరిశ్రమ నుంచి నిత్యం విడుదలవుతున్న వ్యర్థ జలాలను నిర్వాహకులు శుద్ధి చేయకుండానే బహిరంగ ప్రదేశాల్లోకి విడిచిపెడుతున్నారని స్థానిక నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యర్థాలు ఫలసాయం తోటలు, పంట పొలాల్లో భారీ ఎత్తున నిలిచిపోతున్నాయి. భూగర్భ జలాలు కలుషితమై దుర్వాసనతో కూడిన నీరు పైపులు ద్వారా వస్తోందని చెబుతున్నారు. ఈ నీటిని తాగిన పశువులు ప్రాణాలు కోల్పోతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే తీవ్ర ఇబ్బందులు పడతామని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు కాలుష్య సమస్యను పరిష్కరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించినా ఫలితం లేకపోయింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామాన్ని కాలుష్యం బారి నుంచి కాపాడాలని కోరుతున్నారు.

తోటలో భారీగా నిలిచిపోయిన పరిశ్రమ వ్యర్థ జలాలు

‘అంబేడ్కర్ ఆలోచన విధానమే దేశానికి శరణ్యం’

ఉక్కునగరం(స్టీల్ సెక్టారు-3): రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ఆలోచన విధానమే ఈ దేశానికి శరణ్యమని ఉక్కు ఎస్సీ, ఎస్టీ నాయకులు అన్నారు. ఈనెల 25న ఉక్కునగరం స్టీల్ క్లబ్ ఆడిటోరియంలో నిర్వహించ తలపెట్టిన ‘రాజ్యాంగ చరిత్ర - వర్తమాన కుట్రలు - భవిష్యత్తు సవాళ్లు’ అనే అంశంపై జరగనున్న మహా సదస్సు గోడపత్రికను నాయకులు ఆదివారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో బి.జగ్జీవన్‌రామ్, బి.బాల భాస్కరరావు, బలిరెడ్డి నాగేశ్వరరావు, గణపతి మాస్టారు, ఉక్కు సీనియర్, జూనియర్ ఉద్యోగులు పాల్గొన్నారు.

సమస్యలుంటే వెంటనే చెప్పండి

కాలనీ సంఘాలతో చర్చిస్తున్న కార్పొరేటరు రాపర్తి కన్నా

వేపగుంట, న్యూస్‌టుడే: మా పదవీకాలం ఇంకా రెండునెలలు మాత్రమే మిగిలి ఉంది. కాలనీల్లో ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే చెప్పాలని 93వ వార్డు కార్పొరేటరు రాపర్తి కన్నా కాలనీల అసోసియేషన్ సభ్యులకు సూచించారు. ప్రహ్లాదపురంలోని ఓ కల్యాణ మండపంలో కాలనీవాసులతో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు కాలనీల్లో చేపట్టిన అభివృద్ధి పనులను వివరించారు. ఈ రెండు నెలల్లో ఎటువంటి పనులు జరిగే అవకాశం ఉందో తెలియజేశారు. కార్యక్రమంలో తెదేపా వార్డు సభ్యులు కర్రి పైడిరాజు, కర్రి నూకరాజు తదితరులు పాల్గొన్నారు.

పూడుకుపోయిన డక్ట్‌లు

వేపగుంట, న్యూస్‌టుడే: బీఆర్టీఎస్ డక్ట్‌లు ఇసుక, వ్యర్థాలతో పూడుకుపోయాయి. దీంతో మురుగు ముందుకు పారడం లేదు. రెండురోజుల క్రితం డక్ట్‌లోని వ్యర్థాలను జీవీఎంసీ సిబ్బంది తొలగించినా మురుగు ముందుకు ప్రవహించడం లేదు. జీవీఎంసీ సిబ్బంది దీన్ని పూర్తిస్థాయిలో శుభ్రం చేయకుండా తూతూమంత్రంగా చెత్తను బయటకు తీయడంతో ఇలా మురుగు నిలిచిపోతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు డక్ట్‌లను పూర్తిస్థాయిలో శుభ్రం చేయించాలని ప్రజలు కోరుతున్నారు.

బీఆర్టీఎస్ డక్ట్‌లో నిలిచిన మురుగు

దర్పణం

అసంపూర్తిగా సచివాలయ భవనం

పరవాడ, న్యూస్‌టుడే: వాడచీపురుపల్లిలోని సచివాలయం-2 భవన నిర్మాణం అసంపూర్తిగా నిలిచిపోయింది. ప్రజల ముంగిటకే సేవలు అందించేందుకు గత ప్రభుత్వ హయాంలో రూ.35 లక్షలు వెచ్చించి జీప్లస్-2 నిర్మించేందుకు పనులు ప్రారంభించారు. తొలుత పనులు శరవేగంగా జరిగాయి. అప్పట్లో చేసిన పనులకు బిల్లులు సకాలంలో అప్పటి వైకాపా ప్రభుత్వం చెల్లించకపోవడంతో గుత్తేదారు పనులను మధ్యలోనే నిలిపివేశాడు. భవనం చుట్టూ పిచ్చిమొక్కలు పెరిగిపోయాయి. గత రెండున్నరేళ్ల నుంచి భవనం మందుబాబులకు అడ్డాగా మారింది. కూటమి ప్రభుత్వంలో దీన్ని పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.

పేదల పెన్నిధి ఎన్టీఆర్

పెందుర్తి కూడలిలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద నివాళి అర్పిస్తున్న మేయర్ పీలా శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జి, నాయకులు

చినముషిడివాడలో 97వ వార్డు కార్పొరేటర్ శానాపతి వసంత ఆధ్వర్యంలో..

వేపగుంటలో అంజలి ఘటిస్తున్న కార్పొరేటర్ బల్ల శ్రీనివాసరావు, తెదేపా నాయకులు, కార్యకర్తలు

పెందుర్తి, న్యూస్‌టుడే: సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లని నమ్మి పేదల అభ్యున్నతికి విశేషంగా కృషి చేసిన మహానాయకుడు ఎన్టీఆర్ అని తెదేపా నాయకులు కొనియాడారు. దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతిని నియోజకవర్గంలో నిర్వహించారు. ఆయన విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. పలు సేవా కార్యక్రమాలు చేశారు. పెందుర్తి కూడలిలో జీవీఎంసీ మేయర్ పీలా శ్రీనివాసరావు, నియోజకవర్గం తెదేపా ఇన్‌ఛార్జి, ఏపీ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జి ముఖ్య అతిథులుగా పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

వేపగుంట, న్యూస్‌టుడే: వేపగుంట, నరవ, ప్రహ్లాదపురం, చింతలగ్రహారం, కోటనరవ, గవర జగ్గయ్యపాలెం, సత్తివానిపాలెం పరిసర ప్రాంతాల్లో ఎన్టీఆర్ వర్ధంతి సభలు తెదేపా నాయకులు, కార్యకర్తలు జరిపారు. పురుషోత్తపురంలో జరిగిన సభలో నియోజకవర్గం ఇన్‌ఛార్జి గండిబాబ్జీ పాల్గొన్నారు.

సబ్బవరం, న్యూస్‌టుడే: తెలుగు జాతికి వన్నె తెచ్చిన యుగ పురుషుడు ఎన్టీఆర్ అని నియోజకవర్గం తెదేపా ఇన్‌ఛార్జి గండి బాబ్జీ అన్నారు. సబ్బవరం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. మండల తెదేపా నేతలు గండి ముత్యాలు నాయుడు, శాప్ డైరెక్టర్ పీబీవీఎస్ఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు.

పరవాడ, న్యూస్‌టుడే: పరవాడలోని ఎన్టీఆర్ కాంస్య విగ్రహానికి మాజీ జెడ్పీటీసీ సభ్యుడు పైలా జగన్నాథరావు, మాజీ ఎంపీపీ మాసవరపు అప్పలనాయుడుతో కలిసి మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ పూలమాలలు వేసి నివాళి అర్పించారు. వెన్నెలపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, నాయకులు పూలమాలలు వేసి అంజలి ఘటించారు.

కోటనరవలో..

జీవీఎంసీ 88వ వార్డులో..

సబ్బవరం ఎన్టీఆర్ కూడలిలో..

తానాం గ్రామంలో..

వెన్నెలపాలెంలో నివాళి అర్పిస్తున్న మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి తదితరులు

స్వగ్రామాల నుంచి తిరిగి రాక..

గోపాలపట్నం, న్యూస్‌టుడే: సంక్రాంతి సందర్భంగా స్వగ్రామాలకు వెళ్లినవారు ఆదివారం తిరుగుబాటు పట్టారు. ఆదివారం సింహాచలం రైల్వే స్టేషన్ కిటకిటలాడింది. పలాస, రాయగడ, గుణుపూర్ ప్యాసింజర్‌లతో పాటు పలు ఎక్స్‌ప్రెస్‌ల నుంచి అత్యధికంగా ప్రయాణికులు దిగారు. దీంతో రైల్వే స్టేషన్‌రోడ్డు కిక్కిరిసిపోయింది.

దువ్వాడ రైల్వేస్టేషన్‌లో..: కూర్మన్నపాలెం (దువ్వాడ), న్యూస్‌టుడే : సంక్రాంతి పండగ సందర్భంగా ఊళ్లకు వెళ్లిన వారు తిరిగి వస్తుండడంతో దువ్వాడ రైల్వేస్టేషన్ నాల్గో ప్లాట్‌ఫాం రద్దీగా మారింది. అయితే ఆటోవాలాలను నేరుగా ప్రయాణికుల వద్దకే వెళ్లి బేరసారాలు ఆడుకోవడంతో ప్రీపెయిడ్ ఆటోస్టాండుకు ఆదరణ లేకుండా పోయింది. వాహనాలు ఇష్టారాజ్యంగా పార్కింగ్ చేయడంతోపాటు ఆటోలు రోడ్డుపై నిలిపివేయడంతో ట్రాఫిక్ అంతరాయం కలిగింది. ట్రాఫిక్ క్రమబద్ధీకరించేందుకు పోలీసులు లేకపోవడంతో ప్రయాణికులు రోడ్డు దాటి బస్సుల వద్దకు చేరుకోవడానికి అవస్థలు పడాల్సి వచ్చింది. తిరుగు ప్రయాణంలో ఇంటికి చేరుకోవాలన్న ఆత్రుతలో ఆటోవాలాలు అడిగినంత చెల్లించుకోవాల్సి వచ్చింది.

రోడ్డుపై బస్సు కోసం వేచి ఉన్న ప్రయాణికులు

గ్రామాల్లో ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు

పరవాడ, న్యూస్‌టుడే: పాడి రైతులకు ఆర్థిక భారాన్ని తగ్గించి పశువుల ఆరోగ్య పరిరక్షణకు తోడ్పాటు అందించడంతో పాటు, పశువుల ఉత్పాదకతను పెంచి పాడి పరిశ్రమను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో ఈనెల 19 నుంచి 31 వరకు గ్రామాల్లో ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహించనున్నారు. పెందుర్తి నియోజకవర్గంలో సుమారు లక్షకు పైగా పశువులు, గొర్రెలు, మేకలు తదితర మూగజీవాలు ఉన్నాయి. పరవాడ, సబ్బవరం, పెందుర్తి మండలాల్లో పశువైద్య సిబ్బంది బృందాలుగా ఏర్పడటంతో పాటు గ్రామాల్లో శిబిరాలు ఏర్పాటు చేసి పశువైద్య సేవలు అందించనున్నట్లు పరవాడ పశుసంవర్ధక శాఖ సంచాలకులు కీర్తి రామకృష్ణ ఆదివారం తెలిపారు.

పశువులకు అందించే వైద్య సేవలు:

పశువులకు సాధారణ వైద్య పరీక్షలు, నట్టల నివారణ మందులు పంపిణీ, టీకాలు వేయడం, గర్భకోశ, ఇతర సాధారణ వ్యాధులకు చికిత్స అందించడం, కృత్రిమ గర్భధారణ సేవలు, శాస్త్రీయ పశు పోషణ, ఆరోగ్య రక్షణపై రైతులకు అవగాహన కల్పిస్తారు. అవసరమైన మందులను ఉచితంగా అందిస్తారు. పోషకాహారం, పశువులకు వ్యాధులు సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు పాడి అభివృద్ధి, అధిక పాల దిగుబడి సాధన, పశువుల అకాల మరణంతో జరిగే ఆర్థిక నష్టాన్ని నివారించి అండగా నిలవడానికి గాను పశు బీమాపై అవగాహన కల్పించనున్నారు.

రామకృష్ణ, పశు సంవర్ధకశాఖ సహాయ సంచాలకులు

గ్రామాల్లో ఈ తేదీల్లో శిబిరాలు

ఈనెల 19న ఈ.భోనంగి, గొర్లెవానిపాలెం, వాడచీపురుపల్లి, కలపాక, 20న పెదముషిడివాడ, 21న కన్నూరు, 22న భరణికం, ముత్యాలమ్మపాలెం, 23న నాయుడుపాలెం, తిక్కవా’పాలెం, 27న పి.భోనంగి, 28న వెన్నెలపాలెం, తానాం, 30న రావాడ, పరవాడ గ్రామాల్లో పశు ఆరోగ్య శిబిరాలు జరగనున్నాయి. వీటిని సద్వినియోగం చేసుకోవాలని కీర్తి రామకృష్ణ కోరారు.

ప్రారంభం కాకముందే ధ్వంసం

పరవాడ, న్యూస్‌టుడే: వాడచీపురుపల్లిలో రైతు భరోసా(సేవా) కేంద్ర భవనం ప్రారంభం కాకముందే ధ్వంసమైంది. రైతుల ముంగిటకే వ్యవసాయ సేవలను అందించాలనే లక్ష్యంతో సుమారు రూ.20 లక్షల నిధులు వెచ్చించి గత ప్రభుత్వ హయాంలో దీని నిర్మాణం చేపట్టారు. ఎలక్ట్రికల్, ఆర్చ్ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. గుర్తుతెలియని వ్యక్తులు భవనం కిటికీ అద్దాలను పగలు గొట్టి ధ్వంసం చేశారు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని స్థానికులు వాపోతున్నారు. భవనం తలుపులు వేయకపోవడంతో మందుబాబులు నిత్యం మద్యం తాగడం, జూదమాడటం చేస్తున్నారని, భవనం పట్ల అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొందని స్థానికులు చెబుతున్నారు. వ్యవసాయ సేవలు అందించేందుకు ఆర్ఎస్‌కే భవనం అందుబాటులోకి రాకపోవడంతో సచివాలయ సిబ్బంది ఇక్కట్లు పడుతున్నారు. కూటమి ప్రభుత్వం దీన్ని పూర్తి చేయించి వినియోగంలోకి తీసుకురావాలని గ్రామస్థులు కోరుతున్నారు.

కిటకీ అద్దాలను ధ్వంసం చేసిన దృశ్యం

వైభవం.. సీతారాముల తీర్థం

పరవాడ, న్యూస్‌టుడే: కలపాక, తానాం, రావాడ తదితర గ్రామాల్లో ఆదివారం సీతారాముల తీర్థ మహోత్సవాలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారామలక్ష్మణులను ప్రత్యేకంగా అలంకరించారు. తానాం రామాలయంలోని సీతారాములను సర్పంచి కన్నూరు దేవి, మాజీ జడ్పీటీసీ సభ్యుడు పైలా జగన్నాథరావు, ఏఎంసీ మాజీ ఉపాధ్యక్షుడు కన్నూరు వెంకటరమణ దర్శించుకున్నారు. రాత్రికి తీర్థంలో ఏర్పాటు చేసిన సాముగరిడీలు, భజనలు తదితర సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

తానాం తీర్థంలో భక్తుల కోలాహలం

నేటి నుంచి శ్యామా నవరాత్రి ఉత్సవాలు

సబ్బవరం, న్యూస్‌టుడే: దేవీపురం శ్రీసహస్రాక్షి రాజరాజేశ్వరీ పీఠంలో సోమవారం నుంచి శ్యామా నవరాత్రి ఉత్సవాలను ఘనంగా జరపనున్నట్లు నిర్వాహకులు కందర్ప ప్రభాకర్ తెలిపారు. ఈనెల 19న ఉదయం గోపూజ, కలశ స్థాపన పూజలు చేస్తామన్నారు. ప్రతి రోజు అభిషేకాలు కుంకుమ పూజలు, అర్చనలు, సాయంత్రం హోమాలు జరుపుతామన్నారు. 23న వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని విద్యార్థులతో రాజశ్యామలా హోమం చేయిస్తామన్నారు. హాజరైన వారందరికీ అన్నప్రసాద వితరణ ఉంటుందన్నారు.

అమ్మవారిని అలంకరిస్తున్న నిర్వాహకులు

కోడిపందేల శిబిరంపై పోలీసుల దాడి

పరవాడ, న్యూస్‌టుడే: రావాడ శివారు ప్రాంతంలో నిర్వహిస్తున్న కోడి పందేల శిబిరంపై ఆదివారం దాడులు చేసినట్లు పరవాడ పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి ఎస్సై మహాలక్ష్మి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రావాడ శివారు కోడిపందేలు ఆడుతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రెండు కోడిపుంజులు, రూ.1150 నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

దోపిడీ కేసులో ఇద్దరు నిందితుల అరెస్టు

గాజువాక, న్యూస్‌టుడే: దారి దోపిడీ కేసులో ఇద్దరు నిందితులను గాజువాక క్రైం పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఎస్ఐ హరికృష్ణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఈనెల 14న సంక్రాంతి పండక్కి ఊరెళ్లడానికి తెల్లవారుజామున కొత్త గాజువాకలో నలుగురు వ్యక్తులు ఆటో కోసం ఎదురు చూస్తుండగా ముగ్గురు అపరిచిత వ్యక్తులు దాడి చేసి రూ.7500 నగదు, సెల్‌ఫోన్లను బలవంతంగా లాక్కొని పారిపోయారు. బాధితులు గాజువాక క్రైం పోలీసులను ఆశ్రయించగా సౌత్ క్రైం సీఐ కె.శ్రీనివాసరావు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరిపి, గాజువాకకు చెందిన దేశభక్తుల సాయి (అలియాస్ సమోసా), పెద్దింటి లక్ష్మీనారాయణగా గుర్తించి వీరిని చినగంట్యాడ పోర్టురోడ్డులో అదుపులోకి తీసుకున్నారు. మరోనిందితుడు పరారీలో ఉన్నట్లు ఎస్ఐ తెలిపారు. నిందితుల నుంచి రూ.5వేల నగదు, దాడికి ఉపయోగించిన చేతి స్టీల్ కడియం, దుస్తులను స్వాధీనం చేసుకున్నారు.

రౌడీషీటర్ల కదలికలపై నిత్యం నిఘా

పెందుర్తి, న్యూస్‌టుడే: పెందుర్తి పోలీస్‌స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లపై నిత్యం నిఘా ఉంచినట్లు ఎస్సై భాస్కరరావు తెలిపారు. పోలీస్‌స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లకు ఆదివారం స్టేషన్ ఆవరణలో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై వారికి పలు సూచనలు చేశారు. అసాంఘిక, చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రౌడీషీటర్ల ప్రవర్తన వారి కుటుంబాన్ని సైతం ప్రభావితం చేస్తుందని పేర్కొన్నారు. మంచి నడవడికతో మెలగాలని సూచించారు.

రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్న ఎస్సై భాస్కరరావు

నిజాయతీ చాటుకున్న మహిళా కానిస్టేబుల్

పెందుర్తి, న్యూస్‌టుడే: ఒక మహిళ పోగొట్టుకున్న స్మార్ట్‌ఫోన్‌ను పెందుర్తి మహిళా కానిస్టేబుల్ తిరిగి అప్పగించి నిజాయతీ చాటుకున్నారు. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఈనెల 16న సింహాచలం ప్రాంతానికి చెందిన కళ అనే మహిళ తన స్మార్ట్‌ఫోన్‌ను పోగొట్టుకున్నారు. పెందుర్తి జూనియర్ కళాశాల సమీపంలో ఆ స్మార్ట్‌ఫోన్ మహిళా కానిస్టేబుల్ కుమారికి దొరికింది. ఆ మేరకు సాంకేతికంగా వివరాలు సేకరించి పోగొట్టుకున్న మహిళకు స్మార్ట్‌ఫోన్‌ను అప్పగించారు.

మహిళకు చరవాణి అప్పగిస్తున్న కానిస్టేబుల్ కుమారి

శ్రద్ధాంజలి
మంచికి, మమతానురాగాలకు మారుపేరుగా నిలిచి, కుటుంబ ఉన్నతికి అహర్నిశలు శ్రమించిన మీరు మానుండి భౌతికంగా దూరమైనందుకు చింతిస్తూ... మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ... శోకతప్త హృదయాలతో..
భార్య: శ్రీమతి చొక్కాకుల సూర్యకాంతం
కుమారులు - కోడళ్ళు: జానకిరామ్ - శ్రీమతి అరుణ, కోటేశ్వరరావు - శ్రీమతి సత్య
కుమార్తెలు - అల్లుళ్ళు: శ్రీమతి శ్రీదేవి - నూకరాజు, శ్రీమతి కృష్ణవేణి - నాగేశ్వరరావు
మనుమలు, మనుమరాళ్ళు మరియు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు
కీ॥ శే॥ చొక్కాకుల రమేష్‌నాయుడు గారు (Retd. Community Health Officer)
జననం: 07-05-1951 మరణం: 07-01-2026
పెద్దకర్మ: తేది. 19-01-2026 సోమవారం మ॥ 12 గం॥ల నుండి 'ఎ'జోన్ పార్క్ దరి, సుజాతనగర్, పెందుర్తిలో మా స్వగృహము నందు జరుపబడును. సెల్: 8328643670

ఈనాడు అనంతపురం

చింతతో అనంత నిశ్చింత!

కళ్యాణదుర్గం మండలం గోళ్లలో చింత చెట్లు

➤ పంచాయతీలకు ఆదాయ వనరులు ➤ భూముల అన్యాక్రాంతానికి అడ్డుకట్ట

తపోవనం (అనంత గ్రామీణం), న్యూస్‌టుడే

ఓ ఐఏఎస్ అధికారి మదిలో మెదిలిన అద్భుత ఆలోచన కార్యరూపం దాల్చింది. 23 ఏళ్ల క్రితం బీజం పడి.. కరవుసీమ అనంతలో సిరులు పండిస్తోంది. అంతకు మించి ప్రభుత్వ భూములకు రక్షణగా నిలుస్తోంది. చింత చెట్టు పెంచితే బోలెడు ప్రయోజనాలున్నాయని గుర్తించిన అప్పటి అనంత జిల్లా కలెక్టర్ సోమేష్‌కుమార్.. పథకాన్ని రూపొందించి అమలు చేశారు.

600 ఎకరాలు

ఉమ్మడి జిల్లాలోని పలు పంచాయతీల్లో పథకం కింద దాదాపు వెయ్యి ఎకరాల్లో చింత మొక్కలు నాటారు. కొన్ని చోట్ల వివిధ కారణాలతో మొక్కలు ఎండిపోవడంతో వదిలేశారు. ప్రస్తుతం దాదాపు 600 ఎకరాల్లో చింతవనాలు విస్తరించాయి.

సంకల్పం.. ఒక చింత చెట్టు ఏళ్లుగా ప్రజలకు అనేక లాభాలు కురిపిస్తుందన్న దూరదృష్టితో పథకాన్ని రూపొందించారు. ప్రభుత్వ అసైన్డ్, దేవదాయశాఖ, పంచాయతీల ఖాళీ స్థలాల్లో చింత మొక్కలు నాటించి ఆదాయం పెంచాలన్నదే సంకల్పం. కరవు ప్రాంతంలో అనుకూలంగా ఉండే మొక్కల్లో చింత ఒకటి. నీరు సరిగా లేకపోయినా అరకొరగా వచ్చే వర్షంతోనే బతికి.. ఎదిగి లాభాలిస్తున్నాయి. పలు గ్రామాల్లో ఫలసాయం అందిస్తుండటంతో పంచాయతీలకు ఆదాయం సమకూరుతోంది. కొన్నిచోట్ల పంచాయతీ అధికారులు పట్టించుకోకపోవడంతో గ్రామంలో ఎవరికి వారే ఫలసాయం అందుకుంటున్నారు.

రక్షణ: వందలాది ఎకరాల్లోని భూములకు చింతవనం రక్షణ కవచంగా మారింది. చెట్టు కొడితే కేసు నమోదవుతుందన్న భయంతో ఎవరూ ఆ భూముల జోలికి వెళ్లడం లేదు. వందల కోట్ల రూపాయల భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడిన ఘనత పథకానికే దక్కుతుంది.

❖ చింత వనాలు పంచాయతీలకు ఒక ఆదాయ వనరు. ఖాళీ స్థలాల్లో పెంచడానికి అధికారులు ఆసక్తి చూపితే మరిన్ని లాభాలు ఉంటాయని అనంత జిల్లా పంచాయతీ అధికారి నాగరాజునాయుడు అభిప్రాయపడ్డారు.

ఎక్కడ, ఎలాగంటే..

కనగానిపల్లి మండలం దాదులూరులో జాతీయ రహదారి పక్కన 20 ఎకరాల్లో చింత వనం ఆహ్లాదకరంగా ఉంది. ఆత్మకూరు మండలం పాపంపల్లి గ్రామంలో 10 ఎకరాల్లోని వనం లాభాలిస్తోంది. ప్రస్తుతం వేలం వేసి రూ. 24వేలకు పంటను విక్రయించారు. మడకశిర నియోజకవర్గం పరిధిలోని రాళ్ల అనంతపురం, ఆమిదాలగొంది.. గోరంట్ల మండలంలో పాలసముద్రం, వానవోలు గ్రామాల్లో ఎక్కువ శాతం దేవుడి మాన్యాల లోనే మొక్కలు నాటి సంరక్షించారు. హిందూపురం నియోజకవర్గంలోని కొండూరు, కొడికొండ చెక్‌పోస్టు.. కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని గోళ్లలో 60 ఎకరాలు, హులికల్లులో 30 ఎకరాలు, శెట్టూరు మండల పరిధిలో దాదాపు 115 ఎకరాలు, బ్రహ్మసముద్రం, ముద్దలాపురం, తీటకల్లు, సూగేపల్లి గ్రామాల్లో 70 ఎకరాల్లో వనాలు విస్తరించాయి. పెద్దపప్పూరు మండలం సోమనపల్లి, యాడికితో పాటు అనంతపురం గ్రామీణ మండలం మన్నీలలో ఫలసాయం పొందుతున్నారు.

ఎన్టీఆర్ అడుగుజాడల్లో నడుద్దాం

జిల్లా కార్యాలయంలో నివాళి అర్పించిన అధ్యక్షుడు పూలనాగరాజు, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే దగ్గుపాటిప్రసాద్, వెంకటశివుడు యాదవ్, నాగన్న, శ్రీధర్‌చౌదరి తదితరులు

రాంనగర్ (అనంతపురం), న్యూస్‌టుడే: తెదేపా వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం. ఆయన అడుగుజాడల్లో నడుద్దామని జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు పిలుపునిచ్చారు. రాంనగర్‌లోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన.. జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌చౌదరి, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే దగ్గుపాటిప్రసాద్, ఇతర నాయకులతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ బీసీలకు స్థానిక సంస్థల్లో 20 శాతం రిజర్వేషన్ కల్పించారన్నారు. రాయలసీమకు సాగునీరు ఇవ్వాల్సిన బాధ్యత తనపై ఉందని ఆనాడే ఎన్టీఆర్ చెప్పారన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

గోడ కూలింది.. నాసిరకం తేలింది!

లోపలి భాగంలో పడిపోయిన అడ్డుగోడ

పేరు గొప్ప ఊరు దిబ్బ అనే చందంగా మారాయి సచివాలయ భవన నిర్మాణాల పనితీరు. వైకాపా ప్రభుత్వంలో కనగానపల్లి మండలంలో మొత్తం 11 సచివాలయ నిర్మాణాలకు ఆమోదం తెలిపారు. ఒక్కో సచివాలయ నిర్మాణానికి రూ. 45 లక్షలు కేటాయించారు. నిత్యం అధికారుల పర్యవేక్షణలో ఉన్న కనగానపల్లి మండల కేంద్రంలోని సచివాలయ భవన నిర్మాణ పనులను గత ప్రభుత్వంలో గుత్తేదారులు నాసిరకంగా చేపట్టడం వల్ల భవనం లోపలి భాగంలో ఏర్పాటు చేసిన గోడలు పడిపోతున్నాయి. పూర్తి స్థాయిలో నిర్మాణ పనులు చేపట్టకుండానే ఆదా పడిపోవడం విమర్శలకు దారితీస్తోంది. ఎంపీడీఓ అనిల్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లగా... సచివాలయ భవన నిర్మాణ పనులను పరిశీలించి ఆరా తీస్తామని చెప్పారు. **- న్యూస్‌టుడే, కనగానపల్లి**

కనగానపల్లిలో అసంపూర్తిగా సచివాలయ భవనం

ఇంటి స్థలాలు బేరం!

➡ ఆగిపోయిన నిర్మాణాలు
➡ జగనన్న కాలనీల్లో ఇదీ పరిస్థితి

దోనిముక్కల కాలనీలో పునాదులకే పరిమితమైన ఇళ్లు

గుంతకల్లు, గుత్తి, ఉరవకొండ, న్యూస్‌టుడే : పురపాలిక, పట్టణాల పరిధిలో ఏర్పాటు చేసిన జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు ప్రశ్నార్థకంగా మారాయి. కొందరు స్థలాలను అమ్ముకుంటున్నారు. మరికొందరు పునాదులతో పాటు బేరానికి పెట్టారు. ప్రధానంగా గుంతకల్లు, గుత్తి పురపాలికలు, ఉరవకొండ మండలంలో ఈ పరిస్థితి నెలకొంది.

✦ ఇంటిస్థలాలను కొందరు రూ. 60 వేల నుంచి లక్షకు, పునాదులతో ఉన్నవి రూ. 1.50 లక్షల నుంచి రూ. 2 లక్షలకు విక్రయిస్తున్నారు.

అత్యధికం అసంపూర్తి

✦ గుంతకల్లులో 3310 ఇళ్లు మంజూరు కాగా పూర్తయినవి 1348, నిర్మాణానికి నోచుకోనివి 1952 వరకు ఉన్నాయి. గుత్తిలో 3500గాను 1400 వరకు పూర్తయ్యాయి. ఉరవకొండ మండలంలోనూ 4838గాను 518 మాత్రమే నిర్మితమయ్యాయి.

అనర్హులే పాగా..

గుంతకల్లు, గుత్తి జగనన్న కాలనీల్లో అనర్హులు పాగా వేశారు. పట్టణాల్లో పక్కా భవనాలు ఉన్నవారు స్థలాలు పొంది ఇళ్లను మంజూరు చేయించుకున్నారు. తర్వాత వాటిని అమ్ముకున్నారు. ఈక్రమంలో రూ. కోట్లు చేతులు మారాయి. ఇంటి స్థలాలను ఇతరుల పేరుమీద మార్చడానికి రెవెన్యూ అధికారులు తిరస్కరిస్తుండటంతో స్థలాలను అమ్మే వారి నుంచి కొనుగోలుదారులు ఒప్పంద పత్రాలు రాయించుకుంటున్నారు.

నోటీసులు జారీ చేశాం

- షేక్షావలి, డీఈ, గృహనిర్మాణ సంస్థ

గత డిసెంబరులోపు పూర్తి చేసుకోవాలని నోటీసులిచ్చాం. స్పందన రాలేదు. వాటిని రద్దు చేసే అవకాశం ఉంది. ఇంకా నివాస గృహాలు కావాలంటూ దరఖాస్తులు వస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయం బట్టి వాటిని పరిశీలించాల్సి ఉంది.

కాజ్‌వే కీలకం.. శిథిలంతో ప్రమాదం

పెద్దవడుగూరు మండలం కొట్టాలపల్లి సమీపంలో పందుల వాగు కాజ్‌వే దారుణంగా మారింది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయంతోపాటు ప్రమాదకరంగా మారింది. కొట్టాలపల్లి తోపాటు దిమ్మగుడి, చిన్నవడుగూరు తదితర గ్రామాల ప్రజలు పామిడి పట్టణానికి వెళ్లేందుకు ఈ మార్గం ఎంతో కీలకం. కాజ్‌వే ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. అధికారులు స్పందించి మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది. **- న్యూస్‌టుడే, పెద్దవడుగూరు**

నాన్ జ్యుడీషియల్ స్టాంపుల కొరత

గుత్తి, న్యూస్‌టుడే : గుత్తిలో నాన్‌జ్యుడీషియల్ స్టాంపుల కొరత తీవ్రంగా ఉంది. స్టాంపు వెండర్లు 31 మంది ఉన్నారు. కొందరు కృత్రిమ కొరత సృష్టించి సొమ్ము చేసుకుంటున్నారు. గుత్తిలో రెగ్యులర్ సబ్‌రిజిస్ట్రార్ లేక వెండర్లు స్టాంపులను ఇష్టానుసారంగా విక్రయిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. రూ. 10 స్టాంపులు అందుబాటులో లేవు. కొందరు వివిధ అవసరాల నిమిత్తం కుల, ఆదాయ, కుటుంబసభ్యుల ధ్రువీకరణ పత్రాల కోసం నోటరీ తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో స్టాంపులు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. పేపర్లపై రిజిస్ట్రేషన్ అధికారులు స్టాంపులు వేసి చేతులు దులిపేసుకుంటున్నారు. రూ. 100 స్టాంపును వెండర్లు రూ. 1000కు విక్రయిస్తున్నారు. కొందరు రూ. 2 వేలకు కూడా ప్రజలకు అంటగడుతుండటం గమనార్హం.

కట్టడి చేయడంలో విఫలం

స్టాంప్ వెండర్లను అధికారులు కట్టడి చేయడంలో విఫలమవుతున్నారు. తాడిపత్రి, ప్యాపిలి, పామిడి, గుంతకల్లులో స్టాంపులు అందుబాటులో ఉన్నా గుత్తిలో ఏడాది నుంచి కొరత తీవ్రంగా ఉంది. దీనిపై ఎవరూ ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నారు. ఫలితంగా రిజిస్ట్రేషన్లు స్తంభిస్తున్నాయి. అధికారులు స్టాంపుల కృత్రిమ కొరతను కట్టడి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

శ్రీవారికి పురం కూరగాయలు

హిందూపురం సాంస్కృతికం, న్యూస్‌టుడే: కేఆర్ రామలింగయ్య మిత్రమండలి సభ్యులు రూ. 2.5 లక్షల విలువచేసే 12 టన్నుల కూరగాయలను తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోని నిత్యాన్నదాన సత్రానికి వితరణగా అందించారు. ఆదివారం తితిదే ప్రత్యేక వాహనంలో సరకులను పంపించారు. మిత్రమండలి సభ్యులు మాట్లాడుతూ సేవాభావంతో నిత్యం వేలాది మందికి తయారు చేసే అన్నప్రసాదానికి అందజేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ డీఈ రమేశ్‌కుమార్, తెదేపా నాయకులు పాల్గొన్నారు.

సమాజ చైతన్యానికి.. మేము సైతం..

ఈ-నారీమణుల ఎంపిక, తర్ఫీదు

మన డబ్బులు, మన లెక్కలు.. యాప్‌పై శిక్షణ పొందుతున్న స్వయం సహాయక మహిళలు

గ్రామైక్య సంఘాలు: 1324
మొత్తం సంఘాలు: 35,156
స్వయం సహాయక మహిళలు: 3,51,560
ఎంపికైన ఈ-నారీలు: 3,465

అంశం: ఈ-నారీలకు శిక్షణ
ఎవరికి: మండల స్థాయిలో ఎంపికైన వారికి
ఎప్పటి నుంచి: 20.1.2026 నుంచి 25.1.2026 వరకు

అనంతపురం (అశోక్‌నగర్), న్యూస్‌టుడే: సమాజంలో నిత్యం పట్టి పీడిస్తున్న రుగ్మతలు రూపుమాపడానికి ఈ-నారీలను ఆయుధంగా ఉపయోగిస్తున్నారు. మహిళలు కొంగు బిగిస్తే కుటుంబంతోపాటు సమాజంలో సైతం చైతన్యం పురివిప్పుతుంది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లాలోని స్వయం సహాయక సంఘాల్లోని మహిళల్లో విజ్ఞానం, చురుకైన వారిని, సాంకేతిక విజ్ఞానం కొందరిని ఈ-నారీలుగా ఎంపిక చేశారు. కేవలం డ్వాక్రా సంఘాల్లో డబ్బులు, పొదుపు అంశాలే కాకుండా సమాజానికి ఉపయుక్తమైన అంశాలపై లోతుగా అవగాహన కల్పించి ఆధునిక అంశాలను తోటి మహిళలకు వివరించే దిశగా గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాచరణ సిద్ధం చేసింది.

ప్రయోజనం ఇలా...

★ ప్రతి గ్రామంలో కనీసం ఇద్దరు ఈ-నారీలను ఎంపిక చేస్తారు. సంఘాలు ఎక్కువ ఉంటే ఎక్కువ మందిని నియమించే వీలుంది.

★ గ్రామీణ మహిళల్లో పేదరిక నిర్మూలన, పథకాల సంక్షేమం చేరువ ★ లైవ్‌లీ హుడ్‌లో భాగంగా వ్యవసాయ ఆధారిత జీవనోపాధులు, వ్యవసాయేతర జీవనోపాధులపై చైతన్యం ★ మన డబ్బులు-మన లెక్కలు యాప్‌పై తోటి మహిళలకు అవగాహన ★ ఆరోగ్య సమాజం నిర్మాణం. గ్రామాల్లో పోషకాహారం, మహిళలు, పిల్లల పోషణ పరిస్థితి, రక్తహీనత తదితరాలు అధిగమించే దిశగా చైతన్యం ★ బాల్య, యవ్వన, గర్భిణీ, మధ్య వయస్సు, వృద్ధాప్య వయసుల్లో ఎదురయ్యే అన్ని వివక్షతలపై చైతన్యం

★ సంఘాల్లోని మహిళలకు రుణ మంజూరు, యూనిట్ ఏర్పాటు ❖ డీఆర్‌డీఏ ద్వారా అమలు అయ్యే అన్ని పథకాలపై అవగాహన

సుబ్రహ్మణ్యేశ్వరుడికి విశేష పూజలు

పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం విశేష పూజలు జరిగాయి. స్వామి వారికి ఉదయం నుంచి అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. మధ్యాహ్నం పల్లకీ, స్వర్ణ కవచ సేవలు, రథోత్సవం జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ప్రదక్షిణలు చేసి.. మూలవిరాట్‌ను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. **- న్యూస్‌టుడే, ఆత్మకూరు**

క్రీడావినోదాల రైల్వేజంక్షన్!

జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన బాక్స్ క్రికెట్ వేదిక

గుంతకల్లు రైల్వేజంక్షన్ ప్రయాణాలకే కాదు.. క్రీడావినోదాల వేదికగా మారుతోంది. జంక్షన్ ముందున్న సర్క్యులేటింగ్ ప్రాంతంలో సభలు సమావేశాలను నిర్వహించడానికి ఓపెన్ ఎయిర్ థియేటర్, పిల్లల కోసం పార్కు నిర్మాణాలను చేపట్టారు. ఇప్పటికే ఓపెన్‌ఎయిర్ థియేటర్ రూపుదిద్దుకుంది. దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ జోన్‌లోని ఆరు డివిజన్లలో ఎక్కడా లేని విధంగా బాక్స్ క్రికెట్ వేదికను అత్యాధునిక వసతులతో అందుబాటులోకి తెచ్చారు. ఇందుకు రూ. 20 లక్షలు ఖర్చు చేశారు. ప్రస్తుతం క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నారు. పిల్లల కోసం రిమోట్ కార్‌రేసింగ్ వేదికలు ఉన్నాయి. ఫుడ్‌కోర్టు ఏర్పాటు కానుంది. ఈమేరకు డీఆర్ఎం చంద్రశేఖర్ గుప్తా చర్యలు చేపడుతున్నారు. **- న్యూస్‌టుడే, గుంతకల్లు**

ఆకట్టుకుంటున్న స్వాగత తోరణం

విశ్వదాభిరామ.. అక్షరధామ

నేడు వేమన జయంత్యుత్సవం

తీర్చిదిద్దిన బస గదులు

కదిరి, గాండ్లపెంట, న్యూస్‌టుడే: తేట తెలుగు ఆట వెలది పద్యాలతో ప్రజలను చైతన్యవంతులను చేసిన ప్రజాకవి, యోగి వేమన జయంత్యుత్సవానికి గాండ్లపెంట మండలంలోని కటారుపల్లి సర్వాంగసుందరంగా ముస్తాబైంది. నేడు (సోమవారం) ఉదయం 9.15 గంటలకు పద్య సంబరం మొదలుకానుంది. ప్రభుత్వ అధికారిక కార్యక్రమం కావడంతో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షించారు. వేమన విహారాన్ని నయన శోభితంగా తీర్చిదిద్దారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ అధికారులు ఆశీనులయ్యే వేదికను మనోహరంగా తీర్చిదిద్దారు. వేమన విహారం ప్రాంగణానికి రంగులేసి స్వాగత తోరణాలు కట్టారు. సమాధి ఘాట్‌ను విశేషంగా అలంకరించారు. వాహన పార్కింగ్‌కు స్థలం కేటాయించారు. ఉత్సవానికి హాజరయ్యే ప్రజలకు భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు.

రోజంతా సంబరం: ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్యక్రమాలు జరగనున్నాయి. 9.15 గంటలకు కవులు, రచయితల ప్రసంగాలు, 9.30 గంటలకు కటారుపల్లిలో భారీ ర్యాలీ, 10 గంటలకు వేమన స్మారక కేంద్ర సందర్శన, 10.15 గంటలకు వేమన విగ్రహానికి పుష్పార్చన, 10.20 గంటలకు కళాకారుల స్వాగత నృత్యం, 10.30 గంటలకు జ్యోతి ప్రజ్వలన, తర్వాత అతిథుల ప్రసంగాలు, మధ్యలో సాంస్కృతిక కళా ప్రదర్శనలు సాగుతాయి. సాయంత్రం 4.15 గంటలకు జాతీయ గీతాలాపనతో ఉత్సవం ముగుస్తుంది.

ఎంజి బ్రదర్స్ టివిఎస్-అనంతపురం: 9581225568 | పిఎంకెఆర్ టివిఎస్-అనంతపురం: 8548929555 | ఎంకెఆర్ టివిఎస్-ధర్మవరం: 8333929555 | ఈశ్వర్ టివిఎస్-హిందూపూర్: 9440732710 | ఎస్ఎల్ఎన్ టివిఎస్-తాడిపత్రి 8886611915 | పిఎంకెఆర్ టివిఎస్- రామ్‌నగర్: 9391002523 | పిఎంకెఆర్ టివిఎస్-గుంతకల్: 9963292974 | ఎంకెఆర్ టివిఎస్-కదిరి: 8332929555 | ఎస్ఎల్ఎన్ టివిఎస్-గుత్తి: 8886611912 | శ్రీ రంగనాథస్వామి ఎంటర్‌ప్రైజెస్-రాయదుర్గం: 9533447686 | ఎస్‌బిఆర్ఎస్ మోటార్స్-పామిడి: 9848267272 | శ్రీ సాయి బాలాజీ మోటార్స్-కళ్యాణదుర్గం: 8331929555 | శ్రీ గౌరీ శంకర్ మోటార్స్- ఉరవకొండ: 9705254454 | ఎంఎన్ఆర్ మోటార్స్-కణేకల్: 9550798884 | కర్ల ఆటోమొబైల్స్-ఓబులదేవర చెరువు: 9666564848 | శ్రీ వాసవి ఆటోస్-గోరంట్ల: 9440255553 | పద్మనాభ మోటార్స్-మడకశిర: 8500293449 | సాయిగీతా మోటార్స్-పెనుకొండ: 9493420477 | శ్రీ బాలాజీ ఆటోమోటివ్స్-యాడికి: 7396755194.

(c) eenadu

కదిరి ఆలయ సమాచారం

కదిరి: ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నేటి (సోమవారం) ఉదయం ఆరు నుంచి 6.30 గంటల వరకు సర్వదర్శనం. 7 నుంచి 9 గంటల మధ్య అభిషేక, స్వర్ణ కవచ సేవలు. 9 నుంచి మధ్యాహ్నం 1.30, తిరిగి సాయంత్రం 5 నుంచి రాత్రి 8.30 గంటల వరకు స్వామి వారి సర్వదర్శనం.

సంతల ఆదాయం రూ.3.17 లక్షలు

అనంతపురం (వ్యవసాయం): అనంతపురం వ్యవసాయ మార్కెట్ యార్డులోని సంతలో శని, ఆదివారం గొర్రెలు, మేకలు, పశువుల సంతల్లో మొత్తం రూ.3,17,170 ఆదాయం వచ్చింది. అందులో గొర్రెలు, మేకల సంతలో రూ.1,91,320 ఆదాయం రాగా, పశువుల సంతలో రూ.1,25,850 ఆదాయం వచ్చిందని యార్డు ఎంపికశ్రేణి ఇన్‌ఛార్జి కార్యదర్శి రాఘవేంద్ర కుమార్, గ్రేడ్-2 కార్యదర్శి రూప్‌కుమార్ తెలిపారు.

EENADU Classifieds

BUSINESS SERVICES

BUSINESS OFFER

మీ బంగారం, వెండి, డైమండ్స్ బ్యాంక్స్/ఫైనాన్స్‌లో తాకట్టు ఉన్నవి మా డబ్బుతో విడిపించి కొంటాము. స్పాట్ క్యాష్/షిఫ్టింగ్ గోల్డెన్ ట్రేడింగ్ కం॥ ✆ 7382114647.

EDUCATION

COACHING CENTRES

పదవ తరగతి, ఇంటర్ ఫెయిల్ అయినవారికి ట్యూషన్ చెప్పబడును. హాస్టల్ కలదు. శేఖర్ కోచింగ్ సెంటర్, 3వ రోడ్డు, Opp. G.R.ఫంక్షన్‌హాల్, ATP. Cell: 9440045441

REAL ESTATE

LEASE/ RENT

కడప జిల్లా జమ్మలమడుగు ప్రాంతంలో రెండు అగ్రికల్చర్ గోడౌన్లు లీజుకు/బాడుగకు ఇవ్వబడును. ఒక్కొక్క గోడౌన్ 30,240 చ॥ అ॥ 72 అడుగులు వెడల్పు, 400 అడుగులు పొడవు, 18 అడుగులు ఎత్తు ఉన్నాయి. నీటి వసతి & ట్రాన్స్‌ఫార్మర్ కలదు. ✆ 9963478103.

JOBS

మయూరిటైల్స్ & శానిటరీ షోరూంలో పనిచేయుటకు అనుభవంకల సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ (మేల్) కావలెను. జీతం: 16,000/- + ఇన్సెంటివ్స్. బళ్లారిరోడ్, సాయిబాబాగుడి దగ్గర, ATP. 9848189744.

శివతేజ ఇన్‌ఫ్రా ఎర్రచందనం ATP జిల్లాలో రియల్ ఎస్టేట్ రంగంలో అనుభవం ఉన్న మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. అర్హత: Inter+ డిగ్రీ సెల్: 6309997986

ఎస్.ఆర్ డిఫెన్స్ అకాడమీ, బళ్లారి రోడ్, రాచానపల్లి, అనంతపురం రూరల్ నందు పనిచేయుటకు లేడీ టెలికాలర్స్ కావలెను. సెల్: 9780029999

Wanted: డిప్లొమా/B.Tech అర్హత కల్గిన అభ్యర్థులు I.T.I. కాలేజ్ కదిరిలో పనిచేయడానికి అర్హత మరియు ఆసక్తిగలవారు సంప్రదించగలరు. సెల్: 9440566143, 9440968212.

FACULTY/ TEACHERS

Junior & Senior Lecturers in Maths, Physics, Chemistry, Botany, Zoology, English, Sanskrit Anantapur. Cell: 6302037812

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

5 లైన్ల ప్రకటన రూ.395/- మాత్రమే

తక్కువ ఖర్చుతో... ప్రతిరోజు క్లాసిఫైడ్స్‌లో ప్రకటన ఇవ్వండి... అధిక స్పందనలు పొందండి. వాహనాల అమ్మకం... ఉద్యోగాల భర్తీ... ఇళ్లు, ఫ్లాట్లు, స్థలాల అమ్మకాలు, కొనుగోళ్లు... ఇళ్లు, షాపులు, ఫ్లాట్లు అద్దెకు మరియు అన్నిరకాల బిజినెస్ వ్యవహారాలు...

వివరాలకు 8008709784

ప్రకటనలపై జి.ఎస్.టి. 5% వర్తించబడును

తప్పులు.. కుప్పలు తెప్పలు

సరి చేయకుండానే నూతన పాసుపుస్తకాల పంపిణీ

కనగానపల్లి, న్యూస్‌టుడే: వైకాపా ప్రభుత్వంలో భూ హక్కు- భూరక్ష పేరుతో చేపట్టిన భూముల రీ సర్వే రైతులకు చిక్కులు తెచ్చిపెట్టాయి. సర్వే సిబ్బంది, రెవెన్యూ అధికారులు ఇష్టానుసారంగా సర్వే చేపట్టడంతో తప్పులు దొర్లాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తప్పులను సరి చేసేందుకు గ్రామసభలను నిర్వహించి బాధితుల నుంచి వినతులను స్వీకరించారు. రాజముద్రతో ముద్రించిన పాసుపుస్తకాలను కూటమి ప్రభుత్వం రైతన్నలకు అందజేస్తోంది. కొత్త పాసుపుస్తకాల్లో పాత తప్పులు యథాతథంగా ఉండటం అన్నదాతలను కలవరపెడుతోంది.

ఉమ్మడి ఎల్‌పీఎం అగచాట్లు..

కనగానపల్లి మండలంలో మొదటి విడతలో భాగంగా ముత్తవకుంట్ల, ఎలకుంట్ల, నర్శంపల్లిలో భూముల రీ సర్వే చేపట్టారు. ప్రతి గ్రామంలో తప్పుల తడకగా రీ సర్వే చేపట్టడం వల్ల 60 శాతం పైగానే కొత్తగా మంజూరు చేసిన పాస్తుపుస్తకాల్లో అవే పొరపాట్లు ఉన్నట్లు రైతులు గుర్తించారు.

● ముత్తవకుంట్లలో మొత్తం పట్టదారు పాసుపుస్తకాలు 1235 ఉండగా.. ఉమ్మడి ఎల్‌పీఎంలు 917, సింగిల్ ఎల్‌పీఎంలు 310. ఎలకుంట్లలో 1626 పట్టదారు పాసుపుస్తకాలు ఉన్నాయి. ఉమ్మడి ఎల్‌పీఎంలు 946 సింగిల్ ఎల్‌పీఎంలు 650. నర్శంపల్లిలో మొత్తం పట్టదారు పాసుపుస్తకాలు 660. ఇందులో ఉమ్మడి ఎల్‌పీఎంలు 448, సింగిల్ ఎల్‌పీఎంలు 145 ఉన్నాయి. ఉమ్మడి ఎల్‌పీఎంలు ఉండటం వల్ల రైతులు పట్టదారు పాసు పుస్తకాల్లో తగ్గిన భూమి విస్తీర్ణాన్ని, ఎక్కువ నమోదు చేసిన భూముల వివరాలను ఎలా సరి చేసుకోవాలో తెలియక రైతులు తికమక పడుతున్నారు.

సరి చేస్తాం

కొత్తగా మంజూరు చేసిన పట్టదారు పాసుపుస్తకాల్లో తప్పులను సరిచేస్తాం. రైతులు ఆందోళన చెందవద్దు. రెవెన్యూ దస్త్రాల ఆధారంగా సాగు భూమిని అనుసరించి పాసుపుస్తకాల్లో నమోదు చేస్తాం.

- జ్యోతి, రీ సర్వే డీటీ

సగం కూడా లేదు

నెమిళివరం పంచాయతీలోని సర్వే నంబరు 399లో నాకు 4.96 ఎకరాల సాగు భూమి ఉంది. రీ సర్వే చేసిన తర్వాత ప్రభుత్వం పంపిణీ చేసిన నూతన పట్టదారు పాసుపుస్తకంలో 2.50 ఎకరాలు మాత్రమే ఉంది. మిగిలిన భూ విస్తీర్ణంలో 2.46 ఎకరాలు భూమి తగ్గింది. ఇది ఆందోళనగా ఉంది.

- రామలక్ష్మీ, రైతు, నెమిళివరం

లేని భూమిని పెంచారు



ఎలకుంట్ల రెవెన్యూ పొలంలో సర్వే నంబరు 213, 300, 301లో నాకు 7.50 ఎకరాలు ఉంది. భూములను సర్వే చేసిన తర్వాత కొత్త పట్టదారు పాసుపుస్తకంలో ఉన్నదాని కంటే అదనంగా 5.50 ఎకరాల లేని భూమిని పెంచి పట్టదారు పాసుపుస్తకం ఇచ్చారు. మరోసారి రీ సర్వే చేసి కచ్చిత వివరాలతో రెవెన్యూ, సర్వే అధికారులు భూమిని చూపాలి.

- పరమేశప్ప, రైతు, ఎలకుంట్ల

నవ్వడం నేర్చుకుంటే.. ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్లే

శాంతా బయోటెక్నిక్స్ ఛైర్మన్ వరప్రసాద్‌రెడ్డి

ఎస్కేయూ, న్యూస్‌టుడే: నవ్వు నాలుగు విధాలా గ్రేటు. నవ్వు లేకపోతే మనిషి జీవితం దుర్భరం. మనిషి మానవీయ దృక్పథంతో మనగలుగుతున్నాడంటే దానికి కారణం నవ్వు.. నవ్వడం నేర్చుకొందాం. ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.. అని హైదరాబాద్‌కు చెందిన శాంతా బయోటెక్నిక్స్ ఛైర్మన్, పద్మభూషణ్ పురస్కార గ్రహీత కె.ఐ. వరప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. హాస్య రచయిత, మానవత రక్తదాతల సంస్థ కన్వీనర్ తరిమెల అమర్‌నాథ్‌రెడ్డి కలం మీదుగా జాలువారిన 'కాసేపు నవ్వుకుందాం' అనే పుస్తకావిష్కరణ కార్యక్రమం ఆదివారం అనంతపురం నగరం ఎస్ఎస్‌బీఎన్ కళాశాలల ఆడిటోరియంలో నిర్వహించారు. వరప్రసాద్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 'మనిషి హాస్యాన్ని కోల్పోతే ప్రశాంతత కోల్పోతాడు.. తలనొప్పి వంటి రోగం వచ్చిందంటే అనేక కారణాలు ఉండవచ్చు. కానీ ప్రధానమైన కారణం మానసిక ప్రశాంతత లేకపోవడమే. మానసిక ప్రశాంత లేనప్పుడు ఒత్తిడి పెరిగి అనారోగ్యాలకు గురవుతున్నాడు. ధ్యానం చేయడం వల్ల ప్రశాంతత లభిస్తుంది. ఆత్మమాట వినడం, మౌనంగా ఉండటమే ధ్యానం. ఆనందానికి హేతువు హాస్యం. సంగీతం, నృత్యం వంటి కళల్లో సాహిత్యం ప్రధానమైనది. హాస్య పూరిత సాహిత్యంతో కూడిన రచనలు చదవితే వచ్చే నవ్వు స్వచ్ఛమైనది. మానసిక ప్రశాంతతపై సానుకూల ప్రభావం చూపుతుంది. రక్తపోటు తగ్గిస్తుంది. వ్యాధి నిరోధక శక్తి పెంచడానికి దోహదం చేస్తుంది. ఆపేక్షణ, అధిక్షేపణ, ఎగతాళి చేసి నవ్వడం మనకొద్దు. వీటన్నింటిని వివరించేంత విషయం తరిమెల అమర్‌నాథ్‌రెడ్డి రచనల్లో ఉన్నదని కితాబిచ్చారు.



కాసేపు నవ్వుకుందాం.. పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న వరప్రసాద్‌రెడ్డి, రచయిత తరిమెల అమర్‌నాథ్‌రెడ్డి, మల్లారెడ్డి, ఏలూరి ఎంగన్న, వెంకట్రామిరెడ్డి తదితరులు

కష్టాలే కథావస్తువులు

యూపీఎస్సీ మాజీ సభ్యులు వై.వెంకట రామిరెడ్డి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించగా, వరప్రసాద్‌రెడ్డికి అంకితం చేశారు. ఎకాలజీ సెంటర్ డైరెక్టర్ మల్లారెడ్డి అధ్యక్షతన ఈ సభా కార్యక్రమం జరిగింది. ఆయన అధ్యక్షోపన్యాసం చేస్తూ.. అమర్‌నాథ్‌రెడ్డి పేదల బతుకులు, కష్టాలు, సమస్యలు కథావస్తువులుగా రచనలు చేశారన్నారు. పీడిత పక్షాలను ఓదార్చిన శ్రీశ్రీ కవిత్వం, హేతువాదం, కుల, మత వ్యవస్థలపై వ్యతిరేకత చూపిన ప్రజాకవి వేమన కవిత్వం.. వీరిద్దరి శైలి అమర్‌నాథ్‌రెడ్డి రచనల్లో ఉందని వివరించారు. వెటకారంగానే మంచి సందేశం అందించారని పేర్కొన్నారు. కవులు, రచయితలు ఏలూరి యంగన్న, శశికళ, అయూబ్‌ఖాన్, కేవీ రెడ్డి, మానవత కో కన్వీనర్ సలీం మాలిక్, సాహితీవేత్తలు, హాస్యప్రియులు పాల్గొన్నారు.

నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం కార్యదర్శిగా తోట చెన్నప్ప

అనంతపురం (వ్యవసాయం): గుంటూరులోని రాష్ట్ర సంఘం కార్యాలయంలో ఆదివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాల్గో తరగతి ఉద్యోగుల సంఘం ఎన్నికలు నిర్వహించారు. సంఘంలో 13 మంది సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వారిలో అనంతపురం నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా తోటచెన్నప్ప ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి సురేశ్‌నాయుడు ప్రకటించారు. అనంతపురం జిల్లా నుంచి రాష్ట్ర సంఘంలో వరుసగా మూడోసారి తోట చెన్నప్ప ఎన్నిక కావడంపై అనంతపురం జిల్లా సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. చెన్నప్పను రాష్ట్ర సంఘం నాయకులు, ఎన్నికల అధికారులు ఘనంగా సన్మానించారు.

ఘనంగా కవి సమ్మేళనం

గోరంట్ల, న్యూస్‌టుడే: గోరంట్లకు చెందిన సాహిత్య పరిమళాలు, సాహితీ సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో స్థానిక ఎస్ ఎల్ఎన్ ఫంక్షన్‌హాల్‌లో ఆదివారం కవి సమ్మేళన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి 80 మంది కవులు పాల్గొని సన్మానాలు అందుకున్నారు. గద్వాల్, సిద్ధిపేట, గుంటూరు, విజయవాడ, తణుకు, ముంబయి, హైదరాబాద్ పాటు ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన కవులు తరలి వచ్చారు. ఇందులో భాగంగా వారు రచించిన పుస్తకాలను ఆవిష్కరించారు. వేదిక నిర్వాహకుడు, ఆధునిక కవి నరెద్దుర రాజారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. కార్యక్రమ విశేషాలను ప్రచురణ చేయడానికి కొండాపురం గ్రామానికి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త సోమశేఖర్ రూ.50,116 విరాళం ప్రకటించారు.

పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న కవులు

'పల్నాడులో హత్యలకు జగన్ వ్యాఖ్యలే కారణం'

మాట్లాడుతున్న మంత్రి సవిత

పెనుకొండ, న్యూస్‌టుడే: పండగపూట తుని, పల్నాడులో జరిగిన హత్యలకు మాజీ ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యలే కారణమని బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత అన్నారు. ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆమె విలేకరుల సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ పల్నాడులో ఇద్దరి వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణను కులాలకు ఆపాదిస్తున్నారని మండిపడ్డారు. తుని నియోజకవర్గం కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామానికి చెందిన తెదేపా నాయకుడు లాలం బంగారయ్యను అతికిరాతకంగా హత్యచేశారని ఆమె ఆరోపించారు. హత్యా రాజకీయాలకు తెరలేపి రాష్ట్రంలో అలజడి సృష్టించడానికి జగన్ కుట్ర రాజకీయాలకు తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కుట్రలకు మూల్యం చెల్లించాల్సిందే: ఎమ్మెల్యే దగ్గుపాటి

మాట్లాడుతున్న ఎమ్మెల్యే దగ్గుపాటిప్రసాద్

రాంనగర్ (అనంతపురం), న్యూస్‌టుడే : వైకాపా నాయకులు, కొందరు తమ పార్టీ నాయకులు తనపై కుట్రలు పన్నుతున్నారని, వారంతా కచ్చితంగా మూల్యం చెల్లించాల్సి ఉంటుందని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ హెచ్చరించారు. కొన్ని రోజులుగా అనంతపురం నియోజకవర్గంలో జరుగుతున్న సంఘటనలు, వివాదాలపై ఎమ్మెల్యే స్పందించారు. ఆదివారం అనంతపురం అర్బన్ తెదేపా కార్యాలయంలో మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆస్రా ఆప్టికల్స్ వివాదం ఏడాది క్రితం జరిగిందని, ఇందులో మైనారిటీ మహిళ, రామగిరికి చెందిన వైకాపా నాయకుడు ఉన్నారు. వారిద్దరి మధ్య వివాదం ఉంటే ఎమ్మెల్యే ఉన్నాడంటూ దుష్ప్రచారం చేశారన్నారు. ఈ అంశంపై ఆ రోజు మాట్లాడి ఉంటే ఇప్పుడెందుకు ఈ ఆడియో బయటకు వచ్చిందని ప్రశ్నించారు. సాంకేతికతను ఉపయోగించి ఆడియో తయారు చేసి తనపై బురదజల్లాలని చూస్తున్నారని, దీని వెనక ఎవరున్నారో తెలుస్తోందన్నారు. ఇదంతా వైకాపా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి, కొందరు తమ పార్టీ నాయకులు వెనకుండి నడిపిస్తున్నారని, వారందరిపై విచారించి చర్యలు తీసుకుంటామని, న్యాయపరంగా పోరాడతామని హెచ్చరించారు.

కబడ్డీ పోటీల విజేత ప్యాపిలి

అనంతపురం క్రీడలు, న్యూస్‌టుడే: జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరిగిన కబడ్డీ పోటీల్లో ప్యాపిలి జట్టు విజేతగా నిలిచింది. ఆదివారం రాత్రి ఫ్లడ్‌లైట్ల వెలుతురులో హోరాహోరీగా జరిగిన ఫైనల్లో ప్యాపిలి జట్టు అనంతపురం జట్టుపై విజయం సాధించింది. మ్యాట్‌పై జరిగిన ఈ పోటీలు ఆద్యంతం ఉత్కంఠగా జరిగాయి. ప్రతి పాయింట్ కీలకంగా మారింది. మూడో స్థానంలో తాడిపత్రి జట్టు, నాలుగో స్థానంలో ఎ.నారాయణపురం జట్లు నిలిచాయి. విజేత జట్టుకు రూ.30 వేలు, రెండో స్థానానికి రూ.20 వేలు, మూడో స్థానం సాధించిన జట్టుకు రూ.10వేలు, నాలుగో స్థానానికి రూ.5 వేల నగదు బహుమతులు ప్రదానం చేశారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ పోటీలను తిలకించడానికి అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ముగింపు కార్యక్రమానికి అహుడా ఛైర్మన్ టీసీ వరుణ్, జనసేన నగర అధ్యక్షుడు పి.బాబురావు, జిల్లా కార్యదర్శులు విజయ్‌కుమార్, కృష్ణ, ఇతర సభ్యులు వెంకటేష్, సంపత్, అశోక్, పోటీల నిర్వాహకులు వి.రమణ, లాల్‌స్వామిలు హాజరై నగదు బహుమతులు ప్రదానం చేశారు. రెండు రోజులుగా జరిగిన ఈ పోటీలు ఆదివారం రాత్రి ముగిశాయి.

రెండోస్థానంలో నిలిచిన అనంతపురం జట్టు

కొండమీద రాయుడి బ్రహ్మోత్సవాలకు వేళాయె

అలంకరణలో కొండమీదరాయుడు

బుక్కరాయసముద్రం, న్యూస్‌టుడే: భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కొండమీద రాయుడి బ్రహ్మోత్సవ ఘడియలు రానే వచ్చాయి. ఈ నెల 25వ తేదీ నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు 10 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించడానికి దేవాదాయశాఖ అధికారులు, గ్రామ పెద్దలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన రథోత్సవం ఫిబ్రవరి 1వ తేదీన నిర్వహించనున్నారు. అదేరోజు రాత్రి దేవరకొండపై వెయ్యి లీటర్ల స్వచ్ఛమైన నెయ్యితో కొండమీదరాయుడి అఖండ దీపాన్ని వెలిగిస్తారు. తొలిసారిగా భక్తులు దేవరకొండ చుట్టూ ప్రదక్షిణలు చేయడానికి దాతల సాయంతో రహదారి ఏర్పాటు చేస్తున్నారు. 25న స్వామిని దేవరకొండపైకి పల్లకిలో తీసుకువెళ్లడంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 26న పుష్ప పల్లకిసేవ, 27న సింహవాహన అలంకరణ, 28న శేషవాహన అలంకరణ, 29న హనుమద్వాహనంపై స్వామి విహారం, 30న గరుడవాహన సేవ, 31న శ్వేత గజవాహన సేవ, ఫిబ్రవరి 1న రథోత్సవం, అఖండదీప దర్శనం, 2న అశ్వవాహన సేవ, 3న హంసవాహనంపై స్వామి విహారంతో ఉత్సవాలు ముగుస్తాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు.

అశ్వర్థనారాయణుడికి...

పెద్దపప్పూరు: జిల్లాలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న అశ్వర్థ ఆలయంలో అశ్వర్థనారాయణస్వామి, శ్రీచక్రభీమలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు సమయం సమీపిస్తోంది. ఈనెల 25 నుంచి మాఘమాసంలో స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈనెల 25, ఫిబ్రవరి 1, 8, 15వ తేదీల్లో నిర్వహించే బ్రహ్మోత్సవాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు, కర్ణాటక నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తారు.

శివకేశవుల దివ్యక్షేత్రం: దక్షిణం నుంచి ఉత్తరానికి ప్రవహించే పెన్నానది ఒడ్డున అశ్వర్థనారాయణస్వామి, శ్రీచక్రభీమలింగేశ్వరస్వామి ఎదురెదురుగా వెలసి పూజలందుకోవడంతో ఈ క్షేత్రం ప్రసిద్ధి గాంచింది. స్వామిని శింగరబట్టు మహాముని, శ్రీచక్రభీమలింగేశ్వరస్వామిని భీముడు ప్రతిష్ఠించాడని స్థల పురాణం చెబుతోంది. మాఘమాసంలో పెన్నానదిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామిని దర్శించుకుంటే కోరికలు నెరవేరుతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. వేలాదిగా వచ్చే భక్తులు పెన్నానదిలో పాలపొంగులు నిర్వహించి స్వామికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లిస్తారు.

చేరుకుందామిలా: తాడిపత్రికి రూ.16 కి.మీ. దూరంలో పెద్దపప్పూరు సమీపంలో ఆలయం వెలసింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా తాడిపత్రి నుంచి ఆలయానికి ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తారు. అనంతపురం, పామిడి నుంచి కూడా బస్సు సౌకర్యం ఉంది.

అశ్వర్థనారాయణస్వామి ఆలయం

రాష్ట్ర సమాచార కమిషనర్‌గా గాజుల ఆదెన్న నియామకం

అనంతపురం (వ్యవసాయం), న్యూస్‌టుడే : అనంతపురానికి చెందిన న్యాయవాది గాజుల ఆదెన్నను రాష్ట్ర సమాచార కమిషనర్‌గా రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసి గవర్నర్ ఆమోదానికి పంపిన విషయం తెలిసిందే. అధికారికంగా నియమిస్తూ ఆదివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాకు రాజ్యాంగ పదవి వరించడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. తనపై నమ్మకం ఉంచి, సమాచార కమిషనర్‌గా నియమించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

చలోదిల్లీ జయప్రదం చేయాలని పిలుపు

అనంతపురం విద్య, న్యూస్‌టుడే: ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐజేఏసీటీఈ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 5న నిర్వహించనున్న చలోదిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు. వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు రమణారెడ్డి, కోటేశ్వరప్ప, వెంకటరత్నం, రామాంజనేయులు, గోవిందరాజులు, గోపాల్‌రెడ్డి, సూర్యుడు పాల్గొన్నారు. ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు, జీపీఎస్, యూపీఎస్, మాతృభాషలో బోధనకు అనుమతివ్వాలనే డిమాండ్లతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.

పట్టుకొచ్చారు.. పారిపోవడానికి యత్నించారు!

కళ్యాణదుర్గం గ్రామీణం, న్యూస్‌టుడే: కనగానపల్లి, గుమ్మఘట్టకు చెందిన ఇద్దరు నిందితులను పోలీసులు కళ్యాణదుర్గానికి తీసుకొచ్చారు. దొంగతనం కేసులో విచారించడానికి శనివారం రాత్రి సర్కిల్ కార్యాలయం పక్కనే ఉన్న అతిథిగృహంలో ఉంచారు. కాపలాగా కానిస్టేబుల్, హోంగార్డును పెట్టారు. ఈక్రమంలో కాలకృత్యాలు తీర్చుకోనడానికి కానిస్టేబుల్ వెళ్లాడు. ఈక్రమంలో నిందితులు హోంగార్డును బంధించి.. పరారీ అయ్యేందుకు ప్రయత్నించారు. దీంతో హోంగార్డు కేకలు వేయడంతో అక్కడే ఉన్న స్వీపర్ అప్రమత్తమై వెళ్లగా.. నిందితులు పరుగులు తీశారు. పోలీసు స్టేషన్‌లో ఉన్న సిబ్బంది గమనించి.. తప్పించుకుని పారిపోతున్న వారిని పట్టుకున్నారు. ఈ విషయమై డీఎస్పీ రవిబాబును వివరణ కోరగా విచారణ చేస్తున్నామన్నారు.

అర నిమిషం ఆగి ఉంటే.. చిన్నారి ప్రాణాలు పోయేవి!

● గుంతలో పడిన తమ్ముడిని కాపాడిన అన్న ● మూసేయకుండా అధికారుల నిర్లక్ష్యం

ఉరవకొండ, న్యూస్‌టుడే: వారిద్దరి వయసు 8 ఏళ్లలోపే. పాఠశాలకు సెలవు కావడంతో ఇంటి ముందు ఆడుకుంటున్నారు. ఇంతలో ఐదేళ్ల తమ్ముడు నీటి గుంతలో మునిగిపోతుండగా 8 ఏళ్ల వయసున్న అన్న చేత్తో లాగుతునే తల్లిదండ్రులను గట్టిగా అరుస్తూ ప్రాణాలను కాపాడిన ఘటన ఉరవకొండలో చోటు చేసుకుంది. చిన్నారి కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాలు.. పట్టణంలో పదో వార్డులో అనిత, ముఖేష్ దంపతులు చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. కుళాయిల మరమ్మతు పేరుతో 15 రోజులక్రితం వారి ఇంటి ముందు ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు 8 అడుగుల లోతు గుంత తవ్వి పూడ్చకుండా నిర్లక్ష్యంగా వదిలేశారు. దానిలో నీరు నిండుగా ఉంది. ఆ దంపతుల ఐదేళ్ల కుమారుడు ప్రణీత్ తేజ, మరో కుమారుడు 8 ఏళ్ల లింగేష్‌లు.. ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఇంటి ముందు ఆడుకుంటున్నారు. ఇంతలో ఐదేళ్ల ప్రణీత్ తేజ గుంతలో పడిపోయాడు. నీటిలో మునుగుతున్న తమ్ముడిని చూసిన అన్న లింగేష్ వెంటనే చేయి పట్టుకుని గట్టిగా అరుస్తూ తల్లిదండ్రులను పిలిచాడు. కాసేపటికి నీటిలో ఉన్న కుమారుడిని బయటకు తీశారు. వెంటనే సపర్యలు చేయడంతో చిన్నారి కోలుకున్నాడు. వీపుపై స్వల్ప గాయాలయ్యాయి. తమ్ముడి ప్రాణాలను కాపాడిన ఆ చిన్నారిని స్థానికులు అభినందించారు. ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు అక్కడ ప్రమాదకరంగా మారిన గుంతను పరిశీలించడానికి రావడంతో స్థానికులు నిలదీశారు. 15 రోజులుగా పూడ్చకుండా వదిలేయడంపై మండిపడ్డారు.

చిన్నారి ప్రణీత్ తేజ

అన్న లింగేష్

పూడ్చకుండా వదిలేసిన గుంత

చివరి చెరువు వరకు నీరు ఇవ్వాల్సిందే..

రాప్తాడు (సిండికేట్‌నగర్), న్యూస్‌టుడే : పీఏబీఆర్ కుడికాలువ నీటి సామర్థ్యాన్ని పెంచి, చివరి చెరువు వరకు నీరు ఇవ్వాల్సిందేనని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అధికారులను ఆదేశించారు. ఆదివారం సాయంత్రం బెంగళూరు జాతీయ రహదారి సమీపంలో ఉన్న గొల్లపల్లి వద్ద ఆమె రైతులు, నాయకులతో కలిసి పీఏబీఆర్ కుడి కాలువను పరిశీలించారు. నీటివేగం, సామర్థ్యం చాలా తక్కువగా ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై అధికారులను ప్రశ్నించారు. ఈ నెల 13వ తేదికే... చివరి చెరువుకు నీరు చేరాల్సి ఉండగా ఆలస్యమైందన్నారు. నీటి సామర్థ్యాన్ని పెంచే విధంగా తక్షణం చర్యలు తీసుకోవాలన్నారు.

గొల్లపల్లి వద్ద పీఏబీఆర్ కుడికాలువను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే పరిటాల సునీత

తాడిపత్రిలో రెండు చోట్ల చోరీ

తాడిపత్రి, న్యూస్‌టుడే: తాడిపత్రిలోని నంద్యాల రోడ్డు, బస్టాండు కూడళ్లలో శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల మేరకు బస్టాండు కూడలిలో అన్వర్‌బాషాకు చెందిన మెడికల్ ఏజెన్సీ దుకాణ షట్టర్ తాళాలు పగలకొట్టి అందులో ఉన్న రూ.1.40లక్షలు ఎత్తుకెళ్లారు. అలాగే నంద్యాల రోడ్డులోని రాముల గుడి వద్ద ఉన్న సుబ్రహ్మణ్యం కుటుంబంతో కలిసి ఊరికి వెళ్లారు. ఆ ఇంటి తాళాలు పగలకొట్టి రూ.50వేలు నగదు, రెండు తులాల బంగారు ఆభరణాలను చోరీ చేశారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు సీఐ ఆరోహనరావు తెలిపారు.

సిమెంటు ట్యాంకర్‌ను ఢీకొన్న బస్సు

14 మందికి గాయాలు

పుట్టపర్తి పట్టణం, నల్లమాడ, న్యూస్‌టుడే: కదిరి నుంచి హిందూపురం వెళుతున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న సిమెంటు ట్యాంకర్‌ను ఢీకొనడంతో 14 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ఘటన ఆదివారం నల్లమాడ మండలం పులగంపల్లి గ్రామం వద్ద చోటుచేసుకుంది. ప్రయాణికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు... ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు 80 మంది ప్రయాణికులతో ఆర్టీసీ అద్దె బస్సు కదిరి నుంచి హిందూపురం బయలుదేరింది. 4 గంటలకు పులగంపల్లి చేరుతుండగా, బస్సు చోదకుడు నిర్లక్ష్యంగా నడుపుతూ ఎదురుగా వస్తున్న సిమెంటు ట్యాంకర్‌ను గమనించకుండా ఢీకొట్టారు. ఆ ధాటికి బస్సు ముందుభాగం ఓవైపు ధ్వంసమైంది. 14 మంది ప్రయాణికులు గాయపడ్డారు. స్థానికుల సాయంతో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కదిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. క్షతగాత్రులు ఎవరికీ ప్రాణాపాయ స్థితి లేదని, ప్రాథమిక చికిత్స అనంతరం రాత్రికి ఇళ్లకు పంపించేస్తామని వైద్యులు తెలిపారు. ప్రమాదంపై నల్లమాడ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

ఘటనా స్థలంలో దెబ్బతిన్న బస్సు

కుటుంబ కలహాలతో యువకుడి ఆత్మహత్య

అనంత నేరవార్తలు, న్యూస్‌టుడే: అనంతపురం నగర శివారులోని రామకృష్ణకాలనీకి చెందిన గుజ్జుల లక్ష్మీనారాయణ (27) ఆదివారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇతడు మూడేళ్ల క్రితం కులాంతర వివాహం చేసుకున్నాడు. కొంతకాలంగా భార్యా భర్తల మధ్య మనస్పర్థలు ప్రారంభమయ్యాయి. తరచూ గొడవపడేవారు. వీరి గొడవలు పోలీస్‌స్టేషన్ వరకు వెళ్లాయి. మనస్తాపానికి గురై ఆదివారం క్రిమి సంహారక మందు సేవించి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.

మనస్తాపంతో విద్యార్థి..

రొద్దం, న్యూస్‌టుడే: మనస్తాపానికి గురై యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆర్‌లోచెర్లలో ఆదివారం ఉదయం జరిగింది. ఎస్సై వీరాంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన నాగార్జున (17) ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో ఫెయిల్ అయ్యాడు. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన యువకుడు ఆదివారం ఇంటిలోని పైకప్పునకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గతంలో అతని తండ్రి అనారోగ్యంతో మృతి చెందాడు. తల్లి ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నాగార్జున

రైలు ఢీకొని యువతి మృత్యువాత

గుంతకల్లు పట్టణం, న్యూస్‌టుడే : గుంతకల్లులో ఆదివారం రాత్రి రైలు ఢీకొని కౌసల్య(19) అనే యువతి మృతి చెందారు. బంధువులు తెలిపిన వివరాల మేరకు సీఐటీయూ కాలనీకి చెందిన సుజాత కుమార్తె కౌసల్య ఎంఎల్‌టీ కోర్సు పూర్తి చేసింది. స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో అప్రెంటిషిప్ చేస్తోంది. నైట్ డ్యూటీ ఉండటంతో ఆదివారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి ఆసుపత్రికి బయలు దేరింది. గుంతకల్లు- గూళపాళ్యం లైన్‌లో రోటరీ స్కూల్ దగ్గర రైలు ట్రాక్‌ను దాటుతుండగా ప్రమాదవశాత్తు రైలు ఢీకొందని బంధువులు తెలిపారు. రైల్వే జీఆర్‌పీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.

ట్రాక్టర్ చోదకుడి దుర్మరణం

రొద్దం, న్యూస్‌టుడే: మండలంలోని కలిపి గ్రామానికి చెందిన నాగేంద్రప్రసాద్ (42) అనే ట్రాక్టర్ డ్రైవర్ ప్రమాదవశాత్తు అదే వాహనం కిందపడి దుర్మరణం పాలైన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. గ్రామ సమీపంలోని చెరువు నుంచి మట్టిని పొలాలకు తోలుతున్న క్రమంలో ట్రాక్టర్ నడుపుతూ అదుపుతప్పి కింద పడిపోయాడు. గమనించిన స్థానికులు 108 వాహనంలో ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మద్యం మత్తులో యువకుల హల్‌చల్

అనంత నేరవార్తలు, న్యూస్‌టుడే: అనంతపురం నగరం శారదానగర్‌లో ఉన్న మద్యం దుకాణం వద్ద మత్తులో వీరంగం సృష్టించిన ముగ్గురిపై పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. రుద్రవైన్స్ ఎదుట ఆదివారం రాత్రి మద్యం మత్తులో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ముగ్గురు యువకులు పరస్పరం గొడవకు దిగారు. గట్టిగా కేకలు వేస్తూ రోడ్డుపైకి వచ్చి హల్‌చల్ చేశారు. స్థానికులు వారించినా లెక్కచేయకుండా గందరగోళం సృష్టించారు. సమాచారం అందుకున్న వన్‌టౌన్ సీఐ వెంకటేశ్వర్లు ఘటనాస్థలికి చేరుకుని మందుబాబులను అదుపులోకి తీసుకున్నారు. సదరు యువకులు ప్రింటింగ్ ప్రెస్‌లో పనిచేస్తున్నట్లు గుర్తించారు. వారిపై కేసు నమోదు చేశారు.

(c) eenadu

రాయదుర్గం

•రాయదుర్గం •కళ్యాణదుర్గం •ఉరవకొండ

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం

అవగాహన కల్పిస్తున్న ఎంవీఐ, సీఐ

ఉరవకొండ, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదాల నివారణలో డ్రైవర్లదే కీలక బాధ్యత అని గుంతకల్ ఎంవీఐ రాజబాబు, ఉరవకొండ సీఐ మహానంది పేర్కొన్నారు. రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉరవకొండలో ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ప్రతిడ్రైవర్ తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండలన్నారు. రోడ్డు భద్రత నియమాలను తప్పని సరిగా తెలుసుకోవాలన్నారు. చరవాణిలో మాట్లాడుతూ వాహనాలను నడపరాదని సూచించారు. ఇలాంటి అవగాహనతో రోడ్డు ప్రమాదాల నివారించవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆటోడ్రైవర్లు, స్థానికులు పాల్గొన్నారు.

వీరభద్రస్వామికి ప్రత్యేక పూజలు

విడపనకల్లు, న్యూస్‌టుడే: విడపనకల్లు మండలం ఉండబండ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయంలో ఆదివారం అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ఉదయం స్వామికి రుద్రాభిషేకం, అష్టోత్తరం, శ్రీభద్రకాళి అమ్మవారికి పంచామృతాభిషేకం, కుంకుమార్చనలు, మహామంగళ హారతులు ఇచ్చారు. భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. రాత్రి చిన్న రథంపై భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఉత్సవ మూర్తులను కొలువుదీర్చి ఆలయం చుట్టూ ఊరేగించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

భద్రకాళి సమేత వీరభద్రస్వామి

ఉచిత నేత్ర శిబిరం సద్వినియోగం

రాయదుర్గం, న్యూస్‌టుడే: సమాజ సేవే లక్ష్యంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని లయన్స్ క్లబ్ రాయదుర్గం సిటిజన్స్ మాజీ రీజియన్ ఛైర్మన్ ఎంఆర్‌జీ శంకర్‌బాబు, మాజీ అధ్యక్షుడు అంబాజీరావులు అన్నారు. పట్టణంలోని ఆర్యవైశ్య కల్యాణ మండపంలో ఆదివారం ఉదయం స్థానిక లయన్స్‌క్లబ్ వారు ఉచిత నేత్ర చికిత్సా శిబిరాన్ని నిర్వహించారు. శిబిరానికి 110 మంది హాజరు కాగా 80 మందికి నేత్రశస్త్ర చికిత్సలకు బెంగళూరు శంకర్ ఆసుపత్రి వైద్యులు ఎంపిక చేసినట్లుగా వారు తెలిపారు. ఇటీవల నిర్వహించిన నేత్ర చికిత్సా శిబిరంలో శస్త్ర చికిత్సలు చేయించుకున్న 150మందికి కళ్లద్దాలను పంపిణీ చేసినట్లుగా వారు తెలిపారు.

కళ్లద్దాలను పంపిణీ చేస్తున్న లయన్స్‌క్లబ్ సభ్యులు

గ్రామీణ రహదారులకు మోక్షమెన్నడో!

■ రాకపోకలకు అవస్థలు

ఉరవకొండ, న్యూస్‌టుడే: గత వైకాపా ప్రభుత్వం ఐదేళ్ల రహదారుల అభివృద్ధిని పూర్తిగా విస్మరించడంతో గ్రామీణదారులు పూర్తి అధ్వానంగా మారాయి. ఉరవకొండ నియోజకవర్గంలో కొన్ని గ్రామీణ రహదారులు శిథిలమయ్యాయి. మరమ్మతులు చేపట్టకపోవడంతో రాకపోకలకు ప్రజలు, వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

పందికుంట-వెంకటాంపల్లి రహదారి దుస్థితి

ఎక్కడెక్కడంటే..

- ఉరవకొండ మండలంలో ఉరవకొండ- ఇంద్రావతి, షేక్షానుపల్లి- షేక్షానుపల్లి తండ, రాచర్ల తండ- కోనాపురం, రాయంపల్లి- వ్యాసాపురం, రేణుమాకుపల్లి- నింబగల్లు రహదారులు అధ్వానంగా ఉన్నాయి.
- విడపనకల్లు మండలంలో పాల్తూరు- హావళిగి, పెద్ద కొట్టాలపల్లి రహదారులు మరమ్మతులకు నోచుకోవడంలేదు.
- బెళుగుప్ప మండలంలో రామసాగరం క్రాస్ నుంచి బూదిగుమ్మ, శీర్పి- విరుపాపల్లి, బెళుగుప్ప- పెనకలపాడు రోడ్లది కూడా అదే పరిస్థితి.
- కూడేరు మండలంలో జాతీయ రహదారి నుంచి మరుట్ల-3, వజ్రకరూరు మండలంలో కడమలకుంట, కమలపాడు, ప్యాపిలి, పందికుంట- వెంకటాంపల్లి, వజ్రకరూరు-గంజికుంట దారులు మరమ్మతులకు గురయ్యాయి. వాటికి సకాలంలో మరమ్మతులు చేయకపోవడంతో శిథిలం అవుతున్నాయి. ఫలితంగా ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. రాత్రి పూట ప్రయాణించడం మరీ కష్టంగా ఉంటోందని చోదకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వం చొరవ చూపితేనే..

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడగానే నియోజకవర్గంలో కొన్ని రహదారులను ఆధునికీకరించారు. మిగితా దారులపై కూడా దృష్టి సారిస్తే గ్రామీణ రోడ్ల రూపు మారనున్నాయి. ఆ దిశగా సంబంధిత ఇంజినీరింగు అధికారులు ఆధునికీకరణకు ప్రతిపాదనలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు.

నిధుల మంజూరుకు ప్రతిపాదనలు

- మదన్‌మోహన్, పీఆర్ ప్రాజెక్టు డీఈఈ, ఉరవకొండ

గ్రామీణ రహదారుల ఆధునికీకరణకు మంత్రి పయ్యావుల కేశవ్ ఆదేశాల మేరకు ప్రతిపాదనలను తయారుచేశాం. వాటికి కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎంజీఎస్‌వై కింద నిధుల మంజూరు కోరుతూ ఆయన ద్వారా పూర్తి వివరాలను పంపాం. అవన్నీ డీపీఆర్ స్థాయిలో ఉన్నాయి. మరో రెండు నెలల్లో నిధులు మంజూరయ్యే అవకాశం ఉంది. మంజూరైన వెంటనే పనులు ప్రారంభిస్తాం.

రాయదుర్గం: ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తున్న ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, తెదేపా శ్రేణులు

ఉరవకొండ: ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేస్తున్న భాజపా నాయకురాలు సౌభాగ్య

ఎన్టీఆర్.. చిరస్మరణీయుడు

రాయదుర్గం, న్యూస్‌టుడే: తెదేపా వ్యవస్థాపకులు ఎన్టీఆర్ పేరుతో సామాజిక సేవా కార్యక్రమాలను ఇకపై విస్తృతం చేస్తామని ప్రభుత్వవిప్ కాలవ శ్రీనివాసులు తెలిపారు. ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా ఆదివారం ఉదయం పట్టణంలోని సీతారామాంజనేయ కల్యాణ మండపం వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. కల్యాణ మండపంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటుచేశారు. ఆయన మాట్లాడుతూ సమాజంలో మార్పు కోసం ఎన్టీఆర్ తీసుకొచ్చిన అనేక సంస్కరణలు కలకాలం నిలిచిపోతాయన్నారు. ఈ కార్యక్రమంలో కాలవ ఫౌండేషన్ ఛైర్మన్ కాలవ భరత్, పట్టణ తెదేపా అధ్యక్షుడు బండి కృష్ణ కృష్ణమూర్తి, తెదేపా నాయకులు టంకశాల హనుమంతు, మార్కెట్ యార్డు ఛైర్మన్ హనుమంతరెడ్డి, పలువురు నాయకులు, తెదేపా కార్యకర్తలు పాల్గొన్నారు. ఆదివారం నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి అనూహ్య స్పందన లభించింది. 1132 మంది రక్తదానం చేశారు. రక్తదానం చేసిన తెదేపా నాయకులు, కార్యకర్తలు, రక్తదానానికి సహకరించిన ఆరోగ్య సిబ్బందికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంకుతో పాటు బళ్లారి విమ్స్ ఆసుపత్రికి దాతల ద్వారా సేకరించిన రక్తాన్ని పంపుతున్నారు.

బెళుగుప్పలో నివాళులు అర్పిస్తున్న తెదేపా నాయకులు

★ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా రాయదుర్గం, కళ్యాణదుర్గం, ఉరవకొండ నియోజకవర్గాల్లోని పలు మండలాల్లో రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటుచేశారు.

కుందుర్పి: అన్నదానం చేస్తూ..

ఆత్మగౌరవానికి ప్రతీక.. తారక రాముడు

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే: ప్రపంచ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఘనత మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావుకు దక్కుతుందని కళ్యాణదుర్గం తెదేపా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పేర్కొన్నారు. ఎన్టీ రామారావు వర్ధంతి సందర్భంగా ఆదివారం బెంగళూరు డాలర్స్ కాలనీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎన్టీ రామారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీ రామారావు 1982లో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసి పేదల సంక్షేమ పథకాలను చేపట్టారని, కిలో బియ్యం రెండు రూపాయలకు అందించారని గుర్తు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రజలకు గుర్తింపు తెచ్చారని, సామాజిక న్యాయానికి పెద్దపీట వేసి వెనుకబడిన వర్గాలకు రాజకీయాల్లో అవకాశం కల్పించారని తెలిపారు. బెంగళూరు తెదేపా ఫోరం సంచాలకుడు శ్రీకాంత్ మాట్లాడుతూ ఎన్టీఆర్ అంటే ఆత్మగౌరవానికి ప్రతీక అని వ్యాఖ్యానించారు. పేదలను ఆర్థికంగా, సామాజికంగా ముందుకు తెచ్చారని తెలిపారు. బెంగళూరు ఉత్తర కమ్మవారి సంఘం అధ్యక్షుడు గుమ్మడి సాంబశివరావు మాట్లాడుతూ తెదేపా ఏర్పాటు చేసిన ఎన్టీ రామారావు తక్కువ కాలంలో రాజ్యాధికారంలోకి వచ్చారని గుర్తు చేశారు. వాల్మీకి అభివృద్ధి మండలి అధ్యక్షుడు, కళ్యాణదుర్గం మాజీ మున్సిపాలిటీ అధ్యక్షుడు వై.పి. రమేష్ మాట్లాడారు. కార్యక్రమంలో బెంగళూరు ఉత్తర కమ్మవారి సంఘం ప్రధాన పోషకుడు పత్తిపాటి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

చిత్రపటానికి నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే సురేంద్రబాబు, ఆంజనేయులు తదితరులు

సెపక్‌తక్రా భారత జట్టు శిక్షణ శిబిరానికి ఎంపిక

ఉరవకొండ, న్యూస్‌టుడే: గుంతకల్లుకు చెందిన మానస సెపక్ తక్రా భారత జట్టు శిక్షణ శిబిరానికి ఎంపికైనట్లు ఆ క్రీడ విభాగం జిల్లా కార్యదర్శి సప్తగిరి మల్లికార్జున, ఛైర్మన్ షాహిన్, పీడీ మారుతి ప్రసాద్‌లు పేర్కొన్నారు. ఆమె ఇంటర్మీడియట్ వరకు వజ్రకరూర్‌లోని కేజీబీవీలో విద్యను అభ్యసించింది. ప్రస్తుతం అనంతపురంలో ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ చదువుతోంది. ఇప్పటి వరకు 16 సార్లు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనగా 8 సార్లు వివిధ పతకాలను అందుకున్నట్లు వారు తెలిపారు. గుజరాత్‌లో జరిగిన ఖేల్ ఇండియా పోటీల్లో ఉత్తమ ప్రతిభను కనబరచడంతో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, అఖిల భారత సెపక్ తక్రా సమాఖ్య ఆమెను భారత జట్టు శిక్షణ శిబిరానికి ఎంపిక చేశాయన్నారు. ప్రస్తుతం ఆమె బ్యాంకాక్‌లో శిక్షణ పొందుతున్నట్లు తెలిపారు.

మానస

సీసీ రోడ్లు నిర్మించరూ..

రాయదుర్గం పట్టణంలోని వాల్మీకినగర్ ఏర్పడి 20 ఏళ్లు గడుస్తున్నా నేటికీ సీసీ రోడ్లు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా మురుగు అస్తవ్యస్తంగా ప్రవహిస్తోంది. దీంతో దుర్వాసన, దోమలు విపరీతంగా వ్యాపిస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై శానిటరీ ఇన్‌స్పెక్టర్ రవీంద్ర మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులను పంపి మురుగు తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

-న్యూస్‌టుడే, రాయదుర్గం పట్టణం

బస్సు షెల్టర్ శిథిలం

డి.హీరేహాళ్ మండలం హిర్డేహాళ్ గేట్ బళ్లారి ప్రధాన రహదారిలో ఉన్న బస్సు షెల్టర్ చాలా ఏళ్లుగా శిథిలావస్థలో ఉంది. ప్రయాణికులు అందులో కూర్చోవడానికి భయపడుతున్నారు. ప్రయాణ సమయంలో బస్సుల కోసం వేచి ఉన్నప్పుడు ఎండ, వానకు తడుస్తూ, ఎదురు చూడాల్సిన పరిస్థితి. కావున సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు కొత్త షెల్టర్ నిర్మించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

- న్యూస్‌టుడే, డి.హీరేహాళ్

ప్రమాదకరంగా విద్యుత్తు స్తంభాలు

విడపనకల్లు మండలం ఆర్. కొట్టాల, డోనేకల్లు గ్రామ పొలాల్లో ప్రమాదకరంగా విద్యుత్తు స్తంభాలు ఒరిగాయి. ఎప్పుడు పడుతాయోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటి వల్ల పొలాలకు వెళ్లాలంటేనే భయంగా ఉందని వారు వాపోతున్నారు. పొలాలకు పనులకు రావడానికి కూలీలు భయంతో రావడం లేదన్నారు. విద్యుత్తు అధికారులు స్పందించి ప్రమాదకరంగా ఉన్న వాటిని సరిచేయాలని రైతులు కోరుతున్నారు.

- న్యూస్‌టుడే, విడపనకల్లు

లీకవుతున్న పైప్‌లైన్.. తాగునీరు వృథా

ఉరవకొండలో డ్రైవర్స్ కాలనీ వద్ద కణేకల్లు ప్రధాన రహదారి పక్కనున్న తాగునీటి పైప్‌లైన్ లీకవుతోంది. దీని కారణంగా నీరు వృథాగా పోతున్నాయి. పైప్‌లైన్‌లో నీరు ఆగినప్పుడు లీకయిన నీరు తిరిగి పైప్‌లైన్‌లో చేరుతున్న పరిస్థితి. దీంతో కలుషిత నీరు వస్తున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైగా నీటి వృథాతో పరిసరాల్లో బురదమయంగా మారింది. అధికారులు స్పందించి, పైప్‌లైన్‌కు మరమ్మతులు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

- న్యూస్‌టుడే, ఉరవకొండ

తొట్టె.. దాహం తీర్చే..

డి.హీరేహాళ్, న్యూస్‌టుడే: రాయదుర్గం మండలం చదం గొల్లలదొడ్డి గ్రామశివారులో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన పశువుల నీటితొట్టి మూగజీవాలకు ఎంతో ఉపయోగపడుతోందని కాపరులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రైతులు తోటల్లో సూక్ష్మ సేద్యం, బిందు సేద్యం ద్వారా వ్యవసాయం చేస్తున్నారని, కావున మూగజీవాలకు నీళ్లు దొరకక చాలా ఇబ్బందులు పడేవాళ్లమన్నారు. నీటితొట్టె నిర్మాణం పూర్తవడంతో జీవాలు దాహం తీర్చుకుంటున్నాయి. దీనిని ఆదివారం న్యూస్‌టుడే క్లిక్ మనిపించింది

నిరుపయోగంగా ధోబీఘాట్లు

బొమ్మనహాళ్, న్యూస్‌టుడే: మండలంలోని పలు గ్రామాల్లో లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించిన ధోబీ ఘాట్లు నిరుపయోగంగా మారాయి. దీంతో రజకులు దుస్తులు శుభ్రం చేయడానికి నానా అవస్థలు పడుతున్నారు. మండలంలోని తారాకపురం, దేవగిరి, ఉంతకల్లు గ్రామాల్లో లక్షలాది రూపాయలు ప్రభుత్వ నిధులతో నిర్మించినా అవి వృథాగా మారాయి. దేవగిరిలో రూ.10 లక్షలు వరకు వెచ్చించి ధోబీఘాట్ నిర్మాంచినా ప్రారంభానికి ముందే శిథిలావస్థకు చేరుకున్నది. తారకాపురం, ఉంతకల్లులో కూడా రజకులు వేసవిలో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తగు చర్యలు తీసుకుని వెంటనే మరమ్మతులు చేయాలని వారు కోరుతున్నారు. ఈ విషయాన్ని పంచాయతీరాజ్ డీఈఈ దృష్టికి తీసుకెళ్లగా పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామన్నారు.

తారకాపురంలో ఇలా..

ఆయతపల్లిలో కార్డన్ సెర్చ్

రాయదుర్గం గ్రామీణం, న్యూస్‌టుడే: మండలంలోని ఆయతపల్లి గ్రామంలో ఆదివారం రాయదుర్గం అర్బన్ సీఐ జె.జయనాయక్ ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. అనుమానితుల ఇళ్లను సోదా చేశారు. ప్రభుత్వ అనుమతులు లేని ద్విచక్ర వాహనాలు, ఆటోలను తనిఖీ చేశారు. గ్రామంలో 20 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్భంగా సీఐ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ గ్రామంలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏవైనా సమస్యలు ఉంటే సంబంధిత అధికారులు, పోలీస్‌స్టేషన్‌ను సంప్రదించి పరిష్కరించుకోవాలన్నారు. గ్రామ ప్రజలందరూ సోదర భావంతో శాంతియుతంగా ఉండాలని సూచించారు.

బ్రహ్మసముద్రంలో పశుగ్రాసం దగ్ధం

కణేకల్లు, న్యూస్‌టుడే: మండలంలోని బ్రహ్మసముద్రం గ్రామంలో ఆదివారం విద్యుత్తు ప్రమాదంలో పశుగ్రాసం దగ్ధమైనట్లు గ్రామస్థులు తెలిపారు. విద్యుత్తు తీగలు ఒకదానికి ఒకటి రాసుకోవడంతో నిప్పురవ్వలు రాలి పశుగ్రాసం కాలి బూడిదైనట్లు బాధితులు తెలిపారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు మంటలు ఆర్పేందుకు గ్రామస్థులు ప్రయత్నాలు చేసినా అదుపులోకి రాలేదని తెలిపారు. రాయదుర్గం అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వగా వెంటనే వచ్చి మంటలను అదుపు చేశారన్నారు. ప్రభుత్వం అన్నదాతలను ఆదుకోవాలని కోరారు.

ఉపాధి పనులపై ప్రజాభిప్రాయ వేదిక

బొమ్మనహాళ్, న్యూస్‌టుడే: మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో 20వ తేదీన ఉపాధిహామీ పనులపై ప్రజాభిప్రాయ వేదికను నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో విజయ భాస్కర్ తెలిపారు. మండలంలోని 19 గ్రామ పంచాయతీల్లో 2024 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 2025 మార్చి 31 వరకు గ్రామాల్లో జరిగిన ఉపాధి పనులపై గ్రామసభలు నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమానికి మండలంలోని అధికారులు, మండల ప్రజాప్రతినిధులు హాజరు కావాలన్నారు.

దళితులకు రక్షణ కల్పించాలి

శెట్టూరు, న్యూస్‌టుడే: రాష్ట్రంలో దళితులకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ శెట్టూరులో అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆదివారం తాలూకా ఎస్సీ, ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జేఏసీ అధ్యక్షుడు చెలిమప్ప మాట్లాడుతూ పల్నాడు జిల్లా మాచవరం మండలం పిన్నెల్లి గ్రామానికి చెందిన దళిత మందసాల్మన్‌ను అధికార పార్టీ నాయకులు దాడి చేయడం హేయమైన చర్య అని, అందుకు బాధ్యులైన వారిని చట్టపరంగా శిక్షించాలన్నారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ జేఏసీ నాయకులు పాల్గొన్నారు.

వసతిగృహం.. నిర్మాణం పూర్తయ్యేనా!

కుందుర్పి, న్యూస్‌టుడే: కుందుర్పి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్మిస్తున్న బాలికల సంక్షేమ వసతిగృహ నిర్మాణం నాలుగేళ్ళుగా అర్థాంతరంగా ఆగిపోయింది. గత వైకాపా ప్రభుత్వం, బాలికల విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఆర్భాటాలు పలికి, క్షేత్రస్థాయిలో విఫలమైంది. మండల కేంద్రంలో స్థానిక ఉన్నత పాఠశాల ఆవరణలో రూ.60 లక్షల వ్యయంతో ప్రత్యేకంగా వసతి గృహం నిర్మిస్తున్నామని అప్పటి వైకాపా నాయకులు నిర్మాణపనులు ప్రారంభించారు. మొదట కొన్ని పనులు చేసి, ఒక అంతస్తు వరకు పైకప్పు నిర్మాణం పూర్తిచేశారు. చేసిన పనులకు బిల్లులు మంజూరు కాకపోవడంతో గుత్తేదారు గత మూడు సంవత్సరాలుగా నిర్మాణ పనులు నిలిపేశారు. కూటమి ప్రభుత్వమైనా నిర్మాణాలు పూర్తి చేయించి బాలికలకు వసతి సౌకర్యం ఏర్పాటు చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

కుందుర్పిలో నిలిచిన భవనం పనులు

In the Court Of The Prl Senior Civil Judge: Anantapuramu
S.O.P.No.01/2026

Between:
K.Dhanunjaya ...**Petitioner**
and
The Manager, Andhra Pragathi Grameena Bank, Tagguparthy Branch, Beluguppa (M), Anantapuramu ... **Respondent**

Notice to Respondent

ఇందుమూలముగా తెలియజేయడమేమనగా మా కక్షిదారుడైన K.Dhanunjaya S/o Late K.Narayana Reddy, 2/B.C. Colony, B.Ramasagaram (V), Beluguppa (M), Anantapur Dist, తన తల్లిదండ్రులైన Late K.Narayana Reddy గారు చాలా కాలం క్రితమే మరణించినారు. తరువాత తన తల్లి గారైన K.వెంకటలక్ష్మమ్మ గారు 25-01-2017వ సం॥ మరణించినారు. మరియు వీరి యొక్క ఇంటిపేరు కుమ్మతి మరియు గడిసేనా వారు అని కూడా పిలిచేవారు. తల్లిదండ్రుల మరణానంతరం తన తల్లిగారు జీవితకాలంలో సంపాదించిన స్థిర, చరాస్తులకు K.Dhanunjaya గారు మాత్రమే వారసుడు K.వెంకటలక్ష్మమ్మ గారు అనంత గ్రామీణ బ్యాంకు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు నందు Saving Account నందు ఉన్న మొత్తమును మరియు Fixed Deposit మొత్తంను తీసుకొనుటకు తన వారసుడిగా K.Dhanunjaya గారు పై కోర్టు నందు వారసత్వ Certficate కొరకు దావావేసి యున్నాడు. మొత్తం Diposits and Saving Account Amount 1) A/c 91037915226 నందు ఉన్న మొత్తం Rs. 32,212/-, Date: 12-04-2016, 2) A/c 91030804690 ఉన్న మొత్తం Rs. 54,976/-, Date: 25-11-2014, 3) A/c 91037911287 ఉన్న మొత్తం Rs. 26,638/-, Date: 15-02-2017, 4) A/c 91063148120 ఉన్న మొత్తం Rs. 26,335/-, Date: 10-06-2016, 5) A/c 91063148255 ఉన్న మొత్తం Rs. 54,176/- Date: 12-07-2016 6) A/c 91067228647 ఉన్న మొత్తం Rs 53,110/-, Date: 21-12-2018 మరియు 7) Saving A/c నందు ఉన్న మొత్తం A/c: 19114009065 నందు ఉన్న మొత్తం Rs. 1, 74,198/- కావున బ్యాంకు వారికి గాని ఎవరికైనా ఆక్షేపణలు ఉన్నయెడల 03-02-2026వ తేది ఉదయం 10.30 గంటలకు స్వతహాగా కాని, వకీలు ద్వారా గాని హాజరై తెలుపుకొనవలెను.లేని యెడల కోర్టు వారు మీ పరోక్షమునందు తీర్మానించెదరు.

By Court Order

M.C.Ramkumar, G.Peddanna,
Advocates, Ananthapur

విద్యార్థినులు.. క్రీడల్లో రత్నాలు

కళ్యాణదుర్గం గ్రామీణం, కణేకల్లు, న్యూస్‌టుడే: గ్రామీణ విద్యార్థినులు చదువుతో పాటు క్రీడల్లోనూ అదరగొడుతున్నారు. ఫుట్‌బాల్, హ్యాండ్‌బాల్, నెట్‌బాల్ క్రీడల్లో రాణిస్తూ రాష్ట్ర, జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరుస్తూ ముందుకు సాగుతున్నారు. విద్యలో, క్రీడలో ప్రతిభ చూపుతూ తోటి విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

భారతజట్టు తరఫున ఆడాలని..

రైతు కుటుంబంలో పుట్టి ఫుట్‌బాల్ క్రీడలో సత్తా చాటుతోంది తస్లీం. కళ్యాణదుర్గం మండలంలోని చాపిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. ఫుట్‌బాల్‌పై ఆరో తరగతి నుంచే ఆసక్తి పెంచుకుంది. గతేడాది నవంబరులో పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగిన అండర్ -17 రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ పోటీల్లో పాల్గొంది. రాష్ట్రస్థాయిలో అనంతపురం జట్టును విజేతగా నిలిపింది. జిల్లా అండర్ -17 బాలికల జట్టుకు గోల్ కీపర్‌గా వ్యవహరించి బంగారు పతకం సాధించింది. భారత జట్టు తరఫున ఆడటమే లక్ష్యం అంటోంది తస్లీం.

శిక్షకురాలిని అవుతా..



కళ్యాణదుర్గం మండలంలోని ముద్దినాయనపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతూ హ్యాండ్‌బాల్ క్రీడలో రాణిస్తోంది వెన్నెల. ఐదో తరగతి నుంచే హ్యాండ్‌బాల్ పట్ల మక్కువ పెంచుకుంది. అండర్ -14 బాలికల విభాగంలో జిల్లాస్థాయిలో ప్రతిభ చూపి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయుడు ప్రోత్సాహంతో రాణిస్తోంది. బాగా రాణించి శిక్షకురాలు కావాలనుకుంటున్నట్లు చెబుతోంది.

ప్రభుత్వ కొలువు సాధించాలని..

కణేకల్లు మండలంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతూ నెట్‌బాల్‌లో సత్తా చాటుతోంది సుస్మిత. గత ఏడాది అనంతపురంలో జరిగిన జిల్లాస్థాయి నెట్ బాల్ పోటీల్లో రాణించి ప్రశంసలు అందుకొంది. గతేడాది నవంబరులో జరిగిన రాష్ట్రస్థాయి నెట్‌బాల్ పోటీల్లో ప్రతిభ చాటి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది. ఈ నెల 27, 28 తేదీల్లో మహారాష్ట్రలోని నాందేడ్‌లో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొననుంది. బాగా రాణించి ప్రభుత్వ కొలువు సాధిస్తానంటోంది.

నేటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు

కుందుర్పి, న్యూస్‌టుడే: కుందుర్పి మండల కేంద్రంలో వెలిసిన శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను సోమవారం నుంచి ప్రారంభిస్తున్నట్లు ఆలయ ధర్మకర్త సత్యనారాయణ శాస్త్రి, సర్పంచి మారుతేశ్వరి తెలిపారు. సోమవారం అభిషేకం, మహామంగళహారతి, 20న యాగశాల ప్రవేశము, హోమము, 21న రాత్రి 8 గంటలకు శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి కళ్యాణోత్సవము, 22న నిత్యహోమము, బలిహరణ ఉత్సవము, 23న బ్రహ్మరథోత్సవము, రథోత్సవం, 24న పానకాల బండ్ల ఊరేగింపు కార్యక్రమం, 25న మధ్యాహ్నం ధ్వజారోహణతో వంటి కార్యక్రమాలతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని సత్యనారాయణ శాస్త్రి తెలిపారు.

మురడి ఆంజనేయుడికి అమావాస్య పూజలు

డి.హీరేహాళ్, న్యూస్‌టుడే: మురడి గ్రామంలో వెలసిన శ్రీఆంజనేయస్వామి ఆలయంలో ఆదివారం అమావాస్య సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు పవన్‌స్వామి, గ్రామపెద్దల సమక్షంలో ఉదయం నుంచి స్వామివారికి పంచామృతాభిషేకము, కుంకుమార్చన, వెండి కవచాలంకరణ, ప్రత్యేక పుష్పాలంకరణ, మహానివేదనతో ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు.

అలంకరణలో మూల విరాట్టు

వజ్రకరూరు, న్యూస్‌టుడే: వజ్రకరూరు మండలం తట్రకల్ గ్రామంలోని పెన్నహోబిలేశుడు ఆలయంలో అమావాస్యను సందర్భంగా గ్రామపెద్దల ఆధ్వర్యంలో పీఠాధిపతులు ఉరవకొండ గవిమఠం ఉత్తరాధికారి రాజేంద్రస్వామి ఆదివారం ప్రవచనాలు, భగవద్గీత, గోపూజ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ ప్రజలు ఆధ్యాత్మికతను పెంపొందించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో చెన్నబసవేశ్వరస్వామి, సిద్ధయ్యస్వామి గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

(c) eenadu

గుంతకల్లు

•గుంతకల్లు •శింగనమల •తాడిపత్రి

నెట్టికంటయ్య భక్తులకు నీడ సౌకర్యం

భక్తులకు ఎండ తగలకుండా ఏర్పాటు చేసిన షామియానా

గుంతకల్లు పట్టణం, న్యూస్‌టుడే : కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవస్థానానికి రోజురోజుకీ భక్తుల రద్దీ పెరుగుతోంది. ఈక్రమంలో స్వామి దర్శనానికి వచ్చిన భక్తులకు ఆలయాధికారులు ప్రత్యేక వసతులు కల్పిస్తున్నారు. ఆలయాభివృద్ధిలో భాగంగా భక్తులకు ఎండ తగలకుండా నీడ ఉండాలని షామియానా ఏర్పాటు చేశారు. దేవస్థానం ప్రాంగణంలోకి అడుగు పెట్టుగానే ఆధ్యాత్మిక వాతావరణం ఉండేలా ప్రశాంతత కల్పిస్తున్నారు. ఆలయ పరిసరాల్లోకి ఎలాంటి వాహనాలు రాకుండా బయటే పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశారు.

గుంటి సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి అభిషేకాలు

గార్లదిన్నె గ్రామీణం, న్యూస్‌టుడే: మండల పరిధిలోని కోటంక గ్రామ సమీపంలో కొండల మధ్య వెలసిన గుంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం అమావాస్య రోజు స్వామికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. అర్చకులు రామాచార్యులు ఉదయం అర్చనలు, క్షీరాభిషేకాలు, ఆకుల పూజలు వంటి విశేష పూజలు జరిపి స్వామిని పూలమాలలతో ప్రత్యేకంగా అలంకరించారు. చుట్టు పక్కల గ్రామాల ప్రజలు ఆలయానికి వచ్చి భక్తిశ్రద్ధలతో స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. దర్శనానికి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించి, అన్నదాన సదుపాయం కల్పించారు.

ప్రత్యేకాలంకరణలో గుంటి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి

మేమున్నాం.... మీకు తోడుగా

గుంతకల్లు పట్టణం: 80085 73072
తాడిపత్రి: 79950 67001
శింగనమల: 8008612342

సమస్య : గుంతకల్లులోని గుత్తి రోడ్డు జాతీయ రహదారిలో గుంతలు ఎక్కువగా ఉండటంతో వాహన ప్రమాదాలు జరుగుతున్నాయి. **- నాగేంద్ర**

సమాధానం: తొందరలో గుంతల పూడ్చివేత కార్యక్రమం చేపడతాం. **- కోటేశ్వరరెడ్డి, జేఈ, ఎన్‌హెచ్ విభాగం.**

సమస్య : యల్లనూరు మండలంలోని నీరాం జంపల్లి గ్రామంలో బీఎస్‌ఎన్‌ఎల్ టవర్ ఉన్నా సిగ్నల్ అందక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. **-కుళ్లాయప్ప, ఉపాధ్యాయులు**

సమాధానం: పార్నపల్లి వద్ద బ్రాంచ్ కెనాల్ మరమతులు జరుగుతున్న సమయంలో బీఎస్ఎన్ఎల్ టవర్ సంబంధించి తీగలు తెగిపోయాయి. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తాం. **- ప్రవీణ్, బీఎస్ఎన్ఎల్ అధికారి**

– న్యూస్‌టుడే, యల్లనూరు

రహదారులపైనే చెత్తాచెదారం!

• మాంసం వ్యర్థాలతో దుర్గంధం • ప్రజలకు తప్పని తిప్పలు

తాడిపత్రి, న్యూస్‌టుడే: తాడిపత్రిలోని పలు దారుల్లో అపరిశుభ్రత తాండవిస్తోంది. ఇక్కడ ప్రజల్లో అవగాహన కొరవడి రానురాను స్వచ్ఛతకు తూట్లు పడుతున్నాయి. నివాస గృహాలు, దుకాణాల నుంచి వెలువడే వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ రోడ్లపై పడేస్తున్నారు. వీటి వల్ల దుర్వాసన వెదజల్లుతోంది. దీనికి తోడు దారుల వెంబడి పోగవుతున్న చెత్తకు నిప్పు పెడుతున్నారు. ఇది కూడా పెద్ద సమస్యగా మారింది. దీంతో వాహనచోదకులు ఇబ్బంది పడుతున్నారు.

● ఇదివరకే అధికారులు పాత నివాస గృహాలను కూల్చిన తరువాత వచ్చే వ్యర్థాలను నిర్దేశిత ప్రాంతాల్లో మాత్రమే వేయాలని సూచించారు. ఇవేమీ పట్టించకుండా దారుల వెంబడి వదులుతున్నారు. దీనిపై అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు వెళ్తున్నా తాత్కాలిక పరిష్కారం మాత్రమే చూపుతున్నారని ప్రజలు వాపోతున్నారు.

ఇవిగో సమస్యల కేంద్రాలు!

● తాడిపత్రిలో పరిసరాల్లోని తితిదే కల్యాణ మండపం వద్ద నుంచి కడప రోడ్డు వరకు వెళ్లే అవుటర్ బైపాస్ పక్కన భారీగా వ్యర్థాలు పడేస్తున్నారు. అంతేకాకుండా చికెన్, మటన్ దుకాణాల నుంచి వచ్చే వ్యర్థాలు రోడ్డుపైనే వేయడంతో దుర్వాసన వస్తోందని వాహనదారులు వాపోతున్నారు. కోళ్ల వ్యర్థాల కోసం కుక్కలు గుంపులుగా తిరుగుతూ వాహనదారులను వెంబడిస్తుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.

● తాడిపత్రిలోని పెన్నానది అవుటర్ బైపాస్‌పై భారీగా ఇంటి నిర్మాణ వ్యర్థాలు పడేస్తున్నారు. ప్రధానంగా మార్కెట్ యార్డు వెనకాల, కొత్త పెన్నా వంతెన, బుగ్గ రామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద చెత్తాచెదారం పేరుకుపోతోంది.

● నందలపాడు కాలనీలో వాటర్ వర్క్స్‌కు వెళ్లే దారి, శ్రీనివాసపురం నుంచి భగత్ సింగ్‌నగర్‌కు వెళ్లే దారి, పోరాట కాలనీ నుంచి నంద్యాల రోడ్డు వైపు దారుల్లో పరిస్థితి దారుణంగా ఉంది.

యల్లనూరు రోడ్డుపై పడేసిన వ్యర్థాలు

ప్రజల్లో మార్పు తీసుకొస్తాం

-నాగేంద్ర ప్రసాద్, మున్సిపల్ ఏఈ, తాడిపత్రి

తాడిపత్రిలోని మాంసం దుకాణాదారులందకీ సమావేశం ఏర్పాటు చేసి వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ పడేయకూడదని సూచించాం. అయినా కొందరిలో మార్పు రావడం లేదు. వీరిపై తగు చర్యలు తీసకుంటాం. నిత్యం మైకుల ద్వారా ప్రజలకు ఇళ్లల్లోని చెత్తను మున్సిపల్ వాహనాలకే ఇవ్వాలని అవగాహన కల్పిస్తున్నాం. పూర్తిస్థాయిలో సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం.

ఘనంగా యోగి వేమన జయంతి

రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రదర్శన

గుంతకల్లు, న్యూస్‌టుడే : సమాజంలో చోటుచేసుకున్న మూఢవిశ్వాసాలు, అక్రమాలు, అన్యాయాలు, దురాచారాలను చూసి ప్రజాకవి యోగివేమన ఎంతో చింతించారని వక్తలు అన్నారు. వేమన (వేమారెడ్డి) జయంతి కార్యక్రమం ఆదివారం గుంతకల్లులోని ఆయన విగ్రహం వద్ద రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగింది. అనంతరం పట్టణంలోని ప్రధానరహదారిలో ప్రదర్శన నిర్వహించారు. రెడ్డి సంక్షేమసంఘం అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, ఉపాధ్యక్షులు మల్లారెడ్డి, రంగారెడ్డి, లక్ష్మీనారాయణరెడ్డి, కార్యదర్శులు జగదీశ్వర్‌రెడ్డి, హనుమంతరెడ్డి, రంగస్వామిరెడ్డి, వన్నూర్‌రెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రారెడ్డి, జయరాంరెడ్డి, కోశాధికారి నీలకంఠారెడ్డి, వైకాపా నాయకుడు మంజునాథ్‌రెడ్డి, గుత్తి గేట్స్ కళాశాల అధినేత పద్మావతి తదిరులు పాల్గొన్నారు.

త్రుటిలో తప్పిన అగ్ని ప్రమాదం

గుత్తి, న్యూస్‌టుడే : గుత్తిలోని పారిశ్రామిక వాడలో కొందరు చెత్తాచెదారానికి ఆదివారం సాయంత్రం నిప్పు పెట్టారు. దట్టమైన పొగతో మంటలు ఎగిసిపడ్డాయి. పారిశ్రామిక వాడ పొగమయమైంది. కొందరు తమ పరిశ్రమల్లోని ప్లాస్టిక్ వ్యర్థాలు, రబ్బర్‌ను పోగు చేసి వాటికి నిప్పుపెట్టారు. ఆ మంటలు ఎగిసిపడ్డాయి. సుమారు రెండు గంటల పాటు పొగ గుత్తిఆర్.ఎస్.లోని పత్తికొండరోడ్డు వరకు కమ్ముకుంది. సమీపంలోని పరిశ్రమలకు నిప్పంటుకొని ఉంటే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. మంటలు ఎంతకీ అదుపులోకి రాకపోవడంతో గుంతకల్లు నుంచి అగ్నిమాపక దళం సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. మంటలు ఆరిపోవడంతో పారిశ్రామిక వాడలోని పారిశ్రామిక వేత్తలు ఊపిరి పీల్చుకున్నారు.

'మండల స్థాయి అధికారులు హాజరవ్వాలి'

యల్లనూరు, న్యూస్‌టుడే: తహసీల్దార్ కార్యాలయంలో ప్రతి సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు హాజరుకావాలని తహసీల్దార్ రామ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10గంటలకు మండలస్థాయి అధికారులు వచ్చి ప్రజా వినతులను స్వీకరించాల్సి ఉంటుందన్నారు. ఏవైనా భూముల సంబంధించి అవకతవకలు ఉంటే అక్కడే పరిష్కరిస్తామని, ప్రజలు నుంచి అర్జీలు స్వీకరిస్తామని తహసీల్దార్ తెలిపారు.

పాఠశాల భవనం పూర్తయ్యేదెన్నడో?

యాడికిలోని ఉర్దూ పాఠశాల భవన నిర్మాణం ఏడేళ్ల నుంచి అసంపూర్తిగా మిగిలింది. ఉర్దూ అకాడమీ నిధుల కింద చేపట్టిన నూతన గదుల నిర్మాణం పూర్తి కావడానికి ఇంకెన్నేళ్లు పడుతుందోనని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. పాఠశాలలో గదులలేక ఇబ్బందుల నడుమ విద్యార్థులు విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారు. గుత్తేదారుడి నిర్లక్ష్యం కారణంగా పనులు ఆగిపోయాయని, విద్యాశాఖ అధికారులు చెబుతుండగా నిధుల సమస్య ఉందని గుత్తేదారుడు చెబుతున్నాడు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు. -న్యూస్‌టుడే, యాడికి

సెపక్‌తక్రా భారత జట్టు శిక్షణ శిబిరానికి ఎంపిక

మానస

ఉరవకొండ: గుంతకల్లుకు చెందిన మానస సెపక్‌తక్రా భారత జట్టు శిక్షణ శిబిరానికి ఎంపికైనట్లు ఆ క్రీడా విభాగం జిల్లా కార్యదర్శి సప్తగిరి మల్లికార్జున, ఛైర్మన్ షాహిన్, పీడీ మారుతి ప్రసాద్‌లు పేర్కొన్నారు. ప్రస్తుతం అనంతపురంలో ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ చదువుతోంది. ఇప్పటి వరకు 16 సార్లు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనగా 8 సార్లు వివిధ పతకాలను అందుకున్నట్లు వారు తెలిపారు. గుజరాత్‌లో జరిగిన ఖేలో ఇండియా పోటీల్లో ఉత్తమ ప్రతిభను కనబరచడంతో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, అఖిల భారత సెపక్‌తక్రా సమాఖ్య ఈమెను భారత జట్టు శిక్షణ శిబిరానికి ఎంపిక చేశాయన్నారు.

20న వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు

గుంతకల్లు పట్టణం, న్యూస్‌టుడే : గుంతకల్లులో వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో 20న ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. మంగళవారం ఆలయంలో క్షీర కలశ పూజ, విష్ణు సహస్రనామ పారాయణం, కన్యకా పరమేశ్వరికి క్షీరాభిషేకం వంటి పూజా కార్యక్రమాలు ఉంటాయని, భక్తులు పాల్గొనాలని కమిటీ సభ్యులు కోరారు.

స్తంభాలు నాటారు.. తీగలు మరిచారు!

గుత్తి మండలంలోని అబ్బేదొడ్డి-మామిడూరు గ్రామాల మధ్య విద్యుత్తుశాఖ అధికారులు కొత్తగా స్తంభాలను రోడ్డుపక్కన పాతారు. నెలలు గడుస్తున్నా వాటికి తీగలను అమర్చలేదు. స్తంభాలు కొన్నింటిని రోడ్డుపైనే పడేశారు. స్తంభాలు శిథిలావస్థకు చేరుకునే పరిస్థితి దాపురిస్తోంది. ఇప్పటికైనా విద్యుత్తుశాఖ అధికారులు స్పందించి స్తంభాలకు తీగలను ఏర్పాటు చేయాలని రైతులు, ప్రజలు కోరుతున్నారు. -న్యూస్‌టుడే, గుత్తి

ప్రయాణికుల వెతలు పట్టవా?

గుత్తి సమీపంలోని రైల్వే గేటు నుంచి గుత్తి ఆర్‌ఎస్‌కు వెళ్లే రోడ్డు పూర్తిగా శిథిలమైంది. దాదాపు రెండు కిలోమీటర్ల మేర అక్కడక్కడ పెద్ద పెద్ద గోతులు ఏర్పడాయి. మూడేళ్ల నుంచి పరిస్థితి దారుణంగా ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదని జనం ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి మరమ్మతులు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.

–న్యూస్‌టుడే, గుత్తి గ్రామీణం

రైల్వే అధికారులూ స్పందించరు!

గుత్తి సమీపంలోని కర్నూలు రోడ్డులోని రైల్వే వంతెన వద్ద జనప చువ్వలతో ఏర్పాటు చేసిన కట్టడం శిథిలమైపోయింది. ఈప్రాంతంలో గుంత పడింది. ఇటుగా వెళ్లే ప్రయాణికులు గుంతలో వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతోపాటు వంతెన కింద సీసీ రహదారి అధ్వానంగా మారింది. రైల్వే అధికారులకు చెబుతున్నా పట్టించుకోవడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. రైల్వే అధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.

–న్యూస్‌టుడే, గుత్తి గ్రామీణం

ఏటీఎం చోరీకి యత్నం

తాడిపత్రి, న్యూస్‌టుడే: తాడిపత్రిలోని కడప రోడ్డులో ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంలో చోరీకి యత్నించిన ఘటన ఆదివారం తెల్లవారుజామున జరిగింది. గ్రామీణ సీఐ శివగంగాధర్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు గుర్తు తెలియని యువకుడు ఏటీఎం ధ్వంసం చేస్తుండగా ఆ సన్నివేశాన్ని ముంబయిలోని ఆయా ఏటీఎం నిర్వాహకులు గమనించారు. వెంటనే స్టేషన్‌కు సమాచారం ఇవ్వడంతో సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లినట్లు తెలిపారు. అనంతరం సదరు యువకుడు పరారయ్యేందుకు ప్రయత్నించగా పోలీసు సిబ్బంది వెంబడించి అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు సీఐ తెలిపారు.

దుండగుల చేతిలో ధ్వంసమైన ఏటీఎం

నేడు శివాలయంలో ఉచిత ఫిజియో థెరపీ

అనంత సాంస్కృతికం: నగరంలోని మొదటి రోడ్డు శివాలయంలో 19న (సోమవారం) ఉదయం 9గంటలకు ఉచిత ఫిజియో థెరపీ శిబిరం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఆర్టీసీ బస్టాండు సమీపంలోని చంద్ర ఆసుపత్రి వెనక రాజహంస కింగ్‌డంలోని వన్ ఫిజియో, ఫిజియోథెరపి క్లినిక్‌లో సంప్రదించాలని సూచించారు. ఫీజియో థెరపిస్టు, ఎంపీటీ కార్డియోడా నందిని ఆధ్వర్యంలో జరిగే ఈకార్యక్రమాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలని సూచించారు.

ఆకుల రఘురామయ్యకు సాహితీ పురస్కారం

నార్పల న్యూస్‌టుడే : నార్పల మండలంలోని హెచ్ సోదనపల్లి గ్రామానికి చెందిన ఆకుల రఘురామయ్యకు 'నిండు నూరేళ్ల జీవిద్దాం' అనే కవితగాను కర్ణాటక తెలుగు రచయితల సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన బహు భాషా కవుల సమ్మేళనంలో 2026 ఏడాదికి గాను సంక్రాంతి జాతీయ సాహితీ పురస్కారం దక్కింది. బెంగళూరులోని ఇండో ఏసియన్ అకాడమీ ప్రాంగణంలో ఈ నెల 18న పురస్కారం అందుకున్నారు. పురస్కార గ్రహీతకు కవులు, కళాకారులు, గ్రామస్థులు ఆదివారం ప్రత్యేక అభినందనలు తెలిపారు.

ఆకుల రఘురామయ్య తదితరులు

సీపీఎం కరపత్రాల ఆవిష్కరణ

కరపత్రాలు ఆవిష్కరిస్తున్న సీపీఎం నాయకులు

గుంతకల్లు పట్టణం, న్యూస్‌టుడే : వెనుజువెలాపై అమెరికా దురాక్రమణ దాడికి వ్యతిరేకంగా సీపీఎం నాయకులు ఆదివారం గుంతకల్లులో కరపత్రాలను పంపిణీ చేశారు. పార్టీ కార్యాలయం నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు కరపత్రాల పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగించారు. సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు శ్రీనివాసులు, పట్టణ కార్యదర్శి మారుతీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

రేపు జిల్లా స్థాయి కుస్తీ పోటీలు

పామిడి, న్యూస్‌టుడే : ఈ నెల 20న జిల్లా స్థాయి జూనియర్, సీనియర్ సంబంధిత విభాగాల్లో జిల్లా స్థాయి మట్టి కుస్తీ పోటీలను పామిడిలోని జూనియర్ కళాశాల పక్కన ఉన్న కమ్యూనిటీ భవనంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా కార్యదర్శి వాణి, జిల్లా కుస్తీ శిక్షకుడు రాఘవేంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు ఆధార్ కార్డు, మూడు ఫొటోలు, జనన ధ్రువీకరణ పత్రంతో రావాలని కోరారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు ఈ నెల 25, 26న చిలకలూరిపేటలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు.

నేటి నుంచి పశువైద్య శిబిరాలు

గుత్తి, న్యూస్‌టుడే : గుత్తి, పెద్దవడుగూరు, పామిడి మండలాల్లోని పలు గ్రామాల్లో సోమవారం నుంచి పశువైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు గుత్తి ప్రాంతీయ సహాయ సంచాలకులు డాక్టర్ భారతి తెలిపారు. గొర్రెలు, మేకలు, పశువులకు నట్టల నివారణకు మందులు వేసి, పశువులకు టీకాలు వేస్తామని చెప్పారు. పశువులు, జీవాలకు బీమా చేయిస్తామన్నారు. ప్రిమియంలో 85 శాతం రాయితీ ఉంటుందన్నారు. శిబిరాలను ఈనెల 31 వరకు నిర్వహిస్తామన్నారు. పశుసంపదను కాపాడే ప్రయత్నంలో భాగంగా వైద్యశిబిరాలు నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. రైతులు, గొర్రెలు, మేకల పెంపకం దారులు శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

యుగపురుషుడు ఎన్టీఆర్

గుంతకల్లులో..

గుంతకల్లులో.. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేస్తున్న తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు జితేంద్రగౌడ్

తాడిపత్రిలో..

నీలారెడ్డిపల్లిలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేస్తున్న ఎమ్మెల్యే శ్రావణిశ్రీ తదితరులు

శింగనమలలో..

బుక్కరాయసముద్రంలో ఎన్టీఆర్‌కు నివాళి అర్పిస్తున్న తెదేపా నాయకుడు రామలింగారెడ్డి తదితరులు

విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి, తెదేపా వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు వర్ధంతిని ఆదివారం గుంతకల్లు, తాడిపత్రి, శింగనమల నియోజకవర్గాల్లోని అన్ని ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. రాష్ట్రానికి, తెదేపాకు ఆయన అందించిన సేవలను ఆపార్టీ నాయకులు గుర్తు చేసుకున్నారు. యుగపురుషుడు ఎన్టీఆర్ అని, ఆయన ఆశయ సాధనకు కృషి చేద్దామని ప్రతిజ్ఞ చేశారు. –న్యూస్‌టుడే బృందం

యాడికిలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద అంజలి ఘటిస్తున్న తెదేపా నాయకులు

గుత్తిలో.. ఎన్టీఆర్ విగ్రహం వద్ద నివాళి

పెద్దవడుగూరులో..

పెద్దపప్పూరులో..

నార్పలలో.. ఆలం వెంకట నరసానాయుడు, మండల కన్వీనర్ కుళ్లాయప్ప ఆధ్వర్యంలో

అలరించిన సినీ సంగీతార్చన

ఆఫీసర్స్ క్లబ్‌లో సామూహిక ఆలాపన చేస్తున్న గాయనీ గాయకులు

అనంత సాంస్కృతికం: నందమూరి తారకరామారావు 30వ వర్ధంతిని పురస్కరించుకుని నగరంలో ఆదివారం రాత్రి పలు చోట్ల సంగీత విభావరి జరిగింది. అనంతపురం ఆఫీసర్స్ క్లబ్ ఆవరణలో ఎన్టీఆర్ వర్ధంతి, కల్యాణదుర్గం తెదేపా ఐదుగురు సభ్యుల కమిటీ మాజీ సభ్యుడు దివంగత రాధాస్వామి జయంతిని పురస్కరించుకుని తెలుగు సినీ సంగీత స్వరాభిషేకం నిర్వహించారు. రామ్స్ క్లాస్ ఆర్కెస్ట్రా నిర్వాహకుడు రామాంజనేయులు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గౌరవ అతిథులుగా డీఆర్వో మాలోల, ఆచార్య సుధాకర్ బాబు, మీనాక్షి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు రవికాంత్ రమణ, ఘంటసాల ట్రస్టు రామయ్య, విశ్రాంత ఈఈ సుధాకర్ బాబులతో పాటు మరో ఏడుగురు హాజరయ్యారు. ఎన్టీఆర్, రాధాస్వామి చిత్రపటాలకు పూజలు చేసి స్వరాభిషేకం నిర్వహించారు. జీసస్‌నగర్‌లోని ఏవీపీఆర్ హాలులో గాన గంధర్వ ఎస్పీ బాలు మ్యూజికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గాయకుడు సతీశ్, ఓబుళదాసు నిర్వహించిన సంగీత విభావరిలో కమిషనర్ రంగస్వామి,కేశవ, భాస్కర్, నందు, డీఎంఅ ఓబులు, ఓబుళదాసు భువన, హరిత, లక్ష్మి, నిర్మల స్వరార్చన చేశారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ అభిమానులు, సంగీతాభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

దుర్గంధం వెదజల్లుతున్నా పట్టదు

గుత్తి పట్టణంలోని ఆర్టీసీ ప్రాంగణంలో ఏళ్లుగా సమస్యలు తాండవం చేస్తున్నాయి. ఆరు నెలల నుంచి ప్రాంగణం వెనుక భాగం వద్ద సీసీ రోడ్డు శిథిలమై పెద్ద గుంత ఏర్పడింది. దీంతో మురుగు గుంతలో చేరి దుర్వాసన వెదజల్లుతోంది. బస్సులు ఈ గుంతలోనే వెళ్తుండటంతో మరింత విస్తరిస్తోంది. అధికారులు మాత్రం సమస్యను పెడచెవిన పెడుతున్నారు. గుంతకల్లు ప్లాటు ఫాం వద్ద పైభాగం కూలిపోయినా అధికారులు పట్టించుకోవడం లేదు. **- న్యూస్‌టుడే, గుత్తి గ్రామీణం**

రహదారిని బాగు చేయరూ!

గుంతకల్లులో భాగ్యనగర్, ఎస్‌జేపీ హైస్కూల్‌కు వెళ్లే రహదారిలో సీసీరోడ్డు శిథిలావస్థకు చేరింది. చాలా ఏళ్ల కిందట సీసీరోడ్డును నిర్మించారు. రేణుకా యల్లమ్మ గుడి నుంచి తగ్గులో వరకు అక్కడక్కడ సిమెంటు పెచ్చులు పోయి గుంతల పడ్డాయి. కొత్త సీసీ రోడ్డును నిర్మాణం చేపట్టాలని స్థానికులు మున్సిపల్ అధికారులను కోరుతున్నారు. – న్యూస్‌టుడే, గుంతకల్లు పట్టణం

నిత్యం ట్రాఫిక్ సమస్యే!

గుంతకల్లులో మెయిన్‌రోడ్డులో ట్రాఫిక్ సమస్యతో ప్రజలు అవస్థ పడుతున్నారు. మున్సిపల్ కార్యాలయం నుంచి పొట్టిశ్రీరాముల విగ్రహం వరకు మెయిన్ రోడ్డు వెడల్పు తక్కువగా ఉండటంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వద్ద మెయిన్‌రోడ్డు పక్కన తోపుడు బండ్లు, వాహనాలు అడ్డదిడ్డంగా నిలుపుతుండటంతో ప్రజలు అవస్థ పడుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

– న్యూస్‌టుడే, గుంతకల్లు పట్టణం

పేరుకే రైల్వే ఆదర్శకాలనీ!

గుంతకల్లు: రైల్వే బోర్డు ఆదేశాల మేరకు గుంతకల్లులో రైల్వే ఉద్యోగుల నివాసం కోసం శాంతినగర్‌లో నిర్మించిన ఆదర్శకాలనీలో ప్రస్తుతం నిర్మాణాలు కొన్ని వృథాగా ఉన్నాయి. ఉద్యోగుల నీటి అవసరాలు తీర్చడానికి ఏర్పాటు చేసిన బోరు పని చేయడం లేదు. దీన్ని అధికారులు పట్టించుకోకపోవడంతో ఉద్యోగుల కుటుంబాల వారు ఇబ్బంది పడుతున్నారు. కుళాయిలకు నీరు అవసరమైనంత సరఫరా కాని సమయాల్లో బోరునీరు ఉపయోగపడేది. కాలనీ పూర్తిగా పచ్చదనంతో నిండిఉండాలని అధికారులు మొక్కలను నాటి వాటిని కాపాడడం కోసం సిమెంటు రక్షణ తొట్టెలను ఏర్పాటు చేశారు. మొక్కలు నాటి అధికారులు చేతులు దులుపుకొన్నారే తప్పా వాటి గురించి పట్టించుకోలేదు. ఫలితంగా ప్రస్తుతం తొట్టెల్లో మొక్కలు లేవు. తొట్టెలు నేలమట్టమయ్యాయి. ఇక్కడి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని రైల్వే ఉద్యోగుల కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

పనిచేయని బోరు చుట్టూ అపరిశుభ్రత

ముగిసిన బాక్స్ క్రికెట్ పోటీలు

ట్రోఫీతో పాటు నగదు బహుమతిని సాధించిన ఫ్రెండ్స్ జట్టు

గుంతకల్లు, న్యూస్‌టుడే : క్రీడా పోటీలతో పోరాడే తత్వం పెరుగుతుందని గుంతకల్లు రైల్వే డివిజన్ సిగ్నల్ అండ్ టెలికాం ఇంజినీర్లు సాయివిజయ్, గోపీకృష్ణయాదవ్ పేర్కొన్నారు. రైల్వే జంక్షన్ ముందు కొత్తగా ఏర్పాటు చేసిన బాక్స్ క్రికెట్ పోటీల వేదికలో మూడు రోజుల పాటు జరిగిన పోటీలు ఆదివారం రాత్రి ముగిశాయి. పోటీలను ఇన్‌ఫినిటీ ఐస్‌ల్యాండ్ ఎరా సంస్థకు చెందిన సన్నీ, చరియన్ నిర్వహించారు. పోటీల్లో 30 జట్లు పాల్గొన్నాయి. క్రీడాకారులనుద్దేసించి ఇంజినీర్లు మాట్లాడారు. రకరకాల క్రీడా పోటీలను న్విహించడానికి రైల్వే జంక్షన్ ఆవరణలో వేదికలు ఏర్పాటవుతున్నాయన్నారు. వీటిని క్రీడాకారులు సద్వినియోగం చేసకోవాలన్నారు. పోటీల్లో ప్రథమ, ద్వితీయ స్థానాలు పొందిన జట్లకు రూ.15 వేలు, రూ.8 వేలు నగదుతో పాటు ట్రోఫీలను అందజేశారు. కార్యక్రమంలో రైల్వే ఇన్‌స్టిట్యూట్ కార్యదర్శి ఎల్లప్ప, కోశాధికారి నెతానియల్, ఫుట్‌బాల్ సంఘం కార్యదర్శి ఆర్ఎన్ శ్రీనివాసులు పాల్గొన్నారు,

ట్రోఫీ విజేత ఫ్రెండ్స్ జట్టు

పోటీల్లో గుంతకల్లుకు చెందిన ఫ్రెండ్స్ జట్టు ట్రోఫీని, ప్రథమ బహుమతిని సాధించింది. గుంతకల్లుకు చెందిన కామిల్ జట్టు ద్వితీయ స్థానంలో నిలిచింది. ఆరు ఓవర్ల వంతున సాగిన పోటీల్లో మొదట బ్యాంటింగ్ దిగిన కామిల్ జట్టు 6 ఓవర్లలో 56 పరుగులు చేసింది. తరువాత బరిలోకి దిగిన ఫ్రెండ్స్ జట్టు 5 ఓవర్లలోనే 58 పరుగులు చేసి విజయాన్ని చేజిక్కించుకుంది.

(c) eenadu

గుంటి సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి అభిషేకాలు

గార్లదిన్నె, గ్రామీణం, న్యూస్‌టుడే: మండల పరిధిలోని కోటంక గ్రామ సమీపంలో కొండల మధ్య వెలసిన గుంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం అమావాస్య రోజు స్వామికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. అర్చకులు రామాచార్యులు ఉదయం అర్చనలు, క్షీరాభిషేకాలు, ఆకుల పూజలు వంటి విశేష పూజలు జరిపి స్వామిని పూలమాలలతో ప్రత్యేకంగా అలంకరించారు. చుట్టు పక్కల గ్రామాల ప్రజలు ఆలయానికి వచ్చి భక్తిశ్రద్ధలతో స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. దర్శనానికి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించి, అన్నదాన సదుపాయం కల్పించారు.

అనంతపురం

•అనంతపురం •రాప్తాడు

'ప్రజా విద్యావిధానం అమలు చేయాలి'

అనంతపురం విద్య: ఎన్‌ఈపీ-2020 స్థానంలో ప్రజా విద్యావిధానం-2026 అమలు చేయాలని అఖిలభారత విద్యా పరిరక్షణ సమితి డిమాండ్ చేసింది. ప్రజావిద్యావిధానం ముసాయిదాలో మార్పులు చేర్పుల కోసం నిర్వహిస్తున్న నేషనల్‌పీపుల్స్ పార్లమెంట్ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లు ఆదివారం ఆర్ట్స్ కళాశాల వద్ద విడుదల చేశారు. ముసాయిదాపై చర్చించి తుదిరూపం దాల్చడానికి ఈ నెల 24న నేషనల్ పీపుల్స్ పార్లమెంట్ నిర్వహిస్తున్నామన్నారు.

గోడపత్రాలు విడుదల చేస్తున్న అఖిల భారత విద్యాపరిరక్షణ సమితి నాయకులు

మేమున్నాం.. మీకు తోడుగా

శ్రీనివాస్‌నగర్: 8008573000
మూడోరోడ్డు: 8008573002
ఆజాద్‌నగర్: 9652620265

సమస్య: సాయినగర్ రెండో క్రాస్‌లో 15కు పైగా కుక్కలు ఎవరైనా ఆ మార్గంలో వెళితే కరవడానికి వస్తున్నాయి. **-ప్రసాద్**

సమాధానం: ఇప్పటికే కుక్కలకు ఆపరేషన్ ప్రక్రియ ప్రారంభించాం. త్వరలో తరలిస్తాం.

సమస్య: కమలానగర్‌లో చెత్త సక్రమంగా తరలించడం లేదు **-ఎల్లమ్మ**

సమాధానం: పరిశీలించి, ప్రతి రోజు చెత్తను తరలించేలా చర్యలు చేపడతాం.

(పై ప్రశ్నలకు నగరపాలక ఇన్‌ఛార్జి ప్రజారోగ్య అధికారి నరసింహ సమాధానాలు ఇచ్చారు)

- న్యూస్‌టుడే, అశోక్‌నగర్, కమలానగర్

సమస్య: రుద్రంపేట పంచాయతీ పరిధిలోని మాయావతి కాలనీలో ఏబీ కేబుల్ ఏర్పాటు చేయకపోవడంతో ఓవర్ లోడ్‌తో తరచూ కాలిపోతున్నాయి. విద్యుత్తు సరఫరా నిలిచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం.

సమాధానం: మాయావతి కాలనీలో నెల రోజుల్లో విద్యుత్తు సమస్యకు పరిష్కారం చూపుతాం. నూతన కేబుల్స్ ఏర్పాటు చేస్తాం. **- ఏఈఈ-విద్యుత్తు శాఖ (రవిశంకర్) - న్యూస్‌టుడే, రుద్రంపేట**

తెరపై ఈనాడు

అనంతపురం(కమలానగర్), న్యూస్‌టుడే
• గౌరి : **రాజాసాబ్,** గాయత్రి, తేజస్విని, నీలిమ : **అనగనగా ఒక రాజు,** శాంతి, సుధా, త్రివేణి : **మన శంకర వరప్రసాద్,** ఎస్వీ సినిమా : **భర్త మహాశయులకు విజ్ఞప్తి,** శరగిణి, గౌతమి : **నారీ నారీ నడుమ మురారి.**

నగరంలో నేడు

కమలానగర్: జిల్లా కలెక్టరేట్, పోలీసు కార్యాలయాల్లో నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహణ.

శివాలయంలో ఉచిత ఫిజియోథెరపి

అనంత సాంస్కృతికం: నగరంలోని మొదటి రోడ్డు శివాలయంలో 19న (సోమవారం) ఉదయం 9గంటలకు ఉచిత ఫిజియోథెరపి శిబిరం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఆర్టీసీ బస్టాండు సమీపంలోని చంద్ర ఆసుపత్రి వెనక రాజహంస కింగ్‌డంలోని వన్ ఫిజియో, ఫిజియోథెరపీ క్లినిక్‌లో సంప్రదించాలని సూచించారు. ఫీజియో థెరపిస్టు, ఎంపీటీ కార్డియోడా నందిని ఆధ్వర్యంలో జరిగే ఈకార్యక్రమాన్ని ప్రజలు ఉపయోగించు కోవాలని సూచించారు.

మలుపులు.. ప్రమాదాల సుడులు

అశోక్‌నగర్, న్యూస్‌టుడే: పలు మలుపులు ప్రమాదాలకు పిలుపులుగా మారుతున్నాయి. వాహనదారులు మలుపుల్లోని మురుగు కాలువల్లో పడి ప్రమాదాల బారిన పడిన ఘటనలు అనేకం. రాత్రివేళల్లో, రద్దీగా ఉన్న సమయంలో అజాగ్రత్తగా వెళితే కాలువల్లో పడాల్సిందే. నగరపాలిక ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టడంలో అలసత్వం వహిస్తోంది. రద్దీగా ఉన్న ప్రాంతాలైన పీటీసీ రోడ్డు, మొదటి రోడ్డు, బైపాస్ రోడ్డు, సర్వీసు రోడ్డు, కమలానగర్, హౌసింగ్ బోర్డు, అశోక్‌నగర్, రాంనగర్ తదితర ప్రాంతాల్లో మలుపులు ప్రమాదకరంగా మారాయి.

కాలువకు స్లాబ్ వేసి.. వదిలేశారు!

కాలువలో పడిన వాహనం

మొదటి రోడ్డుకు ప్రారంభంలోనే ప్రమాదం పొంచి ఉంది. జాతీయ రహదారి విస్తరణ పనుల సందర్భంగా కాలువను తీసేశారు. ప్రధాన రోడ్డు నుంచి మొదటి రోడ్డుకు వెళ్లడానికి దారి ఏర్పాటు చేశారు. కాలువకు కొంత సిమెంటు స్లాబ్ వేసి వదిలేశారు. అది మలుపు కావడంతో వాహనదారులు అందులో పడుతున్నారు. ఐదు రోజుల వ్యవధిలో ఇద్దరు వృద్ధులు ద్విచక్ర వాహనంలో వెళ్తూ కాలువలో పడి గాయాలపాలయ్యారు.

చూడకుంటే కింద పడాల్సిందే..

పీటీసీ వైపు నుంచి వాహనాలన్నీ వేగంగా వస్తుంటాయి. మలుపు వద్ద నడిమి వంక వైపు వెళ్లడానికి చూడకుండా అలాగే వస్తే కాలువలో పడాల్సిందే. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం నడక కోసం వేలాది ఇక్కడకు వస్తుంటారు. ఆరోగ్యం కోసం వస్తే గాయాలపాలవుతామన్న ఆందోళన వ్యక్తం అవుతోంది.

మలుపులో గుంత

బండలు కుంగి కనిపించని కాలువ

సర్వీసు రోడ్డు తవ్వేసి.. వదిలేసి

కళ్యాణదుర్గం రోడ్డు నుంచి పార్వతమ్మ కాలనీ, లక్ష్మీనగర్, కోవూరు నగర్, రాంనగర్, రుద్రంపేట ప్రధాన మార్గాలను అనుసంధానం చేస్తూ ఉన్న సర్వీసు రోడ్డులో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనన్న భయం నెలకొంది. సర్వీసు రోడ్డు నడిమి వంక వంతెన వద్ద ఉన్న జేఎన్టీయూ కళాశాల సమీపంలోని మురుగు కాలువను, స్లాబు వేసిన నిర్వాహకులు తమకు అనుకూలంగా మార్చుకొని బండలు వేశారు. అవి కుంగిపోవడంతో కాలువ కనిపించడం లేదు.

సెపక్‌తక్రా భారత జట్టు శిక్షణ శిబిరానికి ఎంపిక

ఉరవకొండ, న్యూస్‌టుడే: గుంతకల్లుకు చెందిన మానస సెపక్‌తక్రా భారత జట్టు శిక్షణ శిబిరానికి ఎంపికైనట్లు ఆ క్రీడా విభాగం జిల్లా కార్యదర్శి సప్తగిరి మల్లికార్జున, ఛైర్మన్ షాహిన్, పీడీ మారుతి ప్రసాద్‌లు పేర్కొన్నారు. ఆమె ఇంటర్మీడియట్ వరకు వజ్రకరూరులోని కేజీబీవీలో విద్యను అభ్యసించింది. ప్రస్తుతం అనంతపురంలోని ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ చదువుతోంది. ఇప్పటి వరకు 16 సార్లు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనగా 8 సార్లు వివిధ పతకాలను అందుకున్నట్లు వారు తెలిపారు. గుజరాత్‌లో జరిగిన ఖేలో ఇండియా పోటీల్లో ఉత్తమ ప్రతిభను కనబరచడంతో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, అఖిల భారత సెపక్ తక్రా సమాఖ్య ఈమెను భారత జట్టు శిక్షణ శిబిరానికి ఎంపిక చేసాయన్నారు.

ఆర్ట్స్ కళాశాల కూడలిలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న తెదేపా నాయకులు, కార్యకర్తలు

అనంతపురం అర్బన్ తెదేపా కార్యాలయంలో..

జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పిస్తున్న తెదేపా నాయకులు

ప్రభాకర్‌చౌదరి, నవీన్‌చౌదరి, సాకే గంపన్న, మారుతిగౌడ్ తదితరులు

ఎన్టీఆర్‌తో తెలుగుజాతికి వన్నె

రాంనగర్ (అనంతపురం), న్యూస్‌టుడే: తెలుగుజాతికే ఎన్టీఆర్ వన్నె తెచ్చారని పలువురు తెదేపా నాయకులు కొనియాడారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా జిల్లా తెదేపా కార్యాలయం, అనంతపురం అర్బన్, ఎంపీ క్యాంపు, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌చౌదరి క్యాంపు కార్యాలయాలు తెదేపా శ్రేణులతో కిక్కిరిసాయి. ఎన్టీఆర్ విగ్రహాలు, చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. క్యాంపు కార్యాలయంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, వెంకటేశ్వర్‌రెడ్డి, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌చౌదరి, నవీన్‌చౌదరి, సాకే గంపన్న, అనంతపురం అర్బన్ తెదేపా కార్యాలయంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, బుగ్గయ్యచౌదరి, సరిపూటి రమణ, నగరాధ్యక్షుడు సుధాకర్ యాదవ్, సాకే లక్ష్మీనరసింహ, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా పరిషత్ కార్యాలయం, ఆర్ట్స్ కళాశాల కూడలిలో ఎన్టీఆర్ విగ్రహాలకు పూలదండలు వేసి నివాళులర్పించారు.

అనంతపురం జిల్లాను కాపాడేందుకు ఆ రోజుల్లో పరిటాల రవిని రాజకీయాల్లోకి తీసుకొచ్చింది ఎన్టీఆర్ అని రాప్తాడు నియోజకవర్గ ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. ఆదివారం కనగానపల్లి మండలంలోని ముక్తాపురం బీసీ కాలనీలో ఎన్టీఆర్ ఆయన విగ్రహానికి నివాళి అర్పించారు.

తపోవనం: జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో ఘనంగా జరిగాయి. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, బ్యాంకు ఛైర్మన్ ఎం. కేశవరెడ్డి, మాజీ ఛైర్మన్ సరిపూటి సూర్యనారాయణ, తెదేపా జిల్లా అధ్యక్షుడు నాగరాజు, తెదేపా నాయకులు శ్రీధర్‌చౌదరి, ఆలం నరసనాయుడు పాల్గొని నివాళి అర్పించారు.

అనంతపురం ఆర్టీసీ: అనంతపురం ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంలో కార్మిక పరిషత్ ఆధ్వర్యంలో వర్ధంతి నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీకి మంచి రోజులు వస్తున్నాయని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, ఆర్టీసీ కడప రీజనల్ ఛైర్మన్ పూలనాగరాజు పేర్కొన్నారు. కార్మిక పరిషత్ జిల్లా అధ్యక్షుడు వాసుదేవరెడ్డి,

కనగానపల్లిలో పరిటాల సునీత

జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి పరమేశ్వర్, గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు గౌస్ మొహిద్దీన్ పాల్గొన్నారు.

ఆత్మకూరు: మండల తెదేపా పార్టీ కార్యాలయంలో రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్ నారాయణ స్వామి, ఎంఎస్ఎంఈ రాష్ట్ర డైరెక్టర్ వెంకట నారాయణ, తెదేపా మండల కన్వీనర్ శ్రీనివాసులు, మాజీ జడ్పీటీసీ కుళ్లాయప్ప తెదేపా నాయకులు నివాళి అర్పించారు.

జేఎన్‌టీయూ: సాంకేతిక విద్యను గ్రామీణ ప్రాంతాలకు చేరువ చేసిన మహనీయుడు తారకరామారావు అని జేఎన్‌టీయూ వీసీ సుదర్శనరావు, రిజిస్ట్రార్ కృష్ణయ్య పేర్కొన్నారు.

ఎస్కేయూ: ఎస్కేయూ రిజిస్ట్రార్ రమేష్‌బాబు పరిపాలన భవనం ముఖద్వారం వద్ద ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. బోధనేతర ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తిమ్మప్ప, నాగముని నేంద్ర, సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.

ప్రజల గుండెల్లో స్థానం పదిలం

ఎన్టీఆర్‌కు నివాళి అర్పిస్తున్న బల్లా పల్లవి తదితరులు

అనంత సాంస్కృతికం: ఎన్టీఆర్ నటన ప్రజల గుండెల్లో నేటికీ చిరస్థాయిగా నిలిచిందని పలువురు వక్తలు కొనియాడారు. స్థానిక కృష్ణ కళామందిరంలో ఆదివారం రాత్రి సంస్మరణ సభ నిర్వహించారు. జిల్లా మార్కెట్ యార్డు ఛైర్మన్ బల్లా పల్లవి, వైస్ ఛైర్మన్ అర్షదుల్లా, ఏడీసీసీ బ్యాంకు ఛైర్మన్ కేశవరెడ్డి, నూర్‌బాషా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉమర్ ముక్తా, మీనాక్షమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు రవి కాంత్ రమణ, మాజీ జెడ్పీటీసీ వేణుగోపాల్, జిల్లా తెదేపా నాయకుడు సరిపూటి రమణ ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులర్పించారు.

మయసభ సన్నివేశంలో పాత్రధారులు

'ఆణిముత్యాలు' నాటక ప్రదర్శన

అనంత సాంస్కృతికం: నిర్వాహకుడు మైకేల్‌బాబు ఆధ్వర్యంలో 'ఆణిముత్యాలు' అనే 8 పౌరాణిక నాటక ప్రదర్శనలు నిర్వహించారు. రెవెన్యూ కల్చరల్ అసోసియేషన్ సౌజన్యంతో మయసభ, పాన్పు సన్నివేశం, బాలనాగమ్మ, భక్తచింతామణి, సుభద్ర రాయబారం, శ్రీరామాంజనేయ యుద్ధం, గయోపాఖ్యానం, సత్యహరిశ్చంద్ర నాటక ప్రదర్శనలు జరిగాయి. పలువురు డీఆర్వో మాలోల, ప్రభుత్వాధికారులు నటించి ఆకట్టుకున్నారు.

కొండను కరిగించి.. గుంతలు మిగిల్చి!

అనంతపురం గ్రామీణం (మండలం) ఆలమూరు పంచాయతీ పరిధిలోని ఎర్రకొండను తరిగించి గుంతల మయంగా మార్చారు. గత ప్రభుత్వంలో ఈ కొండ మట్టిని టిప్పర్ల ద్వారా అక్రమంగా విక్రయించి రూ. లక్షలు సొమ్ముచేసుకున్నారన్న ఆరోపణల సంగతి తెలిసిందే. లే అవుట్ కాలనీ సమీపంలో ఉన్న ఈ కొండ చుట్టూ పెద్ద పెద్ద గుంతలతో ప్రమాదకరంగా ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

- న్యూస్‌టుడే, రుద్రంపేట

పశువైద్యులను నియమించండి.. సారూ..!

అనంతపురం వ్యవసాయ మార్కెట్ యార్డులో ప్రతి శని, ఆదివారాలు గొర్రెలు, మేకలు, పశువుల సంతలు జరుగుతుంటాయి. వేలాది పశువులు, జీవాలను వాహనాల్లో తీసుకొస్తారు. లారీల్లో నుంచి కిందకు దించే సమయంలో పశువుల కాళ్లు, కొమ్ములు విరిగి గాయాలవుతున్నాయి. వాటికి వైద్యం అందించడానికి పశువైద్యులు లేకపోవడంతో మృత్యువాత పడిన ఘటనలు అనేకం. సంబంధిత అధికారులు స్పందించి సంతలకు పశువైద్యులను నియమించాలని రైతులు, కాపర్లు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, అనంతపురం(వ్యవసాయం)**

చెట్టు కొమ్మే.. రక్షణ రేఖ

రాంనగర్ పాత ఆర్టీవో కార్యాలయం మీదుగా పలు ప్రాంతాలకు వెళ్లే కూడలిలో వాహనాల తాకిడికితో కల్వర్టు ధ్వంసమై గుంత ఏర్పడింది. దాంతో ముందు ప్రమాదం పొంచి ఉందని వాహనదారులకు సూచికగా చెట్టు కొమ్మను అడ్డుగా పెట్టారు. రోజులు గడుస్తున్నా నగరపాలక చర్యలు చేపట్టడం లేదని వాహనదారులు వాపోతున్నారు.

- న్యూస్‌టుడే, అశోక్‌నగర్

తాగునీరందక పది రోజులు

వినాయకనగర్ చివరలో ఎన్టీఆర్ మార్గ్‌లో తాగునీటి పైపులైను అనుసంధానం కోసం గుంత తవ్వారు. పది రోజులు అవుతున్నా గుంతను పూడ్చకపోవడంతో నివాసులకు తాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నారు. గుంత పక్కనే మురుగు నీటి కాలువ ఉండటంతో నీరు కలుషితమయ్యే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నగరపాలక తాగునీటి విభాగ యంత్రాంగం స్పందించి పనులు పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.

- న్యూస్‌టుడే, అశోక్‌నగర్

ఏపీటీఎఫ్-1938లో ఉపాధ్యాయుల చేరిక

అనంతపురం విద్య : ఏపీటీఎఫ్-257 సంఘంలోని హనుమప్ప వర్గానికి చెందిన పలువురు ఉపాధ్యాయులు ఏపీటీఎఫ్-1938 సంఘంలో చేరారు. ఆదివారం ఉపాధ్యాయభవన్‌లో నిర్వహించిన సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు హృదయరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హనుమప్ప, సాకే భాస్కర్‌తో పాటు ఉరవకొండ, విడపనకల్, వజ్రకరూర్, గుంతకల్లు పాఠశాలల్లో పని చేస్తున్న పలువురు ఉపాధ్యాయులు ఆ సంఘంలో చేరారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటసుబ్బయ్య, మహమ్మద్ రఫీ, తిమ్మన్న, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్రీనివాసరెడ్డి, శ్రీనివాసనాయక్ పాల్గొన్నారు.

రేపు జిల్లా స్థాయి కుస్తీ పోటీలు

పామిడి, న్యూస్‌టుడే : ఈ నెల 20న జిల్లా స్థాయి జూనియర్, సీనియర్ సంబంధిత విభాగాల్లో జిల్లా స్థాయి మట్టి కుస్తీ పోటీలను పామిడిలోని జూనియర్ కళాశాల పక్కన ఉన్న కమ్యూనిటీ భవనంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా కార్యదర్శి వాణి, జిల్లా కుస్తీ శిక్షకుడు రాఘవేంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు ఆధార్ కార్డు, మూడు ఫొటోలు, జనన ధ్రువీకరణ పత్రంతో రావాలని కోరారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు ఈ నెల 25, 26న చిలకలూరిపేటలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు.

నేటి నుంచి పశు ఆరోగ్య చికిత్స శిబిరాలు

తపోవనం (అనంత గ్రామీణం), న్యూస్‌టుడే: అనంతపురం గ్రామీణ మండలంలోని గ్రామాల్లో సోమవారం నుంచి ఉచిత పశువైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు కందుకూరు పశువైద్యశాల డాక్టర్ ఉషా తెలిపారు. ఈ నెల 31 వరకు ఈ శిబిరాలు నిర్వహించి పశువులు, గొర్రెలకు చికిత్సలు చేసి మందులు ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. పశు బీమా అమల్లోకి రావడం వల్ల రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు. బీమా లేని పశువులకు చేయిస్తామని ఆమె తెలిపారు. ఆయా గ్రామాల్లో చికిత్స చేయడానికి మూడు పశువైద్యుల బృందాలు అందుబాటులో ఉంటాయని వివరించారు.

వైద్య శిబిరానికి స్పందన

రాప్తాడు(బళ్లారిరోడ్డు), న్యూస్‌టుడే : కనకదాస విద్యా ఉపాధ్యాయ సంక్షేమ సేవా సంఘం, సిమ్స్ ఆసుపత్రి సౌజన్యంతో నిర్వహించిన ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరానికి మంచి స్పందన లభించింది. ఆదివారం రాప్తాడు మండలం బండమీదపల్లి గ్రామంలోని పాఠశాలలో గైనకాలజిస్ట్, క్యాన్సర్ వైద్యురాలు సునీత స్వయంగా మహిళలకు, వృద్ధులకు పరీక్షలు చేసి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. సర్వైకల్ క్యాన్సర్ గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్ష కార్యదర్శులు మరిస్వామి, సంజీవరాయులు పాల్గొన్నారు.

ఆసుపత్రి వద్ద అన్నదానం

కమలానగర్, న్యూస్‌టుడే : తెదేపా వ్యవస్థాపకులు ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా తెదేపా రాష్ట్ర నాయకులు సిమెంట్ పోలన్న, టీఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశులు, పుల్లన్న ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆదివారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

క్రైస్తవుల శాంతియుత ర్యాలీ

అనంత సాంస్కృతికం: కూడేరు మండలం కొర్రకోడు గ్రామంలో ఇటీవల క్రైస్తవులపై జరిగిన దాడికి నిరసన వ్యక్తం చేస్తూ ఆదివారం సాయంత్రం జిల్లాలో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. గాస్పెల్ చర్చి నుంచి టవర్‌క్లాక్ కూడలి మీదుగా సప్తగిరి నుంచి ఎస్ఐయూ చర్చి వరకు ఈ ర్యాలీ చేశారు. ఈ నిరసనలో చర్చి పాస్టర్ వరప్రసాదరెడ్డి, క్రైస్తవులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

అవీ.. ఇవీ.. అన్నీ..

ఆకుల రఘురామయ్యకు సాహితీ పురస్కారం

నార్పల న్యూస్‌టుడే : నార్పల మండలంలోని హెచ్ సోదనపల్లి గ్రామానికి చెందిన ఆకుల రఘురామయ్యకు 'నిండు నూరేళ్ల జీవిద్దాం' అనే కవితా గాను కర్ణాటక తెలుగు రచయితల సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన బహు భాషా కవుల సమ్మేళనంలో 2026 ఏడాదికి గాను సంక్రాంతి జాతీయ సాహితీ పురస్కారం దక్కింది. బెంగళూరులోని ఇండో ఏసియన్ అకాడమీ ప్రాంగణంలో ఈ నెల 18న పురస్కారం అందుకున్నారు. పురస్కార గ్రహీతకు కవులు, కళాకారులు, గ్రామస్థులు ఆదివారం ప్రత్యేక అభినందనలు తెలిపారు.

పురందరదాసు ఆరాధన మహోత్సవం

అలంకరణలో మూలమూర్తి

అనంత సాంస్కృతికం: నగరంలోని మొదటి రోడ్డు మంత్రాలయ రాఘవేంద్ర స్వామి మఠంలో ఆదివారం పురందరదాసు ఆరాధన మహోత్సవాలు సందడిగా జరిగాయి. పంచామృతాభిషేకంతో ఉత్సవం ప్రారంభించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సదానంద శాస్త్రి ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయంత్రం పురవీధుల్లో చిత్రపటాన్ని ఊరేగించారు. స్థానిక ఓం సంగీత నృత్య కోలాట శిక్షణ సంస్థ అధ్యక్షురాలు దేవరకొండ కౌసల్య ఆధ్వర్యంలో పలు నృత్య ప్రదర్శనలు జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక

చియ్యేడు గ్రామంలోని జిల్లాపరిషత్తు ఉన్నత పాఠశాలలో 2006-07 సంవత్సరంలో పదో తరగతి చదివిన విద్యార్థులు పూర్వ విద్యార్థుల సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. అప్పటి 17 మంది ఉపాధ్యాయులు, సుమారు 70 మంది విద్యార్థులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పాఠశాలలో గడిపిన మధుర స్మృతులు నెమరు వేసుకొన్నారు. గురువులను ఘనంగా సన్మానించారు. **- న్యూస్‌టుడే, అనంతపుర విద్య**

అలరించిన సినీ సంగీతార్చన

అనంత సాంస్కృతికం: నందమూరి తారకరామారావు 30వ వర్ధంతి పురస్కరించుకుని నగరంలో ఆదివారం రాత్రి పలు చోట్ల సంగీత విభావరి జరిగింది. అనంతపురం ఆఫీసర్స్ క్లబ్ ఆవరణలో ఎన్టీఆర్ వర్ధంతి, కళ్యాణదుర్గం తెదేపా ఐదుగురు సభ్యుల కమిటీ మాజీ సభ్యుడు దివంగత రాధాస్వామి జయంతిని పురస్కరించుకుని తెలుగు సినీ సంగీత స్వరాభిషేకం నిర్వహించారు. రామ్స్ క్లాస్ ఆర్కెస్ట్రా నిర్వాహకుడు రామాంజనేయులు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గౌరవ అతిథులుగా డీఆర్వో మాలోల, ఆచార్య సుధాకర్ బాబు, మీనాక్షి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు రవికాంత్ రమణ, ఘంటసాల ట్రస్టు రామయ్య, విశ్రాంత ఈఈ సుధాకర్ బాబులతో పాటు మరో ఏడుగురు హాజరయ్యారు. ఎన్టీఆర్, రాధాస్వామి చిత్రపటాలకు పూజలు చేసి స్వరాభిషేకం నిర్వహించారు. జీసస్‌నగర్‌లోని ఏవీపీఆర్ హాలులో గాన గంధర్వ ఎస్పీ బాలు మ్యూజికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గాయకుడు సతీశ్, ఓబుళదాసు నిర్వహించిన సంగీత విభావరిలో కమిషనర్ రంగస్వామి,కేశవ, భాస్కర్, నందు, డీఎంఎ ఓబులు, ఓబుళదాసు భువన, హరిత, లక్ష్మి, నిర్మల స్వరార్చన చేశారు.

ఆఫీసర్స్ క్లబ్‌లో సామూహిక ఆలాపన చేస్తున్న గాయనీ గాయకులు

ఆటోడ్రైవర్ మృతి

అనంత నేరవార్తలు, న్యూస్‌టుడే: అనంతపురం నగరం రెండో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం ఆటోడ్రైవర్ మృతి చెందాడు. సీఐ శ్రీకాంత్ తెలిపిన వివరాల మేరకు.. నగర శివారులోని ఎన్ఆర్ కాలనీకి చెందిన సాకే వెంకటేశులు (40) ఆటో నడుపుతూ జీవనం సాగించేవాడు. అతడు విడాకులు తీసుకుని విడిపోయాడు. ప్రస్తుతం తల్లి వద్ద ఉంటున్నాడు. కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. మూర్ఛవ్యాధితో బాధపడేవాడు. శనివారం రాత్రి కూడా మద్యం తాగి, దివ్యశ్రీ ఆసుపత్రి పరిసరాల్లో పడుకున్నాడు. ఉదయం విగతజీవిగా ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

यूनियन बैंक ऑफ इंडिया Union Bank of India

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ప్రాంతీయ కార్యాలయము, డోర్ నెం.28-1-55,56,2వ అంతస్తు, సంగమేష్ సర్కిల్, బెంగుళూరు రోడ్డు, అనంతపురము-515001. ఫోన్:08554-233964

భవనము అద్దెకు కావలెను

అనంతపురము జిల్లా **యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా** వారికి **అనంతపురము జిల్లా, అనంతపురము న్యూటౌన్, అనంతపురము** నందు **బ్యాంకును ప్రారంభించుట** కొరకు అన్ని వసతులు కలిగిన లేదా నిర్మాణములో ఉన్న 1700 ± 10% చ॥అ॥ల భవనము కావలెను. ఆసక్తి గల పార్టీలు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్ "www.unionbankofindia.com/e-procurement portal tenders.gov.in" నుండి టెక్నికల్ & ప్రైస్‌బిడ్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోగలరు. **19.01.2026** నుండి టెండర్లు స్వీకరించబడును. టెండర్లు సమర్పించుటకు ఆఖరు తేది **09.02.2026 మ॥ 4.30 గంటల** వరకు. ఏదైనా / అన్ని ఆఫర్‌లను ఎటువంటి కారణాలను చూపకుండా తిరస్కరించేందుకు బ్యాంకుకు పూర్తి హక్కు కలదు.

రీజనల్ హెడ్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
రీజనల్ ఆఫీస్, అనంతపురము

(c) eenadu

సరికొత్త ఆట.. పతకాల వేట

☛ సైకిల్ పోలోలో యువతుల సత్తా

మదనపల్లె విద్య, న్యూస్‌టుడే : ఆట కొత్తది అయితేనేం పతకాలు సాధించడంలో వెనుకాడటం లేదు. ఆట ఏదైనా సరే అందులో విజేతలు మేమే అని నిరూపిస్తున్నారు మదనపల్లెకు చెందిన శ్రీజ్ఞానాంబిక డిగ్రీ కళాశాల విద్యార్థినులు.. సైకిల్ తొక్కుతూ స్టిక్‌తో బాల్‌ను కొట్టుకుంటూ ప్రత్యర్థుల నుంచి తప్పించుకుని గోల్ వేయడంలో వీరు నైపుణ్యం సాధించారు. రాష్ట్ర స్థాయి సైకిల్ పోలో ఆటలో నైపుణ్యం సాధించి జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్నారు.

ఇలాంటి ఆట ఒకటుందని తెలియదు

చిన్నప్పటి నుంచి సైకిల్ తొక్కడమంటే ఇష్టం. అదే సైకిల్ పోలో ఆటలో రాణించడానికి సహకరించింది. ఇలాంటి ఆట ఒకటుందనీ, దానికీ జాతీయ స్థాయిలో పోటీలు జరుగుతాయని కరస్పాండెంట్ డాక్టర్ గురుప్రసాద్, ప్రిన్సిపల్ రమాదేవి, కోచ్‌లు మహేంద్రనాయక్, జగదీష్ తెలిపారు. ఇష్టం ఉన్న క్రీడాకారులను జట్టుగా చేసి శిక్షణ ఇచ్చారు. ఏడాది శిక్షణతో రాష్ట్రస్థాయిలో ప్రతిభ చూపి జాతీయ జట్టులో స్థానం సంపాదించాం.

- సమీరా, డిగ్రీ రెండో సంవత్సరం, మదనపల్లె

జట్టుగా.. గెలుపు దిశగా

కొత్తగా ఉందని నేర్చుకున్న ఆట జాతీయ స్థాయి పోటీలకు వెళ్లేలా చేసింది... ఒక చేత్తో సైకిల్ బ్యాలెన్స్ చేస్తూ స్టిక్‌తో బాలును కొడుతూ ఎదురుగా వచ్చే ప్రత్యర్థులను తప్పించుకుని వెళ్లి గోల్ వేయడం చాలా సరదాగా ఉంటుంది. సైకిల్ తొక్కడంలో నైపుణ్యం ఉండటం వల్ల ఆటలో రాణించి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాను. కళాశాల యాజమాన్యం, కోచ్‌ల శిక్షణలో నైపుణ్యం సాధించాను. జాతీయ స్థాయిలో రాణిస్తాం.

- హరిత, డిగ్రీ మొదటి సంవత్సరం

చదువుతో పాటు క్రీడలు

చదువుతో పాటు ఆటల్లో రాణించాలన్నదే లక్ష్యం. కళాశాలలో సైకిల్ పోలో ఆటపై శిక్షణ ఇచ్చారు. సైకిల్ తొక్కడం ఇష్టం కావడంతో జట్టులో చేరి సత్తా చాటాను. రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ చూపడంతో జాతీయ జట్టుకు ఎంపిక చేశారు. పోటీ తక్కువగా ఉన్న ఆట కావడంతో ప్రతిభ చాటిన వారికి తప్పక అవకాశాలు పుష్కలంగా ఉంటాయి.

- సరిత, డిగ్రీ మొదటి సంవత్సరం

అమావాస్య పల్లకీ.. వీరభద్రకాళికి!

పల్లకీపై ఊరేగుతున్న భద్రకాళీ సమేత వీరభద్రస్వామి

రాయచోటి, న్యూస్‌టుడే: రాయచోటిలో వెలసిన శ్రీభద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని ఉపాలయాలు వినాయకుడు, అఘోరలింగేశ్వరుడు, సుబ్రహ్మణ్యస్వామి, బసవేశ్వరాలయం, కాలభైరవుడి ఆలయాల్లో పూజలు చేశారు. మధ్యాహ్నం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రాత్రి స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులను అర్చకులు సర్వాంగ సుందరంగా అలంకరించి పల్లకీపై ఆశీనులు చేశారు. ఆలయ ప్రాంగణంలోని మాడవీధుల్లో భక్తజన సందోహం మధ్య స్వామి వారు ఊరేగించారు. స్థానిక, కన్నడ భక్తులు పాల్గొన్నారు.

కూలితే చూద్దాం.. అప్పుడే స్పందిద్దాం

☛ శిథిల వంతెనలపై నిలువెత్తు నిర్లక్ష్యం

రాయచోటి, న్యూస్‌టుడే: వైకాపా ప్రభుత్వ హయాంలో రహదారులను పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో కనీస మరమ్మతులకు కూడా నోచుకోలేదు. వందల ఏళ్ల కిందట నిర్మించిన వంతెనలు శిథిలావస్థకు చేరుకున్నాయి. మరమ్మతులు లేక ఎప్పుడు కూలుతాయో కూడా తెలియని అయోమయ పరిస్థితిలో వాహనదారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వంతెనలు దాటాల్సిన దుస్థితి నెలకొంటోంది.

రాయచోటి-గాలివీడు మార్గంలోని మాండవ్య నదిపై రక్షణ గోడల్లేని వంతెన

● రాయచోటి-గాలివీడు ప్రధాన మార్గంలోని మాండవ్య నదిపై వంతెన శిథిలావస్థకు చేరుకొంది. 1995 నవంబరులో వచ్చిన వరదలకు ఈ వంతెన పూర్తిగా కొట్టుకుపోయింది. తర్వాత పైపులు అమర్చి తాత్కాలిక వంతెన నిర్మించారు. శాశ్వత వంతెన నిర్మాణానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోలేదు. ఈ మార్గం రాయచోటి-కదిరి, అనంతపురం, ధర్మవరం, పుట్టపర్తి, పావగడ ప్రాంతాలకు వెళ్లే వాహనాలతో ఎప్పుడు రద్దీగా ఉంటుంది.

● రాయచోటి-సుండుపల్లి ప్రధాన మార్గంలోని శిబ్యాల వద్ద ఇరుకైన వంతెన బ్రిటీష్ కాలం నాటి నిర్మాణం. శిథిలావస్థకు చేరుకొంది. ఈ వంతెన పొడవు సుమారు 500 మీటర్లు కాగా వెడల్పు కేవలం 15 అడుగులకు మించి లేదు. ఎదురుగా వాహనం వస్తే వంతెన బయటే నిలబడాల్సి ఉంటుంది. వంతెన దిగువ భాగంలో సిమెంట్, సున్నంతో చేసిన కాంక్రీటు రాలిపోయింది. పైభాగంలో బావులను తలపించే గుంతలు పడడంతో ఇనుప కమ్మీలు బయటపడ్డాయి. వచ్చి పోయే వాహనాలు తరచూ మరమ్మతులకు గురి కావడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఏమాత్రం అధిక లోడుతో వాహనాలు వచ్చినా ఇక్కడ పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంది. రాయచోటి-సుండుపల్లి ప్రధాన మార్గానికి గత వైకాపా ప్రభుత్వ హయాంలో రూ.18 కోట్ల నిధులు మంజూరయ్యాయి. పనులు చేపట్టిన గుత్తేదారు కొంత వరకు చేసి బిల్లులు రాకపోవడంతో వదిలేశారు. తర్వాత పనులు పూర్తి చేసేందుకు గుత్తేదారులెవరూ ముందుకు రాలేదు. వేసిన దిమ్మెలు నేటికీ దిష్టిబొమ్మల్లా మారాయి.

౨౫ ఆలయాల నిర్మాణానికి ప్రతిపాదనలు

చిన్నమండెం, న్యూస్‌టుడే: జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల్లో 95 నూతన ఆలయాల నిర్మాణాలకు శ్రీవాణి ట్రస్టు కింద తితిదేకు ప్రతిపాదనలు పంపామని దేవాదాయశాఖ జిల్లా అధికారి విశ్వనాథ్ తెలిపారు. ఐదు సెంట్ల స్థలం ఉంటే రూ.10 లక్షలు, పది సెంట్లలోపున్న చోట రూ.15 లక్షలు, ఆపైన రూ.20 లక్షల మంజూరుకు ప్రతిపాదిస్తామన్నారు. కొత్త ఆలయాలు కావాలనుకొనే వారు తమ శాఖ అధికారులను సంప్రదిస్తే దరఖాస్తు చేసే విధానం వివరిస్తామన్నారు. జిల్లాలో ధూప దీప నైవేద్య పథకం కింద 315 ఆలయాలుండగా కొత్తగా మరో 30 ఆలయాలు వీటి పరిధిలోకి వచ్చాయని వచ్చే నెల నుంచి అర్చకులకు వేతనాలు అందుతాయని తెలిపారు.

MIOT HOSPITALS
OUTREACH CLINIC TIRUPATI

కాలేయ వ్యాధులు మరియు కాలేయ మార్పిడిపై నిపుణుల అభిప్రాయం పొందండి...

MIOT ప్రత్యేకతలు
• కాలేయ మార్పిడి
• చిన్నపిల్లల కాలేయ మార్పిడి.
• కాలేయ క్యాన్సర్ మార్పిడి.
• కాలేయ నిర్వాహణయొక్క సిర్రోసిస్
• హెపటైటిస్ B & C GI రక్తస్రావం
• ప్యాంక్రియాటిక్ సమస్యలు

లక్షణాలు
• వైరల్ హెపటైటిస్ (హెపటైటిస్ బి మరియు సి)
• నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధి (NAFLD) / నాన్-ఆల్కహాలిక్ స్టీటో హెపటైటీస్ (NASH)
• లైసో సోమల్ స్టోరేజీ వ్యాధులు • ఆల్కహాలిక్ లివర్ వ్యాధి (ALD)

Dr. P. Ajay MBBS, MS (General Surgery), FMAS, DMAS (Laparoscopy)
Post - Doctoral Fellowship in Hepatobiliary and Liver Transplant
Surgeon - Department of Liver and Multiorgan Transplant

సంప్రదించవలసిన చిరునామా: MIOT హాస్పిటల్స్ అవుట్రీచ్ క్లినిక్
D No 20-3-129/1, తిరుమల బైపాస్ రోడ్, శివజ్యోతి నగర్, తిరుపతి, తిరుపతి జిల్లా - 517501
22 జనవరి 2026 గురువారం (11am - 2pm)
+91 9700076702
*ముందస్తు అపాయింట్‌మెంట్ తప్పనిసరి. ఒకవేళ అవసరం అనుకుంటే, దయచేసి ఇంతకు ముందు వైద్య రికార్డులను, తీసుకుని రావలసినదిగా మనవి
Email: tic@miotinternational.com | www.miotinternational.com

దారులన్నీ ఏరులు.. పట్టణాలకు పరుగులు!

రాయచోటి బస్టాండు కిటకిట

సంక్రాంతి పండగ సంబరాలు ముగియడంతో వివిధ ప్రాంతాల నుంచి సొంత గడ్డకు చేరుకున్న వారంతా తిరిగి విధుల్లో చేరడానికి ఆదివారం పయనమయ్యారు. సంక్రాంతి, కనుమ, ముక్కనుమ వేడుకలు ముగియడంతో ప్రైవేటు వాహనాలు, బస్సులు, రైళ్లు ఏ వాహనం దొరికితే ఆ శకటంలో పట్టణాలకు పరుగులు తీశారు. దీంతో మదనపల్లె, పీలేరు, రాయచోటి, పుంగనూరు బస్టాండ్లు, రైలు నిలయాలు కిటకిటలాడగా రహదారులు శకటాలతో నిండిపోయాయి. టోల్‌ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరాయి.

- న్యూస్‌టుడే, అన్నమయ్య బృందం

ములకలచెరువు రైలు నిలయంలో ప్రయాణికుల రద్దీ

నేడు డయల్ యువర్ ఎస్ఈ

రాయచోటి, న్యూస్‌టుడే: విద్యుత్తు సమస్యలపై సోమవారం డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఎస్పీడీసీఎల్ ఎస్ఈ సోమశేఖర్‌రెడ్డి ప్రకటనలో తెలిపారు. ఉదయం 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. సమస్యలు తెలియజేయాల్సిన వారు 9440817449 నంబరుకు ఫోన్ చేసి నేరుగా సమస్యలు చెప్పవచ్చని తెలిపారు. వినియోగదారులు సర్వీసు నంబరు తెలియజేయాల్సి ఉంటుందన్నారు.

కొత్త జిల్లాలో పురుషులదే హవా!

రాయచోటి, న్యూస్‌టుడే: కొత్తగా ఏర్పడిన అన్నమయ్య జిల్లాలో జన సాంద్రత తక్కువగా నమోదైంది. పాత జిల్లాతో పోల్చుకుంటే 2.21 లక్షల జనాభా తగ్గింది. రాజంపేట వైఎస్సార్ కడప, రైల్వేకోడూరు తిరుపతి జిల్లాల పరిధిలోకి వెళ్లిపోయాయి. చిత్తూరు జిల్లాలోని పుంగనూరు నియోజకవర్గం నుంచి నాలుగు మండలాలు మాత్రమే అన్నమయ్యలో కలిశాయి. మొత్తం 25 మండలాల్లో 14.76 లక్షల మంది జనాభా ఉన్నారు. పాత జిల్లా పరిధిలో జనాభా 16.97 లక్షల మంది కాగా కొత్త జిల్లాలో తగ్గారు. ఇందులో పురుషులు 7.69 లక్షల మంది కాగా, మహిళలు 7.07 లక్షల మంది. మహిళలతో పోలిస్తే పురుషుల సంఖ్య ఎక్కువగా ఉంది. వీరిలో ఎస్సీల జనాభా 1.52 లక్షలు కాగా ఎస్టీలు 53 వేల మంది ఉన్నారు.

బట్టీ విక్రమార్కులు

☛ ఇటుకల తయారీలో కాలిపోతున్న తరువులు

మదనపల్లె పట్టణం, న్యూస్‌టుడే : సహజ సంపద కలప ఇటుక బట్టీల్లో కాలి బూడిదౌతోంది. పచ్చని చెట్లు గొడ్డలి వేటుకు నేల కూలుతున్నాయి. ఇందులో కొంత సామిల్లులకు, మరికొంత బట్టీలకు వినియోగిస్తున్నారు. ఒకప్పుడు చుట్టూ ఎటు చూసినా పచ్చదనంతో అలరారిన జిల్లా నేడు గుట్టలకు గుట్టలనే అక్రమార్కులు మట్టుబెడుతుండగా అడవుల్లో కలప దొంగలకు ఎదురు లేకుండా పోతోంది. పగలు చెట్లను నరికి ముక్కలు చేసి రాత్రిళ్లు ట్రాక్టర్లు, లారీల్లో తరలిస్తున్నారు. కొందరు అటవీశాఖ సిబ్బంది కూడా వారితో అంటకాగడంతో ఈ వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది.

ట్రాక్టర్‌లో తరలుతున్న కలప

● జిల్లాలోని 500లకు పైగా ఇటుక బట్టీలు, 100కు పైగా సామిల్లులు ఉండగా ఒక్క జిల్లా కేంద్రం మదనపల్లెలోనే 24 ఉన్నాయి. బట్టీల నిర్వహణకు అనుమతులు అవసరం లేదు. పచ్చి ఇటుకలను కాల్చడానికి కలపను వాడతారు. ఇంటి సామగ్రికి పనికొచ్చే కలపను సామిల్లులకు తరలిస్తున్నారు. నిర్మాణాలు పెరుగుతుండడంతో ఇటుకల తయారీ కుటీర పరిశ్రమగా మారింది. వాల్టా నిబంధనల ప్రకారం చింత, కానుగ, మద్ది, వేప కలపను ఇటుక బట్టీలకు వినియోగించరాదు. ముళ్ల చెట్లు, యూకలిప్టస్ మొక్కలు వాడవచ్చు. చింత చెట్లు కాలిస్తే ఇటుక నాణ్యంగా ఉంటుందని తయారీదారులు అంటున్నారు. ఈ కలపను ఎక్కువగా వినియోగిస్తున్నారు. జిల్లాలో చింత చెట్లు విస్తారంగా ఉన్నాయి. దీంతో పాటు అడవుల్లో లభించే కలపను కూడా బట్టీలకు వినియో గిస్తున్నారు. రాయచోటి, మదనపల్లె, పుంగనూరు, పీలేరు, కలికిరి, వాల్మీకిపురంలో ఇటుక బట్టీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి.

రోజుకు 100 లోడ్లు అక్రమ రవాణా

జిల్లాలో రోజుకు 100 ట్రాక్టర్ లోడ్లకు పైగా కలపను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు అంచనా. ఒక టన్ను కలప రూ.20 వేల వరకు అమ్ముడవుతోంది. చెట్లను నరకడానికి అటవీశాఖ అధికారులు నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి. ఎలాంటి రకం చెట్లు? ఎంత దూరం రవాణా చేస్తారు.? ఏ వాహనం దాని నంబరు.? తదితర వివరాలు దరఖాస్తులో పొందుపర్చాల్సి ఉంటుంది. కొంతమంది వ్యాపారులు ఎండిన చెట్ల మాటున ఏపుగా పెరుగుతున్న తరువులను నరికేసి బట్టీలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అక్రమ రవాణాలో కొంతమంది అటవీశాఖ సిబ్బంది సహకారం ఉన్నట్లు ఆరోపణలున్నాయి.

కన్నీటి వీడ్కోలు



శ్రీ కె.యం.కృష్ణమూర్తి గారు
రిటైర్డ్ ప్రిన్సిపాల్, బి.టి.కాలేజ్, మదనపల్లి
జననం 01.04.1939
మరణం 17.01.2026
ఉన్నతమైన వ్యక్తిత్వంతో క్రమశిక్షణే తన ఊపిరిగా ఎంతోమంది విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దిన గురువుగా, నిరాడంబరతనే అలంబనగా చెరగని చిరునవ్వుతో మా అందరి హృదయాలలో సుస్థిర స్థానం ఏర్పరచుకులని మా ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన శ్రీ కె.యం.కృష్ణమూర్తి గారు 17.01.2026 శనివారం స్వర్గస్తులైనారు.
తదుపరి వీరి అంత్యక్రియలు 19.01.2026 సోమవారం ఉ॥ 11.00 గంటలకు సొసైటీ కాలనీ, మదనపల్లి టౌన్ మా స్వగృహం నుండి అంతిమయాత్రగా బయలుదేరునని తెలియజేయడమైనది. శోకతప్త హృదయాలతో...
ఇట్లు... కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రులు

మదనపల్లెలో ఎన్టీఆర్‌కు నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే షాజహాన్‌బాషా, నాయకులు

మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్

రాయచోటి, మదనపల్లె పట్టణం, న్యూస్‌టుడే: తెలుగుజాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు ఎన్టీ రామారావు అని రాష్ట్ర రవాణా, యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్‌బాషా పేర్కొన్నారు. ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని వేర్వేరు ప్రాంతాల్లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కోస్తా జిల్లాలకు దీటుగా సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు కృషి చేశారని వివరించారు. నేటి యువత ఎన్టీఆర్ ఆశయాల సాధనకు కృషి చేయాలన్నారు. అనంతరం పేదలకు అన్నదానం చేశారు. జిల్లావ్యాప్తంగా నియోజకవర్గ, మండల, గ్రామీణ ప్రాంతాల్లో కార్యకర్తలు, నాయకులు ఎన్టీఆర్ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. క్షీరాభిషేకాలు చేయడంతో పాటు ఆసుపత్రుల్లో పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు.

దహనక్రియలు



జననం: 10.09.1961
మరణం: 17.01.2026
కీ॥శే॥ శ్రీమతి డా॥ యం. శ్రీదేవి రెడ్డి
MS(General Surgeon), DNB, FRCS,
Surgical Gastroenterology
కుటుంబ సభ్యుల పట్ల, సమాజం పట్ల అపారమైన ప్రేమాభిమానాలు కలిగి, తన వైద్య వృత్తి ద్వారా ఎంతో మందికి ప్రాణదానం చేసి, సేవాభావంతో జీవితాన్ని అంకితం చేసిన దయాగుణ సంపన్నురాలు, మా ఇంటి దీపం శ్రీమతి డా॥ యం. శ్రీదేవిరెడ్డి గారు 17-01-2026వ తేది శనివారం సా॥ 6గం॥లకు స్వర్గస్తులైనారు.
తదుపరి వీరి దహనక్రియలు 19-01-2026వ తేది సోమవారం మధ్యాహ్నం 2గం॥లకు చంద్రగిరి సమీపంలోని, ఐతేపల్లి, మామండూరు, క్యాండోర్ నేషనల్ పబ్లిక్‌స్కూల్ ప్రక్కన మా తోట నందు జరుగునని తెలియజేయడమైనది. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ ...
అశ్రునయనాలతో ...
భర్త : వెంకట్ రెడ్డి మొసలి, కుమారుడు : పృథ్వీకర్ రెడ్డి మొసలి
వియ్యంకులు : నూతనకాల్వ అమర్‌నాథ్ రెడ్డి - రేణుకా రెడ్డి
మాజీ మంత్రి వర్యులు, శాసనసభ్యులు, పలమనేరు
కుమార్తె : డా॥ ప్రీతికా రెడ్డి, అల్లుడు : నూతనకాల్వ ప్రశేన్ కుమార్ రెడ్డి
మనవళ్ళు : ఇఫ్రాన్ రెడ్డి, కైరవ్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు
Mobile : +91 91078 99999, 91077 99999

(c) eenadu

ఆలయ దర్శిని

కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయంలో

నిజరూప దర్శనం: ఉ: 7-7.30, 8.30-9.00, 10.30-11.00, సా. 4.30- 5.00
సర్వదర్శనం: ఉ: 6- 7, 8-8.30, 9.30 -10.30, **మధ్యాహ్నం:** 12.00 **సాయంత్రం:** 4.30, **రాత్రి:** 7-9 గంటలు.

నిత్య సేవలు
సుప్రభాతసేవ, **గోపూజ:** వేకువజామున 4.00 **విందుతీర్థ అభిషేకం:** 4.30 **పంచామృతాభిషేకాలు:** ఉ.5.30 ప్రథమ, 9.00 ద్వితీయ, 11.00 తృతీయ కాలాభిషేకాలు **క్షీరాభిషేకం:** ఉదయం 7.30, సాయంత్రం 5.45 **ప్రమాణం:** సాయంత్రం 5.00 గంటలు. నిత్య కల్యాణం: 11.00 గంటలకు (ప్రత్యేక మండపంలో)

- న్యూస్‌టుడే, కాణిపాకం

తిరుమల శ్రీవారి ఆలయంలో

నిత్యోత్సవాలు
రోజూ తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాతం. మంగళ, బుధ, గురువారం ఉ.3.45కు తోమాలసేవ, 4.45కు అర్చన, మ.12కు కల్యాణోత్సవం, 2 డోలోత్సవం, 3 ఆర్జిత బ్రహ్మోత్సవం, సా.5 సహస్ర దీపాలంకార సేవ నిర్వహిస్తారు.
సర్వదర్శనం: వేకువజామున 3.30-5.45, ఉ.8-9.30 గంటలకు, మధ్యాహ్నం 12 నుంచి రాత్రి వరకు సర్వదర్శనానికి అనుమతిస్తారు. గురు, శుక్ర వారాల్లో ఉ.9 నుంచి అనుమతిస్తారు.

వారోత్సవాలు
ప్రతి సోమవారం విశేషపూజ (ఏకాంతం), మంగళవారం అష్టదళ పాదపద్మారాధన సేవను ఉదయం 9 గంటలకు నిర్వహిస్తారు. బుధవారం సహస్ర కలశాభిషేకాన్ని తితిదే రద్దు చేసింది. గురువారం ఉదయం 6.30 గంటలకు తిరుప్పావడ సేవ, శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు శ్రీవారికి అభిషేకం నిర్వహిస్తారు.

- న్యూస్‌టుడే, తిరుమల

ముక్కంటి ఆలయంలో

తెల్లవారుజామున: 4.00: మంగళవాయిద్యాలు, 4.15: గోమాత పూజ, తిరుమంజనం, 5.00: ప్రథమకాల అభిషేకం (ఏకాంతం), 6.00: ద్వితీయ కాలాభిషేకం, 7.00: పరివార దేవతలకు నివేదన, 10.30: ఉచ్చికాల అభిషేకం
సాయంత్రం: 4.00: ప్రదోష కాలాభిషేకం, 6.30: నీరాజన మంత్రపుష్పం, 9.00: ఏకాంతసేవ
సర్వదర్శనం: ఉదయం 5 నుంచి రాత్రి 9.00 గంటల వరకు.

రాహు, కేతు పూజలు
ఉ.6 నుంచి సా.5 గంటల వరకు
అభిషేకాలు: శ్రీమృత్యుంజయ శివలింగానికి (సోమవారం), కాలభైరవునికి (మంగళవారం), శ్రీమేధా దక్షిణామూర్తికి (గురువారం), శనీశ్వరునికి (శనివారం), సూర్యనారాయణమూర్తికి (ఆదివారం). **శుక్రవారం:** మనోన్మణికి ఊంజల్‌సేవ
● రథసప్తమి సందర్భంగా 25వ తేదీన సూర్యప్రభ, చప్పరంపై ఉత్సవమూర్తుల పురవీధుల ఉత్సవం. అదే రోజు సూర్యనారాయణమూర్తికి విశేష అభిషేకాలు నిర్వహిస్తారు.

- న్యూస్‌టుడే, శ్రీకాళహస్తి

పేదల గుండెల్లో ఎన్టీఆర్

రాయచోటి: అన్నదానం చేస్తున్న మంత్రి మండిపల్లి

మదనపల్లె పట్టణం, రాయచోటి, న్యూస్‌టుడే: దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేసి పేదల గుండెల్లో ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోయారని ఎమ్మెల్యే షాజహాన్‌బాషా పేర్కొన్నారు. మదనపల్లె పట్టణంలో ఎన్టీఆర్ వర్ధంతి నిర్వహించారు. ఆయన విగ్రహం, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన ఆశయాలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. ● రాయచోటిలో జరిగిన కార్యక్రమంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి.. పేదలకు అన్నదానం చేశారు.

పీడీల సంఘం జిల్లా కార్యవర్గం ఎన్నిక

కొత్తగా ఎన్నికైన సభ్యులు

మదనపల్లె విద్య, న్యూస్‌టుడే: జిల్లాలో వ్యాయామ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఏపీ వ్యాయామ ఉపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్ పీడీ సంఘం నాయకులు తెలిపారు. ఆదివారం మదనపల్లె జడ్పీ పాఠశాలలో అన్నమయ్య జిల్లా పీడీల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అధికారులు జోసెఫ్ ఉదయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రవీణ్, కిరణ్, సుబ్రహ్మణ్యంరెడ్డి, నూరుద్దీన్, సాజిద్, శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా రమేష్‌బాబు, ప్రధాన కార్యదర్శిగా అన్వర్‌బాషా, కోశాధికారిగా బి.బాలాజీనాయక్, సభ్యులను ఎన్నుకున్నారు.

సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షుడిగా రమణమూర్తి

వాల్మీకిపురం: భగవాన్ శ్రీసత్యసాయి సేవాసమితి వాయల్పాడు కన్వీనర్ శేషాద్రి రమణమూర్తిని సేవా సంస్థల జిల్లా అధ్యక్షుడిగా నియమించారు. ఈమేరకు సేవాసమితుల రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ రమణప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆదివారం బాధ్యతలు స్వీకరించిన రమణమూర్తి మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా పరిధిలో సత్యసాయి సేవాసంస్థల ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలను విస్తృతం చేస్తామన్నారు. తనపై ఎంతో నమ్మకంతో జిల్లా బాధ్యతలను పెట్టిన పెద్దలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా అధ్యక్షుడిగా రమణమూర్తి ఎంపికపై స్థానిక సేవా సమితి సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.

ఇంధన పొదుపు.. అభివృద్ధికి మలుపు

ప్రజా రవాణా శాఖ డ్రైవర్ల అనుభవం

పీలేరు, న్యూస్‌టుడే: ఏ సంస్థ అయినా, కుటుంబమైనా ఆదాయంతో పాటు పొదుపు పాటిస్తే అభివృద్ధి చెందడానికి మార్గం సుగమం అవుతుంది. పారిశ్రామికవేత్తలు, ఉద్యోగులు తమ ప్రణాళికలను ఇలా రచిస్తారు. ఈ క్రమంలోనే ప్రజా రవాణా శాఖ కూడా ప్రతి విభాగంలోనూ పొదుపు పాటించేందుకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు అందుకు తగ్గట్టుగా ఉద్యోగులకు మెలకువలతో సూచనలు, శిక్షణ ఇప్పిస్తోంది. సంస్థ కూడా ప్రతి నెలా ఇంధనం పొదుపు చేస్తున్న డ్రైవర్లను గుర్తించి ప్రోత్సాహంగా మొదటి బహుమతిగా రూ.500, ద్వితీయ బహుమతిగా రూ.300తో పాటు ప్రశంసాపత్రాలు అందజేస్తోంది. పీలేరు డిపోలో 146 మంది డ్రైవర్లలో గత ఎనిమిది నెలల్లో ఇంధన పొదుపులో ఆదర్శంగా నిలిచిన డ్రైవర్ల అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.

ఎక్స్‌లేటర్ వాడకంలో సమయస్ఫూర్తి

ఎక్స్‌లేటర్ వాడకాన్ని బట్టి ఇంధనం ఆదా ఆధారపడి ఉంటుంది. స్టేజి వచ్చే ముందు, ఎదురుగా వాహనం వచ్చేటప్పుడు ఎక్స్‌లేటర్ ఎగువ స్థాయిలో ఉపయోగించరాదు. అత్యధిక సమయం మధ్యస్థాయిలో వాడితే ఇంధనం ఆదా చేయొచ్చు. దిగువ స్థాయి వాడకపోవడమే మంచిది. మలుపుల్లో, స్పీడ్ బ్రేకర్ల వద్ద, పల్లంలో, స్టేజి వచ్చే ముందు ఎక్స్‌లేటర్‌పై కాలు తీయాలి. వాహనగతి శక్తి (చలనశక్తి)ని ఉపయోగిస్తూ వాహనం నడపాలి. **- ఎం.ఆర్.మూర్తి, పీలేరు డిపో**

(25 ఏళ్ల అనుభవం, పొదుపు చేసిన డీజిల్: 917 లీటర్లు)

గేర్లు మార్చడంలో నైపుణ్యం

బస్సును తప్పనిసరిగా ఒకటో గేరులోనే ఎక్స్‌లేటర్ ఇవ్వకుండా కదిలించాలి. తర్వాత గేర్లను మార్చి ఎక్స్‌లేటర్‌ను క్రమక్రమంగా బస్సు నిర్ణీత వేగాన్ని అందుకున్న తర్వాత ఎక్స్‌లేటర్‌పై కొద్దిగా ఒత్తిడి తగ్గించి పవర్ పాయింట్‌లో బస్సు నడపాలి. ఇలా చేస్తే అత్యధిక కేఎంపీఎల్ సాధించొచ్చు. బ్రేకులు అకస్మాత్తుగా వేయకూడదు. స్టేజీకి ముందు పర్లాంగు దూరంలో ఎక్స్‌లేటరుపై కాలు తీసి వేయాలి. రోడ్డు సాఫీగా ఉంటే ఎక్స్‌లేటర్ మధ్యస్థాయిలో ఉంచాలి. ఎక్స్‌లేటరును తన్నినట్లు కాకుండా తాకినట్లుగా ఉపయోగించాలి. రోడ్ల నాణ్యతకు అనుగుణంగా బస్సు వేగం పెంచడం ప్రధానం. **- వి.సిద్ధయ్య, పీలేరు డిపో**

(25 ఏళ్ల అనుభవం, పొదుపు చేసిన డీజిల్ 600 లీటర్లు)

మైమరపించిన దాస సంకీర్తనా గానం

ఊంజల్‌సేవలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనాలు ఆదివారం సాయంత్రం శ్రీపురందరదాసుల కీర్తనలతో మార్మోగాయి. శ్రీపురందరదాసుల ఆరాధనా మహోత్సవాలు రెండోరోజుకు చేరుకున్నాయి. ముందుగా శ్రీవారు ఉభయ దేవేరులతో కలిసి నారాయణగిరి ఉద్యానవనాలకు వేంచేపు చేశారు. చల్లని సాయంత్రం వేళ నిర్వహించిన ఊంజల్‌సేవలో దాస సంకీర్తన గానం భక్తులను మైమరపించింది. తితిదే దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో దాస భక్తులు సామూహికంగా పురందరదాస కృతులను ఆలపించారు. తితిదే దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆనందతీర్థాచార్యులు, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన భజన మండళ్ల సభ్యులు పాల్గొన్నారు.

కరుణించమ్మా.. కాత్యాయని

భక్తులకు అభయమిస్తున్న అమ్మవారు

కాత్యాయని.. కరుణించవే అంటూ భక్తులు బోయకొండకు తరలివచ్చారు. మౌని అమావాస్య సందర్భంగా గంగమ్మను దర్శించుకొని పూజలు చేశారు. జిల్లాతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి వచ్చి మొక్కులు చెల్లించారు. దీంతో ఆలయం కిటకిటలాడింది.

- న్యూస్‌టుడే, చౌడేపల్లె

జల్లికట్టు.. పట్టుపట్టు

సోమల మండలంలోని పెద్దఉప్పరపల్లెలో జల్లికట్టు పండగ ఆదివారం వైభవంగా సాగింది. పలు ప్రాంతాలకు చెందిన వారు ఎద్దులను తీసుకువచ్చారు. జన సమూహం మధ్య వాటిని వదలగా పట్టుకునేందుకు పలువురు పోటీ పడ్డారు. ఈ క్రమంలో పలువురు గాయపడ్డారు. సీఐ రాంభూపాల్, ఎస్సై రమేష్, సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు.

- న్యూస్‌టుడే, సోమల

నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

మదనపల్లె గ్రామీణ, న్యూస్‌టుడే: మదనపల్లెలోని కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10 గంటలకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రారంభం అవుతుందని అధికారులు వెల్లడించారు. కలెక్టర్ నిశాంత్‌కుమార్ ముఖ్యమైన సమావేశం నిమిత్తం దిల్లీ వెళ్లారని, జేసీ ఆదర్శ్‌రాజేంద్రన్ అర్జీలు స్వీకరిస్తారని చెప్పారు. మీకోసం వెబ్‌సైట్‌లోనూ సమస్యలు తెలియజేసే అవకాశం ఉందని సూచించారు.

డీఎస్పీ కార్యాలయంలో..

మదనపల్లె నేరవార్తలు, న్యూస్‌టుడే: మదనపల్లె డీఎస్పీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్ నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ మహేంద్ర తెలిపారు. ప్రజల నుంచి ఎస్పీ ధీరజ్ కునుబిల్లి అర్జీలు స్వీకరిస్తారని చెప్పారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

విద్యార్థులూ మీకోసమే.. ఐఐటీ సైన్స్ హ్యాక్

ఏర్పేడు, న్యూస్‌టుడే: తిరుపతి ఐఐటీ సైన్స్ హ్యాక్-2026 నిర్వహణకు శ్రీకారం చుట్టింది. ఆన్‌లైన్ వేదికగా విద్యార్థులు పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పించింది. విద్యార్థులు ప్రాజెక్టు నమూనాపై 15 నిమిషాలు మించకుండా వీడియోను రికార్డు చేసి తిరుపతి ఐఐటీ అధికారిక ఆన్‌లైన్ లింక్‌లో పొందుపర్చాల్సి ఉంటుంది. ఈనెల 16 నుంచి ఫిబ్రవరి 20వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ గడువు విధించారు. ఉత్తమ ప్రాజెక్టు నమూనాలకు ఆకర్షణీయమైన బహుమతులతోపాటు ప్రశంసా పత్రాలు అందజేయనున్నారు. పాల్గొన్న ప్రతి విద్యార్థికి ఐఐటీ సందర్శించే అవకాశం కల్పిస్తారు.

- **అర్హులు : 6-10వ తరగతి విద్యార్థులు**
- **సంప్రదించాల్సిన నంబరు : సింధూరి, 87124 09921**
- **వీడియో పంపాల్సిన లింక్ :** https://forms.gle/9iiDhB8TgLHg2mPLA

శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

ఆలయం ఎదుట జస్టిస్ బీఎం శ్యామ్‌ప్రసాద్ కుటుంబం

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారిని ఆదివారం ఉదయం వీఐపీ బ్రేక్‌లో కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీఎం శ్యామ్ ప్రసాద్, కర్ణాటక బలగారు మఠం పీఠాధిపతి శ్రీఅక్షోభ్య రామ తీర్థ స్వామీజీ, కుక్కే సుబ్రహ్మణ్య మఠం పీఠాధిపతి శ్రీవిద్యాప్రసన్న తీర్థ స్వామీజీ, ఎమ్మెల్సీ కల్యాణి, మాజీ మంత్రి ఆర్కే రోజా, 'నారీ నారీ నడుమ మురారీ' చిత్ర కథానాయకుడు శర్వానంద్, కథానాయిక సాక్షి వైద్య, దర్శకుడు రామ్ అబ్బరాజు దర్శించుకున్నారు. వీరికి తితిదే అధికారులు స్వాగతం పలికి శ్రీవారి దర్శనం చేయించారు.

వైకల్యం ఓడేలా.. భవిత మారేలా..!

దివ్యాంగులకు ప్రత్యేక శిక్షణ

మదనపల్లె భవిత కేంద్రంలో ఫిజియోథెరపీ చేస్తున్న సిబ్బంది

మదనపల్లె విద్య, న్యూస్‌టుడే: అందరితో కలిసి ఆడాలని.. పరుగులు పెట్టాలని.. స్వేచ్ఛగా తిరగాలని ఉన్నా వారికి శరీరం సహకరించదు. అలాంటి వారికి అండగా నిలుస్తున్నాయి భవిత కేంద్రాలు. చిన్నారులకు ఫిజియోథెరపీతో పాటు చదువు, ఆటల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. దీంతో ఇటీవల జరిగిన వివిధ పోటీల్లో కొందరు ప్రతిభ చూపారు. ప్రతి కేంద్రంలో ఇద్దరు ఐఈఆర్టీలు, ఆయా, ఫిజియోథెరపిస్టులను ప్రభుత్వం నియమించి ప్రత్యేక సేవలు సక్రమంగా అందేలా చర్యలు చేపట్టింది.

జిల్లాలో వివరాలు..
భవిత కేంద్రాలు: 25
విద్యార్థులు: 540

అదనంగా అలవెన్స్‌లు..

భవిత కేంద్రంలో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు వారానికి ఒకరోజు ఫిజియోథెరపీ చేస్తారు. చిన్నారులకు వైకల్యానికి అనుగుణంగా ట్రైసైకిళ్లు, వినికిడి, రోలేటర్స్, వాకింగ్ స్టిక్స్ అందిస్తారు. మంచానికే పరిమితమైనా, లేవలేని స్థితిలో ఉన్నా ఐఈఆర్టీలు ఇళ్లకు వెళ్లి సేవలు అందిస్తారు. చిన్నారులను భవిత కేంద్రాలకు తీసుకువచ్చే ఎస్కార్ట్ సిబ్బందికి ఏడాదికి రూ.6 వేలు, రవాణా ఛార్జీలు రూ.6 వేలు అందిస్తారు. హోం టెస్ట్ అలవెన్సు కింద రూ.3 వేలు ఇస్తారు. అమ్మాయిలకు ప్రత్యేక అవసరాల నిమిత్తం మరో రూ.2 వేలు అదనంగా అందిస్తారు.

సద్వినియోగం చేసుకోవాలి..

ప్రత్యేక అవసరాల చిన్నారులు భవిత కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి. అన్ని చోట్లా బోధనా పరికరాలతో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం. విద్యార్థులు చదువుతో పాటు ఆటల్లో ప్రావీణ్యం సాధించేలా బోధన సాగుతోంది. ఇటీవల జిల్లా స్థాయిలో జరిగిన పోటీల్లో ఏడుగురు సత్తాచాటి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు.

- జనార్దన్, ఐఈ సమన్వయకర్త

నేటి నుంచి పశు ఆరోగ్య శిబిరాలు: జేడీ

చిన్నమండెం, న్యూస్‌టుడే: జిల్లాలో సోమవారం నుంచి నెలాఖరు వరకు ఉచిత పశు ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా పశు సంవర్ధక అధికారి కె.గుణశేఖరపిళ్లై తెలిపారు. 25 మండలాల్లో సిబ్బంది బృందాలుగా సేవలందిస్తారన్నారు. ఒక్కో మండలానికి రెండు బృందాలు వెళ్లేలా ఏర్పాట్లు చేశామన్నారు. పాడి పశువులు, గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందులు తాగిస్తారన్నారు. ఇప్పటికే జిల్లా కేంద్రానికి వచ్చిన మందులను ఆయా మండలాలకు పంపిణీ చేశామన్నారు. జీవాల్లో నట్టల నివారణకు 20 లక్షల డోసుల మందులు వచ్చాయన్నారు. శిబిరాల్లో కోళ్లలో వచ్చే కొక్కెర తెగులు నివారణ టీకాలు వేస్తారన్నారు.

నాఫ్ రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడిగా వెంకటేశ్వర

నియామక పత్రాన్ని అందజేస్తున్న రాష్ట్ర అధ్యక్షుడు అప్పలరాజు

సంబేపల్లె, న్యూస్‌టుడే: జాతీయ మత్స్యకారుల సంఘం(నాఫ్) రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడిగా వెంకటేశ్వరను నియమించినట్లు రాష్ట్ర అధ్యక్షుడు మోసా అప్పలరాజు తెలిపారు. ఈ మేరకు సంబేపల్లె మండల పరిధిలోని శ్రీ దేవర రాయి నల్ల గంగమ్మ ఆలయంలో ఆదివారం వెంకటేశ్వరకు నియామకపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో మత్స్యకారుల సంఘం రాష్ట్ర లీగల్ అడ్వైజర్ జింకా కళ్యాణ్, ఆవుల మహేష్, ఉల్లిత్తుల రెడ్డిమోహన్ తదితరులు పాల్గొన్నారు.

అరచేతిలో తపాలా సేవలు

ములకలచెరువు, న్యూస్‌టుడే: తపాలా సేవలు ప్రజలకు చేరువ చేసేందుకు ఆ శాఖ కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టింది. సేవలన్నీ స్మార్ట్ ఫోన్ ద్వారా అందించేందుకు 'డాక్ సేవ' పేరుతో యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీంతో స్పీడ్ పోస్టు, మనీ ఆర్డర్ వివరాలు సకాలంలో ట్రాక్ చేసుకునే అవకాశం ఉంటుంది. దేశీయ, అంతర్జాతీయ పార్శిల్ సేవలకు ఎంత ఛార్జీ అవుతుందో తక్షణమే లెక్కించవచ్చు. స్పీడ్, రిజిస్టర్ పోస్టులు, పార్శిల్ బుకింగ్ సేవల కోసం వరుసల్లో నిల్చొనే అవసరం లేకుండా యాప్ ద్వారా పూర్తి చేయొచ్చు. జీపీఎస్ సాయంతో సమీప తపాలా కార్యాలయాల వివరాలు తెలుసుకోవచ్చు. చిన్న మొత్తాల పొదుపు ఖాతాలకు ఎంత వస్తుంది, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ చేయాలనే వారికి పడే ప్రీమియం ఎంత మొదలైనవి చూసుకోవచ్చు. కార్పొరేట్ వినియోగదారుల కోసం ప్రత్యేక విభాగాన్ని యాప్‌లో పొందుపర్చారు.

డౌన్‌లోడ్ చేసుకోండిలా..

డాక్ సేవ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం చాలా సులభతరం. గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్‌లో డాక్ సేవ యాప్ అని టైప్ చేసి డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పేరుతో ఉన్న అధికారిక యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఓపెన్ చేసి మొబైల్ నంబరు లేదా ఈ మెయిల్ ఐడీతో రిజిస్టర్ అవ్వొచ్చు. ఓటీపీ ద్వారా లాగిన్ అయ్యాక యాప్ సేవలు వినియోగించుకోవచ్చు.

శ్రీ రెడ్డెమ్మ దేవత దేవస్థానము
చెర్లోపల్లి గ్రామం, గుర్రంకొండ మండలం, అన్నమయ్య జిల్లా.
ఈ ప్రొక్యూర్మెంట్/బహిరంగ వేలము ప్రకటన
NIT No.Human hair/ 2026 Dt: 18.01.2026
శ్రీ రెడ్డెమ్మ దేవస్థానం నందు తలనీలాలు సేకరించుకొను హక్కునకు 31-01-2026 శనివారం ఉదయం 11 గంటలకు సీల్డ్ టెండర్ కమ్ బహిరంగ వేలము నిర్వహించబడును. ఈ టెండర్ కొరకు https: //tender.apeprocurement.gov.in వెబ్‌సైట్‌ను చూడగలరు. ఆసక్తి గలవారు రూ.5,00,000/-లు ధరావత్తు చెల్లించి వేలము నందు పాల్గొనవచ్చును. ఇతర వివరములకు కార్యాలయం నందు సంప్రదించాలని కోరడమైనది.
Cell : 9704574970 ఇట్లు : కార్యనిర్వహణాధికారిణి

మామిడికి 'పూత' దెబ్బ

✤ ప్రతికూల వాతావరణం
✤ ఆందోళనలో రైతులు

బంగారుపాళ్యం, న్యూస్‌టుడే: ప్రకృతి వైపరీత్యాలు మామిడి రైతులతో దోబూచులాడుతున్నాయి.. పంట దిగుబడిపై గంపెడు ఆశలు పెట్టుకున్న రైతులు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు.. గతేడాది దిగుబడికి గిట్టుబాటు ధర లేక నష్టపోయిన రైతులు ఈ ఏడాది ప్రతికూల వాతవరణ పరిస్థితులతో ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఈ పరిస్థితి మామిడి దిగుబడిని దెబ్బతీస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో కొద్దిరోజులుగా చిరుజల్లులు అడపాదడపా పడుతున్నాయి. దీంతో మామిడి పూత దెబ్బతిని మగ్గిపోయింది. ఫలితంగా దిగుబడి తగ్గే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి జిల్లాలో సుమారు లక్షన్నర ఎకరాల్లో మామిడి దిగుబడి వస్తుంది. గతేడాది నవంబరు చివరన వచ్చిన మొంథా తుపాను ప్రభావంతో పంట దిగుబడికి ప్రతికూల వాతావరణం నెలకొంది. నెల రోజుల పాటు కురిసిన అడపాదడపా వర్షాలకు మామిడి తోటల్లో తేమ అధికమై పూత రావడం ఆలస్యమైంది. ఏటా డిసెంబరు నెలాఖరున వచ్చే మొగ్గలు చలి తీవ్రత, అధిక మంచు తదితర కారణాలతో నేటికీ ఆశించిన మేర రాలేదు. టేబుల్ రకాలైన బంగినపల్లి(బేనీషా), కాదర్, పుల్లేరా, మల్లిక, కాలేపాడు తదితర రకాల చెట్లలో వచ్చిన పూత మగ్గిపోతోంది. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న ఈ రకాల కాయల పూత ఇలావస్తే ముందు నష్టమేనని రైతులు వాపోతున్నారు. కొందరు రైతులు తెగులు నివారణకు రసాయనిక మందులు సైతం పిచికారీ చేశారు. అడపాదడపా వర్షాలతో ఆశించిన దిగుబడి రాదని భావిస్తున్నారు. ముమ్మందు ఉష్ణోగ్రత పెరిగితేనే మామిడి దిగుబడికి అనుకూలమని ఉద్యానశాఖ అధికారులు తెలిపారు.

పెరిగినవి కాదండోయ్.. నాటిన చెట్లు

అలిపిరి గరుడ కూడలి నుంచి చెర్లోపల్లి వరకు తితిదే ఆధ్వర్యంలో నాలుగు లైన్ల రహదారి నిర్మించారు. భక్తులు, యాత్రికుల రాకపోకలు ఎక్కువగా ఉండటంతో ప్రమాదాల నివారణకు ఈ రోడ్డు నిర్మించారు. నిర్మాణ సమయంలో వందల సంఖ్యలో చెట్లను వేళ్లతో సహా తొలగించారు. వాటిని నిపుణుల పర్యవేక్షణలో రహదారి పక్కన ఖాళీ స్థలంలో రీ ప్లాంటేషన్ చేశారు. దీంతో ఖాళీ స్థలం కాస్త హరిత శోభితమైంది.

- ఈనాడు, తిరుపతి

మత్తులో యువకుల వీరంగం

మదనపల్లె నేరవార్తలు, న్యూస్‌టుడే: మత్తులో ముగ్గురు యువకులు వీరంగం సృష్టించారు. పలువురిపై దాడులకు దిగారు. బసినికొండలో పశువుల పండగ సందర్భంగా ఆదివారం రాత్రి చిట్లాకుప్ప వేశారు. గ్రామానికి చెందిన ప్రకాశ్, ఆయన కుమారుడు భార్గవ్ పశువులను అలంకరించి తీసుకువెళ్తున్నారు. అగ్గిపెట్టెల ఫ్యాక్టరీ సమీపంలో అదే ప్రాంతానికి చెందిన మహేశ్, శశి, శివ మద్యం మత్తులో పశువులకు ఉన్న బుడగలు లాగేందుకు ప్రయత్నించారు. ప్రకాశ్ మందలించగా ఆయనతో పాటు కుమారుడిపై దాడి చేశారు. అక్కడున్న మాజీ ఉపసర్పంచి చలపతి సర్ది చెప్పేందుకు ప్రయత్నించగా ఆయనను కొట్టారు. గ్రామస్థులు వెంబడించడంతో పరారయ్యారు. బాధితులు గంజాయి మత్తులో దాడులు చేశారని బాధితులు గ్రామీణ ఠాణాలో ఫిర్యాదు చేశారు.

నకిలీ వెబ్‌సైట్లతో అప్రమత్తంగా ఉండాలి

చిత్తూరు కలెక్టరేట్, న్యూస్‌టుడే: సమగ్రశిక్షా అభియాన్ పేరుతో నకిలీ వెబ్‌సైట్ ద్వారా ఉద్యోగాలు ఇప్పిస్తామనే ప్రకటన సరైనది కాదని, ఈ విషయంలో నిరుద్యోగ అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సుమిత్‌కుమార్ సూచించారు. నకిలీ వెబ్‌సైట్ పేరిట ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేస్తున్నారనే సమాచారం తమకు వచ్చిందన్నారు. ఆన్‌లైన్‌లో చూపిస్తున్న వెబ్‌సైట్‌కు ఆ శాఖకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఉద్యోగార్థులు నకిలీ ప్రకటనలు నమ్మి మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.

EENADU eClassifieds

HEALTH & CARE
PAEDIATRIC
శ్రీవిష్ణు చిన్నపిల్లల హాస్పిటల్: డా॥ కె.కీర్తన (M.D., Pediatrics, SVMC & Ex. Senior Resident RUIA, Fellow in Neonatology) పురిటి బిడ్డలు & చిన్నపిల్లల వైద్యనిపుణులు, 24X7 ఎమర్జెన్సీ కేసులు చూడబడును. మనోహరి హాస్పిటల్ ప్రక్కన, రెడ్డి & రెడ్డి కాలనీ, తిరుపతి ✆ 63035 53359.

JOBS
TeleCallers Female Qua: Any Degree & Basic system knowledge.N Sreenatha Reddy Recovery Agency, Bairagapattida, TPT ✆ 9032801545
MAHA LAKSHMI Enterprises, Tirupati Required 20 Members, Brand Executives, Salary: 20,000/-. Cont: 94913 11711, 94925 59923.

సహానా గ్రాండ్ హోటల్ తిరుపతి నందు హౌస్ కీపింగ్ వర్క్ చేయుటకు సిబ్బంది కావలెను. జీతం: 12 నుండి 14000 వరకు కలదు.Cont:9440364488.
సివిల్ కాంట్రాక్టర్ వద్ద పనిచేయుటకు అనుభవం కలిగిన వ్యక్తి (Male) కావలెను. ఆకర్షణీయ జీతం కలదు. తిరుపతి ✆ 9963970999
ఒక ప్రముఖ హోటల్ నందు పనిచేయుటకు, మేనేజర్, సర్వీస్ బాయ్స్ కావలెను. ఆశించిన జీతము మరియు వసతి కల్పించబడును. Cont: 94938 90767.
ప్రముఖ కంపెనీలలో పనిచేయుటకు సెక్యూరిటీ సూపర్‌వైజర్స్, గార్డ్స్ & హౌస్‌కీపింగ్ మ్యాన్‌పవర్ కావలెను. అకామిడేషన్, PF, ESI కలదు. మదనపల్లె, చిత్తూరు, తిరుపతి. Cell: 99087 62620, 91007 53057, 91006 86805.

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్‌లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

THE EENADU CLASSIFIEDS WAY
B/W 5 లైన్ల ప్రకటన రూ. 500/-
Colour 5 లైన్ల ప్రకటన రూ. 600/- మాత్రమే
తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో అన్ని రకాల బిజినెస్ వ్యవహారాలు
వివరాలకు...
80085 13290
మీ చిన్నారులకు పుట్టిన రోజు శుభాకాంక్షలు ఈనాడు ద్వారా తెలపండి
B/W: రూ. 600
Colour: రూ. 800
ప్రకటనలపై 5% GST వర్తించును

(c) eenadu

రాయచోటి
• రాయచోటి • పీలేరు

పీలేరు బస్టాండు కిటకిట

తిరుపతి, విజయవాడ ప్లాట్‌ఫారాల వద్ద రద్దీ

పీలేరు, న్యూస్‌టుడే: సంక్రాంతికి పల్లెలకు వచ్చిన ప్రజలు తాము ఉపాధి పొందుతున్న ప్రాంతాలకు వెళ్లేందుకు ఆదివారం పీలేరు బస్టాండుకు రావడంతో బస్టాండు కిటకిటలాడింది. తిరుపతి, నెల్లూరు, విజయవాడలకు వెళ్లే బస్సులు నిలిచే ప్లాట్‌ఫారాల వద్ద ప్రయాణికులు గుంపులుగా నిలబడిపోయారు. బస్సుల్లో వచ్చిన ప్రయాణికులు తిరుపతికి వెళ్లి అక్కడి నుంచి విజయవాడకు రైలులో వెళ్లేందుకు అనుకూలంగా ఉంటుంది. తిరుపతి, నెల్లూరు, విజయవాడల్లోని విద్యాసంస్థల్లో చదువుకోసం వెళ్లే విద్యార్థులు వారి తల్లిదండ్రులతో బస్టాండుకు వచ్చారు. తిరుపతికి మదనపల్లె, పీలేరు, హిందూపురం, అనంతపురం, పుట్టపర్తి, కల్యాణదుర్గం, కదిరి డిపోల బస్సులు వచ్చినా ప్లాట్‌ఫారం దగ్గరకు రాగానే ప్రయాణికులు పోటీపడి ఎక్కారు. ఛార్జీ ఎక్కువైనా పట్టించుకోకుండా ఏసీ, డీలక్స్ లగ్జరీ బస్సుల్లో కూడా వెళ్లారు. సోమవారం కూడా ప్రయాణికుల రద్దీ ఇలానే ఉంటుందని, అందుకు తగ్గట్లుగా ప్రణాళిక మేరకు బస్సులు నడుపుతున్నామని అధికారులు తెలిపారు. తిరుపతికి అన్ని బస్సులు కిక్కిరిసి వెళ్లడంతో పల్లెవెలుగు బస్సుల్లో మధ్యలో దిగాల్సిన ప్రయాణికులు కష్టాలు పడ్డారు.

మేమున్నాం.. మీకు తోడుగా..
(10 AM TO 1 PM)
రాయచోటి : 9703622242
పీలేరు : 8008574958
చిన్నమండెం: 9440170752

రాయచోటి గ్రామీణ, న్యూస్‌టుడే: ? ఎన్జీవో కాలనీలో రహదారిపై భవన నిర్మాణ వ్యర్థాలు పేరుకుపోయి రాకపోకలకు ఇబ్బందిగా ఉంది. అధికారులు వ్యర్థాలు తొలగించేలా చర్యలు తీసుకోవాలి. **- నాయక్, స్థానికుడు**
సమాధానం: సిబ్బందిని పంపి వ్యర్థాలు తొలగింపజేస్తాం. **- రవి, పురపాలిక కమిషనర్**
? పట్టణంలోని కొత్తపల్లె ప్రాంతంలో కాలువలు లేక మురుగు రోడ్డుపై పారుతోంది. అధికారులు కాలువ నిర్మాణాలు చేపట్టాలి. **- దర్బార్ బాషా, స్థానికుడు**
సమాధానం: కాలువలు లేని ప్రాంతాలు గుర్తించి నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాం. అనుమతులు రాగానే నిర్మాణాలు చేపడతాం. **- విశ్వకిరీటి, పురపాలిక ఏఈ**

వైభవంగా పూజలు

రెడ్డెమ్మ దేవత

గుర్రంకొండ, న్యూస్‌టుడే: మండలంలోని చెర్లోపల్లెలో వెలిసిన శ్రీరెడ్డెమ్మదేవతకు వైభవంగా పూజలు జరిగాయి. ఆదివారం అమ్మవారిని పట్టువస్త్రాలు, ప్రత్యేక ఆభరణాలతో అలంకరించారు. భక్తులు అమ్మవారి పుష్కరిణిలో స్నానం ఆచరించి మొక్కులు తీర్చుకున్నారు. పూజా కార్యక్రమాల్లో ఆలయ ఛైర్మన్ లంకిపల్లె రాజన్ననాయుడు, ఈవో మంజుల తదితరులు పాల్గొన్నారు.

విరుపాక్షి మారెమ్మకు..

పుంగనూరు, న్యూస్‌టుడే: పట్టణంలోని విరూపాక్షి మారెమ్మకు ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. అమావాస్య సందర్భంగా పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి పూజలు చేశారు. ● పట్టణంలోని దోబీఘాట్‌లో గంగమ్మ, పోతులరాజుకు రజక కులస్థులు పూజలు చేశారు. నాగపాళ్యం నుంచి పురవీధుల్లో అమ్మవారి కంబలి ఊరేగించారు. ● **రొంపిచెర్ల:** గుట్టకింద హరిజనవాడలో గౌరమ్మకు పూజలు చేశారు. పొంగళ్లుపెట్టి మొక్కులు చెల్లించారు. గ్రామంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

గండిమడుగు క్షేత్రం.. అభివృద్ధికి దూరం

గాలివీడు, న్యూస్‌టుడే: దక్షిణ భారతదేశంలోని శైవ ఆలయాల్లో గండిమడుగు క్షేత్రం ప్రసిద్ధి చెందింది. ఇక్కడ కొలువుదీరిన ఉమామహేశ్వరస్వామి కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం అని భక్తుల నమ్మకం. పూర్వం అగస్త్య మహాముని మూల విరాట్‌ను ప్రతిష్ఠించారని స్థల పురాణం. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున వస్తుంటారు. ఎంతో చరిత్ర ఉన్న ఈ ఆలయంలో వసతులు అరకొరగా ఉన్నాయి. దాతల సహకారంతో గుడులను నిర్మించారు. ఆలయానికి తగిన ఆదాయం లేకపోవడంతో అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదని దేవాదాయశాఖ అధికారులు తేల్చి చెబుతున్నారు.

భక్తులకు తగ్గ వసతులు లేక..

రోజూ స్వామివారి దర్శనానికి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. సోమ, శుక్ర, ఆదివారాల్లో ఈ సంఖ్య అధికంగా ఉంటుంది. ఏటా శివరాత్రి ఉత్సవాలు, ఇతర పర్వదినాల్లో ఘనంగా పూజలు నిర్వహిస్తారు. వెలిగల్లు జలాశయం స్పిల్‌వే గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసిన సమయంలో పాపాఘ్ని ఒడ్డున ఉన్న ఈ ఆలయం దెబ్బతింది. నీటి మడుగు కోతకు గురైంది. ఆలయ ప్రాంగణం ప్రహరీ గోడ పడిపోయింది. పాలేటి గంగమ్మ గుడి ధ్వంసమయింది. వీటి నిర్మాణానికి అధికారులు చర్యలు తీసుకోవడం లేదు.

✦ సదుపాయాలు లేక భక్తులకు అవస్థలు

దెబ్బతిన్న ఆలయ రక్షణ గోడ

ఆదాయం చూపరు..

దేవాదాయశాఖ ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టాలన్నా రూ. 50 వేలకు పైగా ఏటా ఆదాయం తప్పనిసరి అంటున్నారు. ఆలయ నిర్వహణ సక్రమంగా లేక ఆ ఆదాయాన్ని చూపడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఆలయ అభివృద్ధి అంశాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. ఎంపీ గ్రాంటు, సౌర విద్యుత్తు ప్లాంటు అభివృద్ధి నిధులతో సిమెంటు రోడ్డు వేశారు. ఇప్పటికైనా అధికారులు, నాయకులు చొరవ చూపి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. క్షేత్ర అభివృద్ధి, భక్తులకు వసతి, సదుపాయాల కల్పనకు ఉన్నతాధికారులు చొరవ తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

'గండిమడుగు క్షేత్రాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వానికి నివేదిక పంపాం. ఆలయానికి ఏటా రూ.50 వేల మేర ఆదాయం రావడంలేదు. అనుమతులు రాగానే వసతులు కల్పిస్తాం' అని జిల్లా దేవాదాయ శాఖ అధికారి విశ్వనాథ్ తెలిపారు.

డి.అబ్బవరంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద నివాళి అర్పిస్తున్న తెదేపా రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్‌బాబు, నాయకులు

సంబేపల్లెలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటిస్తున్న నాగేశ్వర నాయుడు, నరసారెడ్డి

కలకడలో ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న తెదేపా నాయకులు

యుగ పురుషుడు ఎన్టీఆర్‌కు ఘన నివాళి

న్యూస్‌టుడే బృందం: ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని రాయచోటి, పీలేరు నియోజకవర్గాల్లో తెలుగు తమ్ముళ్లు ఆదివారం నిర్వహించారు. ఆయన విగ్రహాలకు నాయకులు పూలమాలలు వేసి.. అన్నదానాలు చేశారు. తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేసిన యుగపురుషుడని ఆయన్ను శ్లాఘించారు. రాష్ట్రానికి ఆయన చేసిన సేవలను మననం చేసుకున్నారు.

రాయచోటి గ్రామీణ: రాజంపేట పార్లమెంట్ తెదేపా అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్‌బాబు ఆధ్వర్యంలో అబ్బవరంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. తెదేపా కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. **కలకడ:** ఎన్టీఆర్ చిత్రపటానికి తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి మద్దిపట్ల సూర్యప్రకాశ్, సింగిల్‌విండో అధ్యక్షుడు వెంకట్రమణనాయుడు పూలమాలలు వేశారు. **కంభంవారిపల్లి:** మండల తెదేపా అధ్యక్షురాలు గీతాంజలి, తెదేపా నాయకులు ఎంజీవీ రమణ, వెంకట్రమణ నాయుడు, రాజశేఖర్, బాబు, వెంకటరెడ్డి ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించారు. **సంబేపల్లెలో** ఎన్టీఆర్ విగ్రహానికి రాష్ట్ర పాల ఏకిరి కార్పొరేషన్ ఛైర్మన్ కందూరి నాగేశ్వర నాయుడు, మాజీ జడ్పీటీసీ మల్లు నరసారెడ్డి, ప్రకాష్ నగర్ కాలనీ మాజీ సర్పంచి వరగంరెడ్డి శశిధర్ రెడ్డి, రాయచోటి మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ శ్రీనివాసుల నాయుడు, ఎంపీటీసీ పొత్తూరి రవీంద్ర నాయుడు, నల్ల గంగమ్మ ఆలయ కమిటీ ఛైర్మన్ కూనాసి సుబ్బరాజు యాదవ్ తదితరులు ఎన్టీఆర్ సేవలను గుర్తుచేసుకున్నారు. **చిన్నమండెం:** పార్టీ మండల శాఖ అధ్యక్షుడు రెడ్డెప్ప ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. **వాల్మీకిపురం:** మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ నిరంజన్‌రెడ్డి, రాష్ట్ర కురబ కార్పొరేషన్ డైరెక్టర్ వల్లిగట్ల వెంకట్రమణ, మార్కెట్ కమిటీ ఛైర్మన్ చంద్రమౌళి, మండల పార్టీ అధ్యక్షుడు దామురెడ్డి ఆదివారం స్థానిక గాంధీ సర్కిల్‌లో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. **కలికిరి:** రాష్ట్ర జంగమ సంక్షేమ సంఘం కార్పొరేషన్ ఛైర్మన్ వాసునూరి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటి ఛైర్మన్ మాలతి, దినకర్ పాల్గొన్నారు. **లక్కిరెడ్డిపల్లెలో** జరిగిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో రాష్ట్ర అటవీ కార్పొరేషన్ డైరెక్టర్ పెద్దరెడ్డెయ్య యాదవ్, తెదేపా మండల అధ్యక్షుడు యనమల మదన్‌మోహన్, డీసీసీబీ మాజీ డైరెక్టర్ పోలిరెడ్డి సుబ్బారెడ్డి, ఏఎంసీ ఛైర్మన్ షఫీనాయక్, ఆరిఫ్ పాల్గొన్నారు. **పీలేరు గ్రామీణ:** మార్కెట్ కమిటీ ఆవరణలో జరిగిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ పురం రామ్మూర్తి, బాబురెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, సురేంద్ర పాల్గొన్నారు.

హార్సిలీహిల్స్ కళకళ

బి.కొత్తకోట మండలం హార్సిలీహిల్స్ ఆదివారం పర్యాటకులతో కళకళలాడింది. బెంగళూరుతో పాటు వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు తరలివచ్చి కొండపై సందడి చేశారు. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో అయిదు రోజులుగా కొండకు పర్యాటకుల తాకిడి పెరిగింది. కొత్త, పాత వ్యూపాయింట్లు, గాలిబండపై నుంచి ప్రకృతి అందాలను వీక్షించారు. మానస సరోవరంలో బోటింగ్, పర్యాటక పార్కులో సాహస విన్యాసాలు చేసి ఆనందంగా గడిపారు.

- న్యూస్‌టుడే, బి.కొత్తకోట

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం

ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న మంత్రి రాంప్రసాద్‌రెడ్డి

రాయచోటి, న్యూస్‌టుడే: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో తనను కలిసేందుకు వచ్చిన ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ప్రజల్లో సంతృప్తి స్థాయి పెరిగేందుకు నాణ్యతతో కూడిన పరిష్కారం చూపడమే ఏకైక మార్గమన్నారు. అనంతరం ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులకు చరవాణిలో తెలియజేశారు.

సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కార్యదర్శి రవిశంకర్

పౌర హక్కుల నేతలను విడుదల చేయాలి

రాయచోటి, న్యూస్‌టుడే: పౌరహక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు క్రాంతి చైతన్యతో పాటు అరెస్టు చేసిన ఆరుగురు నాయకులను వెంటనే విడుదల చేయాలని ఆ సంఘం జిల్లా కార్యదర్శి రవిశంకర్ డిమాండ్ చేశారు. ఆదివారం రాయచోటిలో ఫ్లెక్సీలలో దేశ చిహ్నాలను అవమానించారనే నెపంతో అక్రమంగా అరెస్టు చేశారన్నారు. గత పదేళ్లలో దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ ప్రశ్నిస్తున్న వారిని భాజపా ప్రభుత్వం తీవ్రంగా అణచివేస్తోందని రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వెంకటేశ్వర్లు అన్నారు. జిల్లా ఉపాధ్యక్షుడు పి.రెడ్డెయ్య, జిల్లా కార్యవర్గ సభ్యుడు వంగిమల్ల రమణ, బాస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లం తాతయ్య, న్యాయవాది జగదీష్, బంజారా సంఘం నాయకుడు శంకర్‌నాయక్, మైనార్టీ నాయకుడు ఇర్షాద్ పాల్గొన్నారు.

కాలువకు గండ్లు కొడితే చర్యలు

రాయచోటి, గాలివీడు, న్యూస్‌టుడే: వెలిగల్లు ప్రాజెక్టు కాలువలకు గండ్లు కొట్టి అక్రమంగా నీటిని మళ్లించే వారిపై చర్యలు తీసుకొంటామని ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు భరత్ కుమార్‌రెడ్డి తెలిపారు. 1.40 టీఎంసీల నీటిని గాలివీడు, లక్కిరెడ్డిపల్లె, రామాపురం మండలాల్లోని చెరువులకు నింపామన్నారు. ఇంకా మిగిలిన చెరువులకు నీటిని నింపే పనిలో ఉన్నామన్నారు. రైతులు అధికారులకు సహకరించాలని కోరారు. హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి నీరు చేరడంతో ప్రాజెక్టులో నీటి కొరత లేదన్నారు.

సముదాయం నిరుపయోగం

కలికిరి-4 సచివాలయం పక్కన సీడీసీఎంఎస్ సంస్థ భవన సముదాయం నిరుపయోగంగా మారింది. పాతికేళ్ల కిందట ఈ సముదాయంలో విత్తనోత్పత్తి చేసి రైతులకు ఇచ్చేవారు. తర్వాత వ్యవసాయ కార్యాలయం నిర్వహించారు. ప్రస్తుతం ఇవి ఉపయోగంలో లేవు. అధికారులు స్పందించి విలువైన స్థలంలో ఉన్న భవన సముదాయాన్ని పరిరక్షించి ప్రభుత్వ కార్యకలాపాలకు వినియోగించాలని స్థానికులు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, కలికిరి**

ఒరిగింది.. ప్రమాదం పొంచి ఉంది

రాయచోటి నుంచి గాలివీడుకు వెళ్లే మార్గంలో రింగు రోడ్డు వద్ద మూడు విద్యుత్తు స్తంభాలు ఒరిగిపోయి ప్రమాదకరంగా ఉన్నాయి. ఈ పరిస్థితి గత ఆరు నెలలుగా ఉందని స్థానికులు చెబుతున్నారు. పెద్ద గాలి వస్తే కూలిపోయేలా ఉన్నాయి. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

- న్యూస్‌టుడే, రాయచోటి గ్రామీణ

నిర్మించారు.. నిర్లక్ష్యంగా వదిలేశారు

కలికిరి పంచాయతీ చెరువుముందరపల్లెలో 15 ఏళ్ల కిందట రూ.7.50 లక్షలతో ఆరోగ్య ఉపకేంద్రానికి భవనం నిర్మించారు. ప్రస్తుతం దీన్ని పట్టించుకోకపోవడంతో చుట్టూ ముళ్లపొదలు పెరిగాయి. అధికారులు స్పందించి ప్రత్యామ్నాయ ప్రభుత్వ కార్యకలాపాలకు ఈ భవనాన్ని వినియోగించాలని స్థానికులు విన్నవిస్తున్నారు.
- న్యూస్‌టుడే, చెరువుముందరపల్లె(కలికిరి)

నెర్రెలిచ్చినా పట్టదు..!

పీలేరు పంచాయతీలోని నాగిరెడ్డి కాలనీలో సిమెంట్ దారి పగిలి పాదచారులు ఇబ్బంది పడుతున్నారు. పదేళ్ల కిందట సిమెంట్ దారి వేయగా.. దిగువన భూమి గట్టిగా లేనందున సిమెంట్ పగిలింది. కొద్దిపాటి వర్షం కురిసినా నీరు నిలిచి నడవడానికి, ద్విచక్రవాహనాలు వెళ్లడానికి ఇబ్బందిగా ఉంటోంది. కాలనీలో అధికార, విపక్ష పార్టీల నాయకులున్నా రోడ్డు మరమ్మతుల గురించి పట్టించుకోవడం లేదు. **- న్యూస్‌టుడే, పీలేరు**

తాత్కాలిక మరమ్మతుతో సరి

కలికిరి-పీలేరు జాతీయ రహదారికి అనుబంధంగా ఎల్లంపల్లె గ్రామానికి ఏర్పాటు చేసిన రహదారి దెబ్బతింది. బడబళ్లవంక ఉద్ధృతికి కల్వర్టుకు ఇరువైపులా తారు లేచింది. ఈ ప్రాంతంలో గత వైకాపా ప్రభుత్వం తాత్కాలిక మరమ్మతులు చేపట్టింది. అయితే రహదారికి రివిట్‌మెంట్ (రాతికట్టడం) పనులు చేపట్టకపోవడంతో మళ్లీ వర్షాలు వస్తే ఈ మార్గం దెబ్బతినే అవకాశం ఉంది.
- న్యూస్‌టుడే, ఎల్లంపల్లె(కలికిరి)

ఆధ్యాత్మికతకు ప్రతీక

రామాపురం, న్యూస్‌టుడే: ఆధ్యాత్మికతకు ప్రతీక నీలకంఠరావుపేట దర్గా అని వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన రామాపురం మండలంలోని నీలకంఠరావుపేట దర్గాలో జరుగుతున్న స్వామీజీ సప్తమ ఆరాధన మహోత్సవాన్ని సందర్శించి దర్గాస్వామి, మాతాజీలను దర్శించుకుని పూజలు చేశారు.

పూజలు చేస్తున్న శ్రీకాంత్‌రెడ్డి

'శవ రాజకీయాలు తగవు'

మాట్లాడుతున్న తెదేపా రాజంపేట పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి వెంకటరమణ, తెదేపా నాయకులు

రామాపురం, న్యూస్‌టుడే: ఇటీవల పల్నాడు జిల్లాలో జరిగిన హత్యను వైకాపా నాయకులు శవరాజకీయాలకు వాడుకోవడం శోచనీయమని తెదేపా రాజంపేట పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి వెంకటరమణ, మండల తెదేపా ఎస్సీ సెల్ అధ్యక్షుడు దర్బార్ అన్నారు. ఆదివారం వారు విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో దళితులపైన దాడులు జరుగుతున్నాయని పల్నాడు ఘటనను ఉద్దేశించి జిల్లాలోని వైకాపా నాయకులు తెదేపాకు అంటకట్టడం దారుణమన్నారు. సాల్మన్‌రాజుది వ్యక్తిగత హత్య తప్ప రాజకీయ హత్యకాదన్నారు. ఇప్పటికైనా వైకాపా నాయకులు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలన్నారు.

పల్లె దారుల్లో పలుగురాళ్లు

కంకర తేలిపోయిన ముదినేనివడ్డేపల్లె మార్గం

సంబేపల్లె, న్యూస్‌టుడే: ఒక ప్రాంతం అభివృద్ధి పథంలో నడుస్తోందనడానికి ప్రధానంగా బాగుండాల్సింది అక్కడ వేసిన రహదారులు. కీలకమైన పల్లె రోడ్లు అభివృద్ధికి నోచుకోక .. అధ్వానంగా మారాయి. సంబేపల్లె మండలంలో పంచాయితీ రాజ్ శాఖ పరిధిలో 130.5 కిలోమీటర్ల ఉంటే గ్రామీణాభివృద్ధిలో 89 తారురోడ్లను నిర్మించారు. అయితే మండల పరిధిలో వైకాపా హయాంలో నారాయణరెడ్డిపల్లె గ్రామం ముదినేనివడ్డేపల్లెకు వెళ్లే మార్గం తారు రోడ్డుగా అభివృద్ధి చేయడానికి పనులు చేపట్టారు. ఈ క్రమంలో కంకర పరచి తారు వేయకుండా వదిలేశారు. దీంతో ఆ గ్రామ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేవపట్ల గ్రామం శెట్టిపల్లె క్రాస్ వద్ద జాతీయ రహదారిని అనుసంధానిస్తూ అసంజవాండ్లపల్లెకు రోడ్డుకు తారు వేయకపోవడంతో కంకర తేలిపోయింది. రైతులు, గ్రామస్థులు పొలాల వద్దకు వెళ్లాలంటే అవస్థలు పడుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ రహదారుల దుస్థితిని పరిశీలించి నిలిచిపోయిన రోడ్ల పనులను సత్వరమే చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

ద్విచక్ర వాహనం ఢీకొని వృద్ధురాలికి గాయాలు

గాలివీడు, న్యూస్‌టుడే: స్థానిక గాలివీడు-కదిరి రోడ్డులో దిగువ రైస్ మిల్లు సమీపంలో ఆదివారం సాయంత్రం ద్విచక్ర వాహనం ఢీకొనడంతో పకీరారెడ్డిగారిపల్లెకు చెందిన పి.శకుంతలమ్మ(70) అనే వృద్ధురాలు తీవ్రంగా గాయపడ్డారు. రోడ్డు దాటుతుండగా కదిరి వైపు నుంచి వచ్చిన చోదకుడు ద్విచక్ర వాహనంతో ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో కాలు, తలకు బలమైన గాయాలు కావడంతో ప్రైవేటు ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యసేవల కోసం కడప ఆసుపత్రికి బాధితురాలిని తరలించినట్లు బంధువులు తెలిపారు.

గాలిపటం ఎగురవేస్తూ బాలుడికి..

కలికిరిగ్రామీణ, న్యూస్‌టుడే: గుట్టపాళెం కస్బాకు చెందిన జాఫర్ కుమారుడు ఎస్.కె.జుబెల్ (14) ఆదివారం సాయంత్రం ఇంటి మిద్దెపై గాలిపటాన్ని ఎగురవేస్తున్న క్రమంలో కాలుజారి కిందపడటంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. 108 వాహనంలో తిరుపతిలోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేయడంతో కోలుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

వేడి నీరు పడి మరో చిన్నారికి..

మదనపల్లె నేరవార్తలు, న్యూస్‌టుడే: వేడి నీరు మీద పడటంతో బాలుడికి గాయాలయ్యాయి. మదనపల్లె మండలంలోని వలసపల్లె పంచాయతీ నవోదయ కాలనీకి చెందిన నాలుగేళ్ల బాలుడు మహమ్మద్ జియాన్ ఇంటి వద్ద ఆడుతూ వేడినీటి బకెట్‌లో కూర్చొన్నాడు. శరీరం కాలిపోయి తీవ్రంగా గాయపడటంతో ప్రభుత్వాసుపత్రికి, అక్కడి నుంచి తిరుపతికి రిఫర్ చేశారు.

ఆర్టీసీ బస్టాండులో వృద్ధుడి మృతి

మదనపల్లె నేరవార్తలు, న్యూస్‌టుడే: మదనపల్లె ఆర్టీసీ బస్టాండులో గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందారు. బల్లపై కూర్చొని ఉన్న వ్యక్తి కింద పడటంతో ప్రయాణికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు పరిశీలించే సరికి ప్రాణాలు పోవడంతో మృతదేహాన్ని మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆయనకు 80 ఏళ్ల వయసు ఉండొచ్చని, బంధువులు ఆసుపత్రికి వచ్చి మృతదేహాన్ని తీసుకెళ్లవచ్చన్నారు.

టీ దుకాణానికి నిప్పు

మదనపల్లె నేరవార్తలు, న్యూస్‌టుడే: మదనపల్లె పట్టణంలో కొత్త ఇండ్లకు చెందిన జయకుమార్ శేషమహల్ సమీపంలో టీ దుకాణం నడుపుతున్నారు. ఆదివారం ఉదయం మూడు గంటల ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. మంటలు చెలరేగడంతో స్థానికులు గుర్తించి అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారి శివప్ప ఆధ్వర్యంలో సిబ్బంది వెళ్లి మంటలు అదుపు చేశారు. రూ.15 వేలు విలువైన సామగ్రి కాలిపోయినట్లు బాధితుడు తెలిపారు.

పత్రాల్లోనే తడి, పొడి చెత్త సేకరణ

గాలివీడులో వృథాగా సంపద తయారీ కేంద్రం

గాలివీడు, న్యూస్‌టుడే: గాలివీడులో రూ.లక్షలతో నిర్మించిన చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం వృథాగా మారింది. గ్రామంలో సేకరించిన తడి చెత్తను తీసుకొని ఇక్కడ ఎరువుగా మార్చాలి. ఈ ప్రక్రియ జరగకపోవడంతో షెడ్డు నిరుపయోగంగా ఉంది. ఇదే పరిస్థితి దాదాపు మండలంలోని అన్ని గ్రామాల్లో నెలకొంది. పల్లెల్లో స్వచ్ఛతకు ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. అవసరమైన వనరులు సమకూరుస్తున్నాయి. అధికారులు ఇంటింటా తడి, పొడి చెత్త సేకరణ జరగాలంటూ ప్రతి గ్రామానికి వాహనాలను కొనుగోలు చేశారు. ఉపాధిహామీ పథకం నిధులు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వ్యయంతో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను నిర్మించారు. సేకరించిన తడి వ్యర్థాలతో షెడ్డులో ఎరువు తయారు చేసి మొక్కలకు వినియోగించాలి. మిగిలిన ఎరువు విక్రయించి పంచాయతీ ఆదాయం పొందవచ్చు. ఇదంతా కాగితాల్లోనే ఉంటోంది. క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. చాలా గ్రామాల్లో తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించడం లేదు. కొన్ని గ్రామాల్లో సేకరించిన చెత్తను డంపింగ్ యార్డులకు తరలించి నిప్పు పెడుతున్నారు. మరికొన్ని చోట్ల చెరువు కట్టలపై, రహదారుల పక్కన వేస్తున్నారు. దీంతో వ్యర్థాలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. గాలివీడు మండలంలో 17 గ్రామ పంచాయతీల్లో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు ఉన్నా వాటిలో 90 శాతం నిరుపయోగంగా ఉన్నాయి. తడి, పొడి చెత్త వేర్వేరుగా ఇవ్వడానికి ప్రతి ఇంటికీ రెండు ప్లాస్టిక్ బుట్టలు గతంలో అందజేశారు. అవగాహన లోపంతో ఇళ్లలో వ్యర్థాలను వాటిలో నిల్వ చేయడం లేదు.

మూర్ఛ రోగులకు పరీక్షలు

మదనపల్లె పట్టణం, న్యూస్‌టుడే: అమ్మచెరువు మిట్ట వెలుగు సంస్థలో ఆదివారం మూర్ఛ వ్యాధి వైద్య శిబిరం నిర్వహించారు. బాపట్ల జీబీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మదనపల్లె, నిమ్మనపల్లె మండలాలకు చెందిన 40 మంది రోగులకు వైద్యులు పరీక్షలు చేసి మందులు అందించారు. డాక్టర్ జి.శివన్నారాయణ, సంస్థ కార్యదర్శి ఉదయ్‌మోహన్‌రెడ్డి, కన్వీనర్ భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

కంపచెట్లు దాటితేనే మరుగుదొడ్లకు..

గుర్రంకొండ, న్యూస్‌టుడే: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో కంపచెట్ల మధ్య మరుగుదొడ్లు ఇరుక్కుపోయాయి. పిచ్చిమొక్కలు, కంపచెట్లు పెరిగిపోవడంతో ప్రజలు అటువైపు వెళ్లడానికి ఇబ్బందిగా ఉంది. మరుగుదొడ్ల చుట్టూ చెట్లు అలుముకోవడంతో మహిళలు చాలా అవస్థలు పడుతున్నారు.

సమావేశమైన మాయకుంట్ల వంశస్థులు

మాయకుంట్ల ఆత్మీయ సమావేశం

గాలివీడు, న్యూస్‌టుడే: మాయకుంట్ల కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశం నిర్వహించామని గాలివీడు పంచాయతీ బుట్టిగారిపల్లెకు చెందిన మాయకుంట్ల వెంకటరమణ తెలిపారు. అనంతపురం జిల్లా కదిరిలోని యర్రదొడ్డిలో ఆదివారం సమావేశమైనట్లు రమణ వివరించారు. మాయకుంట్ల గంగెన్న, శిద్దమ్మ వంశస్థుల ఐదు తరాల వారు కలుసుకున్నామన్నారు. ఇప్పటివరకు చూడని, తెలియని వారిని పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకొన్నట్లు వెల్లడించారు. ఏటా చౌడేశ్వరీదేవి ఆలయంలో ఆత్మీయ సమావేశం కావాలని నిర్ణయించామన్నారు.

చిన్నమండెంలో ప్రసాద్‌బాబు జన్మదిన వేడుకలు

చిన్నమండెం, న్యూస్‌టుడే: చిన్నమండెంలో రాజంపేట పార్లమెంటు తెదేపా అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్‌బాబు జన్మదిన వేడుకలను ఆదివారం నిర్వహించారు. తెదేపా మైనార్టీ నాయకుడు తౌహీద్‌ఖాన్ ఆధ్వర్యంలో కేకు కోసి కార్యకర్తలకు పంచి పెట్టారు.

(c) eenadu

మదనపల్లె

• మదనపల్లె • తంబళ్లపల్లె • పుంగనూరు

అమ్మవారికి అమావాస్య పూజలు

అలంకరణలో విరూపాక్షి మారెమ్మ

పుంగనూరు, న్యూస్‌టుడే: పట్టణంలోని విరూపాక్షి మారెమ్మకు ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. అమావాస్య సందర్భంగా పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలి వచ్చి పూజలు చేశారు. ● పట్టణంలోని ధోబీఘాట్‌లో గంగమ్మ, పోతురాజుకు రజక కులస్థులు పూజలు చేశారు. నాగప్పాళ్యం నుంచి పురవీధుల్లో అమ్మవారి కంబలి ఊరేగించారు. ● రొంపిచెర్ల: గుట్టకింద హరిజనవాడలో గౌరమ్మకు పూజలు చేశారు. పొంగళ్లపెట్టి మొక్కులు చెల్లించారు. గ్రామంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

మల్లన్నకు సూర్యకిరణాభిషేకం.. ములకలచెరువు, న్యూస్‌టుడే: తంబళ్లపల్లె సమీపంలోని మల్లయ్యకొండపై వెలసిన మల్లికార్జున స్వామి ఆలయంలో శివలింగాన్ని సూర్య కిరణాలు అభిషేకించాయి. ఏటా రెండు సార్లు సూర్యోదయం సమయంలో గర్భగుడిలోని లింగానికి సూర్య కిరణాలు తాకుతాయి. ఆదివారం అరగంట పాటు జరిగిన ప్రక్రియను భక్తులు వీక్షించారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. (10 AM TO 1 PM)
మదనపల్లె పట్టణం: 80085 74611
పీలేరు గ్రామీణం: 80085 74958
పుంగనూరు: 80085 74622

? మదనపల్లె మండలంలోని వేంపల్లెలో వీధి దీపాలు వెలగడం లేదు. - **రాజమ్మ** ✓ వీధి దీపాలు బాగు చేయిస్తాం. - **తాజ్‌మస్రూర్, ఎంపీడీవో** ? బెంగళూరు రహదారి కొనకుంట్లవారిపల్లె వద్ద వ్యర్థాలు పేరుకుపోయి దుర్వాసన వస్తోంది. - **శివ** ✓ పారిశుద్ధ్య పనులు చేయిస్తాం. - **బాలాజీ, కార్యదర్శి** ? సీటీఎం క్రాస్‌రోడ్డు, తిరుపతి మార్గంలో చెత్త వేస్తున్నారు. పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయి. - **సుబ్రహ్మణ్యం** ✓ పారిశుద్ధ్య పనులు చేయిస్తాం. - **రవీంద్ర, కార్యదర్శి** ? కొత్తవారిపల్లె పంచాయతీ నేతాజీకాలనీ కాలువల్లో పూడికతో మురుగు పారడం లేదు. వ్యర్థాలతో దుర్వాసన వస్తోంది. - **రాజేంద్ర** ✓ కాలువను శుభ్రం చేయిస్తాం. - **విజయకుమారి, కార్యదర్శి** – న్యూస్‌టుడే, మదనపల్లె గ్రామీణం

లీకేజీకి అడ్డుకట్ట

స్పందనకు వందనం

మదనపల్లె పట్టణం, న్యూస్‌టుడే: మండలంలోని ఈశ్వరమ్మ కాలనీలో తాగు నీటి వృథాకు అధికారులు అడ్డుకట్ట వేశారు. ఇక్కడ పైపులు పాడై నీరు లీకవుతున్నట్లు 'ఈనాడు'లో ఆదివారం చిత్రవార్త ప్రచురితమైంది. పంచాయతీ అధికారులు స్పందించి చర్యలు చేపట్టారు.

శాస్త్రోక్తంగా అంకురార్పణ

పూజలు నిర్వహిస్తున్న వేదపండితులు

ములకలచెరువు, న్యూస్‌టుడే: తంబళ్లపల్లె మండలం కోసువారిపల్లిలో కొలువైన ప్రసన్న వెంకటరమణ స్వామి ఆలయంలో ఆదివారం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఆదివారం వేకువజామున తితిదే వేద పండితులు స్వామి వారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి ధూప, దీప నైవేద్యాలు సమర్పించారు. నిత్య కైంకర్యాలు పూర్తి చేశారు. సోమవారం ధ్వజారోహణం, పల్లకీ సేవ ఉంటాయన్నారు. ఏఈవో గోపీనాథ్, అర్చకులు కృష్ణప్రసాద్ భట్టర్, రమేష్, తితిదే సిబ్బంది కృష్ణమూర్తి, నగేష్, మురళి, గ్రామస్థులు పాల్గొన్నారు.

ఇక సాఫీ ప్రయాణం

● రోడ్ల బాగుకు నిధుల మంజూరు

ఈశ్వరమ్మకాలనీ సమీపంలో నిర్మించిన రోడ్డు

మదనపల్లె పట్టణం, న్యూస్‌టుడే: గత వైకాపా పాలనలో నిర్లక్ష్యానికి గురైన గ్రామీణ రహదారులు దశల వారీగా రూపు మారుతున్నాయి. గుంతలు, కంకరతో ప్రయాణం అంటేనే ప్రజలు భయాందోళనకు గురయ్యేవారు. వర్షం పడితే నీళ్లు చేరి చెరువులను తలపించేవి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటిపైనే దృష్టిపెట్టింది. రోడ్ల మరమ్మతులు, నిర్మాణానికి నిధులు మంజూరు చేయడంతో మదనపల్లె ర.భ.శాఖ పరిధిలో పాడైన రోడ్లను బాగు చేశారు.

నియోజకవర్గాల వారీగా పనులు..

నియోజకవర్గం	పనుల సంఖ్య	కిలో మీటర్లు	వ్యయం (రూ.కోట్లలో)
మదనపల్లె	4	35.80	12.42
తంబళ్లపల్లె	2	24.80	10.00
పీలేరు	4	48.53	15.37

109.13 కిలోమీటర్ల మేర..

మదనపల్లె ర.భ.శాఖ పరిధిలో 109.13 కిలోమీటర్ల మేర రోడ్ల పునర్నిర్మాణానికి ప్రభుత్వం రూ.37.79 కోట్లు వివిధ పథకాల కింద మంజూరు చేసింది. 11.97 కి.మీ పొడవైన మదనపల్లె-బెంగళూరు రోడ్డు అభివృద్ధికి రూ.4.5 కోట్లు, గుర్రంకొండ నుంచి రామాపురం మీదుగా సరిమడుగు వరకు రూ.3.50 కోట్లు, నిమ్మనపల్లె- వాల్మీకిపురం, గుర్రంకొండ- గాలివీడు రోడ్లకు రూ.4 కోట్లు, మదనపల్లె నియోజకవర్గం 150వ మైలు నుంచి బండకిందపల్లె, అడవిలోపల్లె మీదుగా బొమ్మనచెరువు వరకు రూ.3.42 కోట్లు మంజూరు చేశారు.

త్వరలో టెండర్లు పిలుస్తాం..

కూటమి ప్రభుత్వం రోడ్ల నిర్వహణకు భారీగా నిధులు మంజూరు చేసింది. ఇప్పటికే పలు చోట్ల గుంతలు పూడ్చాం. కొన్ని రోడ్లు నిర్మించాం. ఇటీవల వివిధ పథకాల్లో భాగంగా నిధులు వచ్చాయి. వాటికి సంబంధించిన టెండర్లు త్వరలో పిలుస్తాం. నిర్మాణాలు పూర్తి చేసిన గుత్తేదారులు ఏడాది పాటు నిర్వహణ చేపట్టాల్సి ఉంటుంది. జిల్లాలో రోడ్ల బాగుకు చర్యలు చేపడతాం.
- అరవిందాదేవి, ఈఈ, ర.భ.శాఖ

గ్రామాల్లో పశు వైద్య శిబిరాలు

సోమల, న్యూస్‌టుడే: మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం నుంచి ఈ నెల 30 వరకు పశు వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు పశువైద్యాధికారిణి చందనప్రియ తెలిపారు. దీంతోపాటు పశు బీమా కట్టుకోవాలన్నారు. ఏదైనా ప్రమాదంలో పశువులు మృతి చెందితే రూ.30 వేలు వరకు బీమా నగదు వచ్చే అవకాశం ఉందన్నారు. బీమా కాలం మూడేళ్ల పాటు ఉంటుందన్నారు.

ఎస్సీ వర్గీకరణతో జీవితాల్లో వెలుగులు

మాట్లాడుతున్న భిక్షాలు మాదిగ, చిత్రంలో నాయకులు

మదనపల్లె పట్టణం, న్యూస్‌టుడే: ఎమ్మార్పీఎస్ ఎస్సీ వర్గీకరణ పోరాటంతో వేలమంది మాదిగ ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నిండాయని మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డి.భిక్షాలు మాదిగ పేర్కొన్నారు. ఆదివారం మదనపల్లెలో జిల్లా నాయకుడు చిట్టిబాబు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. మాదిగల సమగ్రాభివృద్ధికి ఉద్యోగులు సమాయత్తం కావాలన్నారు. మందకృష్ణ పోరాటంతో తొలి విడతలో 24 వేల ఉద్యోగాలు వచ్చాయని, ఇటీవల డీఎస్సీ, కానిస్టేబుల్ పోస్టుల్లోనూ 2 వేల మంది నిరుద్యోగులకు లబ్ధి కలిగిందన్నారు. ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. నాయకులు ఎస్.నరేంద్రబాబుమాదిగ, ఒ.వి.రమణ, జయన్న, మహేశ్వరయ్య, గంగాధర్, అంజనప్ప, జి.శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

చిరస్మరణీయుడు ఎన్టీఆర్

❖ రామసముద్రంలో ఎన్టీఆర్ చిత్రపటానికి హారతులు

❖ పులిచెర్లలో నివాళులర్పిస్తున్న నాయకులు

❖ బి.కొత్తకోట బస్టాండులో..

❖ ములకలచెరువు మూడు రోడ్ల కూడలిలో..

న్యూస్‌టుడే, బృందం: దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారని ఎమ్మెల్యే షాజహాన్‌బాషా పేర్కొన్నారు. ఆదివారం ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నిమ్మనపల్లెలో నివాళులర్పించారు. తెదేపా మండల, సింగిల్ విండో అధ్యక్షులు రాజన్న, వెంకటరమణ, నాయకులు పాల్గొన్నారు. ● మదనపల్లెలో మండలాధ్యక్షుడు డి.శ్రీనివాసులు, క్లస్టర్ ఇన్‌ఛార్జి సీహెచ్.శ్రీనివాసులు, భాజపా కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కిరణ్, మండలాధ్యక్షుడు వెంకటరమణారెడ్డి, రొంపిచెర్లలో తెదేపా ఇన్‌ఛార్జి సీహెచ్.రామచంద్రారెడ్డి, కన్వీనర్ రమణ, సోమలలో మండలాధ్యక్షుడు సుబ్రహ్మణ్యంనాయుడు, చౌడేపల్లెలో నాయకులు సుబ్రమణ్యం, చంద్రమౌళి, కల్లూరులో తెదేపా రాష్ట్ర ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి వెంకటరమణ, పెద్దమండ్యంలో పార్టీ మండలాధ్యక్షుడు వెంకటరమణ, రఘురామిరెడ్డి, విశ్వనాథరెడ్డి, రామసముద్రంలో మండలాధ్యక్షుడు విజయ్‌కుమార్‌గౌడ్, పీటీఎంలో నాయకులు ఈశ్వరప్ప, సంపతికోట కిట్టన్న, పుంగనూరులో మాజీ ఎంపీపీ రత్నమ్మ, ములకలచెరువులో మండల కన్వీనర్ సిద్ద, బి.కొత్తకోటలో పౌరసరఫరాల కార్పొరేషన్ డైరెక్టర్ పర్వీన్‌తాజ్, పట్టణాధ్యక్షుడు వెంకటరమణ, నాయకులు, చిన్నతిప్పసముద్రంలో మండలాధ్యక్షుడు శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌కు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు నివాళులర్పించారు. పలుచోట్ల అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.

ఆర్టీసీ బస్టాండులో వృద్ధుడి మృతి

మదనపల్లె నేరవార్తలు, న్యూస్‌టుడే: మదనపల్లె ఆర్టీసీ బస్టాండులో గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందారు. బల్లపై కూర్చొని ఉన్న వ్యక్తి కింద పడటంతో ప్రయాణికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు పరిశీలించే సరికి ప్రాణాలు పోవడంతో మృతదేహాన్ని మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆయనకు 80 ఏళ్ల వయసు ఉండొచ్చని, బంధువులు ఆసుపత్రికి వచ్చి మృతదేహాన్ని తీసుకెళ్లవచ్చన్నారు.

వేడి నీరు పడి బాలుడికి గాయాలు

మదనపల్లె నేరవార్తలు, న్యూస్‌టుడే: వేడి నీరు మీద పడటంతో బాలుడికి గాయాలయ్యాయి. మదనపల్లె మండలంలోని వలసపల్లె పంచాయతీ నవోదయ కాలనీకి చెందిన నాలుగేళ్ల బాలుడు మహమ్మద్ జియాన్ ఇంటి వద్ద ఆడుతూ వేడినీటి బకెట్‌లో కూర్చొన్నాడు. శరీరం కాలిపోయి తీవ్రంగా గాయపడటంతో ప్రభుత్వాసుపత్రికి, అక్కడి నుంచి తిరుపతికి తరలించారు.

టీ దుకాణానికి నిప్పు

మదనపల్లె నేరవార్తలు, న్యూస్‌టుడే: మదనపల్లె పట్టణంలో కొత్తఇండ్లకు చెందిన జయకుమార్ శేష్‌మహల్ సమీపంలో టీ దుకాణం నడుపుతున్నారు. ఆదివారం ఉదయం మూడు గంటల ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. మంటలు చెలరేగడంతో స్థానికులు గుర్తించి అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారి శివప్ప ఆధ్వర్యంలో సిబ్బంది మంటలు అదుపు చేశారు. రూ.15 వేలు విలువైన సామగ్రి కాలిపోయినట్లు బాధితుడు తెలిపారు.

మూర్ఛ రోగులకు పరీక్షలు

మదనపల్లె పట్టణం, న్యూస్‌టుడే: అమ్మచెరువుమిట్ట వెలుగు సంస్థలో ఆదివారం మూర్ఛ వ్యాధి వైద్య శిబిరం నిర్వహించారు. బాపట్ల జీబీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మదనపల్లె, నిమ్మనపల్లె మండలాలకు చెందిన 40 మంది రోగులకు వైద్యులు పరీక్షలు చేసి మందులు అందించారు. డాక్టర్ జి.శివన్నారాయణ, సంస్థ కార్యదర్శి ఉదయ్‌మోహన్‌రెడ్డి, కన్వీనర్ భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

అంధత్వ నివారణకు కృషి

కంటి పరీక్షలు చేస్తున్న నిపుణుడు

రామసముద్రం, పుంగనూరు, న్యూస్‌టుడే: అంధత్వ నివారణకు శంకర నేత్రాలయం ట్రస్టు కృషి చేస్తోందని కంటి వైద్య నిపుణుడు మురళీకృష్ణ అన్నారు. రామసముద్రంలో మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో 150 మందికి కంటి పరీక్షలు చేశారు. 50 మందిని శస్త్రచికిత్సలకు ఎంపిక చేశారు. సంస్థ నిర్వాహకులు నారాయణరెడ్డి, నందీశ్వరయ్య, శైలజకుమారి, మల్లికార్జునరావు తదితరులు పర్యవేక్షించారు. ● పుంగనూరులో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. 40 మందికి కంటి పరీక్షలు చేసి 25 మందిని శస్త్ర చికిత్సలకు ఎంపిక చేశారు. క్లబ్ అధ్యక్షుడు బాలసుబ్రహ్మణ్యం, సుధాకర్‌రావు, బాలాజీ, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

జనసేన గెలుపే లక్ష్యం

మాట్లాడుతున్న రాందాస్‌చౌదరి, చిత్రంలో నాయకులు

మదనపల్లె పట్టణం, న్యూస్‌టుడే: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ బలపరిచే అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని పార్టీ రాయలసీమ కోకన్వీనర్ గంగారపు రాందాస్‌చౌదరి అన్నారు. ఆదివారం మదనపల్లెలో రామసముద్రం మండల నాయకులతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ.. స్థానిక సమస్యలను అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకోవాలన్నారు. త్వరలో ఆత్మీయ సమావేశం నిర్వహిస్తామన్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. ఏఎంసీ ఛైర్మన్ జి.శివరామ్, జిల్లా సంయుక్త కార్యదర్శి సనాఉల్లా, జి.రెడ్డెప్ప, బాబు, ఏఎంసీ డైరెక్టర్ లక్ష్మీపతి, విశ్వనాథ్, కల్యాణ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు

మదనపల్లె పట్టణం, న్యూస్‌టుడే: పట్టణంలోని బెంగళూరు బస్టాండులో ఆక్రమణలను వ్యాపారులు స్వచ్ఛందంగా తొలగించి ట్రాఫిక్ సమస్య లేకుండా సహకరించాలని ఎమ్మెల్యే షాజహాన్‌బాషా సూచించారు. ఆదివారం పుర కమిషనర్ ప్రమీలతో కలిసి వ్యాపారులు, బస్సు చోదకులతో చర్చించారు. బెంగళూరు నుంచి సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు ఈ బస్టాండుకు వస్తుంటారని, మరోచోటుకు తరలిస్తే ఇబ్బందులు ఎదురవుతాయన్నారు.

ఫొటోగ్రాఫర్ల సమస్యలు పరిష్కరించాలి

పుంగనూరు గ్రామీణ, న్యూస్‌టుడే: ఫొటోగ్రాఫర్ల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని పుంగనూరు శాఖ అధ్యక్షుడు నాగరాజ కోరారు. యూనియన్ సభ్యులతో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఫొటోగ్రాఫర్లకు కెమెరాల కొనుగోలు, స్టూడియోల ఏర్పాటుకు ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు మంజూరు చేయాలన్నారు. మాజీ అధ్యక్షుడు కరుణాకర్, గౌరవాధ్యక్షుడు లక్ష్మీపతి, కార్యదర్శి అశోక్, సభ్యులు మురళి, నరేష్, శేఖర్, బోస్ తదితరులు పాల్గొన్నారు.

రైతు సంఘం అధ్యక్షుడి నియామకం

నిమ్మనపల్లె, న్యూస్‌టుడే: మండల రైతు సంఘం అధ్యక్షుడిగా బోడుమల్లయ్యగారి పల్లెకు చెందిన జగన్‌మోహన్‌రెడ్డి నియమితులయ్యారు. తెదేపా కార్యాలయం నుంచి నియామక ఉత్తర్వులు వచ్చాయని తెలిపారు. రైతులకు పూర్తిస్థాయిలో సేవలు అందిస్తానని తెలిపారు.

ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిందే!

తహసీల్దారు కార్యాలయ ప్రాంగణంలో భవనాలు

మదనపల్లె గ్రామీణ, న్యూస్‌టుడే: జిల్లా కేంద్రంగా మారిన మదనపల్లెలో ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్తే మరుగుదొడ్ల సమస్య ఎదురవుతోంది. జిల్లా స్థాయి కార్యాలయాలను ఖాళీ భవనాల్లో ఏర్పాటు చేశారు. ఇప్పుడిప్పుడే కొన్ని పనులు జరుగుతున్నాయి. జిల్లా కేంద్రంలో తహసీల్దారు, ఉప ఖజానా, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మరుగుదొడ్లు కానరావడం లేదు. అందుబాటులో సులభ్ కాంప్లెక్సులు కూడా లేకపోవడంతో పనులపై వచ్చే వారు అవస్థలు పడుతున్నారు.

బహిరంగ మూత్ర విసర్జన..

బెంగళూరు రోడ్డులోని తహసీల్దారు కార్యాలయానికి వచ్చేవారు అర కిలోమీటరు దూరంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు వెళ్లాల్సి వస్తోంది. ఇక్కడ పార్కింగ్ స్థలం లేకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పురుషులు బహిరంగ ప్రదేశాల్లో మూత్రవిసర్జన చేస్తున్నారు. మహిళల పరిస్థితి దారుణంగా ఉంది.

రూ.7.8 లక్షలు మంజూరైనా..

సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి మదనపల్లె అర్బన్, మండలంలోని గ్రామీణ ప్రాంతాలు, నిమ్మనపల్లె, కురబలకోట మండలంలోని పలు గ్రామాల నుంచి ప్రజలు వస్తుంటారు. ఇక్కడే సబ్‌జైలు ఉంది. తహసీల్దారు కార్యాలయానికి సుమారు 25 పంచాయతీల ప్రజలు పనుల కోసం వస్తుంటారు. నిత్యం ఇక్కడ వందల సంఖ్యల ప్రజలు ఉంటున్నా ఒక్క మరుగుదొడ్డి కూడా అందుబాటులో లేదు. నెల క్రితం స్వచ్ఛభారత్ పథకంలో భాగంగా రూ.7.80 లక్షలు మంజూరైనా ఇప్పటికీ పనులు చేపట్టలేదు.

హంద్రీ-నీవాలో దూకిన దివ్యాంగుడు

బి.కొత్తకోట, న్యూస్‌టుడే: జీవితంపై విరక్తి చెందిన దివ్యాంగుడు హంద్రీ-నీవా కాలువలో దూకాడు. బి.కొత్తకోట మండలం డేగానిపల్లెకు చెందిన ఆంజినేయరెడ్డి దివ్యాంగుడు. కొన్నాళ్లుగా కాళ్ల సమస్య వేధిస్తోంది. ఇటీవల అనారోగ్యం బారిన పడటంతో మనోవేదనకు గురయ్యాడు. ఈ నేపథ్యంలో తన ట్రైసైకిల్‌పై వచ్చి వాహనంతో పాటు కాలువలో దూకేశాడు. నీళ్లలో కొట్టుకుపోతున్న ఆయనను స్థానికులు గుర్తించి కేకలు వేశారు. ఆ మార్గంలో వెళ్తున్న చోదకుడు డి.శివశంకర్ కాలువలోకి దిగి స్థానికుల సాయంతో ఆంజినేయరెడ్డిని రక్షించి ఇంటికి చేర్చారు.

హార్సిలీహిల్స్ కళకళ

బి.కొత్తకోట మండలం హార్సిలీహిల్స్ ఆదివారం పర్యాటకులతో కళకళలాడింది. బెంగళూరుతో పాటు వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు తరలివచ్చి కొండపై సందడి చేశారు. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో అయిదు రోజులుగా కొండకు పర్యాటకుల తాకిడి పెరిగింది. కొత్త, పాత వ్యూపాయింట్లు, గాలిబండపై నుంచి ప్రకృతి అందాలను వీక్షించారు. మానస సరోవరంలో బోటింగ్, పర్యాటక పార్కులో సాహస విన్యాసాలు చేసి ఆనందంగా గడిపారు. – న్యూస్‌టుడే, బి.కొత్తకోట

కిటకిటలాడిన బస్సులు

బస్సులో సీటు కోసం తంటాలు పడుతున్న ప్రయాణికులు

సంక్రాంతి సెలవులు ముగియడంతో వివిధ ప్రాంతాల నుంచి స్వగ్రామాలకు వచ్చిన వారంతా తిరుగుముఖం పట్టారు. దీంతో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు కిటకిటలాడాయి. జిల్లా కేంద్రం మదనపల్లె బస్టాండ్ కర్ణాటక, తెలంగాణ ప్రాంతాలకు వెళ్లే కూడలి కావడంతో ప్రయాణికులు పోటీ పడ్డారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు తోపులాట కనిపించింది. ● మరోవైపు ములకలచెరువు రైల్వేస్టేషన్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. టికెట్లు పొందేందుకు వరుసల్లో వేచి ఉన్నారు. ములకలచెరువు నుంచి మదనపల్లెకు బస్సు టికెట్ రూ.60 ఉండగా, రైలుకు రూ.10 కావడంతో ఎక్కువ మంది రైలు ప్రయాణం సాగిస్తున్నారు. – న్యూస్‌టుడే, మదనపల్లె అర్బన్

ఆలయ భూమి వేలం

బి.కొత్తకోట, న్యూస్‌టుడే: బి.కొత్తకోటలోని బెంగళూరు రోడ్డులో ఉన్న దేవాదాయశాఖ భూమిని దుకాణ సముదాయంగా మార్చనున్నారు. పట్టణంలోని ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న భూమి లీజుకు ఇవ్వాలని నిర్ణయించారు. గ్రామ దేవత ఆలయం పేరిట ఉన్న భూమిలో 800 చదరపు అడుగుల మేర లీజు పద్ధతిలో తాత్కాలిక దుకాణాలు నిర్మించి వ్యాపారాలు చేసుకునేందుకు ఈవో మునిరాజ ఆదివారం ప్రకటన విడుదల చేశారు. ఈనెల 30న వేలం వేయనున్నట్లు చెప్పారు.

(c) eenadu

పోస్టులు వందల్లో.. దరఖాస్తులు వేలల్లో..!

కేజీబీవీల్లో కొలువులకు సిఫార్సులు

ఉద్యోగాల పేరుతో దళారుల మాయ

సత్తెనపల్లి, ముప్పాళ్ల, న్యూస్‌టుడే

కేజీబీవీల్లో కొలువులకు సిఫార్సు లేఖలు ఇవ్వాలంటూ దరఖాస్తుదారులు ఎమ్మెల్యే కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ద్వితీయశ్రేణి నాయకుల్ని వెంట తీసుకుని వెళ్లి ఎలాగైనా ఆ ఉద్యోగం తమకే వచ్చేలా చూడాలని పట్టుపడుతున్నారు. పోస్టులు వందల్లో ఉండగా, దరఖాస్తులు వేలల్లో వస్తుండటంతో ఇదే అదనుగా కొందరు దళారులు మాయ చేస్తున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను ప్రలోభపెడుతున్నారు.

నేతల చుట్టూ ప్రదక్షిణ ..

కేజీబీవీలను టైప్-3గా, ఏపీ ఆదర్శ పాఠశాల, కళాశాల వసతిగృహం ఉన్న విద్యాలయాల్ని టైప్-4 కేజీబీవీలుగా గుర్తించి వాటిలో బోధనేతర సిబ్బంది భర్తీకి ఈ నెల 11వ తేది వరకు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించారు. కొన్ని ఉద్యోగాలకు సగటున 60 నుంచి 80 వరకు దరఖాస్తులు రావడం పరిశీలనాంశం. వృత్తి విద్య, కంప్యూటర్ బోధకులు, ఏఎన్ఎం, అకౌంటెంట్, అటెండర్, హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్, డే వాచ్‌మెన్ ఉమెన్, స్కావెంజర్, స్వీపర్, చౌకీదార్, పార్ట్‌టైమ్ టీచర్, వార్డెన్ ఉద్యోగాలు భర్తీ చేసేలా చర్యలు తీసుకున్నారు. కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో బోధనేతర సిబ్బంది భర్తీకి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. నెలకు రూ.15 వేలు నుంచి రూ.21 వేలు వరకు వేతనాలు అందిస్తుండటంతో వేలాదిమంది దరఖాస్తు చేసుకున్నారు. ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హత కలిగిన పోస్టులకు డిమాండ్ ఎక్కువగా ఉంది. వీటిని దక్కించుకునేందుకు నేతల చుట్టూ తిరుగుతున్నారు.

కేజీబీవీ (టైప్-4 ఆదర్శ పాఠశాల, కళాశాల వసతిగృహం)

దళారులను నమ్మొద్దు..

షెడ్యూలు ప్రకారం ఇప్పటికే మండలాల వారిగా అర్హుల జాబితాలు రూపకల్పన చేయాల్సి ఉండగా గడువు ముగిసిన తర్వాత కూడా దరఖాస్తులు రావడంతో జాప్యం చోటుచేసుకుంది. ఈనెల 19న దరఖాస్తుదారుల జాబితా విడుదల చేయనున్నారు. 23, 24 తేదీల్లో 1:1 నిష్పత్తిలో అర్హులను ఇంటర్వ్యూ చేయనున్నారు. 31లోపు నియామక ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. వచ్చే నెల 1 నుంచి ఉద్యోగాలు పొందినవారు కేజీబీవీల్లో పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నామని, దళారులను నమ్మవద్దని విద్యాశాఖ అధికారులు సూచిస్తున్నారు.

పోస్టును బట్టి ధర..

ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఏర్పాటైన 24 కేజీబీవీలు, 14 ఏపీ ఆదర్శ పాఠశాలలు అన్ని పల్నాడు జిల్లాలోనే ఉండటం ఈ ప్రాంత నిరుద్యోగులకు కలిసొచ్చిన అంశంగా ఉంది. పల్నాడులో టైప్-3 కేజీబీవీల్లో 62, టైప్-4లో 38 కలిపి మొత్తం 100 పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరించారు. బాపట్ల జిల్లాలో టైప్-3 కేజీబీవీల్లో నాలుగు పోస్టుల భర్తీకి చర్యలు తీసుకున్నారు. దీన్ని దళారులు సొమ్ముచేసుకునేందుకు రంగంలోకి దిగారు. పోస్టులనుబట్టి రూ.50 వేలు నుంచి రూ.2 లక్షలు వరకు నగదు అందజేస్తే ఉద్యోగం ఇప్పిస్తామని కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. తమకు ఎమ్మెల్యే, మంత్రి, సీఎంవో కార్యాలయంలో అధికారులు తెలుసంటూ కొందరు మాయగాళ్లు నిరుద్యోగ మహిళలను మాయ చేస్తున్నారు.

త్రికోటేశ్వరుడికి ప్రత్యేక అభిషేకాలు

పుష్య అమావాస్య సందర్భంగా శ్రీ మేధా దక్షిణామూర్తి స్వరూప త్రికోటేశ్వర స్వామికి ఆదివారం విశేష ద్రవ్యాలతో మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు వైభవంగా నిర్వహించారు. పాలు, పసుపు, తేనె, పండ్లతో అభిషేకాలు నిర్వహించిన అనంతరం అలంకరణ చేశారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామిని దర్శించుకున్నారు.

- న్యూస్‌టుడే, నరసరావుపేట వ్యవసాయం

అద్దె బండి.. నిబంధనలకు గండి..!

ఏఎన్‌యూలో 'అద్దె వాహనాల' మాటున మాయాజాలం

ఈనాడు, అమరావతి

'అద్దె' బండి మాటున అడ్డగోలుగా దోచిపెడుతున్నారు.. నిబంధనలకు గండికొట్టేసి నిధులు నీళ్లలా చెల్లించేస్తున్నారు.. గత అధికారుల అనాలోచిత నిర్ణయాలు, కొందరి స్వార్థంతో ఏటా రూ.1.35 కోట్లు వృథా అవుతుండడం విమర్శల పాలవుతోంది. ఏఎన్‌యూలో 'అద్దె వాహనాల' మాటున అంతులేని మాయాజాలం నెలకొంది.

నాగార్జున విశ్వవిద్యాలయ పరిపాలనా భవనం

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో కొన్ని నిర్ణయాలు నిబంధనలకు విరుద్ధంగా ఉంటున్నాయి. ఆ కోవకే చెందుతుంది 'అద్దె వాహనాల' ఏర్పాటు వ్యవహారం. ఇక్కడ ఉపకులపతి నుంచి రిజిస్ట్రార్, రెక్టార్, రెగ్యులర్ ప్రిన్సిపాళ్ల వరకు.. కీలకస్థాయిలకు మాత్రమే విశ్వవిద్యాలయ వాహనాలు వాడుకునే వెసులుబాటు ఉంటుంది. ఒకవేళ అవి సరిపడా లేకపోయినా, మరమ్మతులకు గురైనా అద్దెకు ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఉంది. ఇందుకుగాను, నెలకు ఒక్కో వాహనానికి రూ.35 వేల చొప్పున పొందడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. దీనికీ కొన్ని నియమ నిబంధనలు పేర్కొన్నారు. సొంత వాహనాలు కాకుండా, వాహన సంస్థల నుంచి అద్దె కింద ఏర్పాటు చేసుకోవడానికే అనుమతించారు.

మధ్యలో ఏ 'మార్చే'శారు'..

ఏఎన్‌యూ రికార్డుల ప్రకారం చూస్తే.. తొలి నుంచీ ఆ ఐదారుగురికే వాహన సౌకర్యం ఉంది. అయితే, క్రమేణా దీన్ని విస్తరిస్తూ వచ్చారు. గతంలోని కొందరు ఉన్నతాధికారులు అస్మదీయులకు లబ్ధి చేకూర్చేందుకు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడంతో జాబితా అమాంతం పెరిగిపోయింది. అలా గత పదేళ్లలోనే రూ.13.50 కోట్ల మేర దోచిపెట్టడం గమనార్హం. ఇదే సమయంలో విశ్వవిద్యాలయ సొంత వాహనాలు వాడుతున్న ఉద్యోగుల్లో కొందరు మరమ్మతుల పేరుతో భారీగా బిల్లులు పెట్టి సొమ్ము చేసుకుంటోన్న ఉదంతాలు నమోదవుతున్నాయి. కార్యాలయానికే పరిమితమైన ఇన్‌ఛార్జి అధికారులకూ ఈ వెసులుబాటు కల్పించడం వారికే చెల్లింది. ఈ మొత్తం వ్యవహారంలో వాస్తవాలు నిగ్గుతేలాలంటే విజిలెన్స్ విచారణ అవసరం ఉంది.

అడిగి 'నోళ్లకు' కాదనరాయె

అయితే, ఏఎన్‌యూలో మాత్రం నిబంధనలు తుంగలో తొక్కి అడ్డదారిలో అనుమతులు మంజూరు చేస్తుండడం గమనార్హం. ఐదారుగురికే ఏర్పాటు చేసుకునే అవకాశం ఉండగా.. ఇక్కడ ప్రస్తుతం 32 మందికి పైగా ఈ అవకాశాన్ని దక్కించుకోవడం గమనార్హం. గతంలో పనిచేసిన కొందరు ఉన్నతాధికారులను మచ్చిక చేసుకుని వారి ద్వారా ఇష్టారాజ్యంగా అనుమతులు పొందారు. ఈసీ అనుమతీ లేకపోవడం ప్రస్తావనార్హం. ఫలితం.. నాన్‌టీచింగ్ ఉద్యోగులనూ ఈ జాబితాలో చేర్చగా.. సాంకేతిక సిబ్బందికీ వీలు కల్పించారు. ఇక్కడే ఆ కొందరు తమదైన రీతిలో కథ నడిపిస్తున్నారు. కుటుంబ సభ్యులు, బంధువుల పేర్లతో వాహనాలు కొనుగోలు చేసి.. వాటిని తాము అద్దెకు వాడుకుంటున్నట్లు చూపి.. వాటి ఈఎంఐల కింద ఏఎన్‌యూ నెలవారీగా ఇచ్చే రూ.35 వేలు చెల్లిస్తూ 'అతి తెలివి' ప్రదర్శిస్తుండడం చర్చగా మారింది.

ఆటగాళ్లకు ఆసరాగా నిలిచేలా..

చందోలు(పిట్టలవానిపాలెం), న్యూస్‌టుడే: క్రీడాకారులకు ఎట్టకేలకు మంచి రోజులు వచ్చాయి. సాంకేతికత వీరి ఉజ్వల భవిష్యత్తుకు సాయం అందించనుంది. దేశంలోనే ప్రథమంగా మన రాష్ట్రంలోనే ఆటగాళ్ల కోసం 'క్రీడా యాప్' అందుబాటులోకి తెచ్చారు. ఈ యాప్ వీరికి అన్నివిధాలా సహకరిస్తూ, ధ్రువపత్రాలను సురక్షితంగా ఉంచుతూ తగిన ఉద్యోగాలు పొందేందుకు దోహదపడుతుంది. ఇన్నాళ్లు ఎటువంటి ప్రోత్సాహం, సహకారం లేదని దిగులుతో ఉన్న వారందరికీ ఇది కొత్త ఆశలను చిగురింపజేస్తోంది.

☛ క్రీడా యాప్ డిజిటల్ లాకర్‌తో కూడినది. ఇందులో క్రీడాకారుల అన్ని రకాల ధ్రువపత్రాలను భద్రపరుచుకోవచ్చు. ఆటగాళ్లకు ఈ పత్రాలు అత్యంత కీలకమైనవి. సాధారణంగా ఎక్కడైనా మర్చిపోవడం.. తదితర కారణాలతో అవసరమైనప్పుడు ఇవి కనిపించకపోవడంతో ఒక్కోసారి ఉపాధి అవకాశాలు చేజారుతుంటాయి. అర్హత ఉండి పతకాలు దక్కే వీలున్నా పోటీలకు దూరమయ్యే పరిస్థితి ఎదురవుతుంది. యాప్‌తో ఇక ఈ సమస్య ఎవరికీ తలెత్తదు. ఇందులో వీటిని అప్‌లోడ్ చేసిన వెంటనే సంబంధిత క్రీడాకారునికి అర్హత ఉన్న ప్రోత్సాహకాలు ఎంతవరకు లభిస్తాయో అన్న విషయంపై స్పష్టత ఏర్పడుతుంది.

అందుబాటులోకి క్రీడా యాప్

☛ ఇందులో ఉద్యోగాల నోటిఫికేషన్లు, క్రీడా కోటా కింద కేటాయించిన ఉద్యోగ వివరాలు సంబంధిత ఆటగాళ్ల ఫోను నంబర్లకు ఎప్పటికప్పుడు నమోదు కావడం మరో విశేషం. ఈ సమాచారం లేక చాలా మంది అర్హులైనప్పటికీ ఉపాధి పొందలేకపోతున్నారు. ఇలాంటి వారికి ఇప్పుడు ఎంతో ఊరట లభించనుంది.

☛ క్రీడా సంఘాలన్నింటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రాధికార సంస్థ (శాప్) గుర్తింపు తప్పనిసరిగా పునరుద్ధరించుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. 1999 నుంచి 2026 సంవత్సరం వరకు క్రీడాకారులు తాము సాధించిన పోటీల ధ్రువపత్రాలను శాప్ వెబ్‌సైట్‌లో పొందుపరుచుకునేందుకు అనుమతి మంజూరైంది. శాప్ గుర్తింపు పునరుద్ధరణకు నోచుకోని వారంతా అన్ని విషయాల్లోనూ అనర్హులవుతారని క్రీడా సంఘాల ప్రతినిధులు స్పష్టం చేశారు. జిల్లాలోని క్రీడాకారులంతా విధిగా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని సంబంధిత ప్రయోజనాలు పొందవచ్చని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి శ్రీనివాసరావు తెలిపారు.

మారిన పరీక్ష తీరు

ఈ విద్యాసంవత్సరం నుంచే అమలుకు శ్రీకారం

న్యూస్‌టుడే, నాగులపాలెం(పర్చూరు), మార్టూరు

ఇంటర్ విద్యను కూటమి ప్రభుత్వం మరింత సులభతరం చేసింది. మొదటి సంవత్సరం సిలబస్‌లో మార్పులు చేయడంతో పాటు ఆ దిశగా పరీక్షల్లోనూ విద్యార్థులను ఒత్తిడి నుంచి దూరం చేసేలా సీబీఎస్ఈ విధానంతో ప్రణాళికలు చేసి, ఈ విద్యాసంవత్సరంలోనే అమలుకు శ్రీకారం చుట్టింది. దీంతో ప్రశ్నాపత్రంలో పూర్తిగా మార్పులు జరగనున్నాయి. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 18వ తేదీ వరకు పరీక్షల షెడ్యూల్‌ను ఇప్పటికే విడుదల చేసిన ఇంటర్మీడియట్ బోర్డు నూతన పరీక్షా విధానాలపై ఆయా కళాశాలల యాజమాన్యాలు, ప్రిన్సిపల్స్, అధ్యాపకులకు అవగాహన సదస్సులు నిర్వహించింది. మరోవైపు కలెక్టర్ వి.వినోద్‌కుమార్ జిల్లా పరీక్షల కమిటీ సభ్యులతో ప్రత్యేక సమావేశాన్ని సోమవారం నిర్వహించనున్నారు.

నాగులపాలెం అంబేడ్కర్ గురుకుల కళాశాలలో చదువుతున్న బాలికలు

పరీక్ష పత్రాలు ఇలా..

భౌతిక, రసాయన శాస్త్రాలకు వేర్వేరుగా 85 మార్కులు, మొదటి సంవత్సరంలోని బోటనీ, జువాలజీలను కలిపి బయాలజీగా మార్చి 85 మార్కులు, గణితంలో 1-ఎ,1-బిలను కలిపి ఒకే పేపరుగా 100 మార్కులకు కేటాయించారు. పబ్లిక్ పరీక్షల్లో గణితం, భౌతిక, రసాయనశాస్త్రం, చరిత్ర, కామర్స్, రాజనీతి శాస్త్రం, ఎకనామిక్స్‌కు 32 పేజీల, ఆంగ్ల, తెలుగు, సంస్కృతం, హిందీ, ఉర్దూలకు 24 పేజీల బుక్‌లెట్‌ను ఇవ్వడంతో పాటు వృక్ష, జంతుశాస్త్రాలకు వేర్వేరుగా 24 పేజీల జవాబు పత్రాన్ని అందించనున్నారు. ఈ పరీక్షా విధానాలపై ఇప్పటికే ఆయా కళాశాలల్లో విద్యార్థులకు మాదిరి పరీక్షలు నిర్వహించి, పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు.

ప్రభుత్వ జూనియర్ కళాశాలలు	15
గురుకుల జూనియర్ కళాశాలలు	9
కేజీబీవీలు	4
ప్రైవేట్ కళాశాలలు	43
ఎయిడెడ్ కళాశాలలు	4
మొదటి సంవత్సరంలో ప్రవేశం పొందిన విద్యార్థులు	10,045
పరీక్షలు రాసే విద్యార్థులు	9,744 (బాలురు 4,619, బాలికలు 5,125)

సిబ్బందికి అవగాహన కల్పిస్తాం: ఇంటర్ మొదట సంవత్సరం పరీక్ష పత్రాలు పూర్తిగా మారనున్నాయి. విధులు నిర్వహించే ఇన్విజిలేటర్లు, చీఫ్ సూపరింటెండెంట్, శాఖాధికారులతో పాటు పరీక్షలతో సంబంధం ఉన్న ప్రతి ఒక్క శాఖాధికారులకు రెండుసార్లు పరీక్షల తీరుపై అవగాహన కల్పించాం. మొదటి సంవత్సరం విద్యార్థులకు నూతన విధానంలో యూనిట్-1 నుంచి మాదిరి పరీక్షలు వరకు నిర్వహించాం. **-జుబేర్, ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి, బాపట్ల జిల్లా**

ఎన్టీఆర్ చొరవతో సహకార బ్యాంకులు బలోపేతం

జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్‌టుడే: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సహకార బ్యాంకులను బలోపేతం చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌కే దక్కుతుందని డీసీసీబీ ఛైర్మన్ మక్కెన మల్లికార్జునరావు అన్నారు. బ్రాడీపేటలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ పరిపాలన కార్యాలయం సహకార భవన్‌లో ఆదివారం ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జీడీసీసీ బ్యాంకు విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం మహాజన సభ జరిగింది. విశ్రాంత ఉద్యోగులకు కనీస పింఛన్ రూ.15 వేలు, మెడిక్లెయిమ్ రూ.15 వేలకు పెంచాలని కోరారు. సమావేశంలో డీసీసీబీ సీఈవో వి.వి.ఎస్.ఫణికుమార్, విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు.

నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

బాపట్ల, న్యూస్‌టుడే: కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికను జిల్లా ప్రజలు ఉపయోగించుకోవాలని కలెక్టర్ వినోద్‌కుమార్ తెలిపారు. సోమవారం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు ప్రజల సమస్యల అర్జీలపై అధికారులతో సమావేశం ఉంటుందని ఆయన తెలిపారు. గతంలో ఇచ్చిన అర్జీదారుల ఫిర్యాదుల సమాచారం 1100 నంబర్‌కు కాల్‌చేసి తెలుసుకోవచ్చని ఆయన తెలిపారు.

తెదేపా, వైకాపా కార్యకర్తల ఘర్షణ.. కేసులు

చుండూరు: బాపట్ల జిల్లా చుండూరు మండల పరిధిలోని కేఎన్‌పల్లిలో నూతన సంవత్సరం, సంక్రాంతి పండగ సందర్భంగా తెదేపా కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని వైకాపా కార్యకర్తలు కాల్చారని తెదేపా కార్యకర్తలు శనివారం రాత్రి నిరసనకు దిగారు. ఈ విషయంపై వారు వైకాపా నాయకులను ప్రశ్నించారు. ఆ సమయంలో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఒకరిపై మరొకరు రాళ్లు రువ్వుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఇరు వర్గాలపై కేసులు నమోదు చేసినట్లు చుండూరు సీఐ ఆనందరావు తెలిపారు. సంఘటనా స్థలాన్ని రేపల్లె డీఎస్పీ శ్రీనివాసరావు పరిశీలించి, గ్రామంలో శాంతి భద్రతలకు ఆటంకాలు కలగకుండా పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం గ్రామంలో పరిస్థితి ప్రశాంతంగా ఉన్నట్లు తెలిపారు.

నీళ్ల వెనుక నిజాలివి..!

భారీ వర్షాలు, వరదనీరు చేరికతోనే రైల్వేస్టేషన్ సబ్‌వేలో లీకేజీలు

ఈనాడు, అమరావతి

గుంటూరు ప్రధాన రైల్వేస్టేషన్.. నిత్యం 90 మేర రైళ్ల రాకపోకలు.. 10 వేల మంది ప్రయాణికులతో రద్దీగా ఉండే ప్రాంతం. ఇక్కడ ఒకటో నంబర్ ప్లాట్‌ఫామ్ మినహా మిగిలిన వాటిపైకి వెళ్లాలంటే సబ్‌వేనే ప్రధాన ఆధారం. మెట్లు, ఎస్కలేటర్ ఉన్నప్పటికీ.. ప్రయాణికులు ఎక్కువగా సబ్‌వేను వినియోగించుకుంటుంటారు. అంతటి కీలకమైన ఈ మార్గంలో గతేడాది సెప్టెంబర్‌లో లీకేజీలు ఏర్పడ్డాయి. ఎక్కువగా వర్షపునీరు చేరడంతో ప్రయాణికులు అవస్థలు ఎదుర్కొన్నారు. అదే సమయంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎమ్మెల్యేలు, అధికారులతో కలసి ఈ సబ్‌వేను సందర్శించడం.. ఇక్కడి పరిస్థితిపై అధికారులను ప్రశ్నించడంతోపాటు కారణాలపై సమగ్రంగా అధ్యయనం చేయాలని ఆదేశించడం తెలిసిందే. ఆమేరకు రైల్వేశాఖ వర్గాలు ప్రత్యేకంగా దృష్టి పెట్టాయి.

గుంటూరు ప్రధాన రైల్వేస్టేషన్ సబ్‌వేలో ఇలా..

విభిన్న మార్గాల్లో అధ్యయనం.. రైల్వేశాఖ హెడ్‌క్వార్టర్ అధికారులు, ఇతర ఏజెన్సీలు క్షేత్రస్థాయిలో సమగ్ర తనిఖీలు చేపట్టాయి. గతేడాది సెప్టెంబర్ 24న వీసీఈ తనిఖీ జరగ్గా.. సబ్‌వేలోకి నీరు రావడానికి ప్రధాన కారణం భారీ వర్షాలేనని గుర్తించారు. భూగర్భజలశాఖ అందించిన నీటిపట్టిక ఆధారంగా 112 శాతం అధిక వర్షపాతం నమోదైనట్లు తేల్చారు. ఏటా జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య గుంటూరులో సాధారణ వర్షపాతం 570 మి.మీ. కాగా.. 2015 నుంచి 350-450 మి.మి. మధ్య నమోదవుతోంది. అయితే, 2019లో మాత్రం 609 మి.మి. మేర పడగా.. ఆ తర్వాత 2024లో 910 మి.మీ. వర్షం కురిసింది. గతేడాది అనూహ్యంగా 824 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు తేల్చారు. గుంటూరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి చెందిన సివిల్ ఇంజినీరింగ్ విభాగాధిపతి పరిశీలనలోనూ కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు.

నీరు బయటకెళ్లక వెతలు.. విడతల వారీగా రెండు నెలల పాటు కుండపోత వర్షం పడడంతో నగరం జలమయంగా మారింది. డ్రెయిన్లు పొంగి పొర్లాయి. అలా రైల్వే ట్రాక్ దగ్గర డ్రెయినేజీ బ్లాక్ అయి నీరు సబ్‌వేలోకి చేరినట్లు గుర్తించారు. నిర్మాణం, ప్రాజెక్టు ప్లానింగ్, ఇంజినీరింగ్ డిజైన్‌లో లోపాలపైనా అధ్యయనం జరగ్గా.. భారీవర్షాలే కారణమని నివేదించారు. ఆమేరకు 498 బ్రిడ్జి వైండ్ చేయడం, ఒకటి లోతుగా, 4 కొంతమేర చొప్పున మొత్తం 5 బోర్‌వెల్స్‌ను సబ్‌వే పరిసరాల్లో తవ్వడం, లీకేజీలను అరికట్టడానికి గ్రౌటింగ్ ప్రక్రియ నిర్వహించడం. అధికంగా చేరే వర్షపు నీటిని బయటకు పంపడానికి 44 చోట్ల వీప్ హోల్స్ ఏర్పాటు చేయడంతో సమస్యకు పరిష్కారం లభించినట్లయిందని రైల్వేశాఖ వర్గాలు నివేదించాయి. అలా, గతేడాది డిసెంబర్ 5వతేదీ నుంచి సబ్‌వేను అందుబాటులోకి తీసుకొచ్చామని వివరించారు. అయితే, ప్రస్తుతం చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయా.. లేదా.. తెలుసుకోవాలంటే మాత్రం వర్షాకాలం వరకు ఆగాల్సిందే..!!

ఆక్వా సాగుకు సన్నద్ధం

చెరువులకు పెరిగిన గిరాకీ

న్యూస్‌టుడే, బాపట్ల, కర్లపాలెం

జిల్లాలోని తీర ప్రాంతంలో రొయ్యల సాగుకు ఆక్వా రైతులు సిద్ధమయ్యారు. ఫిబ్రవరి నుంచి కొత్త సీజన్ ప్రారంభమవుతోంది. గతేడాది టైగర్ రొయ్యలు సాగు చేసిన రైతులు దిగుబడులు సాధించి ఆదాయం పొందడంతో ఈ సారి చెరువుల లీజుకు డిమాండ్ ఏర్పడింది. కౌలు ధరలు గతేడాది కన్నా 20 నుంచి 30 శాతం పెరిగాయి వనామీ రొయ్యల ధరలు ప్రస్తుతం మార్కెట్లో స్థిరంగా ఉన్నాయి. ప్రభుత్వం జోన్లతో సంబంధం లేకుండా మత్స్యశాఖ వద్ద రొయ్యల చెరువులు రిజిస్ట్రేషన్ చేసుకున్న సాగుదారులకు రూపాయిన్నరకే యూనిట్ కరెంటు సరఫరా చేసి సాగును ప్రోత్సహిస్తోంది.

☛ జిల్లాలో ప్రధాన రంగాల్లో ఆక్వా ఒకటి. గత ఆగస్టులో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన సుంకాల ప్రభావంతో వనామీ రొయ్యల ధర కిలోకు రూ.30 నుంచి రూ.40 చొప్పున తగ్గి సాగుదారులు నష్టపోయారు. వనామీ రొయ్యల వంద కౌంట్ ధర రూ.210కి పడిపోయింది. అమెరికాకు ఎగుమతులు తగ్గాయి. వైరస్‌లు విజృంభించి వనామీ పంటను సాగుదారులు కోల్పోయారు. వనామీ రైతులకు నాలుగు నెలలు కష్టకాలం నడిచింది. అమెరికా మార్కెట్‌కు ప్రత్యామ్నాయంగా ఆస్ట్రేలియా, యూరప్, గల్ఫ్ దేశాల్లో కొత్త మార్కెట్లపై ఎగుమతిదారులు దృష్టి సారించారు. ఎగుమతులు పుంజుకుని డిసెంబరు నుంచి ధర పెరిగి రూ.250కు చేరుకుంది.

చెరువు కట్ట బాగు చేస్తున్న జేసీబీ

జిల్లాలో రొయ్యల సాగు విస్తీర్ణం	20,389 ఎకరాలు
ఆక్వా రైతులు	6,608
మత్స్యశాఖ వద్ద రిజిస్టర్ అయినది	12,700 ఎకరాలు
జిల్లాలో ఏడాదిలో సాధించిన ఆక్వా ఉత్పత్తులు	3.54 లక్షల టన్నులు
విదేశాలకు ఎగుమతి చేసిన ఆక్వా ఉత్పత్తులు	2.72 లక్షల మెట్రిక్ టన్నులు

☛ టైగర్ రొయ్యలపై మాత్రం సుంకాల ప్రభావం లేకపోవటంతో వీటిని సాగు చేసిన రైతులకు 20 కౌంట్‌కు గరిష్ఠంగా రూ.620 ధర లభించింది. అధిక దిగుబడులకు తోడు ధర బాగా ఉండటంతో రూ.లక్షల్లో లాభాలు వచ్చాయి. ఈ సారి టైగర్ రకం సాగుపై ఆసక్తి కనబరుస్తున్నారు. నిజాంపట్నం, చినగంజాం, వేటపాలెం, బాపట్ల, చీరాల మండలాల్లో ఎకరా రొయ్యల చెరువు కౌలు రూ.40 వేల నుంచి రూ.50 వేలుగా ఉంది. కర్లపాలెం, పిట్టలవానిపాలెం, రేపల్లె మండలాల్లో ఎకరా చెరువు కౌలు ధర 80 వేల వరకు పలుకుతోంది.

☛ చెరువులు కౌలుకు తీసుకున్న రైతులు కూలీల ద్వారా శుభ్రం చేయించి ట్రాక్టర్లతో దున్నించి, జేసీబీల ద్వారా కట్టలు పటిష్ఠం చేసే పనులు చేస్తున్నారు. 60శాతం విస్తీర్ణంలో టైగర్, 40 శాతం విస్తీర్ణంలో వనామీ రొయ్యలు సాగు చేయనున్నారు. స్థానిక హేచరీలతో పాటు తుని, కాకినాడ, ఒంగోలు, నెల్లూరు, పాండిచ్చేరి ప్రాంతాలకు వెళ్లి ముందస్తుగా చెల్లింపులు చేసి వనామీ, టైగర్ రొయ్యల సీడ్‌ను బుక్ చేశారు. నాణ్యమైన సీడ్ కోసం డిమాండ్ ఉంది. చెరువులను నీటితో నింపి ఫిబ్రవరి మొదటి వారం నుంచి సాగు ప్రారంభించటానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

ప్రకాశం జిల్లా: విష్ణుప్రియ టీవీఎస్, ఒంగోలు: 7799121619 | ఎలైట్ టీవీఎస్, ఒంగోలు: 7095559009 | పవిత్ర సాయి టీవీఎస్, మార్కాపూర్: 9440355913 | శ్రీ సాయి శ్రీనివాస టీవీఎస్, గిద్దలూరు: 9394893246 | సుస్మిత టీవీఎస్, మేదరమెట్ల: 9632301264 | రాణి టీవీఎస్, సింగరాయకొండ: 8341785467 | జెఆర్ఆర్ టీవీఎస్, కంభం: 7330996544 | తిరుమల సాయి టీవీఎస్, దోర్నాల: 9010800500 | శ్రీ బాలాజీ టీవీఎస్. పామూరు 9966643264 | వాసవి టీవీఎస్, కనిగిరి: 9059723608 | సుగుణ టి.ఎస్, దర్శి 95336225588 | శ్రీ వారాహి టీవీఎస్, కందుకూరు: 9010402532 | బాపట్ల జిల్లా: విష్ణు ప్రియ టీవీఎస్, చీరాల: 6281023626 | శివ ప్రియ ఆటోమోటివ్స్, అద్దంకి: 9985130799 | గాయత్రి మోటార్స్, ఇంకొల్లు 9573272099 | ఎ & ఎ ఆటోమోటివ్స్, మార్టూరు: 9704663217 | సయ్యద్ మోటార్స్ బాపట్ల: 9701309789 | పవన్ ఆటోమోటివ్స్, రేపల్లె: 9885709107 | విజయ లక్ష్మి ఎంటర్‌ప్రైజెస్, చెరుకుపల్లి: 9346128595 | పవన్ మోటార్స్, కొల్లూరు: 9866709107.

(c) eenadu

బండ్లమ్మ ఆలయంలో న్యాయమూర్తి పూజలు

న్యాయమూర్తి జస్టిస్ సుజాతకు అమ్మవారి జ్ఞాపిక అందజేస్తున్న ఈవో నరసింహమూర్తి

చందోలు(పిట్టలవానిపాలెం), న్యూస్‌టుడే: చందోలు బండ్లమ్మ దేవస్థానాన్ని ఆదివారం రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజాత దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో పూర్ణకుంభంతో ఆమెకు స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ విశేషాలను ఈవో నరసింహమూర్తి వివరించి అమ్మవారి జ్ఞాపిక అందజేశారు. ఆలయ ఛైర్మన్ చక్రధర్‌రెడ్డి, తహసీల్దార్ వెంకటేశ్వరరావు, ఎస్సై శివకుమార్ పాల్గొన్నారు.

సీడీఈ పరీక్షలకు సర్వసన్నద్ధం

ఏఎన్‌యూ, న్యూస్‌టుడే: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో దూరవిద్యా కేంద్రం ఆధ్వర్యంలో ఈనెల 20 నిర్వహించే పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దాదాపు 30 రోజుల పాటు పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 114 కేంద్రాల్లో డిగ్రీ, పీజీల్లో సుమారు 64,560 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇప్పటికే పరీక్ష కేంద్రాలకు ప్రశ్నాపత్రాలు పంపించామని అధికారులు వెల్లడించారు. మొత్తం మూడు సెట్లను సిద్ధం చేశామన్నారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు దూర విద్యా కేంద్రంలో ప్రత్యేక వార్ రూమ్ ఏర్పాటు చేశామని అధికారులు చెప్పారు. ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే స్పందించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు సంచాలకులు ఆచార్య వెంకటేశ్వర్లు తెలిపారు.

సమాజంలో విప్లవాత్మక మార్పులకు నాంది ఎన్టీఆర్

కారంచేడు: ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రి గొట్టిపాటి, ఎమ్మెల్యేలు ఏలూరి, వేగేశన

కారంచేడు, న్యూస్‌టుడే: తెలుగుజాతి కీర్తిని ప్రపంచానికి చాటిన మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు అని రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఆదివారం ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని మండల పరిధి పోతినవారిపాలెంలో నూతనంగా ఏర్పాటుచేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని మంత్రి గొట్టిపాటి, ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, వేగేశన నరేంద్రవర్మలు ప్రారంభించారు. ఎన్టీఆర్ చూపిన అభివృద్ధి, సంక్షేమ బాటలు నేటికీ కొనసాగుతున్నాయని, రూ.2కే కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టారని, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కొనసాగించాల్సిన పరిస్థితి రావటం ఆయన పాలన దృష్టికి నిదర్శనమన్నారు. దేశంలో కోటి సభ్యత్వాలు కలిగిన ఏకైక పార్టీ తెదేపా ఒక్కటేనన్నారు. 11 స్థానాలకే పరిమితమైన వైకాపాకు ఇంకా బుద్ధిరాలేదన్నారు. ఎమ్మెల్యే ఏలూరి మాట్లాడుతూ తెదేపా మన కుటుంబాలకు చెందిన ఆస్తిలాంటిదని, భవిష్యత్తు తరాలకు వారసత్వంగా అందించాలన్నారు. ఎమ్మెల్యే వేగేశన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారన్నారు. మార్గమధ్యలో ముందుగా దగ్గుబాడులో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈసందర్భంగా చినగంజాం మండలానికి చెందిన కె.వీరాస్వామికి డీఆర్‌డీఏ కింద మంజూరైన కారును ప్రజాప్రతినిధులు అందజేశారు. తొలుత విగ్రహావిష్కరణకు మంత్రి, ఎమ్మెల్యేలు రావడంతో తెదేపా శ్రేణులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు. ప్రత్యేక వాహనంలో ప్రజాప్రతినిధులు ప్రజలకు అభివాదం చేయగా పూలవర్షం కురిపించారు.

బాపట్ల, కర్లపాలెం న్యూస్‌టుడే: తెలుగు జాతి అభ్యున్నతికి ఎన్టీఆర్ తెదేపా స్థాపించినట్లు విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. మండల పరిధిలోని భర్తిపూడిలో ఆదివారం దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం అందించారన్నారు. ప్రస్తుతం రాష్ట్రం అప్పుల్లో ఉన్నా కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో అభివృద్ధి పథంలో నడుస్తోందని చెప్పారు. ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ మాట్లాడుతూ ఎన్టీఆర్ యుగపురుషుడన్నారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం విధ్వంసం నుంచి వికాసం వైపు పయనిస్తోందన్నారు. పర్చూరు ఎమ్మెల్యే సాంబశివరావు మాట్లాడుతూ తెలుగువారి గొప్పతనాన్ని ఎన్టీఆర్ ప్రపంచానికి చాటారన్నారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు పాల్గొన్నారు.

ఈఎస్‌ఎల్ ప్రాంతీయ సమరానికి సై

నేటి నుంచి సెంట్రల్ ఆంధ్రా స్థాయి ఈనాడు క్రికెట్ పోటీలు

గుంటూరు క్రీడలు, తాడికొండ, న్యూస్‌టుడే: 'ఈనాడు స్పోర్ట్స్ లీగ్' (ఈఎస్‌ఎల్) టోర్నమెంట్‌లో ప్రాంతీయ సమరానికి రంగం సిద్ధమైంది. క్రికెట్‌లో ప్రతిభావంతుల్ని వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న 'ఈఎస్‌ఎల్' పండగ రెండో దశకు చేరుకుంది. 'ఈనాడు క్రికెట్ సంబరం' సెంట్రల్ ఆంధ్రా స్థాయి పోటీలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. గత నెలలో జిల్లా స్థాయిలో పోటీలు జరిగాయి. ఆ టోర్నమెంట్‌లో ప్రథమ స్థానం సాధించిన జూనియర్స్, సీనియర్స్ జట్లు ఇప్పుడు ప్రాంతీయ స్థాయిలో నిర్వహించే పోటీల్లో తలపడనున్నాయి. దీనికోసం గుంటూరు సమీప మోతడకలోని చలపతి హిల్ వ్యూ స్టేడియాన్ని ముస్తాబు చేశారు. ఈ పోటీలు నాకౌట్ పద్ధతిలో నిర్వహిస్తారు. గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో విజేతలుగా నిలిచిన జట్లు ఈ టోర్నమెంట్‌లో తలపడనున్నాయి. నిర్ణీత 20 ఓవర్లలో పోటీలు జరగనున్నాయి.

వేదిక: చలపతి హిల్ వ్యూ స్టేడియం, మోతడక

సీనియర్స్: మొదటి మ్యాచ్ (ఉదయం) గుంటూరు × పశ్చిమ గోదావరి

జూనియర్స్: రెండో మ్యాచ్ (మధ్యాహ్నం) గుంటూరు × కృష్ణా

Aster Ramesh HOSPITALS We'll Treat You Well
EENADU SPORTS LEAGUE 2025
Title Sponsor: ధనిక్ భారత్ విద్యా సంస్థలు IIT-JEE | NEET
Protein Partner: NECC నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (Non-Govt. Public Charitable Trust)
Regional Sponsor: CITY Chalapathi Institute of Technology AUTONOMOUS MOTHADAKA CAMPUS
Gift Partner: KL (DEEMED TO BE UNIVERSITY)
Beverage Partner: CMR SHOPPING MALL The joy of life ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | ఒడిశా | కర్ణాటక
Digital Partner: ఈనాడు.నెట్ ETV BHARAT
TV Partner: ETV ఆంధ్రప్రదేశ్
Organised by ఈనాడు

కొనేవారు లేక.. ఇటుక తరలక

సంక్షోభంలో పరిశ్రమ

న్యూస్‌టుడే, కొల్లూరు, పెదపులివర్రు (భట్టిప్రోలు)

ఇటుక బట్టీపై మొలిచిన మొక్కలు

కొల్లూరు ఇటుక నాణ్యతకు మారుపేరు. ప్రస్తుతం ఇది సంక్షోభంలో కూరుకుపోయింది. నష్టాల నుంచి బయటపడేందుకు తయారీ దారులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. మండలంలోని సుమారు మూడున్నర వేల ఎకరాల కృష్ణానది లంక భూముల్లో ఈ పరిశ్రమ విస్తరించి ఉంది. ఏటా సుమారు 40 కోట్ల ఇటుక ఉత్పత్తయ్యే ఈ పరిశ్రమ చరిత్ర 100 సంవత్సరాలకు పైమాటే. సుదీర్ఘ కాలం ఈ పరిశ్రమ కొనసాగడానికి కృష్ణానది లంకల్లో లభ్యమయ్యే బుసకతో కలిసిన ఒండ్రు మట్టే కారణం. ఈ మట్టితో తయారైన ఇటుక అత్యంత నాణ్యమైంది. దీనికి తోడు తయారీ ప్రక్రియలో వినియోగించే ఊక, కాల్చేందుకు రాక్షస బొగ్గు వాడకం ఈ ఇటుక పటిష్ఠతను మరింతగా పెంచుతోంది. ఈ కారణంగానే కొల్లూరు ఇటుక హైదరాబాద్‌తో సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని సుదూర ప్రాంతాలకు రవాణా అయ్యేది.

వలస కూలీలకు నెలవు

ఏటా డిసెంబరులో ఇటుక తయారీ ప్రక్రియ ప్రారంభమై మేల నెల చివర ముగుస్తుంది. ఇటుక తయారు చేసేందుకు ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ఒంగోలు, నెల్లూరు, కడప, అనంతపురం, ఉభయగోదావరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో పాటు ఒడిశా రాష్ట్రం నుంచి 15 వేల మందికి పైగా వలస కూలీలు ఇక్కడకు వస్తారు. సుమారు పది వేల మంది స్థానిక కూలీలు ఏడాదంతా ఈ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తుంటారు.

శాపంగా మారిన ఫ్లైయాష్

ఎనిమిదేళ్లుగా ఇటుక తయారీకి వినియోగించే మట్టి, ఊక, బొగ్గు తదితర ముడి పదార్థాల ధరలు పెరగడంతో ఉత్పత్తి వ్యయం గణనీయంగా పెరిగింది. ఒక్కో ఇటుక తయారీకి రూ. 6 వ్యయం అవుతోంది. తరుగు పోను కనీసం ఏడు రూపాయలకు విక్రయిస్తే లాభాల సంగతి ఎలా ఉన్నా తయారీ ప్రకియ కొనసాగించేందుకు వీలవుతుంది. కానీ ఒక్కో ఇటుక రూ. 6 కన్నా తక్కువ ధర పలకడంతో నష్టాలు ప్రారంభమయ్యాయి. ఇదిలా ఉంటే థర్మల్ విద్యుత్తు కేంద్రాల్లో బొగ్గును కాల్చిన తర్వాత వెలువడే బూడిద (ఫ్లైయాష్) అందుబాటులోకి వచ్చింది. ఇటుక తయారీకి ఏమాత్రం పనికి రాని మట్టిలో సైతం ఈ బూడిదను కలిపి ఇటుక తయారు చేసే సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. దీంతో ఎక్కడికక్కడ ఇటుక తయారీ ప్రారంభం కావడంతో నాణ్యత మాట ఎలా ఉన్నా రవాణా ఛార్జీలు, తద్వారా ఇటుక ధరలు తగ్గి కొల్లూరు ఇటుకకు తీవ్ర పోటీ ఎదురైంది. దీంతో ఈ పరిశ్రమ సంక్షోభంలో కూరుకు పోయింది. మూడేళ్ల క్రితం తయారు చేసిన ఇటుక గతంలో ఎన్నడూ లేని విధంగా గిరాకీ లేక కల్లాల్లో నిలిచి పోయే ఉందంటే సంక్షోభం ఎంత తీవ్రంగా ఉందో అర్థం అవుతోంది. ఇటుక రవాణాపై ఆధారపడి సుమారు 3 వందల లారీల యజమానులు, వెయ్యిమంది లారీ కార్మికుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.

ముగిసిన ఎడ్ల బలప్రదర్శన పోటీలు

బండి లాగుతున్న ఎడ్లు

పర్చూరు, న్యూస్‌టుడే: మండల పరిధి అన్నంబొట్లవారిపాలెంలో జరుగుతున్న 38వ జాతీయస్థాయి ఒంగోలు జాతి గిత్తల బల ప్రదర్శన పోటీలు ఆదివారంతో ముగిశాయి. గోరంట్ల రత్తయ్య చౌదరి ప్రాంగణంలో చివరిరోజైన ఆదివారం న్యూ కేటగిరీ విభాగంలో పోలురాధా పోటీలు జరగ్గా 17 ఎడ్ల జతలు పాల్గొన్నాయి. వీటిలో పోలేరమ్మ ఎడ్ల జత తూర్పుగోగులపల్లి, నెల్లూరు జిల్లా (ప్రథమ), బత్తుల వంశీకృష్ణా రెడ్డి, మన్నూరు, ప్రకాశం జిల్లా(ద్వితీయ), కళ్లం విజయలక్ష్మి, కళ్లంవారిపాలెం, కృష్ణా జిల్లా(తృతీయ)లు గెలుపొందారు. విజేతలకు బహుమతులు నిర్వాహకులు అందజేశారు.

అప్పలనేని రంగయ్య ప్రాంగణంలో..

గొట్టిపాటి హనుమంతరావు మెమోరియల్ ఆధ్వర్యంలో జరుగుతున్న 38వ జాతీయస్థాయి బండ లాగు ఎడ్ల బల ప్రదర్శన పోటీలు ఆదివారంతో ముగిశాయి. రెండు పళ్ల విభాగంలో మొత్తం తొమ్మిది ఎడ్ల జతలు పాల్గొన్నాయి. వీటిలో రెండు పళ్ల విభాగంలో ఆర్‌కే బుల్స్ వేటపాలెం(ప్రథమ), సుధీర్ బుల్స్ ఉప్పుగుండూరు (ద్వితీయ), ఎం.కె.ఆర్ బుల్స్, నీలం నరసింహారావు బుల్స్‌లు సంయుక్తంగా మూడో బహుమతిని కైవసం చేసుకున్నారు. విజేతలకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు. పోటీలను తిలకించేందుకు పలు గ్రామాలకు చెందిన రైతులు, ప్రజలు హాజరయ్యారు.

నాగండ్లలో సామాజిక వర్గాల మధ్య ఘర్షణ

నాగండ్ల (ఇంకొల్లు) న్యూస్‌టుడే: దేవుడి ఊరేగింపు విషయంలో బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలం నాగండ్లలో రెండు సామాజిక వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. పోలీసుల కథనం ప్రకారం.. సంక్రాంతి నాడు మాధవస్వామి ఆలయంలోని ఉత్సవ విగ్రహాల ఊరేగింపు విషయంలో రెండు కులాల నడుమ విభేదాలు పొడచూపాయి. ముగ్గుల పోటీలు జరుపుతున్నాం, కొంత సమయం వేచి ఉండాలన్న ఒక వర్గంపై రెండో వర్గం ఆగ్రహం వ్యక్తం చేయగా పెద్దలు సర్దిచెప్పడంతో గొడవ సర్దుమణిగింది. మర్నాడు మరోవర్గం ఊరేగింపు జరిపే సమయంలో కోలలపూడి రోడ్డులో పోటీలు నిర్వహిస్తూ ట్రాక్టరు ట్రాలీలు అడ్డుపెట్టగా వాటిని తీయాలని ఊరేగింపు నిర్వాహకులు కోరారు. వారు తీయమని భీష్మించారు. ఊరేగింపు నిర్వాహకులు పోలీసులకు ఫోను చేయడంతో ఎస్సై సురేష్ సిబ్బందితో వచ్చి పోటీల నిర్వాహకులకు నచ్చజెప్పి, ట్రాలీలు తొలగించి ఊరేగింపు కొనసాగేలా చేశారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం కయ్యాల శ్రావణి, పేర్ని సుబ్బరావమ్మల మధ్య మాటా మాటా పెరిగి రెండు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగి, పలువురు గాయపడ్డారు. బాధితులు చీరాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితుడు కయ్యాల సింగయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు ఎనిమిది మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

దాడి ఘటనపై మంత్రి విచారం

బాపట్ల: జిల్లాలోని పర్చూరు నియోజకవర్గం ఇంకొల్లు మండలం నాగండ్ల గ్రామంలో రెండు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంపై జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కొలుసు పార్థసారథి విచారం వ్యక్తం చేశారు. ఘటనకు పాల్పడిన నిందితులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్‌ను ఆదివారం మంత్రి ఆదేశించారు.

'అన్న'పై చెదరని గౌరవం

ఎన్టీఆర్ పేరుతో నిర్మించిన ముఖ ద్వారం

వినుకొండ, న్యూస్‌టుడే: పట్టణంలో సురేష్‌మహల్ పక్క రోడ్డులో ఎన్టీఆర్ పేరుతో రూ.12 లక్షల వ్యయంతో నిర్మించిన ముఖ ద్వారాన్ని ప్రభుత్వ చీఫ్‌విప్ జీవీ ఆంజనేయులు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆరాధ్య దైవం తారక రామారావు పేరుతో ముఖ ద్వారం నిర్మించడం ఆనందంగా ఉందని చెప్పారు. స్థానికులు స్వచ్ఛందంగా విరాళాలు పోగేసి నిర్మించడం ఆయన పట్ల వారికి ఉన్న గౌరవానికి నిదర్శనమన్నారు. జీడీసీసీబీ పర్సన్ ఇన్‌ఛార్జి మక్కెన మల్లికార్జునరావు మాట్లాడుతూ ఇప్పటి నుంచి ఈ రోడ్డును ఎన్టీఆర్ పేరుతో పిలవాలని తపాలా చిరునామాలోనూ మార్పు చేసేందుకు కృషి చేయాలని మున్సిపల్ పాలకవర్గానికి సూచించారు. కార్యక్రమంలో స్థానిక పెద్దలు, పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Government of Andhra Pradesh, ENDOWMENTS DEPARTMENT
Sri Someswara Swamy Temple
Bethapudi (V), Mangalagiri (M), Guntur District
e-Procurement Tender
NIT.No. P/COE/1376/2025 Dt:06/11/2025
e-Tenders are invited through the e-Procurement portal for Re-Construction of Temple. Interested bidders may visit the official website www.apeprocurement.gov.in for detailed information, eligibility criteria, and submission guidelines.
Executive Officer

శనగలో ఎండు తెగులు బెడద

మార్టూరు, యద్దనపూడి, న్యూస్‌టుడే

పూనూరులో ఎండిపోతున్న పైరు

అత్యల్ప పెట్టుబడితో పైరగాలికి పంటకొచ్చే శనగలో కనిపిస్తున్న ఎండు తెగులు రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. పంట మార్పిడి చేసిన భూముల్లోనూ ఈ సమస్య వేధిస్తోంది. జిల్లాలో ఈ ఏడాది రబీలో శనగ ఎరుపు, తెలుపు రకాలను విస్తారంగా సాగు చేస్తున్నారు. జిల్లాలో సుమారు 70 వేల ఎకరాల్లో ఈ పంట సాగైంది. ప్రస్తుతం ఏపుగా పెరిగిన శనగ పైరులో ఎండు తెగులు సోకడంతో పంట చేతికందే పరిస్థితి లేదని కర్షకులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఎకరాకు రూ.40 వేలు పెట్టుబడి వెచ్చించిన వారు మొక్కపైనే నిలువునా ఎండిపోవడంతో చేయి దాటి పోయినట్లు వేదన చెందుతున్నారు. పైరును కాపాడుకునేందుకు వేలాది రూపాయలు వెచ్చించి, పురుగు మందులు పిచికారీ చేస్తున్నా పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేదంటున్నారు. ప్రస్తుతం పూత, కాపు, పిందె దశలో ఉన్న పైరును కాపాడి, పెట్టుబడి దక్కించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నా ఎలాంటి ఫలితం ఒనగూరలేదంటున్నారు. గతంలోనూ ఎండు తెగులు రైతులను తీవ్రంగా నష్టపరిచిందని గుర్తు చేస్తున్నారు. తెగులు బెడద పూనూరు, యద్దనపూడి, అడుసుమల్లి, బోడవాడ తదితర ప్రాంతాల్లో ఉంది. ప్రస్తుతం పర్చూరు, చీరాల నియోజకవర్గాల్లో యద్దనపూడి, మార్టూరు, ఇంకొల్లు, చీరాల, కారంచేడు, చినగంజాం ప్రాంతాల్లో ఈ పంట ఎక్కువగా సాగైందని రైతులు తెలుపుతున్నారు.

పంట మార్పిడి చేసినా సోకుతోంది

– కరణం ప్రసాద్, రైతు, పూనూరు

ఈ ఏడాది బర్లీ పొగాకును ప్రభుత్వం నిషేధించడంతో శనగ వైపు మళ్లాను. 40 ఎకరాల్లో 30 ఎకరాలు ముందుగా కౌలు చెల్లించి, సాగు చేపట్టాను. ప్రస్తుతం ఎకరాకు రూ.40 వేలు ఖర్చైంది. పొలాల్లో మొక్కపైనే ఎండిపోతుంది. ఎండుతెగులు ఉద్ధృతి పెరిగితే చేతికి చిల్లిగవ్వ దక్కదు. క్వింటా విత్తనాలు ఇంటికి చేరవు. గతంలోనూ ఈ పరిస్థితి ఎదుర్కొన్నాం. శాస్త్రవేత్తలు తెగులు నివారణకు చొరవ చూపి, రైతులను ఆదుకోవాలి.

నివారణకు సస్యరక్షణ చర్యలు అవసరం: ప్రవీణ, ఏడీఏ, పర్చూరు

శనగ సాగులో కనిపిస్తున్న వడల తెగులు నివారణకు కార్బండిజిమ్ మందును ఒక గ్రాము లీటరు నీటిలో కలిపి మొక్క మొదలులో పోయాలి. పంటపై పిచికారీతో దీన్ని నివారించలేం. పంట వేసేందుకు ముందుగా ట్రైకోడెర్మావిరిడి మందును పశువుల ఎరువులో మగ్గబెట్టి, పొలంలో చల్లడం ద్వారా తీవ్రత తగ్గుతుంది. రైతులు తప్పనిసరిగా ఈ పంట నమోదు చేయించుకోవాలి. పంట మార్పిడి విధానం అవలంబించాలి.

EENADU e Classifieds

AUTO
VEHICLES FOR SALE
మారుతి CIAZ ALFA 2024 మోడల్, 10000 KM మాన్యువల్ Smart Hybrid, గ్రేకలర్ కారు అమ్మకం. రూ. 8.25 ల॥. ✆: 98482 94568.

BUSINESS SERVICES
బంగారం బ్యాంకులలో/ ఏ ఇతర ప్రైవేటు సంస్థలలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈరోజు మార్కెట్ ధర ప్రకారం కొనబడును. (స్పాట్ క్యాష్). Ph: 8142292071.
బంగారం కొనబడును. బ్యాంకులలో, ఇతర ప్రైవేట్ సంస్థలలో తాకట్టులో ఉన్నమీ బంగారం విడిపించి అధిక ధరకు కొనబడును.(స్పాట్ క్యాష్) ✆ 87907 41166.

REAL ESTATE
COMMERCIAL SPACE FOR SALE
GENERAL
304 Sft shop in upcoming biggest mall in Guntur with immediate Rent of 30000/- for sale. Call: 9573454266

JOBS
Wanted exp Telecallers/ Computer Operators (F) in Edu Consultancy in Lakshmipuram, Sal: 15K to 20K, Q: Deg. 90529 75353.
పొన్నూరు లక్ష్మీశ్రీనివాస మోటార్స్ నందు పనిచేయుటకు రికవరీ ఏజెంట్స్ మరియు సేల్స్‌మెన్స్ కావలెను. లోకల్ వాళ్ళు మాత్రమే. 98660 92416, 95051 44724.
బిజినెస్ మేనేజర్స్/ బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. డిగ్రీ, ఫ్రెషర్స్, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న 30 సం॥ల లోపు వారు రెజ్యూములను kamathamjob@gmail.com కు పంపగలరు.
ప్రముఖ హాస్పటల్ గుంటూరు నందు మెడికల్ షాపులో పనిచేయుటకు ఇంటర్మీడియట్ లేదా బీఫార్మసీ క్వాలిఫికేషన్ గలవారు సంప్రదించగలరు. 92478 62689.

Book your 5 lines Classified Colour Rs.770/- 3Ads Package Rs.1945/-
5 lines Classified B/W Rs.650/- 3Ads Package Rs.1625/-
ప్రకటనపై 5 % జి.ఎస్.టి. అదనం

TOURS AND TRAVELS
20వ తేదీ నుండి 5 డేస్ మేడారం జాతర కాళేశ్వరం మేడిగడ్డ గోవా హంపి గోకర్ణ మురుడేశ్వర్ స్వర్ణగిరి ముచింతల్ 6900/- స్లీపర్ బస్ 98487 82131.

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

తక్కువ బడ్జెట్‌లో మీ అవసరాలు తీర్చే ఏకైక మార్గం.. ఈనాడు లో ప్రకటన ఇవ్వటం
పూర్తి వివరాలకు సంప్రదించండి: 8008510541

కళాపరిషత్‌లతో కళలకు ప్రాణం

నృత్య ప్రదర్శన

అనంతవరం(యద్దనపూడి), న్యూస్‌టుడే: ప్రజలను చైతన్యపరిచి సమాజానికి మార్గదర్శకంగా నిలిచే కళలకు ప్రాణం కళాపరిషత్‌లే అని రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, విశ్రాంత డీజీపీ మాలకొండయ్య అన్నారు. యద్దనపూడి మండలం అనంతవరంలో నిర్వహిస్తున్న ఎన్టీఆర్ కళాపరిషత్ 4వ తెలుగు రాష్ట్రాల స్థాయి నాటిక పోటీలకు ఆదివారం హాజరై, వారు ప్రసంగించారు. ప్రభుత్వం కళలను ప్రోత్సహిస్తూ కళాకారులకు అండగా నిలుస్తోందని వెల్లడించారు. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ మాట్లాడుతూ తెలుగుజాతి ఉన్నంత కాలం ఎన్.టి.రామారావు చిరస్మరణీయుడని పేర్కొన్నారు. యువత నాటక కళలపై ఆసక్తి పెంపొందించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా అతిథులను పరిషత్ అధ్యక్షుడు గుదే పాండురంగారావు సత్కరించారు.


నటరాజ పూజ నిర్వహిస్తున్న జనార్దన్, మాలకొండయ్య, జయబాబు, పాండురంగారావు

ఆలోచనాత్మకంగా నాటికలు

ఆదివారం రాత్రి నిర్వహించిన ప్రదర్శనలు వీక్షకులను ఆలోచింపజేశాయి. న్యూస్టార్ మోడరన్ థియేటర్ వారి అఖండపర్వం, నళినీప్రియ కూచిపూడి నృత్యానికేతన్ ఒంగోలు వారి భరత నాట్య ప్రదర్శన, యంగ్ థియేటర్ ఆర్గనైజేషన్ విజయవాడ వారి ధర్మో రక్షతి, శ్రీకారం రోటరీ కళాపరిషత్ మార్టూరు వారి నాలుగు కాళ్ల మండపం నాటిక ప్రదర్శనలు ప్రత్యేకతను చాటాయి.

ఎక్స్‌ప్రెస్ రైళ్లు నిలపాలని ఆందోళన

పొన్నూరు, న్యూస్‌టుడే: నిడుబ్రోలు రైల్వే స్టేషన్‌లో మచిలీపట్నం-తిరుపతి, గూడూరు-సికింద్రాబాద్, సింహపురి ఎక్స్‌ప్రెస్, శేషాద్రి ఎక్స్‌ప్రెస్ రైళ్లు నిలపాలని ప్రయాణికులు ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నా పట్టించుకోవడం లేదని, ఈ బడ్జెట్‌లోనైనా ఈ రైళ్లు నిలిపేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రయాణికుల సంక్షేమ సంఘ నాయకులు ఆదివారం పట్టణ పరిధి జీబీసీ రహదారిలో ఆందోళన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో పట్టణ అభివృద్ధి కమిటీ సమన్వయకర్త షేక్ యాసిన్‌బాబా మాట్లాడుతూ ప్రయాణికుల ద్వారా ఏటా రూ.4 కోట్లు ఆదాయం వస్తున్నా అందుకు అనుగుణంగా ఎక్స్‌ప్రెస్ రైళ్లను నిలుపుదల చేయడం లేదని వాపోయారు. ఈసారైనా వీటిని నిపుదల చేయకపోతే నిరహారదీక్ష చేస్తామని ఆయన హెచ్చరించారు.

వివాహిత అదృశ్యం

చీరాల అర్బన్: రెండో పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలోని సాయికాలనీకి చెందిన భార్యాభర్తలు వివాదంతో కొన్నాళ్లుగా వేర్వేరుగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో భార్య మనస్తాపానికి గురై రెండు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయింది. పోలీసులు కేసు నమోదు చేశారు.

బ్రాయిలర్ ధరలు (కిలో 1కి రూ.లలో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 164, రిటైల్ ధర - 191, చికెన్ విత్‌స్కిన్ - 277, చికెన్ స్కిన్‌లెస్ - 315.

కృష్ణా జిల్లాలో: వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర -157 రిటైల్ ధర 184 చికెన్ విత్ స్కిన్ - 267 చికెన్ స్కిన్‌లెస్ - 304.

అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 180, 189, 200 చికెన్ విత్ స్కిన్ - 350 చికెన్ స్కిన్‌లెస్ - 360.

91.9FM Vijayawada 91.9 Mee FM
ఈఎఫ్‌ఎమ్ కార్యక్రమాలు
సోమవారం నుంచి శుక్రవారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ. 5 - ఉ. 7
ఈ-మార్నింగ్స్	ఉ. 7 - ఉ. 11
నువ్వా నేనా	ఉ. 11 - మ. 2
సత్యభామ	మ. 2 - సా. 5
లైట్ తీస్కో	సా. 5 - రా. 9
సరదాగా కాసేపు	రా. 9 - రా. 12
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా. 12 - తె. 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact 80080 03297

ఆకట్టుకున్న పౌరాణిక పద్య పఠన పోటీలు

పెదనందిపాడు, న్యూస్‌టుడే: మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా పెదనందిపాడులో ఆదివారం కోదండ రామ సంకీర్తన భజన మండలి, స్పిరిచ్యువల్ సొసైటీ ఆధ్వర్యంలో పౌరాణిక పద్య పఠన పోటీలు ఉత్సాహంగా సాగాయి. స్థానిక సోమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో తెలుగు రాష్ట్రాల స్థాయిలో నిర్వహించిన ఈ పోటీల్లో చీరాలకు చెందిన నాగేశ్వరరావు ప్రథమ స్థానంలో నిలిచారు. ఈయనకు మాజీ సర్పంచి లావు కమలమ్మ జ్ఞాపకార్థం బీమా శాఖ విశ్రాంత అధికారి కొల్లా సుబ్బారావు రూ. 4 వేల నగదు బహుమతి అందజేశారు. ఆ తర్వాత స్థానాల్లో నిలిచిన అంజిరెడ్డి (బలిజేపల్లి)కి రావిపూడి శ్రీనివాసరావు రూ.3 వేలు, జి. ఏడుకొండలు (ఉప్పలపాడు)కు నిర్వాహకులు రూ. 2 వేలు, జి. సుబ్బారావు (ఇంకొల్లు)కు కె.సుబ్బారావు రూ. వెయ్యి చొప్పున నగదు బహుమతులు అందించారు. 20 మంది గాయకులకు పారిశ్రామికవేత్త దాసరి శేషగిరిరావు సహకారంతో ప్రోత్సాహక బహుమతులు ప్రదానం చేశారు. ఎం. సింగరకొండయ్య చౌదరి, షేక్ అబ్దుల్ రజాక్, బి. లక్ష్మణరాజు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. కోదండరామ సంకీర్తన భజన మండలి సమన్వయకర్త చిలివేరు రామకృష్ణ, సభ్యులు రమేష్, సుబ్బారావు, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

నాగేశ్వరరావుకు నగదు బహుమతి అందజేస్తున్న కొల్లా సుబ్బారావు, నిర్వాహకులు

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 80085 10541
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 80085 14589

(c) eenadu

బాపట్ల

•బాపట్ల •రేపల్లె •వేమూరు

హిందూ ధర్మాన్ని ఆచరించాలి

ఖాజీపాలెం(పిట్టలవానిపాలెం), న్యూస్‌టుడే: హిందూ ధర్మానికి మించిన ధర్మం లేదని, ఇలాంటి సనాతన హిందూ ధర్మాన్ని అర్థం చేసుకుని ఆచరించి, ఆదరించాల్సిన బాధ్యత అందరిపై ఉందని భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతీ స్వామి అన్నారు. పిట్టలవానిపాలెం మండలం ఖాజీపాలెం శివాలయం ప్రాంగణంలో ఆర్‌ఎస్‌ఎస్ 100 సంవత్సరాలు నిండిన సందర్భంగా నిర్వహిస్తున్న హిందూ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు.

పౌష్టికాహారం అందజేత

వెల్లటూరు(భట్టిప్రోలు), న్యూస్‌టుడే: వెల్లటూరు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో 30 మంది ఎన్‌సీసీ విద్యార్థులు రేపల్లె మండలం పేటేరులోని మాంట్‌ఫోర్డ్ ఉన్నత పాఠశాలలో జరిగే ఎన్‌సీసీ గ్రేడ్ పరీక్షకు హాజరయ్యారు. పాఠశాలలో ఆదివారం ఉదయం ఉపాధ్యాయులు ఎన్‌సీసీలో శిక్షణ ఇచ్చి పౌష్టికాహారం అందించారు.

25న నేత్ర వైద్య శిబిరం

బాపట్ల, న్యూస్‌టుడే: శంకర కంటి ఆసుపత్రి, జిల్లా అంధత్వ నివారణ సంస్థ సంయుక్త సహకారంతో బాపట్ల కమ్మ జనసేవా సమితి ఆధ్వర్యంలో ఈనెల 25న పట్టణంలోని కమ్మ జనసేవా సమితి కల్యాణ మండపంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ఆదివారం తెలిపారు. జిల్లాలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వైద్య శిబిరానికి వచ్చేవారు ఫోన్ నంబరు, వారి గుర్తింపు కార్డుల జిరాక్స్ తీసుకురావాలని వారు చెప్పారు.

నేడు సాధారణ సమావేశం

అమృతలూరు, న్యూస్‌టుడే: మండల ప్రజా పరిషత్తు సాధారణ సర్వసభ్య సమావేశం సోమవారం జరుగుతుందని ఎంపీడీవో శేషమాంబ తెలిపారు. మధ్యాహ్నం 2.30గంటలకు సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు హాజరు కావాలని ఆమె కోరారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

బాపట్ల : 80085 73141, రేపల్లె : 80085 73136, వేమూరు: 91107 83738

? వెంకటేశ్వర థియేటర్ వద్ద మురుగు కాలువలో చెత్త అడ్డుపడి మురుగు నీరు నిలిచి దుర్వాసన వెదజల్లుతోంది. **- మున్నంగి దుర్గారావు, స్థానికుడు, కొల్లూరు**

✓ చెత్త తొలగించి మురుగు పారుదలకు చర్యలు తీసుకుంటాం. **-శంకర్రావు, పంచాయతీ కార్యదర్శి, కొల్లూరు -న్యూస్‌టుడే, కొల్లూరు.**

? రేపల్లె నుంచి పెనుమూడి వెళ్లే రోడ్డులో రెండు చేతిపంపులు పనిచేయడంలేదు. **-రాఘవయ్య, స్థానికుడు.**

✓ వెంటనే చేతి పంపులు బాగు చేసేలా చర్యలు చేపడతాం. **-శామ్యూల్, మున్సిపల్ ఏఈ రేపల్లె -న్యూస్‌టుడే, రేపల్లె అర్బన్**

వయోజన విద్యకు శ్రీకారం.. ప్రారంభంలో తాత్సారం

కనగాల, గుళ్లపల్లి, (చెరుకుపల్లి గ్రామీణ), భావాజీపాలెం, (నిజాంపట్నం) న్యూస్‌టుడే

రాష్ట్రంలోని ప్రతి వ్యక్తి విద్యావంతుడిగా ఎదగాలనే ప్రభుత్వ లక్ష్యం ముందుకు సాగడం లేదు. వయోజన విద్యను ప్రోత్సహిస్తున్నా క్షేత్రస్థాయిలో లక్ష్యం నీరుగారుతోంది. గతంలో సాక్షర భారత్ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో వయోజనులకు విద్యను అందించి పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి ధ్రువపత్రాలు అందించారు. వైకాపా హయాంలో కార్యక్రమం మూలకు చేరింది. కూటమి ప్రభుత్వం వచ్చాక 'అక్షర ఆంధ్ర - ఉల్లాస్' పేరుతో నూతనంగా వయోజన విద్యా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గతేడాది ఈ కార్యక్రమాన్ని రూపొందించిన అధికారులు ఆ మేరకు రెండు రకాల పుస్తకాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. డ్వాక్రా సంఘాల మహిళలతో ఈ సారి తరగతులు నిర్వహించనున్నారు. ఆమేరకు ఎంపికలు కూడా పూర్తయ్యాయి. కానీ క్షేత్రస్థాయిలో అడుగులు పడకపోవడం, శనివారం కలెక్టర్ వినోద్‌కుమార్ దీనిపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. ఇప్పటికైనా అధికారుల్లో కదలిక వస్తుందని ప్రజలు భావిస్తున్నారు.



అక్షర ఆంధ్ర పుస్తకం

తీరంలో మొత్తం మండలాలు - 12

ఒక్కొక్క మండలానికి లక్ష్యం - 2500 మంది

అవసరమైన డ్వాక్రా మహిళలు - 3వేలు

గడువు - 90 రోజులు (మొదలైన రోజు నుంచి)

ఇదీ ఉపయోగం..

డ్వాక్రా గురువులు సాయంత్రం వేళ తమ పది మంది గ్రూపు సభ్యులకు ఒక చోట పాఠాలు చెబుతారు. ఈ మూడు నెలల బడిలో పెద్దలు సులభంగా అక్షరాలను గుర్తించడం, చదవడం, రాయడం నేర్పిస్తారు. తద్వారా పెద్దల్లోనూ అక్షరాస్యత శాతం పెరుగుతుంది. ఒకరిని అడగకుండానే వారు బోర్డులు, గ్రామాల పేర్లు, దినపత్రికలు చదవగలరు. తమ పేర్లను, సంతకాలను వారే చేయగలరు. దీని వల్ల వేలిముద్ర వేసే వారి సంఖ్య తగ్గి, సంతకాలు చేసే వారు పెరుగుతారు. అంతేకాక చదవడం, రాయడం రావడం వల్ల బ్యాంక్‌లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్‌లు, వైద్యశాలల వద్ద ఒకరి సాయం లేకుండా తమ పనులు చేసుకోగలరు. ఏమార్చే మోసగాళ్ల నుంచి తమను తాము కాపాడుకోగలరు. దీనిపై ఏపీఎం, డీఆర్‌డీఏ వెలుగు అధికారి పెదపల్లి త్యాగరాజు మాట్లాడుతూ మండలంలో 9వేల మందిని సర్వే చేశామని, ఆ వివరాలు అధికారులకు అందించి అక్షర జ్ఞానం లేని వయోజనులను గుర్తించి వారికి తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. ఫిబ్రవరి నాటికి మొదలవుతుందని చెప్పారు.

ఆటో డ్రైవర్లకు దుస్తుల పంపిణీ

ఆటో డ్రైవర్లతో దాతలు

అమృతలూరు, న్యూస్‌టుడే: మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత దివంగత నందమూరి తారక రామారావు వర్ధంతిని పురస్కరించుకుని మండల కేంద్రం అమృతలూరులోని పెన్నకర్ల భవనంలో అమృతలూరు గ్రామానికి చెందిన దొడ్డవరపు రాధాకృష్ణ, గోవాడ భుజంగరావుల జ్ఞాపకార్థం ఎన్టీఆర్ అభిమానుల ఆర్థిక సహాయంతో 40 మంది ఆటో డ్రైవర్లకు ఖాకీ దుస్తులు పంపిణీ చేశారు. మల్లెపెద్ది వెంకట మురళి, విశ్రాంత ఉపాధ్యాయుడు కొత్తపల్లి బాస్కరరావు చేతుల మీదుగా ఆదివారం నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. మైనేని వెంకటప్రసాద్, దొడ్డవరపు రత్తయ్య, నార్ల శ్రీకాంత్, మల్లెపెద్ది సర్వేశ్, కరణం శంకర్, చేకూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

ఎన్‌సీసీ విద్యార్థులకు పరీక్ష

విద్యార్థుల వివరాలు నమోదు చేసుకుంటున్న నిర్వాహకులు

పేటేరు (రేపల్లె అర్బన్): రేపల్లె మండలం పేటేరు మాంట్‌ఫోర్డ్ ఉన్నత పాఠశాలలో ఆదివారం 22-ఎ ఆంధ్రా బెటాలియన్ తెనాలి ఆధ్వర్యంలో ఎన్‌సీసీ-ఎ ధ్రువపత్రం నిమిత్తం శిక్షణ పూర్తి చేసిన 180 మంది విద్యార్థులకు దేహదారుఢ్యం, మ్యాపింగ్ స్కిల్స్, గన్ రైఫిల్ షూటింగ్‌పై నైపుణ్య పరీక్షలు నిర్వహించారు. మాంట్‌ఫోర్డ్, జాన్స్, ఎలవరం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల విద్యార్థులకు ప్రతిభ పరీక్ష నిర్వహించారు. తర్వాత అర్హులను ఎంపిక చేసి ఎన్‌సీసీ సర్టిఫికెట్ అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు. కల్నల్ ఉదయ్‌కుమార్, హవల్దార్ గిరిధర్‌సింగ్, సోహన్ సింగ్, అశ్వనీసంగారా ఎన్‌సీసీ అధికారులు పాల్గొన్నారు.

బాపట్ల పట్టణ ఎస్సైగా బాధ్యతల స్వీకరణ

బాపట్ల, న్యూస్‌టుడే: బాపట్ల పట్టణ ఎస్సైగా షేక్ నస్రీన్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఆమె నగరం మండలంలో పీఎస్సైగా పనిచేస్తూ పదోన్నతిపై ఎస్సైగా బాపట్ల పట్టణంలో బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఎస్సైగా ఉన్న చంద్రావతి శక్తి టీమ్‌కు బదిలీ అయ్యారు.

షేక్ నస్రీన్

విద్యార్థినికి సాయం

భట్టిప్రోలు, న్యూస్‌టుడే: వెల్లటూరులో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని శిరీష క్యాన్సర్ వ్యాధితో బాధపడుతోంది. ప్రముఖ పారిశ్రామిక వేత్త వేములపల్లి రవికిరణ్ మిత్ర బృందం ఆదివారం రూ.20 వేలు ఆర్థిక సాయం చేశారు. సర్పంచి బొజ్జా రవి తదితరులు పాల్గొన్నారు.

ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన ఎన్టీఆర్

న్యూస్‌టుడేబృందం: ప్రజల హృదయాల్లో ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచారని ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు అన్నారు. ఆయన వర్ధంతి సందర్భంగా బాపట్ల, రేపల్లె, వేమూరు నియోజకవర్గాల్లో ఆదివారం ఎన్టీఆర్ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. చుండూరు మండలం యడ్లపల్లి, వేటపాలెం, అమృతలూరు మండలం కూచిపూడి, వేమూరు మండలం వేమూరు, కొల్లూరు మండలం కొల్లూరు, దోనేపూడి, భట్టిప్రోలులోని ప్రధాన కూడళ్లలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాలకు ఎమ్మెల్యే ఆనందబాబు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. బాపట్ల పట్టణంలో తెదేపా పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ నివాళి అర్పించారు.

వెల్లటూరులో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఆనందబాబు

వేమూరులో..

రేపల్లెలో..

కావూరులో..

నక్కలవారిపాలెంలో..

బాపట్ల: పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పిస్తున్న ఎమ్మెల్యే వేగేశన, నాయకులు

వైభవంగా అమావాస్య హోమం

చందోలు (పిట్టలవానిపాలెం), న్యూస్‌టుడే: చందోలు శ్రీబండ్లమ్మ అమ్మవారి ఆలయంలో 84వ అమావాస్య హోమం వైభవంగా నిర్వహించారు. ఆలయ ఈవో నాగేంద్ర మూర్తి మాట్లాడుతూ పుష్యమాసంలో అమావాస్య ఆదివారం, శుక్రవారం నక్షత్రాల కలయికలో ఈ భూమండలాన్ని పరిపాలించే మహారాజ్ఞిగా దర్శనమిస్తున్నారన్నారు. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించి కార్యక్రమాలను తిలకించారు.

మహారాజ్ఞిగా బండ్లమ్మ

అల్లూరమ్మకు ప్రత్యేక పూజలు

పిట్టలవానిపాలెం, న్యూస్‌టుడే: అల్లూరు గ్రామ దేవత అల్లూరమ్మ ఆదివారం అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి పొంగళ్లు పొంగించి మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవారు ప్రత్యేక అలంకరణలో 'భక్తానుగ్రదాయిని'గా భక్తులకు దర్శనమిచ్చారు.

ప్రత్యేక అలంకరణలో అల్లూరమ్మ

లలితా సహస్రనామ పారాయణం

అమృతలూరు, న్యూస్‌టుడే: పవిత్ర పుష్యమాస అమావాస్య ఆదివారం పురస్కరించుకొని గోవాడ గంగా పార్వతీ సమేత బాలకోటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం సామూహిక లలితా సహస్ర నామ పూజ, కోటి కుంకుమార్చన నిర్వహించారు. స్వామివారికి అభిషేకాలు, పార్వతీ అమ్మవారికి ప్రత్యేక పూజ పల్లకీ సేవ ఘనంగా చేశారు.

గోవాడలో పారాయణం చేస్తున్న భక్తులు

సత్యసాయి వార్షికోత్సవం

పెదలంక(భట్టిప్రోలు), న్యూస్‌టుడే: పెదలంకలో శ్రీసత్యసాయి సేవా సమితి 42వ వార్షికోత్సవం ఆదివారం వైభవంగా జరిగింది. భగవద్గీత పారాయణం, ప్రశాంత పతాకావిష్కరణ, వంద పాటలతో భజన కార్యక్రమం నిర్వహించారు. భట్టిప్రోలు, రేపల్లె, పరిసర ప్రాంతాల్లోని విద్యార్థులకు బాలవికాస్ రామాయణం, భజన పాటలు నిర్వహించారు. విద్యార్థులకు ప్రత్యేక తరగతులు జరిగాయి. సేవా సంస్థ ఆర్గనైజర్ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు, శిక్షణ ఇచ్చిన గురువులకు సన్మానం చేశారు.

పారాయణంలో విద్యార్థులు

సైకిల్ షెడ్డుకు మరమ్మతులు చేయరా?

చందోలు నీలి బంగారయ్య జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో సైకిళ్లు నిలిపే షెడ్డు కూలడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాల పూర్వ విద్యార్థులు సుమారు రూ. లక్షతో షెడ్డు నిర్మించారు. గత ఏడాది అక్టోబరులో వచ్చిన తుపాను ప్రభావంతో వీచిన గాలులకు చెట్లు పడటంతో షెడ్డు పక్కకు వంగి పోవడంతో నిరుపయోగంగా ఉంది. మరమ్మతులు చేయకపోవడంతో విద్యార్థులు సైకిళ్లను ఎండలోనే పెడుతున్నారు. అధికారులు, పాఠశాల అభివృద్ధి కమిటీ సభ్యులు, దాతలు తమ వంతు సహకారం అందించి నిరుపయోగంగా ఉన్న షెడ్డుకు మరమ్మతులు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, చందోలు (పిట్టలవానిపాలెం)**

రహదారికి తూట్లు.. చోదకులకు పాట్లు

నగరం-అచ్యుతాపురం రహదారి ఇలా..

నగరం, నిజాంపట్నం మండలాలను కలుపుతూ నిర్మించిన అనుసంధాన రోడ్డు కోతకు గురై ప్రమాదాలకు నిలయంగా మారింది. రేపల్లె- బాపట్ల ఆర్ అండ్‌బీ రహదారి నుంచి ముత్తుపల్లి, ఈదుపల్లి గ్రామాలను కలుపుతూ నిజాంపట్నం మండలం అచ్యుతాపురం వరకు పదేళ్ల కిందట బీటీ రోడ్డు నిర్మించారు. నగరం నుంచి ముత్తుపల్లి వరకు సుమారు నాలుగు కిలో మీటర్ల పొడవున రహదారి కోతకు గురై నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. గత ప్రభుత్వం కనీసం మరమ్మతులు కూడా చేపట్టలేదు. ఎదురుగా వచ్చే వాహనాలు తప్పుకొనే వీలు లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం స్పందించి రహదారికి మరమ్మతులు చేయించాలని ప్రజలు కోరుతున్నారు. **-న్యూస్‌టుడే, నగరం**

వ్యర్థాల కుప్పలు.. సంపద సృష్టికి తిప్పలు

వ్యర్థాల నుంచి సంపద సృష్టించే కేంద్రాలను జనాభా రీత్యా ప్రభుత్వం నిర్మించింది. గ్రామాల్లోని ఇళ్ల నుంచి తడి పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి సేంద్రీయ ఎరువుగా మార్చి రైతులకు విక్రయిస్తే పంచాయతీకి ఆదాయం వస్తుంది. చందోలు, ఖాజీపాలెం, అల్లూరు, పిట్టువారిపాలెం, పోతనకట్టవారిపాలెం, పలు పంచాయతీలలో ఈ విధానం అమలు కావడం లేదు. ప్రజలు వ్యర్థాలను వీధుల్లో పడేస్తున్నారు. సకాలంలో వాటిని తొలగించకపోవడంతో కుప్పలుగా పేరుకుపోతున్నాయి. ఈ విషయమై ఎంపీడీవో శేఖర్‌బాబు మాట్లాడుతూ సంపద కేంద్రాలను వినియోగంలోకి తెచ్చే విధంగా కార్యదర్శులకు ఆదేశాలు విస్తానన్నారు.

-న్యూస్‌టుడే, ఖాజీపాలెం (పిట్టలవానిపాలెం)

తాగునీటి పైపునకు లీకులు

పెరవలి నుంచి పెద పూడి వెళ్లే ప్రధాన రహదారి పక్కన తాగునీటి నిమిత్తం ఏర్పాటు చేసిన పైపు పెరవలిపాలెం వద్ద లీకు అవుతోంది. ఈ కారణంగా నీరు వృథాగా పోవడమే కాకుండా కలుషితం అవుతోంది. వారంరోజుల నుంచి పరిస్థితి ఇలా ఉన్నా పట్టించుకునే నాథుడు లేరని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ఎంపీడీవో రవికుమార్ మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శితో మాట్లాడి వెంటనే సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తానని తెలిపారు. **-న్యూస్‌టుడే, పెరవలి (వేమూరు)**

వసతి గృహాల్లో దోమల మందు పిచికారీ

రేపల్లె అర్బన్, న్యూస్‌టుడే: రేపల్లె ఎస్టీ బాలుర, ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ వసతి గృహాల్లో రేపల్లె మలేరియా సబ్ యూనిట్ ఆధ్వర్యంలో ఆదివారం దోమల నివారణ మందు పిచికారీ చేయించారు. సంక్రాంతి సెలవులు పూర్తయిన నేపథ్యంలో హాస్టల్స్‌లో బస చేసే విద్యార్థులు దోమ కాటుకు గురి కాకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు సూపర్‌వైజర్ ఎల్లయ్య తెలిపారు.

గోడను ఢీకొట్టిన సీఐ వాహనం.. స్వల్ప గాయాలు

వేమూరు, న్యూస్‌టుడే: సీఐ నడుపుతున్న వాహనం గోడకు ఢీకొనడంతో స్వల్ప గాయాలైన ఘటన మండలంలోని పెరవలిపాలెం వద్ద జరిగింది. సేకరించిన వివరాల ప్రకారం చుండూరు మండలం కేఎన్‌పల్లెలో తెదేపా-వైకాపా వర్గాల మధ్య గొడవ జరుగుతోందని, అక్కడకు వెళ్లాలని ఉన్నతాధికారులు ఆదేశించడంతో శనివారం రాత్రి వేమూరు సీఐ వీరాంజనేయులు తన సొంత కారు నడుపుతూ అక్కడికి బయల్దేరాడు. మార్గ మధ్యమంలో పెరవలిపాలెం వద్ద మంచులో దారి సరిగా కనిపించక, రహదారి పక్కన ఉన్న ఇంటి గోడకు వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు ఆయన్ను గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వేమూరు ఎస్సై శ్రీనివాసరావు తెలిపారు.

ధాన్యం ట్రాక్టర్ బోల్తా వ్యక్తికి..

పిట్టలవానిపాలెం, న్యూస్‌టుడే: మండలంలోని మంతెనవారిపాలెం నుంచి బాపట్ల ధాన్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ పిట్టలవానిపాలెం ఎస్టీ కాలనీ వద్ద బోల్తా పడింది. ఆ సమయంలో ఎదురుగా సైకిల్‌పై వస్తున్న పిట్టలవానిపాలెం గౌడపాలేనికి చెందిన వెంకట్రామయ్యపై ధాన్యం బస్తాలు పడటంతో కాలు, చేయి విరిగాయి. క్షతగాత్రుడిని బాపట్ల వైద్యశాలకు తరలించారు. చందోలు ఎస్సై శివకుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించి విచారణ చేస్తున్నట్లు తెలిపారు.

సంపద కేంద్రాలున్నా.. ప్రయోజనం సున్నా

కర్లపాలెం, న్యూస్‌టుడే: చెత్త నుంచి సంపద సృష్టించేందుకు ఏర్పాటు చేసిన కేంద్రాల లక్ష్యం నీరుగారుతోంది. 2014-2019 మధ్య తెదేపా ప్రభుత్వ హయాంలో గ్రామాల స్వచ్ఛత, ఆర్థిక పురోభివృద్ధి కోసం సంపద కేంద్రాలు ఏర్పాటు చేశారు. గత వైకాపా ప్రభుత్వం పంచాయతీలకు నిధులు మంజూరు చేయకపోవడంతో పరిస్థితి అధ్వానంగా మారింది. సంపద కేంద్రాలు కొన్ని చోట్ల నిరుపయోగంగా, మరికొన్ని చోట్ల మందుబాబులకు అడ్డాగా మారాయి. దీంతో పలు గ్రామాల్లో రహదారుల పక్కన చెత్తాచెదారం పేరుకుపోతోంది.

పెదగొల్లపాలెంలో నిరుపయోగంగా కేంద్రం

వాహనాలు నిరుపయోగం..

గ్రామాల్లో చెత్త సేకరణకు ఒకొక్క మండలానికి గతంలో రెండేసి నాలుగు చక్రాల వాహనాలు ఇచ్చారు. కర్లపాలెం మండల పరిధిలో పేరలి, పెదగొల్లపాలెం పంచాయతీలకు ఇచ్చిన వాహనాలు మూలకు చేరి తుప్పుపడుతున్నాయి. కూటమి ప్రభుత్వం స్పందించి సంపద కేంద్రాలతో పాటు వాహనాలను వినియోగంలోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు. సమస్యపై ఎంపీడీవో శ్రీనివాసరావు మాట్లాడుతూ చెత్త సేకరణ వాహనాలతో పాటు సంపద కేంద్రాలను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మూలకు చేరిన జనరేటర్

పిట్టలవానిపాలెం, న్యూస్‌టుడే : పిట్టలవానిపాలెం తహసీల్దారు కార్యాలయానికి సంబంధించిన జనరేటర్ మూలకు చేరింది. ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తోంది. మరమ్మతులు చేయించి వినియోగించే అవకాశం ఉన్నా పట్టించుకోవడం లేదు. అధికారులు మారుతున్నా దీని వంక చూడటం లేదు. ఈ విషయాన్ని తహసీల్దారు వెంకటేశ్వరరావు వద్ద ప్రస్తావించగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో లాభాలు

కారంచేడు, న్యూస్‌టుడే: రైతులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు చెప్పారు. ఆదివారం కారంచేడు గ్రామంలో రైతులతో మాట్లాడారు. చినకాలువ సెంటర్‌లో పొలాలకు యూరియా సిద్ధం చేసుకుంటున్న రైతుల నుంచి వ్యవసాయ పెట్టుబడి గురించి అడిగి తెలుసుకున్నారు.

వానొస్తే బురద.. నడవాలంటే వ్యధ!

మౌలిక వసతులకు దూరంగా ఎన్టీఆర్ కాలనీ

బాపట్ల, న్యూస్‌టుడే: మండల పరిధిలోని జమ్ములపాలెం ఎన్టీఆర్ కాలనీలో కనీస వసతులు లేక పేదలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. 2016లో అప్పటి తెదేపా ప్రభుత్వ హయాంలో 70 మంది పేదలకు ఇళ్లస్థలాలు కేటాయించారు. లబ్ధిదారులకు ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద పక్కా గృహాలు కేటాయించటంతో పాటు మెరక చేసి పట్టాలు పంపిణీ చేశారు. పేదలు అప్పులు చేసి గృహాలు నిర్మించుకున్నారు. తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం పాలనలో ఐదేళ్లు కాలనీని పట్టించుకోలేదు. కనీసం అంతర్గత రోడ్లు, మురుగు కాలువల నిర్మాణం చేపట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. కరెంటు స్తంభాలు వేసి కనీసం కరెంటు సౌకర్యం కల్పించలేదు. స్థానిక గ్రామ పంచాయతీ నుంచి మౌలిక వసతులు కల్పిద్దామన్నా 14, 15 ఆర్థిక సంఘం నిధులను గత పాలకులు దారి మళ్లించారు. ముప్పై శాతం మంది లబ్ధిదారులు మాత్రమే గృహాలు నిర్మించుకున్నారు. కనీస వసతులు లేకపోవటం వల్ల పునాదుల్లోనే ఇళ్ల నిర్మాణ పనులు ఆపివేశారు. చాలా మంది గృహాల నిర్మాణాన్ని ప్రారంభించలేదు. ఇప్పటికే గృహ నిర్మాణం పూర్తి చేసి నివాసం ఉంటున్న వారు నానా అవస్థలు పడుతున్నారు. వర్షం కురిస్తే నల్లరేగడి నేల కావటంతో మట్టి రోడ్డు చిత్తడిగా మారి అడుగు తీసి అడుగు వేయలేని దుస్థితి నెలకొంది. మురుగు కాలువలు నిర్మించలేదు. సమస్యలపై ఎంపీడీవో బాబూరావును సంప్రదించగా ఎన్టీఆర్ కాలనీని సందర్శించి మౌలిక వసతుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. మండల పరిషత్, గ్రామ పంచాయతీ నుంచి నిధులు కేటాయిస్తామని పేర్కొన్నారు.

కాలనీలో మట్టి రహదారి

భర్త వేధింపులు తాళలేక బలవన్మరణం

మేడికొండూరు: భర్త వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఇది. మేడికొండూరు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. భట్టిప్రోలుకు చెందిన గాయత్రి(25)కు అదే గ్రామానికి చెందిన దుర్గారావుతో కొన్నేళ్ల కిందట వివాహమైంది. వీరు వ్యవసాయ కూలీ పనులు చేస్తుంటారు. ఈ క్రమంలో 20 రోజుల కిందట పేరేచర్ల వలస వచ్చారు. అక్కడ పొలాల్లో తాత్కాలికంగా ఇళ్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నారు. దుర్గారావు మద్యం తాగుతుంటాడు. భార్యను మానసికంగా ఇబ్బందులు పెడుతున్నాడు. ఈ నెల 17వ తేదీ పనులకు వెళ్లిన ఆమె.. బంధువులకు ఫోన్ చేసి భర్త తనను మానసికంగా ఇబ్బందులు పెడుతున్నాడని, దీనికి అతడి తరపు వారు సహకరిస్తున్నారని వాపోయింది. తట్టుకోలేక విషద్రావకం తాగానని చెప్పింది. కాసేపటికి ఆమె కింద పడిపోయింది. చుట్టు పక్కల వారు గమనించి అంబులెన్స్‌లో గుంటూరు సర్వజనాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అదే రోజు అర్ధరాత్రి గాయత్రి మృతి చెందిందని వైద్యాధికారులు నిర్ధారించారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు ఆదివారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

డాక్యుమెంటు పోయినది

నేను అనగా మన్నెం పూర్ణాదేవి, భర్త: మోర్ల రామకృష్ణ, డోర్ నెం. 4-120, గుళ్ళపల్లి గ్రామం, చెరుకుపల్లి మండలం, బాపట్ల జిల్లా తెలియజేయునది ఏమనగా, నేను తేది: 17-01-2026న మా ఇంటి నుంచి జిరాక్స్ నిమిత్తం నా పేరిటకు రిజిష్టర్ కాబడిన ఒరిజినల్ డాక్యుమెంటు (ద.నెం. 1086/2007)ను నా స్కూటి క్యారేజి బాక్స్‌లో పెట్టుకొని వెళుతుండగా మార్గమధ్యలో పోయినది. ఎంత వెతికినా ఆచూకీ కానరాలేదు. ఎవరికైన దొరికినచో ఈ క్రింది ఫోన్ నంబరుకు తెలియజేయగలరు.

☎:98843 68343

ముమ్మరంగా వంతెన నిర్మాణ పనులు

బాపట్ల టౌన్, న్యూస్‌టుడే: బాపట్ల.. కర్లపాలెం మండలాన్ని కలిపే వంతెన నిర్మాణ పనులు కప్పలవారిపాలెం, పేరలి సమీపంలో నల్లమడ వాగుపై ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ వంతెన నిర్మాణం 194మీ. పొడవు, 25 అడుగుల వెడల్పుతో ఉండనుంది. ఈ నిర్మాణం వల్ల కర్లపాలెం మండలంలోని పేరలి, సమ్మెటవారిపాలెం, పేరలిపాడు, తుమ్మలపల్లి, పెదపులుగువారిపాలెం, నర్రావారిపాలెం, పెదగొల్లపాలెం గ్రామాల వారికి బాపట్ల, సూర్యలంక చేరుకోవటం సులభం కానుంది. ఆయా గ్రామాల వారికి 10 నుంచి 15 కి.మీ దూరం తగ్గనుంది. రూ.14.10 కోట్లతో నిర్మించే ఈ వంతెన పనులు 2027 మార్చి నాటికి పూర్తవుతాయని పంచాయతీరాజ్ ఏఈఈ (స్పెషల్ ప్రాజెక్టు) శివరామకృష్ణ తెలిపారు.

కనులపండువగా భావనారుషి స్వామి కల్యాణం

భట్టిప్రోలు, న్యూస్‌టుడే: సంక్రాంతి పురస్కరించుకొని అద్దేపల్లి తిరువీధుల రామమందిరంలో ఆదివారం భద్రావతి సమేత శ్రీభావనారుషి స్వామికి కనులపండువగా కల్యాణ మహోత్సవం నిర్వహించారు. స్వామివారి గ్రామోత్సవం నిర్వహించారు.

యువతకు వివేకానంద ఆదర్శం

ఉల్లిపాలెం(నగరం), న్యూస్‌టుడే: స్వామి వివేకానంద యువతకు ఆదర్శమని జిల్లా బాల వికాస్ కన్వీనర్ యల్లాప్రగడ సీతాపతి, సమర సతసేవా ఫౌండేషన్ ప్రేరక్ జంజనం హేమ శంకరరావు అన్నారు. పద్మావతి సమేత శ్రీనివాసుని దేవాలయంలో స్వామి వివేకానంద జయంతిని ఆదివారం నిర్వహించారు.

తూర్పు సత్రం ఆస్తుల పరిరక్షణ అందరి బాధ్యత

బాపట్ల టౌన్, న్యూస్‌టుడే: తూర్పు సత్రం ఆస్తులను పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ అన్నారు. పట్టణంలోని పేరం గరుడాచలం నాయుడు తూర్పు సత్రం గురించి, సత్రం ఛైర్మన్ జి.తులసికుమారి, జనసేన నియోజకవర్గ నాయకులు వి.సురేష్, జి.శ్రీకృష్ణ, కె.ఆంజినేష్, పి.మహేష్ ఆదివారం సతీష్ ప్రభాకరరావును మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం సతీష్ మాట్లాడుతూ తూర్పు సత్రం ఆస్తులను అన్యాక్రాంతం కాకుండా చూడాలన్నారు.

అశోక్‌బాబు గృహ నిర్బంధం

పొన్నపల్లి (చెరుకుపల్లి గ్రామీణ), న్యూస్‌టుడే: చుండూరు మండలం కేఎన్‌పల్లిలో శనివారం తెదేపా.. వైకాపా కార్యకర్తల మధ్య చోటు చేసుకున్న వివాదం నేపథ్యంలో వైకాపా నియోజకవర్గ బాధ్యుడు వరికూటి అశోక్‌బాబును చెరుకుపల్లి పోలీసులు గృహ నిర్బంధం చేశారు. వివాదం నేపథ్యంలో అర్ధరాత్రి ఒంటి గంట నుంచే పోలీసులు చెరుకుపల్లి మండలం పొన్నపల్లి ఆదిశంకర వ్యాలీలోని అశోక్‌బాబు ఇంటిని చుట్టుముట్టారు. ఆదివారం ఉదయం వరకు ఆయన బయటకు రాలేదు. ఉదయం వచ్చిన ఆయన్ను పోలీసులు చుట్టుముట్టి గృహ నిర్బంధం చేస్తున్నామని తెలిపారు. తనకు నోటీసులు ఇవ్వలేదని తెలపగా మధ్యాహ్నం సమయంలో ఆయనకు 168ఏ నోటీసు ఇచ్చారు. దీంతో ఆయన ఇంటికే పరిమితం అయ్యారు. జరిగిన ఘటనలో వైకాపా కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, వారిని పరామర్శించేందుకు వెళ్తున్న తనను ఇలా అక్రమంగా నిర్బంధించడం అప్రజాస్వామికమని విమర్శించారు.

(c) eenadu

చీరాల
• చీరాల • పర్చూరు

రైల్వే స్టేషన్‌లో రద్దీ

సెలవులు పూర్తి.. నగరాలకు పయనం

చీరాల అర్బన్: సంక్రాంతి సెలవులు పూర్తయ్యాయి. ఇక సొంతూరు నుంచి హైదరాబాద్‌తో పాటు బెంగళూరు వంటి నగరాలకు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, ఇతరత్రా పనులు చేసే వారు ఆదివారం రాత్రి కుటుంబ సభ్యులతో బయలుదేరారు. దీంతో రైళ్లు, బస్సులు కిక్కిరిసిపోయాయి. చీరాల, బాపట్ల, రేపల్లె, పర్చూరు, ఇంకొల్లు ప్రాంతాల నుంచి ప్రైవేట్ బస్సులు ఆయా ప్రాంతాలకు పయనమయ్యాయి. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపింది.

విద్యుత్తు తీగలపై చెట్ల కొమ్మల తొలగింపు

ఈనాడు కథనానికి స్పందన

చీరాల గ్రామీణం, న్యూస్‌టుడే: చీరాల మండలం బుర్లవారిపాలెం పంచాయతీ పరిధి పెర్లవారిపాలెంలో పాఠశాల ఎదుట చెట్ల కొమ్మలపై వాలిన విద్యుత్తు తీగలను ఆ శాఖ సిబ్బంది తొలగించారు. 'చెట్ల కొమ్మలు వాలి.. ప్రమాదకరంగా మారి' శీర్షికన ఆదివారం 'ఈనాడు'లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. సిబ్బందిని పంపి చెట్ల కొమ్మలను తొలగించి, గ్రామస్థులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నారు. త్వరలోనే కొత్త స్తంభాలు ఏర్పాటుచేసి, కిందకు జారుతున్న తీగలను సైతం సరిచేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.

బైక్ స్టాండ్ కాదు.. రెవెన్యూ ప్రాంగణమే

చీరాల గ్రామీణం,న్యూస్‌టుడే: అడ్డదిడ్డంగా నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనాలు చూసి ఇదేదో సినిమా హాలో, బైక్ స్టాండ్ అనుకుంటే పొరపాటే.. చీరాల రెవెన్యూ ప్రాంగణంలో కొంతకాలంగా ఈ దుస్థితి నెలకొంది. కార్యాలయానికి వచ్చివెళ్లేవారికి అవస్థలు తప్పడం లేదు. కొన్నిసార్లు అధికారుల వాహనాలు లోపలకి వచ్చి వెళ్లడానికి ఆపసోపాలు పడాల్సిన పరిస్థితి ఉంది. చీరాల రెవెన్యూ ప్రాంగణం చీరాల నడిబొడ్డులో ఉంది. దీని చుట్టూ కూరగాయల అంగడి, పండ్ల దుకాణాలు, సూపర్ మార్కెట్లు, రిజిస్ట్రార్ కార్యాలయం ఉన్నాయి. లోపల రెవెన్యూ శాఖతో పాటు మండల పరిషత్, ఎస్టీవో, గృహ నిర్మాణ, ఎన్జీవో, మీసేవా కేంద్రాలు ఉన్నాయి. వీటి సేవల కోసం వచ్చే వారితో పాటు బయట వారు వాహనాలు లోపలే ఎక్కడపడితే అక్కడ పార్కు చేసి పత్తా లేకుండా పోతున్నారు. తరచూ మండల పరిషత్, రెవెన్యూ వారు వీఆర్వో, సచివాలయ సిబ్బంది సమావేశాలు నిర్వహిస్తుంటారు. వీరు వచ్చిన సమయంలో ప్రాంగణం కిటకిటలాడుతోంది.

చీరాల తహసీల్దార్ కార్యాలయం ముందు అడ్డదిడ్డంగా నిలిపిన వాహనాలు

★ పలువురు పండ్ల వ్యాపారులు తమ తోపుడు బండ్లను ఇక్కడే నిలుపుతున్నారు. రెండు నెలల క్రితం తుపాను వల్ల ప్రాంగణంలో ఒక చెట్టు నేలకూలింది. గతంలో ఈ చెట్టు కిందే వాహనాలు నిలిపి పనులు చూసుకుని తిరిగి వెళ్లే వారు. ప్రస్తుతం అక్కడ పార్కింగ్‌కు అవకాశం లేకుండా పోయింది. దీనికితోడు రెవెన్యూ శాఖకు చెందిన తుప్పు పట్టిన పాత వాహనాలు అక్కడే ఉన్నాయి. సబ్ రిజిస్ట్రార్ వెనుక వైపు ఖాళీ స్థలం వృథాగా ఉంది. పార్కింగ్ బోర్డు పెట్టి అక్కడ వాహనాలు నిలిపేలా చర్యలు తీసుకుంటే లోపల రద్దీని నియంత్రించే అవకాశం ఉంది. ఈ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

కలగానే అండర్‌పాస్‌ల నిర్మాణం

చీరాల అర్బన్, వేటపాలెం, న్యూస్‌టుడే: 'జాతీయ రహదారి కావడంతో రయ్ రయ్ మంటూ వాహనాలు వేగంతో దూసుకెళుతున్నాయి.. ప్రమాదకర మలుపుల్లోనూ అదే స్థాయిలో పరుగులు పెడుతున్నాయి.. ఈ రహదారికి ఇరువైపులా గ్రామాలు ఎక్కువగా ఉండటంతో రాకపోకల సమయంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి... వీటిని నివారించేందుకు అండర్‌పాస్‌లు నిర్మించాలని మూడేళ్ల క్రితం నిర్ణయించారు. . అయినా నేటికి కార్యరూపం దాల్చలేదు.. . ఫలితంగా ప్రమాదాలతో పలువురు మృత్యువాత పడుతున్నారు... కూటమి ప్రభుత్వంలోనైనా ఇవి కార్యరూపం దాల్చితే ఎంతో ఉపయోగకరంగా ఉంటోందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

ఉమ్మడి ప్రకాశం జిల్లా త్రోవగుంట నుంచి పశ్చిమగోదావరి జిల్లా దిగమర్రు వరకు 216 జాతీయ రహదారిని ఆరేళ్ల క్రితం రెండు వరుసల సిమెంట్ రోడ్డుగా విస్తరించారు.

వేటపాలెం - కఠారిపాలెం జంక్షన్ వద్ద వాహనాల రద్దీ

బాపట్ల జిల్లాలో చినగంజాం నుంచి ఈపూరుపాలెం వరకు దాదాపు 25 కిలోమీటర్ల పొడవు ఉంది. ఈ ప్రాంతంలో రోడ్డు కిరువైపులా పలు గ్రామాలు ఉన్నాయి. దీంతో ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు నిత్యం పనులపై రహదారి దాటాల్సిందే. ఈ సమయంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. కొత్తగా రోడ్డు నిర్మించిన తరువాత ప్రమాదాల సంఖ్య పెరిగింది. గడిచిన ఆరేళ్లలో 95 వరకు ప్రమాదాలు జరగ్గా 33 మంది వరకు దుర్మరణం చెందారు. వీటిని నివారించేందుకు 2022 మార్చి 5న ప్రజాప్రతినిధులు, జాతీయ రహదారి, రోడ్లు భవనాల శాఖ చీఫ్ ఇంజినీరు, ఈఈ, డీఈలు, డీఎస్పీలు రహదారిని సంయుక్తంగా పరిశీలించారు.

నిర్మించాల్సింది ఇక్కడే

ప్రమాదాల నివారణకు ప్రధానంగా వేటపాలెం-కఠారిపాలెం, జాండ్రపేట- అక్కాయిపాలెం, కొత్తపేట-రామాపురం, పాపాయిపాలెం-కొత్తపేట జంక్షన్‌లో అండర్‌పాస్‌లు నిర్మించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు వెంటనే ప్రభుత్వానికి అందజేశారు. నేటికి అతీగతీ లేకపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు నిత్యం అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి నెలకొంది.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

చీరాల: 915484713 వేటపాలెం: 8008574099
చీరాల గ్రామీణ: 8919838695 పర్చూరు: 9063144743
మార్టూరు: 8008574106 ఇంకొల్లు: 8008574102
చినగంజాం: 8008574103

వేటపాలెం, న్యూస్‌టుడే: ★ ఒరుగంటిరెడ్డి వీధిలోని రామమందిరం దాటిన తరువాత ఉన్న విద్యుత్తు నియంత్రిక వద్ద చెత్త పేరుకుపోయింది. దీంతో అక్కడ కుక్కలు, కోళ్లు చేరి వ్యర్థాలను రోడ్డుపైకి విసిరేస్తున్నాయి. రాకపోకలకు ఇబ్బందిగా ఉంది. - **నరేశ్, స్థానికుడు**

★ వెంటనే సిబ్బందిని పంపి అక్కడ బాగుచేయిస్తా - **సురేంద్ర, పంచాయతీ కార్యదర్శి, వేటపాలెం**

చినగంజాం, న్యూస్‌టుడే: ? పెదగంజాం పరిధిలోని బుచ్చిగుంటలో వీధి దీపాలు వెలగడం లేదు. రాత్రులు ఇబ్బందిగా ఉంది. ప్రసాదరావు, స్థానికుడు

✓ ఆ ప్రాంతాన్ని పరిశీలించి, రెండు రోజుల్లో వీధి దీపాలకు మరమ్మతులు చేయించి వెలిగించి సమస్యను పరిష్కరిస్తా. **కె.కృపారావు, ఇన్‌ఛార్జి కార్యదర్శి, పెదగంజాం**

అన్నదాతలకు ఆసరాగా 'ముప్పాళ్ల' పథకం

ఇంకొల్లు, న్యూస్‌టుడే: ముప్పాళ్ల ఎత్తిపోతల పథకం అన్నదాతలకు ఆసరాగా నిలిచింది. 1985లో తెలుగు గ్రామీణ క్రాంతి పథం కింద అప్పటి కలెక్టర్ జయప్రకాశ్ నారాయణ ఈ పథకం ఏర్పాటుకు కృషి చేశారు. కొణిజేడు, భీమవరం, ముప్పాళ్ల గ్రామాల పరిధిలో 3800 ఎకరాల ఆయకట్టుకు సాగునీరందేలా దీన్ని నిర్మించారు. కొమ్మమూరు మేజరు దిగువ కావడంతో సాగర్ కాలువకు నీరందని పరిస్థితుల్లో కొణిజేడు ఊటవాగు మళ్లింపు ద్వారా సాగర్ కాలువలోకి ఎత్తిపోతల ద్వారా నీరందిస్తున్నారు. ఊటవాగు నుంచి పాత సప్లై రహదారి పక్కన కిలోమీటరు మేర సప్లై చానల్ ఏర్పాటు చేశారు. కాలువ అంచున బావితో పాటు అందులో నాలుగు మోటార్లు ఏర్పాటు చేశారు. రైతుల అవసరం మేరకు ఆరు తడులకు నీరు అందిస్తున్నారు.

ఊటవాగు నీటిని సాగర్ కాలువలోకి ఎత్తిపోస్తూ..

హౌస్, సప్లై చానల్, విద్యుత్తు ఇతర అవసరాలకు రైతులే ఖర్చులు భరిస్తూ పథకాన్ని నడుపుకుంటున్నారు. కొణిజేడు, ముప్పాళ్ల, భీమవరం రైతులు కమిటీగా ఏర్పడి దీన్ని నిర్వహిస్తున్నారు. ఇటీవల శాసన సభ్యుడు సాంబశివరావు, విశ్రాంత డీఈ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఒక బృందం పథకం పరిశీలనకు వచ్చారు. ఆ బృందం రూ.కోటి వ్యయంతో పథకాన్ని ఆధునికీకరించాలని ప్రతిపాదించింది.

సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో లాభాలు

కారంచేడు, న్యూస్‌టుడే: రైతులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు చెప్పారు. ఆదివారం కారంచేడు గ్రామంలో రైతులతో మాట్లాడారు. చినకాలువ సెంటర్‌లో పొలాలకు యూరియా సిద్ధం చేసుకుంటున్న రైతుల వద్దకు వెళ్లి వ్యవసాయ పెట్టుబడి గురించి అడిగి తెలుసుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం ద్వారా తక్కువ ఖర్చుతో పాటు లాభాలు పొందవచ్చని, ఆ దిశగా ఆలోచించాలని ఆయన సూచించారు.

రేపు డయల్ యువర్ ఆర్డీవో

చీరాల అర్బన్, న్యూస్‌టుడే: రీ-సర్వేలో సమస్యలున్నాయా... భూమికి సంబంధించిన హక్కులన్నీ ఉన్నా.. ఎవరైనా ఆక్రమించి ఇబ్బంది పెడుతున్నారా... పాస్ పుస్తకం కోసం ఎన్నిసార్లు దరఖాస్తు చేసినా రాలేదా... భూమి మీద మీరే ఉన్నా అడంగల్‌లో వేరే వారి పేరుందా... ఆస్తులు రాయించుకొని వృద్ధాప్యంలో మీ ఆలనా పాలనా పిల్లలు పట్టించుకోవడంలేదా... తదితర సమస్యలపై మీరు నేరుగా చీరాల ఆర్డీవో చంద్రశేఖర్‌నాయుడుకు విన్నవించేందుకు చీరాల, వేటపాలెం, చినగంజాం, ఇంకొల్లు, కారంచేడు మండలాలకు చెందిన ప్రజలకు 'ఈనాడు' అవకాశం కల్పించింది. దీనికి మీరు చేయాల్సిందల్లా ఒక్కటే.. దిగువ తెలిపిన ఫోను నంబర్‌కు ఫోను చేస్తే చాలు.. మీరు చెప్పిన సమస్యతో పాటు ఆర్డీవో సమాధానాన్ని మరుసటిరోజు పత్రికలో ప్రచురిస్తాం.

ఫోను చేయాల్సిన నంబరు:	సమయం:	తేదీ: 20-01-26,
80085 74099	ఉదయం 10.30 నుంచి 11.30 వరకు	మంగళవారం

సనాతన ధర్మంతో లోకానికి రక్ష

ఇంకొల్లు, న్యూస్‌టుడే: సనాతన ధర్మంతో లోకానికి రక్ష అని వీరిలకు చెందిన అన్నదాన చిదంబర శాస్త్రి పేర్కొన్నారు. స్థానిక రామకృష్ణ సేవాసమితిలో ఆదివారం నిర్వహించిన హిందూ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. సనాతన ధర్మం దెబ్బతింటే ప్రపంచం నాశనమవుతుందన్నారు. హిందూ ధర్మం నిలబడితేనే ప్రపంచం సుభిక్షంగా ఉంటుందని, పరిఢవిల్లుతుందన్నారు. ప్రతి హిందువు భగవద్గీత చదవాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు హిందూ ధర్మం విశిష్టతను తెలియజేయాలని, ప్రతి హిందువు బొట్టు పెట్టుకోవాలని, బొట్టు విలువ గురించి వివరించారు. ప్రతినిధులు నరసింహారావు, తులసి రాజేష్, రామకృష్ణ, శ్రీనివాసరావు, పార్థసారధి, రమేష్‌బాబు, ఏడుకొండలు, వెంకటేశ్వర్లు, బ్రహ్మానందం, యానాదిశెట్టి, రామమూర్తి పాల్గొన్నారు.

మాట్లాడుతున్న చిదంబరశాస్త్రి

25న నేత్ర వైద్య శిబిరం

బాపట్ల, న్యూస్‌టుడే: శంకర కంటి ఆసుపత్రి, జిల్లా అంధత్వ నివారణ సంస్థ సంయుక్త సహకారంతో బాపట్ల కమ్మజన సేవా సమితి ఆధ్వర్యంలో ఈనెల 25న పట్టణంలోని కమ్మజనసేవా సమితి కళ్యాణ మండపంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఆదివారం తెలిపారు. జిల్లాలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

అన్న క్యాంటీన్ నిర్మాణ పనులు పరిశీలన

మార్టూరు, న్యూస్‌టుడే: పేదల కడుపు నింపేందుకు సీఎం చంద్రబాబునాయుడు గ్రామీణ ప్రాంతాల్లోనూ అన్న క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకొస్తున్నారని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తెలిపారు. ఆదివారం మార్టూరులో నూతనంగా నిర్మిస్తున్న అన్న క్యాంటీన్ భవన నిర్మాణాన్ని పరిశీలించారు. జరుగుతున్న పనులు, అసంపూర్తి పనుల వివరాలు తెలుసుకున్నారు. స్థానిక సంపత్‌నగర్‌లో రూ.61 లక్షలతో దీన్ని నిర్మిస్తుండగా త్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని ఎమ్మెల్యే వెల్లడించారు.

పోలీస్ జట్టు విజయం

ఈపూరుపాలెం(చీరాల గ్రామీణం): ఈపూరుపాలెం జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఆదివారం నిర్వహించిన స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్‌లో ప్రెస్ జట్టుపై పోలీస్ జట్టు విజయం సాధించింది. సంక్రాంతి సెలవులను పురస్కరించుకుని ఈపూరుపాలెం పోలీసుల ఆధ్వర్యంలో మ్యాచ్ నిర్వహించారు. మొదట బ్యాటింగ్ చేసిన ప్రెస్ జట్టు నిర్ణీత పది ఓవర్లలో 71 పరుగులు చేసింది. ఈ జట్టు తరఫున దిలీప్ అర్ధ సెంచరీ సాధించారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన పోలీస్ జట్టు [illegible] చేయడంతో 9 ఓవర్లలో 66 పరుగులు చేసింది. చివరి ఓవర్‌లో మ్యాచ్ రసవత్తరంగా మారింది. [illegible] చివరకు పోలీస్ జట్టు ఒక బంతి మిగిలి ఉండగా [illegible] విజయం సాధించింది. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. నిత్యం శారీరక శ్రమ లేకుండా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించే వారు ఆరోగ్యం, ఆనందం కోసం క్రీడల్లో పాల్గొనాలని [illegible] సూచించారు.

గ్రామీణాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట

యద్దనపూడి, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభ్యున్నతికి పెద్దపీట వేస్తోందని అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. మండలంలోని అనంతవరంలో ఆదివారం రాత్రి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుతో కలిసి పలు అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. కేంద్రం సహకారంతో పల్లెల్లో వేలాది కిలోమీటర్ల అంతర్గత రోడ్లను సీసీలుగా మలిచిన ఘనత చంద్రబాబు, పవన్‌కల్యాణ్, లోకేశ్‌కి దక్కుతుందని మంత్రి గొట్టిపాటి అన్నారు. గత వైకాపా పాలనలో గ్రామాల అభివృద్ధిని విస్మరించారని, ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేశారని ఎమ్మెల్యే ఏలూరి మండిపడ్డారు. ఈసందర్భంగా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల నుంచి అన్నపూర్ణాదేవి ఆలయం వరకు ఉన్న వీధిలో ఇరువైపులా మురుగు కాల్వల నిర్మాణాలు, పోపూరి వారి వీధి నుంచి పెదవలి వారి వీధి వరకు సీసీ రోడ్డుకు భూమి పూజ నిర్వహించి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఇందుకు ప్రభుత్వం రూ.72 లక్షల నిధులు మంజూరు చేసినట్లు వెల్లడించారు. గ్రామంలో శ్మశానం అభివృద్ధి, ఎస్సీ కాలనీ ప్రభుత్వ పాఠశాల ప్రహరీ నిర్మాణాలకు మరో రూ.28 లక్షలు కేటాయించారన్నారు. వెంట నాయకులు గుదే తారక రామారావు, వంశీకృష్ణ, పార్టీ మండల అధ్యక్షుడు నల్లపనేని రంగయ్య చౌదరి ఉన్నారు.

అనంతవరంలో శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రి గొట్టిపాటి, ఎమ్మెల్యే ఏలూరి

ఇది శ్మశానవాటికే?

పర్చూరు, న్యూస్‌టుడే: చివరి మజిలీకి చికాకులు తప్పడం లేదు.. మండల పరిధిలోని తిక్కరాజుపాలెం శ్మశానవాటికను చెరువు పక్కనే ఏర్పాటు చేశారు. వాటికకు వెళ్లే మార్గం కాలువను దాటి వెళ్లాల్సి రావడంతో చెరువు పక్క నుంచి కాలిబాటలో తమ వారి అంత్యక్రియలకు వెళ్లాల్సి వస్తోందని గ్రామస్థులు తెలుపుతున్నారు. ఇక్కడ నిర్మించిన రేకుల షెడ్డులు సైతం పూర్తిగా శిథిలావస్థకు చేరాయి. ప్రధాన మార్గంలోని గేట్లకు, వాటిక ప్రాంగణంలో ముళ్ల చెట్లు విపరీతంగా పెరగడంతో విషపురుగులకు ఆవాసంగా మారిందని ప్రజలు వాపోతున్నారు. వాటికకు వెళ్లే మార్గంలోని కాలువపై వంతెన నిర్మించి, పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని కోరుతున్నారు.

రుద్రభూమికి వెళ్లే మార్గంలో పెరిగిన ముళ్ల చెట్లు

వైభవంగా రథోత్సవం

చీరాల, న్యూస్‌టుడే: పేరాల శ్రీభద్రావతి సమేత భావనారుషి స్వామివారి రథోత్సవం ఆదివారం రాత్రి అత్యంత వైభవంగా నిర్వహించారు. కనకతప్పెట్లు, వివిధ వేషధారణలతో బాణసంచా మోతలతో సందడిగా జరిపారు. ఎమ్మెల్యే ఎం.ఎం.కొండయ్య హాజరై స్వామివారికి పూజా కార్యక్రమాలు చేశారు. ఈ సందర్భంగా కొండయ్య మాట్లాడుతూ అధ్యాత్మిక చింతన మనిషి ప్రశాంత జీవనం గడపటానికి దోహదపడుతుందన్నారు. అనంతరం భక్తుల జయధ్వానాల మధ్య రథోత్సవం సాగింది. స్వామి, అమ్మవార్లను రథంలో ఉంచి ఘనంగా ఊరేగించారు. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

రథోత్సవంలో భక్తులు, నిర్వాహకులు

చికిత్స పొందుతూ యువకుడి మృతి

చీరాల అర్బన్, న్యూస్‌టుడే: అప్పుల వారి ఒత్తిడి తట్టుకోలేక పట్టణంలో కొట్ల బజారుకు చెందిన తల్లీకుమారుడు వేముల సుజాత, సాయి ఇద్దరు పెట్రోలు పోసుకుని అయిదు రోజుల క్రితం నిప్పంటించుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో అదే రోజు సుజాత(50) మృతిచెందింది. గాయాలతో ఒంగోలు రిమ్స్‌లో చికిత్స పొందుతున్న సాయి(24) ఆదివారం తెల్లవారుజామున మృతిచెందాడు. ఈ మేరకు రెండో పట్టణ ఎస్సై ఎం.వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

19 నుంచి ఇంటింటా ప్రచారం

రేపల్లె అర్బన్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 19 నుంచి 24 వరకు ఇంటింటా ప్రచారాన్ని విజయవంతం చేయాలి ఆదివారం రేపల్లె సీపీఎం కార్యాలయంలో గోడపత్రిక ఆవిష్కరించారు. పట్టణ కార్యదర్శి సీహెచ్ మణిలాల్ పాల్గొన్నారు.

చీరాల: అన్నదానం చేస్తున్న ఎమ్మెల్యే కొండయ్య నాయకులు

రామన్నపేటలో..

కారంచేడు: కృష్ణుడి రూపంలోని ఎన్టీఆర్ విగ్రహానికి మాజీ మంత్రి దగ్గుబాటి తదితరుల నివాళి

పర్చూరు బొమ్మల కూడలిలో..

తెలుగువారి కీర్తి పతాక ఎన్టీఆర్

చీరాల, వేటపాలెం, న్యూస్‌టుడే: తెలుగువారి కీర్తి పతాక ఎన్టీఆర్ అని, తెలుగుజాతి ఉన్నంత కాలం ఆపేరు మారుమోగుతూనే ఉంటుందని శాసనసభ్యుడు ఎం.ఎం.కొండయ్య పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు వర్ధంతిని పురస్కరించుకొని ఆదివారం బస్టాండ్ వద్ద ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే, తెదేపా నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పెద్దఎత్తున అన్నదానం చేశారు. అంతకుముందు వేటపాలెం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అమర్‌నాథ్, ఎం.సాంబశివరావు, కె.జనార్దన్, రజని, సురేష్, సుబ్బయ్య, లలిత పాల్గొన్నారు. * ఈపూరుపాలెంలో జరిగిన కార్యక్రమంలో చంద్రమౌళి, గుర్రం వెంకటేశ్వర్లు, పురుషోత్తం, సాంబయ్య పాల్గొన్నారు. వేటపాలెం మండలం రామన్నపేటలో జరిగిన కార్యక్రమంలో నేతలు గుత్తి రామాంజనేయులు, ఉమ్మిటి శివ శంకరరావు, నాసిక వీరభద్రయ్య, బాలచంద్ర, గొల్లప్రోలు కృష్ణ, యర్రా నాగమల్లేశ్వరి పాల్గొన్నారు.

★ **పర్చూరు, మార్టూరు, యద్దనపూడి, కారంచేడు, ఇంకొల్లు, చినగంజాం, న్యూస్‌టుడే:** తెలుగువారి ఆత్మగౌరవాన్ని నలుదిశలా చాటిన మహోన్నతుడు మాజీ సీఎం ఎన్టీఆర్ ఒక్కరే అని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. ఇసుకదర్శి క్యాంపు కార్యాలయం వద్ద ఆదివారం ఎన్టీఆర్ వర్ధంతిని వేడుకగా నిర్వహించారు. మార్టూరు, కోనంకి, బొబ్బేపల్లి, ద్రోణాదుల, ఇసుకదర్శి, నాగరాజుపల్లి, రాజుపాలెం, వలపర్ల, కోనంకి, వింజనంపాడు, గన్నవరం, జాగర్లమూడి, అనంతవరం, పూనూరు, పోలూరు, యద్దనపూడి గ్రామాల్లో ఎన్టీఆర్ విగ్రహాలు, చిత్రపటాలకు నివాళులర్పించారు. నేతలు తాటి నాగేశ్వరరావు, నల్లపనేని రంగయ్య చౌదరి, అబ్దుల్ రజాక్, ఆర్.సీతయ్య, సాదినేని సుధీర్, రంగారావు, శివరాత్రి శ్రీనివాసరావు, వెంకటస్వామి, బోయపాటి సాంబయ్య, గుదే తారకరామారావు, ఎం.రవి, కామేపల్లి హరిబాబు, కొమ్మి మహేశ్, తేలప్రోలు సాంబశివరావు, శానంపూడి కృష్ణచైతన్య పాల్గొన్నారు. అభిమానులు, కార్యకర్తల ఆధ్వర్యంలో అన్నదానాలు, మిఠాయిల పంపిణీ జరిగింది.

★ ఇంకొల్లు తెదేపా కార్యాలయంలో ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులర్పించారు. నాగుల చెరువు కట్టపై ఎన్టీఆర్ విగ్రహం దగ్గర తెలుగు యువత ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎన్టీఆర్ విగ్రహానికి శాసనసభ్యుడు ఏలూరి సాంబశివరావు నివాళులర్పించారు. అన్నదానం నిర్వహించారు. హనుమంతరావు, గుంజి వెంకటరావు, పాలేరు రామకృష్ణ, వీరగంధం హనుమయ్య, సురేష్, పానకాలు చౌదరి, శ్రీనివాసరావు, బి.శివయ్య విజయలక్ష్మి పాల్గొన్నారు. ఇడుపులపాడు, దుద్దుకూరు, గంగవరంలో వర్ధంతి నిర్వహించారు.

★ చినగంజాం, మండల తెదేపా కార్యాలయం వద్ద ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులర్పించారు. నేతలు పొద వీరయ్య, నరహరి శ్రీనివాసరావు, చెరుకూరి రాఘవయ్య, రాయని ఆత్మారావు, ఉదయ్‌రెడ్డి, జయరావు, పద్మ, లక్ష్మీనారాయణ, ఏడుకొండలు, ఏసునారాయణ, సత్యనారాయణ, మోహనరావు, వెంకటేశ్వర్లు, పాల్గొన్నారు. నీలాయపాలెంలో జరిగిన కార్యక్రమంలో తూమాటి శ్రీనివాసరావు పాల్గొన్నారు. మిఠాయిలు, పులిహోర, పెరుగు అన్నం పంచారు.

★ కారంచేడు చినకాలువ సెంటర్‌లో శ్రీకృష్ణుని రూపంలోని ఎన్టీఆర్ విగ్రహానికి మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేదలకు అన్నదానం చేశారు.

చినగంజాంలో..

ఇంకొల్లులో..

యద్దనపూడి: జాగర్లమూడిలో..

రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూడరూ..

చినగంజాం, న్యూస్‌టుడే: చినగంజాం ప్రభుత్వ పశువైద్యశాల ప్రవేశ గేటు వద్ద రాకపోకలకు ప్రజలు, రైతులు ఇబ్బంది పడుతున్నారు. వివిధ వ్యాధులకు సంబంధించి ఆసుపత్రికి రోజుకు సుమారు 50 వరకు పశువులను రైతులు, పశుపోషకులు తీసుకొస్తుంటారు. ప్రవేశ ద్వారం నుంచి లోపలికి వెళ్లాలంటే కాళ్లకు రాళ్లు తగులుతున్నాయని వారు తెలిపారు. గతంలో గేటు వద్ద చదును చేసి ఉండేది. ఇటీవల పల్లెపాలెం గ్రామానికి భూమిలో పైపు లైను వేసే క్రమంలో సంబంధిత శాఖ వారు పొక్లెయిన్‌తో తవ్వేశారు. పైపు లైను వేసి చదును చేయలేదని ప్రజలు అంటున్నారు. పైపులైన్ వేసిన శాఖ వారు కానీ, ఆసుపత్రి సిబ్బంది కానీ పట్టించుకోలేదు. దీంతో తమతో పాటు వైద్యశాలకు తీసుకొచ్చే పశువుల కాళ్లకు గాయాలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గేటు వద్దబాగు చేసి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరుతున్నారు.

ఆసుపత్రి గేటు వద్ద ఇలా..

గోడను ఢీకొట్టిన సీఐ వాహనం.. స్వల్ప గాయాలు

వేమూరు, న్యూస్‌టుడే: సీఐ నడుపుతున్న వాహనం గోడకు ఢీకొనడంతో స్వల్ప గాయాలైన ఘటన మండలంలోని పెరవలిపాలెం వద్ద జరిగింది. సేకరించిన వివరాల ప్రకారం చుండూరు మండలం కేవీన్‌పల్లెలో తెదేపా-వైకాపా వర్గాల మధ్య గొడవ జరుగుతోందని, అక్కడకు వెళ్లాలని ఉన్నతాధికారులు ఆదేశించడంతో శనివారం రాత్రి వేమూరు సీఐ వీరాంజనేయులు తన సొంత కారు నడుపుతూ అక్కడికి బయల్దేరాడు. మార్గ మధ్యమంలో పెరవలిపాలెం వద్ద మంచులో దారి సరిగా కనిపించక, రహదారి పక్కన ఉన్న ఇంటి గోడకు వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు ఆయన్ను గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వేమూరు ఎస్సై శ్రీనివాసరావు తెలిపారు.

అశోక్‌బాబు గృహ నిర్బంధం

పొన్నపల్లి (చెరుకుపల్లి గ్రామీణ), న్యూస్‌టుడే: చుండూరు మండలం కేవీన్‌పల్లిలో శనివారం తెదేపా.. వైకాపా కార్యకర్తల మధ్య చోటు చేసుకున్న వివాదం నేపథ్యంలో వైకాపా నియోజకవర్గ బాధ్యుడు వరికూటి అశోక్‌బాబును చెరుకుపల్లి పోలీసులు గృహ నిర్బంధం చేశారు.

దేశ సేవకు సిద్ధంగా ఉండాలి

చీరాల అర్బన్, న్యూస్‌టుడే: ఎన్‌సీసీ విద్యార్థులు దేశ సేవకు సిద్ధంగా ఉండాలని 23వ ఆంధ్రా బెటాలియన్ కమాండింగ్ అధికారి కల్నల్ గోపాల్ త్రిపాఠి పేర్కొన్నారు. చీరాల ఎన్‌ఆర్‌పీఎం ఉన్నత పాఠశాలలో ఆదివారం పలు పాఠశాలలకు చెందిన వందలాది మందికి ఎన్‌సీసీ ఏ ధ్రువపత్రాల పరీక్షలు నిర్వహించారు. డ్రిల్, ఆయుధ వినియోగం, మ్యాప్ రీడింగ్, జేడీ ఎఫ్ఎస్, సమాచార ప్రసారం క్యాడెట్ల నైపుణ్యాలను పరిశీలించారు. ఆర్మీ, జనరల్ అంశాలపై రాత పరీక్షలు నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. క్రమశిక్షణ, దేశభక్తి, నాయకత్వ లక్షణాలు అలవర్చుకున్న క్యాడెట్లు ఈ అవకాశాన్ని వినియోగించుకుని దేశానికి సేవలు అందించాలన్నారు. సుబేదార్ రవీంద్ర సింగ్, బీహెచ్‌ఎం రమేష్, హవల్దార్ వీరేష్, ఇతర అధికారులు సురేష్, గోపీనాథ్ పాల్గొన్నారు.

పరీక్ష రాస్తున్న విద్యార్థినులు

199 మంది విద్యార్థుల హాజరు

చినగంజాం, న్యూస్‌టుడే: చినగంజాం జడ్పీ ఉన్నత పాఠశాలలో ఆదివారం ఎన్‌సీసీ ఏ ధ్రువపత్రం పరీక్ష నిర్వహించారు. చినగంజాం, వేటపాలెం, పందిళ్లపల్లి, వాడరేవు, పేర్నమిట్ట జడ్పీ ఉన్నత పాఠశాలల నుంచి 199 మంది పరీక్ష రాశారు. 23వ ఆంధ్ర బెటాలియన్, చీరాల ఎన్‌సీసీ ఆధ్వర్యంలో ఇది నిర్వహించారు. కమాండింగ్ అధికారి కల్నల్ గోపాల్ త్రిపాఠి మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత పౌరులుగా ఎదగాలన్నారు. దైనందిన జీవితంలో క్రమశిక్షణ అలవాటు చేసుకోవాలన్నారు. ఆర్మీ అధికారులు సుబేదార్ అవతార్‌సింగ్, సుబేదార్ బల్వీర్ సింగ్, ఏఎన్‌వోలు సీహెచ్ సుబ్బారావు, టి.వెంకటేశ్వర్లు, మాజీ ఏఎన్‌వో ఎస్.నరసింహారావు, కేర్‌టేకర్లు సాల్మన్‌రాజు, రత్నకుమార్, సుమన్ పాల్గొన్నారు.

(c) eenadu

ఈనాడు
చిత్తూరు

విద్యార్థులూ మీకోసమే.. ఐఐటీ సైన్స్ హ్యాక్

ఏర్పేడు, న్యూస్‌టుడే: తిరుపతి ఐఐటీ సైన్స్ హ్యాక్-2026 నిర్వహణకు శ్రీకారం చుట్టింది. ఆన్‌లైన్ వేదికగా విద్యార్థులు పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పించింది. విద్యార్థులు ప్రాజెక్టు నమూనాపై 15 నిమిషాలు మించకుండా వీడియోను రికార్డు చేసి తిరుపతి ఐఐటీ అధికారిక ఆన్‌లైన్ లింక్‌లో పొందుపర్చాల్సి ఉంటుంది. ఈనెల 16 నుంచి ఫిబ్రవరి 20వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ గడువు విధించారు. ఉత్తమ ప్రాజెక్టు నమూనాలకు ఆకర్షణీయమైన బహుమతులతోపాటు ప్రశంసా పత్రాలు అందజేయనున్నారు. పాల్గొన్న ప్రతి విద్యార్థికి ఐఐటీ సందర్శించే అవకాశం కల్పిస్తారు.

- **అర్హులు : 6-10వ తరగతి విద్యార్థులు**
- **సంప్రదించాల్సిన నంబరు : సింధూరి, 87124 09921**
- **వీడియో పంపాల్సిన లింక్ :** https://forms.gle/9iiDhB8TgLHg2mPLA

సెలవులు ముగిసి.. తిరుగు ప్రయాణం కిక్కిరిసి

సంక్రాంతి సెలవులు ముగియడంతో సొంతూర్లకు వచ్చిన విద్యార్థులు, ఉద్యోగులు తిరుగు ప్రయాణమయ్యారు. ఆదివారం ఉమ్మడి జిల్లాలోని అన్ని బస్టాండ్లు ప్రయాణికులతో కిక్కిరిశాయి. తిరుపతి ఆర్టీసీ సెంట్రల్ బస్టాండ్, రైల్వేస్టేషన్లలో విపరీతమైన రద్దీ నెలకొంది. దీంతో గరుడ వారధి ర్యాంపు పొడవునా బస్సులు నిలిచిపోయాయి. సీట్ల కోసం ఫీట్లు చేశారు. ప్రయాణికులు, శ్రీవారి భక్తులు స్టాండింగ్‌లో ప్రయాణించారు. **- ఈనాడు, తిరుపతి**

కృష్ణమ్మ వచ్చింది.. తృష్ణ తీర్చింది

- హంద్రీ-నీవాతో చెరువులకు జలకళ
- ఏళ్లుగా ఎండిపోయిన బోర్లకూ జీవం

జలకళ సంతరించుకున్న కుప్పం పట్టణంలోని పరమసముద్రం చెరువు

కుప్పం నియోజకవర్గంలోని చెరువులు	సామర్థ్యం	ఎంసీఎఫ్‌టీలు పూర్తిగా నిండిన చెరువులు	పాక్షికంగా నిండినవి	నిండిన సామర్థ్యం
126	456.69	87	16	320.18 ఎంసీఎఫ్‌టీలు

ఈనాడు- చిత్తూరు: హంద్రీ- నీవా సుజల స్రవంతి (హెచ్ఎన్ఎస్ఎస్) ప్రాజెక్టుతో జిల్లాలోని ఒక్కో ప్రాంతం సస్యశ్యామలమవుతోంది. భారీ సాగునీటి ప్రాజెక్టులు లేని ఈ ప్రాంతంలో ఐదేళ్లలో కనీసం మూడేళ్లు కరవు విలయతాండవం చేసే పరిస్థితి. ఉపాధి కోసం బెంగళూరుకు వలస వెళ్తుంటారు. అలాంటిచోట కృష్ణా జలాలు చెరువులను నింపుతూ రైతాంగాన్ని మురిపిస్తున్నాయి. కుప్పం నియోజకవర్గమే ఇందుకు నిదర్శనం. చిట్టచివరగా ఉన్న ఈ ప్రాంతంలో ఇప్పుడు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. పలమనేరు, పుంగనూరు, మదనపల్లె, తంబళ్లపల్లెలోని చెరువులకూ నీరందించేలా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ ఏడాదిలోనే నీవా కాలువల పనులు పూర్తిచేసి పీలేరు, చంద్రగిరి, పూతలపట్టు, చిత్తూరుకు జలాలు అందేలా అడుగులు పడుతున్నాయి.

ఎండిన బోరులోంచి నీరు వస్తున్నట్లు చెబుతున్న సాలమ్మ

70 కాదు.. 126..

కుప్పం బ్రాంచి కాలువ కింద కుప్పం, పలమనేరులో 110 చెరువులు నింపాలని అధికారులు భావించారు. ఇందులో 70 వరకు కుప్పంలోనే ఉన్నాయి. ఇక్కడ మిగతా వాటినీ నింపాలని కలెక్టర్ సుమిత్‌కుమార్ ఆదేశించారు. ఈనేపథ్యంలోనే అదనంగా మరో 56 చెరువులకు నీరందిస్తున్నారు. తదనంతరం పలమనేరు నియోజకవర్గంలోని చెరువులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

పుష్కలంగా భూగర్భ జలాలు

కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో గతంలో 1000- 1,500 అడుగుల లోతులో బోరు వేస్తేనే నీళ్లు పడేవి. అందులోనూ రెండింట్లో ఒకటి మాత్రమే నీరు వచ్చేది. రూ.3-5 లక్షల వరకు ఖర్చు చేసేవారు. ఆరు నెలలు- ఏడాదిలోపే ఎండిపోయేవి ఎన్నో. కూటమి ప్రభుత్వం వచ్చాక అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తి చేసి కాలువకు లైనింగ్ చేసి చివర్లో ఉన్న పరమసముద్రం చెరువు వరకూ నీరు చేర్చారు. దాంతో ప్రస్తుతం 150- 200 అడుగుల్లోనే భూగర్భ జలాలు ఉన్నాయని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

612 కాదు 536

చిత్తూరు కలెక్టరేట్, న్యూస్‌టుడే: జిల్లాలో సచివాలయాల సంఖ్య తగ్గింది. దీంతో చిత్తూరు జిల్లాలో సచివాలయాల సంఖ్య 612 నుంచి 536 సచివాలయాలకు చేరింది. ఇకపై వార్డు సచివాలయాలు 92, గ్రామ సచివాలయాలు 444 ప్రజలకు సేవలు అందించనున్నాయి. 2022లో జరిగిన జిల్లాల పునర్విభజన తర్వాత చిత్తూరులో మొత్తం 612 ఏర్పాటు చేయగా వాటిలో గ్రామ సచివాలయాలు 504, వార్డు సచివాలయాలు 108 ఉండేవి. తాజాగా జరిగిన జిల్లాల పునర్విభజనతో పుంగనూరు నియోజకవర్గంలో ఉన్నవి అన్నమయ్య జిల్లాలో విలీనమయ్యాయి. పుంగనూరు పట్టణంలోని 16 వార్డు, చౌడేపల్లెలోని 15, సోమల 13, సదుంలో 11 గ్రామ సచివాలయాలు ఉండేవి.

7వ వర్ధంతి

కీ॥శే॥ శ్రీమతి పోతుగుంట సరస్వతమ్మ గారు

శోకతప్త హృదయాలతో ...

భర్త : పోతుగుంట గోవిందప్ప నాయుడు
తిరుపతి

మరియు బంధు - మిత్రులు

In the Court of Subordinate Judge
Ambasamudram State of Tamilnadu
O.S.NO.326/2022

Angel Agency represented through its proprietor C.S. Raja
37q, Rahuman Colony,
Mela Ambasamudram Village,
Ambasamudram Taluk.
Tirunelveli District,
State of Tamilnadu. – Plaintiff

~Vs~

Krishnavari Foods Pvt. Ltd.,
Represented through its chairman
Block No. 18/144, Puttur Town,
Chittur District,
State of Andrapradesh – 1st Defendant

COURT NOTICE ON BEHALF OF PLAINTIFF

The above said plaintiff filed Suit against first defendant for recovery of Debt amount on the basis of Cheque. Regarding this subject matter already suit summons are send to first defendant many times through Court and Postal services. But first defendant refused to receive the suit summons. Now the above suit is posted for first defendant appearance on 06.02.2026. So the first defendant should appeared in person or through Advocate on 06.02.2026 morning 10.30 a.m before the Hon'ble this Court. Other wise suitable order will be passed by Hon'ble Court.

-By Court Order
M. RAJENDRAN, M.A., B.L.,Advocate
Ambasamudram
Tirunelveli District
Tamilnadu.

దేవుడి మాన్యం.. దొంగలకు నైవేద్యం

- అన్యాక్రాంతంలో వందల ఎకరాలు
- ధూప దీపానికి నోచుకోని ఆలయాలు

తుమ్మిశిలోని బేటరాయస్వామి ఆలయం దుస్థితి

శాంతిపురం మండలం తుమ్మిశిలోని పురాతన బేటరాయస్వామి ఆలయం ఇది. పదెకరాల మాన్యం ఉన్నా ఎలాంటి ఆదాయం రాకపోవడంతో ఆలయం జీర్ణోద్ధరణ, నిత్య కైంకర్యాలకు అవరోధం ఏర్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. శాంతిపురం మండలం అబకలదొడ్డిలోని శ్రీసోమేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి రూ.కోట్ల విలువచేసే మాన్యం భూములున్నా.. ఎలాంటి ఆదాయం సమకూరని దుస్థితి. ఏటా శివరాత్రి ఉత్సవాలు భక్తుల విరాళాలతో నిర్వహించాల్సిన పరిస్థితి.

కుప్పం, న్యూస్‌టుడే: వందల ఏళ్ల చరిత్ర.. విశేష ప్రాశస్త్యం కలిగిన ఆలయాలవి. జమిందారులు, పాలేగాళ్ల పాలనలో వాటి నిర్వహణకు వందలాది ఎకరాలు కేటాయించారు. కంగుందిలోని శ్రీవిరూపాక్షేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి శాంతిపురం పరిసరాల్లో రూ.వందల కోట్ల విలువైన భూములు ఉన్నట్లు దస్త్రాలు చెబుతున్నాయి. కొన్నేళ్లుగా వాటిని వాణిజ్య స్థలాలుగా క్రయవిక్రయాలు సాగిస్తున్నారు. భూములకు వేలం నిర్వహించాలని భక్తులు పట్టుబట్టినా.. రాజకీయ కారణాలతో అడ్డంకులు ఎదురవుతున్నాయి.

పైసా ఇవ్వని పరిస్థితి..

రామకుప్పం మండలంలోని రాజుపేటలో రామాలయం, శివాలయానికి సంబంధించి దాదాపు 40 ఎకరాలు భూములున్నా.. ఆదాయం లేదు. నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు 1,500 ఎకరాల మాన్యం భూములున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. మామిడి, యూకలిప్టస్ తదితర తోటల నుంచి ఏటా రూ.లక్షల్లో ఆదాయం గడిస్తున్న ఆక్రమణదారులు ఆలయం అభివృద్ధికి నయా పైసా ఇవ్వడం లేదు. దీంతో అనేక ఆలయాలు దుస్థితికి చేరువయ్యాయి. మఠంలోని శ్రీబసవేశ్వర స్వామి, కొత్తపేటలోని శ్రీవేంకటేశ్వరస్వామి, ఎంకేపురంలోని శ్రీచంద్రమౌళేశ్వరస్వామి, జంగాలపల్లెలోని శ్రీవీరభద్రేశ్వర స్వామి, రాజుపేటలోని శివాలయం జీర్ణోద్ధరణకు నిరీక్షిస్తున్నాయి.

కూటమి చొరవతో రూ.40 కోట్లు

నియోజకవర్గంలో పలు ప్రధాన ఆలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చొరవ తీసుకొంది. నాలుగు మండలాల్లో 52 ఆలయాలకు సుమారు రూ.40 కోట్లు కేటాయించింది. మిగిలిన ఆలయాలను అభివృద్ధి చేస్తే బాగుంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

కన్నీటి వీడ్కోలు

శ్రీ కె.యం.కృష్ణమూర్తి గారు
రిటైర్డ్ ప్రిన్సిపాల్, బి.టి.కాలేజ్, మదనపల్లి

జననం 01.04.1939 | మరణం 17.01.2026

ఉన్నతమైన వ్యక్తిత్వంతో క్రమశిక్షణే తన ఊపిరిగా ఎంతోమంది విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దిన గురువుగా, నిరాడంబరతనే అలంబనగా చెరగని చిరునవ్వుతో మా అందరి హృదయాలలో సుస్థిర స్థానం ఏర్పరచుకులని మా ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన శ్రీ కె.యం.కృష్ణమూర్తి గారు 17.01.2026 శనివారం స్వర్గస్తులైనారు. తదుపరి వీరి అంత్యక్రియలు 19.01.2026 సోమవారం ఉ॥ 11.00 గంటలకు సొసైటీ కాలనీ, మదనపల్లి టౌన్ మా స్వగృహం నుండి అంతిమయాత్రగా బయలుదేరునని తెలియజేయడమైనది. శోకతప్త హృదయాలతో...

ఇట్లు... కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రులు

మహిళలకు 5000 జీవనోపాధి యూనిట్లు

నాటుకోళ్ల పెంపకానికి ప్రోత్సాహం

చిత్తూరు (జిల్లా పంచాయతీ), న్యూస్‌టుడే : మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది.. జీవనోపాధి కల్పనకు కృషి చేస్తోంది.. నాటుకోళ్ల పెంపకానికి చేయూతనందిస్తోంది.. డ్వాక్రా మహిళలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు రంగం సిద్ధం చేసింది.. తాజాగా వీటి పెంపక పథకాన్ని ఈ నెలలో ప్రారంభించి ఆపై యూనిట్లు మంజూరు చేయనుంది.

రూ.4 వేలు.. యూనిట్‌లో 10-11 నాటుకోళ్లు ఉంటాయి. ధర రూ.4 వేలు. అవసరమైన మందులు, దాణాకు అదనంగా రూ.500 ఖర్చవుతుంది.

ఈ నెలలోనే పంపిణీ: జిల్లాలో 35,436 సంఘాలు ఉన్నాయి. వాటిలో 3,70,419 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. తొలివిడతలో ఐదువేల యూనిట్లు చొప్పున పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే హేచరీస్‌తో సంప్రదింపులు పూర్తిచేశారు. ఈ నెలలోనే యూనిట్ల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు.

లబ్ధిదారుల గుర్తింపు

స్వయం సహాయక సంఘాల మహిళలకు జీవనోపాధి కల్పనలో భాగంగా ప్రభుత్వం నాటుకోళ్ల పెంపకాన్ని ప్రోత్సహిస్తోంది. ఇప్పటికి 2,700 యూనిట్ల మంజూరుకు లబ్ధిదారులను గుర్తించాం. మిగిలిన వారిని త్వరలో గుర్తించి మంజూరు చేస్తాం. **- శ్రీదేవి, పీడీ, డీఆర్‌డీఏ**

విద్యుత్తు సమస్యలా..?

79931 47979కు కాల్ చేయండి

చిత్తూరు(మిట్టూరు), న్యూస్‌టుడే : నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్తు సరఫరా, సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సోమవారం 'డయల్ యువర్ ఎస్ఈ' కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎస్ఈ ఇస్మాయిల్ తెలిపారు. ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు కార్యక్రమం కొనసాగుతుందన్నారు. విద్యుత్తు సమస్యలు, పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్ అమలులో ఎదురవుతున్న సమస్యలు తెలియజేస్తే పరిష్కరిస్తామని, వినియోగదారులకు సద్వినియోగం చేసుకోవాలని ఎస్ఈ కోరారు.

అగ్రి ల్యాబ్‌కు రూ.2 కోట్లు



ప్రారంభానికి ముస్తాబవుతున్న భవనం

చిత్తూరు (వ్యవసాయం), న్యూస్‌టుడే: జిల్లా వ్యవసాయ శాఖ ప్రయోగశాల (అగ్రిల్యాబ్)కు మోక్షం లభించింది. రైతులకు ఎరువులు, పురుగు మందులు నాణ్యమైనవి అందుబాటులోకి తెచ్చేందుకు జిల్లా కేంద్రంలో గత వైకాపా ప్రభుత్వం జిల్లాస్థాయి అగ్రిల్యాబ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. తొలుత రూ.3.68 కోట్లతో పనులు చేపట్టారు. సదరు పనులు పోలీసు హౌసింగ్ కార్పొరేషన్‌కు అప్పగించారు. సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో పనులు నిలిచిపోయాయి. వైకాపా ప్రభుత్వం ల్యాబ్ నిర్మాణాన్ని పూర్తిగా విస్మరించడంతో భవనం అసంపూర్తిగా ఆగిపోయింది. రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టిన కూటమి ప్రభుత్వం ఈ ల్యాబ్ భవన నిర్మాణ పనులపై దృష్టి సారించింది. పూర్తిస్థాయిలో నిర్మాణానికి మరో రూ.2 కోట్లు విడుదల చేసింది. పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ పర్యవేక్షణలో ప్రస్తుతం పనులు వేగంగా సాగుతున్నాయి. 50 రోజుల్లో నిర్మాణం పూర్తిచేసి అప్పగించనున్నామని ఇంజినీర్లు తెలిపారు.

MIOT HOSPITALS
OUTREACH CLINIC
TIRUPATI

కాలేయ వ్యాధులు మరియు కాలేయ మార్పిడిపై నిపుణుల అభిప్రాయం పొందండి...

MIOT ప్రత్యేకతలు
- కాలేయ మార్పిడి
- చిన్నపిల్లల కాలేయ మార్పిడి.
- కాలేయ క్యాన్సర్ మార్పిడి.
- కాలేయ నిర్వాహణయొక్క సిర్రోసిస్
- హెపటైటిస్ B & C GI రక్తస్రావం
- ప్యాంక్రియాటిక్ సమస్యలు

లక్షణాలు
- వైరల్ హెపటైటిస్ (హెపటైటిస్ బి మరియు సి)
- నాన్-ఆల్కహోలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధి (NAFLD) / నాన్-ఆల్కహోలిక్ స్టీటో హెపటైటీస్ (NASH)
- లైసో సోమల్ స్టోరేజీ వ్యాధులు
- ఆల్కహోలిక్ లివర్ వ్యాధి (ALD)

Dr. P. Ajay MBBS, MS (General Surgery), FMAS, DMAS (Laparoscopy)
Post - Doctoral Fellowship in Hepatobiliary and Liver Transplant
Surgeon - Department of Liver and Multiorgan Transplant

సంప్రదించవలసిన చిరునామా: MIOT హాస్పిటల్స్ అవుట్రీచ్ క్లినిక్
D No 20-3-129/1, తిరుమల బైపాస్ రోడ్, శివజ్యోతి నగర్, తిరుపతి, తిరుపతి జిల్లా - 517501

22 జనవరి 2026 గురువారం (11am - 2pm)
+91 9700076702

*ముందస్తు అపాయింట్‌మెంట్ తప్పనిసరి. ఒకవేళ అవసరం అనుకుంటే, దయచేసి ఇంతకు ముందు వైద్య రికార్డులను, తీసుకుని రావలసినదిగా మనవి
Email: tic@miotinternational.com | www.miotinternational.com

దహనక్రియలు



జననం: 10.09.1961
మరణం: 17.01.2026

కీ॥శే॥ శ్రీమతి డా॥ యం. శ్రీదేవి రెడ్డి
MS(General Surgeon), DNB, FRCS,
Surgical Gastroenterology

కుటుంబ సభ్యుల పట్ల, సమాజం పట్ల అపారమైన ప్రేమాభిమానాలు కలిగి, తన వైద్య వృత్తి ద్వారా ఎంతో మందికి ప్రాణదానం చేసి, సేవాభావంతో జీవితాన్ని అంకితం చేసిన దయాగుణ సంపన్నురాలు, మా ఇంటి దీపం శ్రీమతి డా॥ యం. శ్రీదేవిరెడ్డి గారు 17-01-2026వ తేది శనివారం సా॥ 6గం॥లకు స్వర్గస్తులైనారు.
తదుపరి వీరి దహనక్రియలు 19-01-2026వ తేది సోమవారం మధ్యాహ్నం 2గం॥లకు చంద్రగిరి సమీపంలోని, ఐతేపల్లి, మామండూరు, క్యాండోర్ నేషనల్ పబ్లిక్‌స్కూల్ ప్రక్కన మా తోట నందు జరుగునని తెలియజేయడమైనది. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ ...

అశ్రునయనాలతో ...
భర్త : వెంకట్ రెడ్డి మొసలి, కుమారుడు : పృథ్వీకర్ రెడ్డి మొసలి
వియ్యంకులు : నూతనకాల్వ అమర్‌నాథ్ రెడ్డి - రేణుకా రెడ్డి
మాజీ మంత్రి వర్యులు, శాసనసభ్యులు, పలమనేరు
కుమార్తె : డా॥ ప్రీతికా రెడ్డి, అల్లుడు : నూతనకాల్వ ప్రశేన్ కుమార్ రెడ్డి
మనవళ్ళు : ఇథ్రాన్ రెడ్డి, కైరవ్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు
Mobile : +91 91078 99999, 91077 99999

(c) eenadu

ఆలయ దర్శిని

కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయంలో

నిజరూప దర్శనం: ఉ. 7-7.30, 8.30-9.00, 10.30-11.00, సా. 4.30- 5.00
సర్వదర్శనం: ఉ: 6- 7, 8-8.30, 9.30 -10.30, **మధ్యాహ్నం:** 12.00 **సాయంత్రం:** 4.30, **రాత్రి:** 7-9 గంటలు.

నిత్య సేవలు
సుప్రభాతసేవ, **గోపూజ:** వేకువజామున 4.00 **వినాయక అభిషేకం:** 4.30 **పంచామృతాభిషేకాలు:** ఉ.5.30 ప్రథమ, 9.00 ద్వితీయ, 11.00 తృతీయ కాలాభిషేకాలు **క్షీరాభిషేకం:** ఉదయం 7.30, సాయంత్రం 5.45 **ప్రదోషం:** సాయంత్రం 5.00 గంటలు. **నిత్య కల్యాణం:** 11.00 గంటలకు (ప్రత్యేక మండపంలో)
- న్యూస్‌టుడే, కాణిపాకం

తిరుమల శ్రీవారి ఆలయంలో

నిత్యోత్సవాలు
రోజూ తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాతం. మంగళ, బుధ, గురువారం ఉ.3.45కు తోమాలసేవ, 4.45కు అర్చన, మ.12కు కల్యాణోత్సవం, 2 డోలోత్సవం, 3 ఆర్జిత బ్రహ్మోత్సవం, సా. 5 సహస్ర దీపాలంకార సేవ నిర్వహిస్తారు.
సర్వదర్శనం: వేకువజామున 3.30-5.45, ఉ.8-9.30 గంటలకు, మధ్యాహ్నం 12 నుంచి రాత్రి వరకు సర్వదర్శనానికి అనుమతిస్తారు. గురు, శుక్రవారాల్లో ఉ.9 నుంచి అనుమతిస్తారు.

వారోత్సవాలు
ప్రతి సోమవారం విశేషపూజ (ఏకాంతం), మంగళవారం అష్టదళ పాదపద్మారాధన సేవను ఉదయం 9 గంటలకు నిర్వహిస్తారు. బుధవారం సహస్ర కలశాభిషేకాన్ని తితిదే రద్దు చేసింది. గురువారం ఉదయం 6.30 గంటలకు తిరుప్పావడ సేవ, శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు శ్రీవారికి అభిషేకం నిర్వహిస్తారు.
- న్యూస్‌టుడే, తిరుమల

ముక్కంటి ఆలయంలో

తెల్లవారుజామున: 4.00: మంగళవాయిద్యాలు, 4.15: గోమాత పూజ, తిరుమంజనం, 5.00: ప్రథమకాల అభిషేకం (ఏకాంతం), 6.00: ద్వితీయ కాలాభిషేకం, 7.00: పరివార దేవతలకు నివేదన, 10.30: ఉచ్చికాల అభిషేకం
సాయంత్రం: 4.00: ప్రదోష కాలాభిషేకం, 6.30: నీరాజన మంత్రపుష్పం, 9.00: ఏకాంతసేవ
సర్వదర్శనం: ఉదయం 5 నుంచి రాత్రి 9.00 గంటల వరకు.

రాహు, కేతు పూజలు
ఉ. 6 నుంచి సా.6 గంటల వరకు
అభిషేకం: శ్రీమృత్యుంజయ శివలింగానికి (సోమవారం), కాలభైరవునికి (మంగళవారం), శ్రీమేధా దక్షిణామూర్తికి (గురువారం), శనిభగవానునికి (శనివారం), సూర్యనారాయణమూర్తికి (ఆదివారం).
శుక్రవారం: మనోన్మణికి అంబాళ్‌సేవ
● రథసప్తమి సందర్భంగా 25న తేదీన సూర్యప్రభ, చప్పరంపై ఉత్సవమూర్తుల పురవీధుల ఉత్సవం. ఆ రోజు సూర్యనారాయణమూర్తికి విశేష అభిషేకాలు నిర్వహిస్తారు.
- న్యూస్‌టుడే, శ్రీకాళహస్తి

అర్ధరాత్రి వరకు భక్తుల నిరీక్షణ

చివరి హారతితో పయనం

కొండచుట్టు చివరి ఘట్టంలో కొలువైన దేవుళ్లు

నగరి, న్యూస్‌టుడే: కొండచుట్టు ఉత్సవం ఈ ఏడాదే చివరిది కావచ్చనే ఆలోచనతో భక్తకోటి నగరికి శనివారం రాత్రి పోటెత్తింది. తిరుచానూరు-చెన్నై హైవే పక్కనే ఉన్న చారిత్రక మండపం, రోడ్డు విస్తరణలో తొలగించనున్నారనే మాట, పల్లె, పట్టణ వాసుల్లో తీవ్ర నిరాశ నెలకొల్పింది. ఈ మండపంలో ఉత్సవం మళ్లీ చూడగలమా? అనే ప్రశ్న అందరినీ కొండచుట్టు ఉత్సవానికి రప్పించింది. అన్ని గ్రామాల నుంచి దేవుళ్ల వచ్చినా, నారాయణవనం నుంచి కైలాసకొండ చుట్టుకుని వచ్చే పరాశురేశ్వరస్వామి, అగస్తీశ్వర స్వామి.. అర్ధరాత్రి 12 గంటలకు చేరుకున్నారు. దేవుళ్ల కొలువు మట్టం పూర్తికావడానికి అర్ధరాత్రి ఒంటి గంట దాటింది. అప్పటివరకు తరలివచ్చిన భక్తులు అలానే వరిలో నిరీక్షించారు. ఎట్టకేలకు అర్ధరాత్రి దాటాక చివరి హారతి చూశాక తిరుగు ప్రయాణమయ్యారు.

ప్రత్యామ్నాయం లేదా..? : ఉత్సవానికి వచ్చిన ప్రజలు అందరి నోటా ఒకటేమాట. ఇంతటి చారిత్రక, సంప్రదాయ కొండచుట్టు మండపాన్ని తొలగించకుండా ప్రత్యామ్నాయంగా రోడ్డు వేయలేరా? అనేదే. హైవే పక్కనే ఉన్న ఈ మండపం చుట్టూ సర్వీసు రోడ్డు వేసేందుకు తగిన స్థలం ఉన్నందున, ఆ దిశగా ప్రజాప్రతినిధులు, అధికారులు పునరాలోచన చేయాలని భక్తులు విన్నవిసున్నారు.

కొత్త పంట.. రాయితీలతో సాగు

జిల్లా లక్ష్యం.. సాగైన విస్తీర్ణం హెక్టార్లలో		
మండలం	లక్ష్యం	సాగు
గంగాధరనెల్లూరు	200	19.68
నిండ్ర	150	23.47
నగరి	150	40.98
కార్వేటినగరం	125	15.30
విజయపురం	125	39.90
ఎస్‌ఆర్‌పురం	100	2.05

ఆయిల్‌పామ్ తోటను పరిశీలిస్తున్న ఉద్యానశాఖ అధికారులు

చిత్తూరు(వ్యవసాయం), న్యూస్‌టుడే: జిల్లాలో కొత్త పంట ఆయిల్‌పామ్ సాగుకు జిల్లా ఉద్యానశాఖ నాంది పలికింది. మామిడికి ప్రత్యామ్నాయంగా వాణిజ్య పంట సాగు విస్తరణపై దృష్టి సారించింది. ప్రభుత్వం ప్రోత్సాహకాలు, రాయితీలు అందజేస్తోంది.. జిల్లాలో తొలుత ప్రయోగాత్మకంగా ఆరు మండలాల్లో విస్తరణకు చర్యలు చేపట్టారు.

పర్యావరణానికి మేలు..: ఆయిల్‌పామ్ సాగుతో రైతులకు, పర్యావరణానికి మేలు జరుగుతుంది. ఒకసారి మొక్క నాటితే మూడో ఏడాది నుంచి 30 ఏళ్ల వరకు దిగుబడులు వస్తాయి. నిర్వహణ, పెట్టుబడి తక్కువే. మూడేళ్ల తర్వాత ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.40 వేల ఖర్చవుతుంది.. 15 టన్నుల గెలలు వస్తాయి. 2,500 కిలోల నూనె ఉత్పత్తి అవుతుంది.

మూడు కంపెనీలతో ఒప్పందం..: గంగాధరనెల్లూరు, నిండ్ర, నగరి, కార్వేటినగరం, విజయపురం, ఎస్‌ఆర్‌పురం మండలాలను సాగుకు ఎంపిక చేశారు. గోద్రేజ్, ఎఫ్3, అమ్మ ఆయిల్‌ఫాం కంపెనీలు ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఏడాది 800 హెక్టార్లలో సాగు విస్తరణ లక్ష్యం కాగా.. ఇప్పటి వరకు 140 హెక్టార్లలో సాగైందని ఉద్యాన అధికారులు తెలిపారు.

రాయితీలు ఇవీ..: హెక్టారుకు 143-150 చెట్లు నాటాలి. మొక్కలు ఉచితం. రైతుకు గరిష్ఠంగా 25 ఎకరాల వరకు ఉచితం. నిర్వహణ ఖర్చుల కింద హెక్టారుకు రూ.5,200 చొప్పున నాలుగేళ్లకు అందజేస్తారు. ఎస్సీ, ఎస్టీలకు ఉచితం, ఇతరులకు 90 శాతం రాయితీపై సూక్ష్మ సేద్యం పరికరం. డీజిల్ మోటారు కొనుగోలుకు 50 శాతం రాయితీ. బోరు, ఫారంపాండ్, పైపుల ఏర్పాటుకు హెక్టారుకు రూ.25 వేలు రాయితీ. ఎరువులు, క్రిమిసంహారక మందులకు నాలుగేళ్లకు హెక్టారుకు రూ.5,250 అందజేస్తారు. రాయితీ పరికరాలు కట్టర్‌కు రాయితీ రూ.2,500. మెష్ ఏర్పాటుకు రూ.25 వేలు, పోర్టబుల్ నిచ్చెనకు రూ.5 వేలు. మినీ ట్రాక్టర్‌కు 50 శాతం రాయితీ (గరిష్ఠ పరిమితి రూ.2 లక్షలు) అందజేస్తారు.

రైతులకు సహకరిస్తాం : ఆయిల్ పామ్ సాగు విస్తరణకు రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. సాగు చేపట్టే రైతులకు పూర్తి సహకారం అందిస్తాం. తక్కువ పెట్టుబడితో మూడేళ్ల నుంచి నిరంతర ఆదాయాన్ని అందించే పంట ఇది. దీని సాగుకు రైతులు ముందుకొస్తే అన్ని విధాలా చేయూతనిస్తాం.
- రామాంజనేయులు, ఉద్యానశాఖ జిల్లా అధికారి

నేడు పాఠశాలలు పునఃప్రారంభం

చిత్తూరు విద్య, న్యూస్‌టుడే: సంక్రాంతి సెలవుల తర్వాత జిల్లాలోని పాఠశాలలు సోమవారం పునఃప్రారంభం కానున్నాయని డీఈవో రాజేంద్రప్రసాద్ తెలిపారు. అన్ని యాజమాన్యాల పరిధిలోని పాఠశాలలు తెరుచుకుంటాయని చెప్పారు. పదో తరగతి వంద రోజుల ప్రణాళికలో భాగంగా ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు ఎప్పటిలానే నిర్వహించాలని ఆదేశించామని పేర్కొన్నారు.

6,440 హెక్టార్లకు సూక్ష్మసేద్యం మంజూరు

చిత్తూరు(వ్యవసాయం), న్యూస్‌టుడే: జిల్లాలో ఇప్పటివరకు 6,790 మంది రైతులకు సంబంధించి 6,440 హెక్టార్లకు సూక్ష్మ సేద్యం రాయితీలు మంజూరు చేశామని ఆ విభాగం పీడీ రమణ తెలిపారు. జిల్లాలో ఈ ఏడాది పదివేల హెక్టార్ల లక్ష్యం నిర్దేశించగా ఇప్పటివరకు నాలుగువేల హెక్టార్లకు పరికరాలు సరఫరా చేశామని, 2,240 హెక్టార్లలో పరికరాల ఏర్పాటు పూర్తయిందన్నారు. అర్హులైన రైతులందరికీ రాయితీలు మంజూరు చేస్తున్నామని, అర్హులు రైతుసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు.

నేడు చిత్తూరులో గ్రీవెన్స్

చిత్తూరు(కలెక్టరేట్, క్రైమ్), న్యూస్‌టుడే: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం చిత్తూరులోని కలెక్టరేట్, ఏఆర్ కార్యాలయాల్లో సోమవారం నిర్వహించనున్నామని కలెక్టర్ సుమిత్‌కుమార్, ఎస్పీ తుషార్ డూడి ఆదివారం వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించే ఈ కార్యక్రమాన్ని జిల్లావాసులు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.

శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

జస్టిస్ బీఎం శ్యామ్‌ప్రసాద్ కుటుంబం

శ్రీఅక్షోభ్య రామ తీర్థస్వామీజీ, శ్రీవిద్యా ప్రసన్న తీర్థస్వామీజీ

తిరుమల, కాణిపాకం, న్యూస్‌టుడే: శ్రీవారిని ఆదివారం వీఐపీ బ్రేక్‌లో కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీఎం శ్యామ్ ప్రసాద్, కర్ణాటక బలగారు మఠం పీఠాధిపతి శ్రీఅక్షోభ్య రామతీర్థ స్వామీజీ, కుక్కే సుబ్రహ్మణ్య మఠం పీఠాధిపతి శ్రీవిద్యాప్రసన్న తీర్థ స్వామీజీ, ఎమ్మెల్సీ కల్యాణి, మాజీ మంత్రి ఆర్‌కే రోజా, 'నారీ నారీ నడుమ మురారీ' చిత్రం హీరో శర్వానంద్, హీరోయిన్ సాక్షి వైద్య, దర్శకుడు రామ్ అబ్బరాజు దర్శించుకున్నారు. అలాగే కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్నారు. వీరికి తితిదే అధికారులు స్వాగతం పలికి శ్రీవారి దర్శనం చేయించారు. హీరో, హీరోయిన్ మాట్లాడుతూ.. తమ చిత్రం విజయవంతం కావడంతో శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చామని తెలిపారు.

హీరో శర్వానంద్, హీరోయిన్ సాక్షి వైద్య, దర్శకుడు రామ్ అబ్బరాజు

గణనాథుడి సేవలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి

జస్టిస్ కిరణ్మయికి జ్ఞాపిక అందజేస్తున్న ఏఈవో రవీంద్రబాబు

కాణిపాకం, న్యూస్‌టుడే: శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.కిరణ్మయి కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం దర్శించుకున్నారు. ఏఈవో రవీంద్రబాబు, అర్చకులు రాజగోపురం వద్ద వారికి స్వాగతం పలికారు. దర్శన అనంతరం వారికి స్వామివారి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలు అందజేశారు. పండితులు వేదాశీర్వచనం చేశారు. సూపరింటెండెంట్ వాసు, ఇన్‌స్పెక్టర్ రవి, ఎస్సై నరసింహులు, చిత్తూరు న్యాయస్థాన సిబ్బంది పాల్గొన్నారు.

ఘనంగా గ్రామోత్సవం

కాణిపాకం, న్యూస్‌టుడే: తై(మౌని) అమావాస్య సందర్భంగా శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారు సిద్ధి బుద్ధి సమేతుడై పురవీధుల్లో ఆదివారం రాత్రి ఊరేగుతూ అభయ ప్రదాతగా భక్తులను కటాక్షించారు. ఉభయదారులచే మూలమూర్తికి పంచామృతాభిషేకం నిర్వహించారు. ఉత్సవమూర్తులను సర్వాలంకృతులను చేసి ప్రత్యేక నివేదన సమర్పించారు. కాకర్లవారిపల్లెకు చెందిన గాలి పట్టాభినాయుడు కుటుంబ సభ్యులు ఉభయదాతలుగా వ్యవహరించారు. ఆలయ ప్రధాన అర్చకుడు సోమశేఖర్ గురుకుల్, సూపరింటెండెంట్లు కోదండపాణి, వాసు, ఇన్‌స్పెక్టర్ బాలాజీనాయుడు, భక్తులు పాల్గొన్నారు.

పురవీధుల్లో ఊరేగుతున్న వినాయకస్వామి

తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీఆర్

చిత్తూరు(జిల్లా పంచాయతీ), న్యూస్‌టుడే: తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీక దివంగత నందమూరి తారకరామారావు అని తెదేపా చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు షణ్ముగరెడ్డి, ప్రధాన కార్యదర్శి సునీల్‌కుమార్‌చౌదరి, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్నారు. ఎన్టీఆర్ 30వ వర్ధంతి కార్యక్రమాన్ని స్థానిక తెదేపా జిల్లా కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు. ఆయన ఆశయాల సాధనకు శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్సీ రాజసింహులు, చుడా ఛైర్‌పర్సన్ కఠారి హేమలత, మేయర్ అముద, చిత్తూరు మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్ ఝాన్సీవెంకటేష్‌యాదవ్, తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధులు సురేంద్రకుమార్, సప్తగిరి ప్రసాద్, నాయకులు చంద్రప్రకాష్, మోహన్‌రాజ్, తెలుగు మహిళ చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షురాలు కార్జాల అరుణ, పలువురు నాయకులు పాల్గొన్నారు. ● జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ, మండల కేంద్రాల్లో ఎన్టీఆర్ వర్ధంతి నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహాలు, చిత్రపటాలకు పూజలు చేసి నివాళులర్పించారు. రాష్ట్రానికి, తెలుగు జాతికి ఆయన అందించిన సేవలను స్మరించుకున్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ, మండల, బూత్ కమిటీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పిస్తున్న తెదేపా శ్రేణులు

మామిడికి పూత దెబ్బ

● ప్రతికూల వాతావరణం
● ఆందోళనలో రైతులు

న్యూస్‌టుడే, బంగారుపాళ్యం

ప్రకృతి వైపరీత్యాలు మామిడి రైతులతో దోబూచులాడుతున్నాయి.. పంట దిగుబడిపై గంపెడు ఆశలు పెట్టుకున్న రైతులు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు.. గతేడాది దిగుబడికి గిట్టుబాటు ధర లేక నష్టపోయిన రైతులు ఈ ఏడాది ప్రతికూల వాతవరణ పరిస్థితులతో ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఈ పరిస్థితి మామిడి దిగుబడిని దెబ్బతీస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

● ఉమ్మడి జిల్లాలో కొద్దిరోజులుగా చిరుజల్లులు అడపాదడపా పడుతున్నాయి. దీంతో మామిడి పూత దెబ్బతిని ముగ్గిపోయింది. ఫలితంగా దిగుబడి తగ్గే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి జిల్లాలో సుమారు లక్షన్నర ఎకరాల్లో మామిడి దిగుబడి వస్తుంది. గతేడాది నవంబరు చివరన వచ్చిన మొంథా తుపాను ప్రభావంతో పంట దిగుబడికి ప్రతికూల వాతావరణం నెలకొంది.

● నెల రోజుల పాటు కురిసిన అడపాదడపా వర్షాలకు మామిడి తోటల్లో తేమ అధికమై పూత రావడం ఆలస్యమైంది. ఏటా డిసెంబరు నెలాఖరున వచ్చే మొగ్గలు చలి తీవ్రత, అధిక మంచు తదితర కారణాలతో నేటికీ ఆశించిన మేర రాలేదు. టేబుల్ రకాలైన బంగినపల్లి(బేనీషా), కాదర్, పుల్లేరా, మల్లిక, కాలేపాడు తదితర రకాల చెట్లలో వచ్చిన పూత మగ్గిపోతోంది. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న ఈ రకాల కాయల పూత ఇలావస్తే మున్ముందు నష్టమేనని రైతులు వాపోతున్నారు. కొందరు రైతులు తెగులు నివారణకు రసాయనిక మందులు సైతం పిచికారీ చేశారు. అడపాదడపా వర్షాలతో ఆశించిన దిగుబడి రాదని భావిస్తున్నారు. మున్ముందు ఉష్ణోగ్రత పెరిగితేనే మామిడి దిగుబడికి అనుకూలమని ఉద్యాన శాఖ అధికారులు తెలిపారు.

నేడు యోగి వేమన జయంతి

చిత్తూరు(క్రీడలు), న్యూస్‌టుడే: యోగి వేమన జయంతి వేడుకలు కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 9.20 గంటలకు నిర్వహించనున్నామని కలెక్టర్ సుమిత్‌కుమార్ తెలిపారు.

25లోగా పేర్లు నమోదు చేసుకోవాలి

చిత్తూరు(సంతపేట), న్యూస్‌టుడే: అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ పింఛనర్ల సమాఖ్య జాతీయ కార్యవర్గ సమావేశానికి హాజరయ్యే పింఛనర్లు.. ఈ నెల 25వ తేదీ లోగా తమ పేర్లు నమోదు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు నాగరాజ ఆదివారం ఓ ప్రకటనలో కోరారు. జాతీయ సమావేశం ఫిబ్రవరి 22, 23 తేదీల్లో హరియాణ రాష్ట్రంలో జరగనుందని పేర్కొన్నారు.

ఉపాధ్యాయుడి ఇంట్లో చోరీ

వివరాలు నమోదు చేసుకుంటున్న ఎస్సై స్వర్ణతేజ

పలమనేరు, న్యూస్‌టుడే: పట్టణంలోని లక్ష్మీనగర్ కాలనీలో నివాసముంటున్న ఉపాధ్యాయుడి ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. వివరాల మేరకు... ఉపాధ్యాయుడు శశిప్రకాష్ శనివారం కుటుంబ సభ్యులతో ఊరెళ్లిన సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించారు. 100 గ్రాముల బంగారం, రూ. 2 లక్షల నగదు తీసుకెళ్లినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై ఆదివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.

EENADU Classifieds

EDUCATION

DISTANCE EDUCATION
B.Tech, M.Tech, Diploma, MBA, MCA, M.Sc(IT&CS), B.Sc (Ag), BBA, BCA, D.Pharm, B.Pharm, LLB, Ph.D, 10th, Inter. Noble Institute, Nellore. Ph: 8008303655, 9440278681

HEALTH & CARE

PAEDIATRIC
శ్రీవిష్ణు చిన్నపిల్లల హాస్పిటల్: డా॥ కె.కీర్తన (M.D., Pediatrics, SVMC & Ex. Senior Resident RUIA, Fellow in Neonatology) పుట్టిన బిడ్డలు & చిన్నపిల్లల వైద్యనిపుణులు, 24X7 ఎమర్జెన్సీ కేసులు చూడబడును. మనోహరి హాస్పిటల్ ప్రక్కన, రెడ్డి & రెడ్డి కాలనీ, తిరుపతి ✆ 63035 53359.

JOBS
TeleCallers Female Qua:Any Degree & Basic system knowledge.N Sreenatha Reddy Recovery Agency, Bairagapattida, TPT✆ 9032801545

MAHA LAKSHMI Enterprises, Tirupati Required 20 Members, Brand Executives, Salary: 20,000/-. Cont: 94913 11711, 94925 59923.

సహానా గ్రాండ్ హోటల్ తిరుపతి నందు హౌస్ కీపింగ్ వర్క్ చేయుటకు సిబ్బంది కావలెను. జీతం: 12 నుండి 14000 వరకు కలదు.Cont:9440364488.

సివిల్ కాంట్రాక్టర్ వద్ద పనిచేయుటకు అనుభవం కలిగిన వ్యక్తి (Male) కావలెను. ఆకర్షణీయ జీతం కలదు. తిరుపతి ✆ 9963970999

ఒక ప్రముఖ హోటల్ నందు పనిచేయుటకు, మేనేజర్, సర్వీస్ బాయ్స్ కావలెను. ఆశించిన జీతము మరియు వసతి కల్పించబడును. Cont: 94938 90767.

ప్రముఖ కంపెనీలలో పనిచేయుటకు సెక్యూరిటీ సూపర్‌వైజర్స్, గార్డ్స్ & హౌస్‌కీపింగ్ మ్యాన్‌పవర్ కావలెను. అకామిడేషన్, PF, ESI కలదు. మదనపల్లె, చిత్తూరు, తిరుపతి. Cell: 99087 62620, 91007 53057, 91006 86805.

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

EENADU THE WAY CLASSIFIEDS
B/W 5 లైన్ల ప్రకటన రూ. 500/-
Colour 5 లైన్ల ప్రకటన రూ. 600/- మాత్రమే
తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో అన్ని రకాల బిజినెస్ వ్యవహారాలు
వివరాలకు...
80085 13290

మీ చిన్నారులకు పుట్టిన రోజు శుభాకాంక్షలు ఈనాడు ద్వారా తెలపండి
B/W: రూ. 600
Colour: రూ. 800
ప్రకటనలపై 5% GST వర్తించును

మైమరపించిన దాసపదాల సంకీర్తనా గానం

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనాలు ఆదివారం సాయంత్రం శ్రీపురందరదాసుల కీర్తనలతో మార్మోగాయి. శ్రీపురందరదాసుల ఆరాధనా మహోత్సవాలు రెండు రోజుకు చేరుకున్నాయి. ముందుగా శ్రీవారు ఉభయ దేవేరులతో కలిసి నారాయణగిరి ఉద్యానవనాలకు వేంచేపు చేశారు. చల్లటి సాయంత్రం వేళ నిర్వహించిన ఊంజల్‌సేవలో దాస సంకీర్తనల గానం భక్తులను మైమరపింపజేసింది. తితిదే దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో దాస భక్తులు సామూహికంగా పురందరదాస కృతులను ఆలపించారు. తితిదే దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆనందతీర్థాచార్యులు, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, భారీగా ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన భజన మండళ్ల సభ్యులు పాల్గొన్నారు.

ఊంజల్‌సేవలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి

కుంగిపోయి.. శిథిలమై

చిత్తూరు నగరం కట్టమంచిలో ఉన్న శివాలయం పరిసర ప్రాంతాల్లోని రోడ్లు కుంగిపోయాయి. గతంలో వేసిన రోడ్లపై భారీ వాహనాలు వెళ్లడంతో పాటు మురుగునీరు ముందుకు సాగక అక్కడే నిలవడంతో రోడ్డు మెత్తబడి శిథిలమైంది. దీంతో పెద్ద వాహనాలు వెళ్లేందుకు తీవ్ర అంతరాయంగా మారింది. ఇక రాత్రి సమయాల్లో పాదచారులు, ద్విచక్ర వాహన చోదకులు ప్రమాదాల బారిన పడుతున్నారు. అధికారులు స్పందించి మరమ్మతు చేయాలని స్థానికులు కోరుతున్నారు. - **ఈనాడు, చిత్తూరు**

కట్టమంచి శివాలయం వీధిలో కుంగిన రోడ్డు

ఒక పైవంతెన.. ఐదు కింద వంతెనలు

● సిద్ధమైన డీపీఆర్‌లు
● దశాబ్దాల సమస్యలకు పరిష్కారం

కింద వంతెన నిర్మించనున్న మరాఠీగేటు

పుత్తూరు, న్యూస్‌టుడే: రేణిగుంట-చెన్నై సెక్షన్‌లో దక్షిణ రైల్వే పరిధిలోని పుత్తూరు, నగరి పరిధిలో దశాబ్దాలుగా నెలకొన్న రైల్వేగేట్ల సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం దొరికింది. ఏళ్ల తరబడి ఈ ప్రాంత ప్రజలు నిత్యం పడుతున్న అవస్థలకు మోక్షం లభించింది. నగరి పరిధిలో తడుకుపేట వద్ద పైవంతెన(ఆర్వోబీ), ఏకాంబరకుప్పం, గుండ్రాజుకుప్పం, పుత్తూరులోని వేపగుంట, మరాఠీగేటు, ఆర్డీఎం రైల్వేగేటు సమీప రైల్వే లెవల్ క్రాసింగ్‌ల వద్ద కింద వంతెన(ఆర్‌యూబీ)లు నిర్మించనున్నారు.. ఈ మేరకు సిద్ధమైన ప్రతిపాదనలకు దక్షిణ రైల్వే(సదరన్ రైల్వేస్) ఉన్నతాధికారులు పచ్చజెండా ఊపనున్నారు.

పెరిగిన రైళ్ల వేగం

చెన్నై-ముంబయి రైల్వే మార్గంలో నడుస్తున్న రైళ్ల వేగం పెంచారు. మారుతున్న కాలం, ప్రజావసరాలు, సరకు రవాణా తదితర అవసరాల దృష్ట్యా.. గతంలో 110 కిలోమీటర్ల వేగంతో నడిచే రైళ్లు రెండు మూడేళ్లుగా 130 కిమీ నుంచి 140 కిమీ వరకు వేగంతో నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైల్వే లెవల్ క్రాసింగ్‌ల వద్ద అవసరమైనచోట ఆర్వోబీలు, ఆర్‌యూబీల నిర్మాణానికి దక్షిణ రైల్వే అధికారులు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ఈ ప్రక్రియ సింహభాగం పూర్తి చేశారు. నగరి, పుత్తూరు పరిధిలోని ఐదు ప్రాంతాల్లో వీటి నిర్మాణం జరగనుంది.

ఎక్కడెక్కడంటే..

పుత్తూరు మండలంలోని వేపగుంట-నెడియం(ఎల్‌సీ నంబరు-51) అంతర్రాష్ట్ర రహదారి కావడంతో ఆ రైల్వే లెవల్ క్రాసింగ్ వద్ద పైవంతెన(ఆర్వోబీ) నిర్మించనున్నారు. ● నగరిలో ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్న ఏకాంబరకుప్పం రైల్వే లెవల్ క్రాసింగ్ వద్ద కింద వంతెన(ఆర్వోబీ) నిర్మితం కానుంది. ● తడుకుపేట, గుండ్రాజుకుప్పం దళితవాడ వద్ద కింద వంతెనల(ఆర్‌యూబీ) నిర్మాణం చేపట్టనున్నారు.

● మరాఠీ గేటు వద్ద(ఎల్‌సీ నంబరు.55) ఆర్‌యూబీ.

● ఆర్డీసీ రైల్వే లెవల్ క్రాసింగ్(ఎల్‌సీ నంబరు.56) వద్ద ఆర్‌యూబీ నిర్మించేందుకు చర్యలు చేపట్టారు.

నకిలీ వెబ్‌సైట్లతో అప్రమత్తంగా ఉండాలి

చిత్తూరు కలెక్టరేట్, న్యూస్‌టుడే: సమగ్రశిక్షా అభియాన్ పేరుతో నకిలీ వెబ్‌సైట్ ద్వారా ఉద్యోగాలు ఇప్పిస్తామనే ప్రకటన సరైనది కాదని, ఈ విషయంలో నిరుద్యోగ అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సుమిత్‌కుమార్ సూచించారు. నకిలీ వెబ్‌సైట్ పేరిట ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేస్తున్నారనే సమాచారం తమకు వచ్చిందన్నారు. ఆన్‌లైన్‌లో చూపిస్తున్న వెబ్‌సైట్‌కు ఆ శాఖకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఉద్యోగార్థులు నకిలీ ప్రకటనలు నమ్మి మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.



నకిలీ వెబ్‌సైట్‌లో ప్రకటన

కనుమ వేడుక.. పరిచయ వేదిక

సాధారణంగా గ్రామాల్లో జరిగే పండగ, ఇతర ప్రాధాన్యం కలిగిన కార్యక్రమాలకు ప్రముఖుల కోసం ప్రత్యేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తారు. ఇక్కడ వినూత్నంగా యువకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ పలువురిని ఆకట్టుకుంటోంది. ఐరాల మండలంలోని కలికిరిపల్లెలో ఆదివారం పశువుల పండగ నిర్వహించారు. ఈ నేపథ్యంలో గ్రామానికి చెందిన పలువురు యువకులు ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఇందులో ప్రత్యేకత ఏముందని ఆశ్చర్యం కలుగొచ్చు.. కొందరు యువకుల ఫొటోలతో పాటు స్టార్ గుర్తులు ముద్రించారు. కింద ముఖ్య గమనిక పేరిట స్టార్ కలిగిన యువకులకు వధువులు కావాలని ముద్రించడం కొసమెరుపు. దీన్ని చూసి ప్రతిఒక్కరూ ఇదేదో బాగుందని చర్చించుకున్నారు. వివాహాలు కాని యువకులు కొత్త తరహా ప్రచారం చేయడంపై సర్వత్రా చర్చనీయాంశమైంది.
- న్యూస్‌టుడే, ఐరాల

104FM Tirupati 104 Mee FM
ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు
సోమవారం నుంచి శుక్రవారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ॥ 5 - ఉ॥ 7
ఈ-మార్నింగ్స్	ఉ॥ 7 - ఉ॥ 11
నువ్వానేనా	ఉ॥ 11 - మ॥ 2
సత్యభామ	మ॥ 2 - సా॥ 5
లైట్ తీస్కో	సా॥ 5 - రా॥ 9
సరదాగా కాసేపు	రా॥ 9 - రా॥ 12
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా॥ 12 - తె॥ 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact
8008555167, 9154991499

(c) eenadu

చిత్తూరు
•చిత్తూరు • పూతలపట్టు •గంగాధరనెల్లూరు •నగరి

కలికిరిపల్లెలో పశువుల పండగ

ఐరాల, న్యూస్‌టుడే: మండలంలోని కలికిరిపల్లెలో గ్రామస్థులు ఘనంగా పశువుల పండగను ఆదివారం నిర్వహించారు. ముందుగా పశువులకు ప్రత్యేక పూజలు నిర్వహించి, గ్రామంలో ఊరేగించారు. అనంతరం వాటిని పరుగెత్తించారు. వీటిని పట్టుకోవడానికి యువకులు ఉత్సాహం చూపారు. పశువుల పరుగులకు యువకులు వాటిని తరిమేందుకు బరిలోకి వచ్చారు.

తరలివచ్చిన పశువులు

ముళ్లకంపల తొలగింపు

సింహరాజపురం పంచాయతీ మఠవలం గ్రామానికి వెళ్లే దారిలో పెరిగిన ముళ్లకంపలతో దారి మూసుకుపోయిన సమస్యపై ఎంపీడీవో సతీష్‌రాజు స్పందించారు. సదరు కంపను సిబ్బందిచే తొలగింపజేశారు. -న్యూస్‌టుడే, పాలసముద్రం

మేమున్నాం.. మీకు తోడుగా..
(10 AM TO 1 PM)
చిత్తూరు నగరం: 80085 74598
పుత్తూరు: 9866112017
గంగాధరనెల్లూరు: 80085 74605
పూతలపట్టు: 9505557466

న్యూస్‌టుడే, పాలసముద్రం: సమస్య: స్థానిక పంచాయతీలో తాగునీటి ట్యాంకుకు వెళ్లే పైపులైను పగిలి తాగునీరు వృథాగా పోతోంది. -శ్రీహరి, గ్రామస్థుడు
సమాధానం: పైపులైనుకు వెంటనే మరమ్మతులు చేయిస్తాం. -తిరుమల, పంచాయతీ కార్యదర్శి

న్యూస్‌టుడే, బంగారుపాళ్యం: సమస్య: స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి శవపరీక్ష గది పక్కన ఉన్న మట్టి కుప్ప వల్ల అవరోధంగా నెలకొంది. -హరీష్, స్థానికులు
సమాధానం: మట్టి కుప్ప తొలగింపజేస్తాం. -కమల్‌నాథ్‌రెడ్డి, ఉప సర్పంచి, జంబువారిపల్లె

చెక్కులు అందజేస్తున్న ఎమ్మెల్యే జగన్మోహన్

సీఎం సహాయ నిధి చెక్కుల అందజేత

చిత్తూరు(జిల్లా పంచాయతీ), న్యూస్‌టుడే: సీఎం సహాయనిధి చెక్కులను ఆదివారం స్థానిక లక్ష్మీనగర్ కాలనీలోని తన కార్యాలయంలో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ లబ్ధిదారులకు అందజేశారు. నియోజకవర్గ పరిధిలో వివిధ అనారోగ్య సమస్యలతో చికిత్స పొందిన బాధిత కుటుంబాలకు రూ.26.08 లక్షల విలువజేసే సాయం అందజేశారు. బాధితులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. చిత్తూరు నగరంలో 15 మందికి, చిత్తూరు గ్రామీణ మండలంలోని 8 మందికి, గుడిపాల మండలంలో ఏడుగురికి చెక్కులు పంపిణీ చేశారు. పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

ప్రజారోగ్యానికి పొగబెడుతున్నారు

- చెత్త, వ్యర్థాలను కాల్చివేస్తున్న వైనం
- అనారోగ్యానికి అవకాశాలు ఎక్కువ

న్యూస్‌టుడే, చిత్తూరు నగరం

చిత్తూరు నగరంలోని వివిధ ప్రాంతాల్లో బహిరంగంగా చెత్త, వ్యర్థాలను కాల్చివేస్తుండటంతో ప్రజారోగ్యం దెబ్బతింటోంది.. ఆయా వీధుల్లో ఎండిన ఆకులు, చెత్తను పోగుచేసి నిప్పుపెడుతుంటడంతో విష వాయువులు గాల్లో కలుస్తున్నాయి.. నివాసాల మధ్యనే ఈ తరహా పరిణామాల కారణంగా స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.. శ్వాసకోశ సంబంధిత రోగుల పరిస్థితి ఇక ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. వ్యర్థాలను తరలించడానికి కంపోస్టు యార్డు ఉన్నా.. ఎక్కడికక్కడ చెత్తకు నిప్పు పెట్టడం నిర్విరామంగా సాగుతోంది.

వ్యర్థాలు కాల్చివేయడంతో వస్తున్న పొగ

నగరంలోని 50 డివిజన్ల పరిధిలోని అన్ని వీధుల్లోనూ రోడ్ల పక్కన, ఖాళీ స్థలాల్లో వ్యర్థాలను కుప్పలుగా వేసి పారిశుద్ధ్య కార్మికులు ఇష్టానుసారంగా నిప్పు పెట్టేస్తున్నారు. దీనిపై అవగాహన లేని స్థానికులు సైతం ఇలాంటి పనులు చేస్తుండటంతో మిగిలిన వారికి సమస్యలు తలెత్తుతున్నాయి. చెత్త, వ్యర్థాలు

వ్యాధులతో సతమతం..

కాల్చడం ద్వారా కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, ఫ్యూరాన్లు కంటికి కనిపించని ధూళి కణాలైన పీఎం 2.5 వంటి వాయువులు వాతావరణంలో కలిసిపోతున్నాయి. ఇవి మనుషుల ఊపిరితిత్తుల్లోకి చేరి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ముక్కు, గొంతు లోపలి వరకు వెళ్లి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఫలితంగా శ్వాస, హృదయ సంబంధిత సమస్యలు తలెత్తుతాయని కాలుష్య నియంత్రణ మండలి అధికారులు చెబుతున్నారు. గృహాల ఎదుట ఉండే చెట్లలో రాలిన ఎండు ఆకుల్ని సైతం కాల్చివేస్తున్నారు. దీంతో పొగ కమ్ముకుంటోంది.

పట్టించుకోని అధికారులు..

పొగబెడుతున్నా.. నివారించాల్సిన ప్రజారోగ్య విభాగం సిబ్బంది తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రజలకు కనీసం దీనిపై అవగాహన కల్పించడం లేదు. దీంతో సమీప ప్రాంతాల నివాసితులైన పిల్లలు, వృద్ధులు అనారోగ్యం పాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నగరంలో వాయు కాలుష్య మూలాలను గుర్తించి వాటి నివారణకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. పూర్తిస్థాయిలో దీన్ని అరికట్టలేని పరిస్థితి ఉన్నా కనీసం ముందస్తు చర్యల ద్వారా నివారించే వీలుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

చర్యలు చేపడతాం..

నివాసాల మధ్య చెత్త, వ్యర్థాలు కాల్చకుండా పారిశుద్ధ్య కార్మికులకు సూచనలు చేస్తాం. ప్రజలకు దీనిపై అవగాహన కల్పిస్తాం. **-లోకేష్, ఆరోగ్యాధికారి, నగరపాలక సంస్థ**

విజేతలకు బహుమతులు అందజేస్తున్న నిర్వాహకులు

ముగిసిన బ్యాడ్మింటన్ పోటీలు

నగరి: సంక్రాంతి సేవల్లో ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన బ్యాడ్మింటన్ పోటీలు శనివారం అర్ధరాత్రి ముగిశాయి. తమిళనాడు నిర్వహిస్తున్న ఈ పోటీల్లో నియోజకవర్గంలోని క్రీడాకారులు పాల్గొన్నారని నిర్వాహకులు రాజేష్ తెలిపారు. విజేతలకు నగదు బహుమతి, జ్ఞాపికలు అందజేశామని చెప్పారు. మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ ఆర్.బాబు, చిరంజీవి రెడ్డి, రవిబాబు, శీనార్జ్, కౌన్సిలర్ ఇంద్రయ్య, పీడీ సురేష్‌బాబు, మురుగన్, చంద్రశేఖర్, ప్రదీప్, క్రీడాకారులు పాల్గొన్నారు.


మస్తాన్‌ను సత్కరిస్తున్న వాలీబాల్ అసోసియేషన్ సభ్యులు

మస్తాన్ సేవలు అభినందనీయం

బంగారుపాళ్యం, న్యూస్‌టుడే: ఉద్యోగ విరమణ పొందిన బంగారుపాళ్యానికి చెందిన హెడ్‌కానిస్టేబుల్, వాలీబాల్ క్రీడాకారుడు మస్తాన్ సేవలు అభినందనీయమని నెహ్రూ వాలీబాల్ అసోసియేషన్ సభ్యులు పేర్కొన్నారు. ఆయన్ను వారు ఆదివారం ఘనంగా సత్కరించారు. ఆయన వాలీబాల్ పోటీల్లో రాణించి క్రీడా కోటాలో కానిస్టేబుల్‌గా నియమితులై 32 ఏళ్లుగా వాలీబాల్ క్రీడకు సహాయ సహకారాలు అందించారని కొనియాడారు. జడ్పీ మాజీ ఛైర్మన్ కుమార్‌రాజా, జాతీయ వాలీబాల్ క్రీడాకారుడు తులసిరెడ్డి, వాలీబాల్ అసోసియేషన్ జిల్లా కోశాధికారి మురళీ, మండల మాజీ ఉపాధ్యక్షులు హిమకర్‌రాజా, బంగారుపాళ్యం సర్పంచి రమాదేవి, ఉప సర్పంచి కామరాజు, మాజీ సర్పంచి కృష్ణమూర్తి, దిలీప్, మైనారిటీ నాయకులు సర్దార్, నాయకులు ఎల్లప్ప, పరదేశి, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, వాలీబాల్ క్రీడాకారులు పాల్గొన్నారు.

నీటి శుద్ధి పరికరం వితరణ

నగరి, న్యూస్‌టుడే: ఓంశక్తి ఆలయంలో భక్తుల కోసం నీటి శుద్ధి పరికరాన్ని దాత, దేశమ్మ దేవాలయం కమిటీ సభ్యుడు మదన్‌కుమార్ ఆదివారం ఉచితంగా అందజేశారు. దీన్ని మున్సిపల్ మాజీ ఛైర్మన్ కె.జె.కుమార్ ప్రారంభించారు. భక్తులకు, తిరుమలకు కాలినడకన వెళ్లేవారికి స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామని ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. దేశమ్మ దేవాలయ కమిటీ సభ్యుడు సోమసుందరం, లక్ష్మీపతి, గోపి, రమేష్, సోము పాల్గొన్నారు.

నరహరిపేట జడ్పీ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థులు

కమ్మతిమ్మయ్యపల్లె జడ్పీ ఉన్నత పాఠశాలలో..

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

గుడిపాల, న్యూస్‌టుడే: మండలంలోని నరహరిపేట, కమ్మతిమ్మయ్యపల్లె జడ్పీ ఉన్నత పాఠశాలల్లో 1994-95లో పదో తరగతి చదివిన విద్యార్థులు ఆదివారం తాము చదువుకున్న పాఠశాలల్లో ఆత్మీయ సమ్మేళనాలు వేర్వేరుగా నిర్వహించారు. నాటి జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నారు. నరహరిపేట పాఠశాలలో చదువుకున్న వారు పాఠశాలకు రూ.75 వేలతో ఐరన్ బల్లలు, 2012-13 లో పదో తరగతి చదివినవారు.. రూ.25 వేలతో యూపీఎస్ బహూకరించారు. ❖ కమ్మతిమ్మయ్యపల్లె జడ్పీ ఉన్నత పాఠశాలలో చదివిన నాటి 40 మంది విద్యార్థులు పాఠశాల విద్యాభివృద్ధికి తమవంతు సహకారం అందజేయాలని తీర్మానించారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన నాటి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులను శాలువలతో సత్కరించి పాదాభివందనం చేశారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ప్రధానోపాధ్యాయులు బొజ్జి నాయుడు, చిన్నతంబి, ఉపాధ్యాయులు కన్యయ్యరెడ్డి, భాస్కర్‌రెడ్డి, పద్మనాభ పిళ్లై, ప్రస్తుత హెచ్‌ఎం దూర్వాసులు పాల్గొన్నారు.

ప్రమాదం పొంచి ఉంది.. పట్టించుకోరూ..?

పాత మున్సిపల్ కార్యాలయం పక్క వీధిలో వీధిపాల కోసం విద్యుత్తు మీటరు ఏర్పాటు చేశారు. ఆ మీటరు ఏర్పాటు చేసిన వైర్లు బయటకు వచ్చి ప్రమాదకరంగా మారాయి. అదే వీధి నుంచి పలువురు పిల్లలు పాఠశాలలకు వెళ్తుంటారు. ఆ సమయంలో తెలియక వైర్లు పట్టుకుంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ప్రమాదం జరగక ముందే మున్సిపల్ అధికారులు.. వాటిని సరి చేయాల్సిన అవసరం ఉంది. **-న్యూస్‌టుడే, పుత్తూరు**

చిన్న కొండచుట్టులో పట్టణ వాసులు

ఘనంగా చిన్న కొండచుట్టు

నగరి, న్యూస్‌టుడే: పట్టణంలో సంప్రదాయ చిన్న కొండచుట్టు ఉత్సవంలో ప్రజలు ఆదివారం సందడి చేశారు. కొండచుట్టు ఉత్సవం తర్వాత రోజు జరిగే ఈ ఉత్సవంలో పట్టణవాసులు పాల్గొనడం ఆనవాయితీ. శ్రీ కరకాలేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, మాడవీధుల్లో నిర్వహించే ఈ ఉత్సవానికి పెద్దఎత్తున తరలివచ్చారు. చిన్నారులు, మహిళలు, యువత కొండచుట్టు, సంక్రాంతికి ముగింపు పలుకుతారు.

ఘర్షణ-కేసు నమోదు

బంగారుపాళ్యం, న్యూస్‌టుడే: మండలంలోని శేషాపురంలో ఈ నెల 16న రాత్రి జరిగిన ఘర్షణలో త్యాగరాజులునాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విమలకుమారి, మరికొందరిపై కేసు నమోదు చేసిన విషయం విదితమే. ఈ కేసులో విమలకుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రవీణ్, వరణ్, త్యాగరాజులు, కన్యాకుమారి, వేణుగోపాల్ నాయుడిపై ఆదివారం కేసు నమోదు చేశామని సీఐ శ్రీనివాసులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉందని ఆయన పేర్కొన్నారు.

ఈ భవనం పూర్తయ్యేనా..?

ఆముదాల పంచాయతీలో చేపట్టిన రైతు భరోసా, హెల్త్ క్లినిక్ భవనాలు పునాది దశల్లోనే నిలిచిపోయి వెక్కిరిస్తున్నాయి. పంచాయతీలోని రైతులకు అండగా నిలిచేందుకు వైకాపా ప్రభుత్వం రూ.21 లక్షలతో రైతు భరోసా, రూ.17.5 లక్షలతో హెల్త్ క్లినిక్ భవనం అప్పట్లో మంజూరు చేసింది. సచివాలయ భవనం మాత్రం పూర్తిచేయగా రైతు భరోసా, హెల్త్ క్లినిక్ పునాదులకే పరిమితమయ్యాయి. నేటి వరకు రైతు భరోసా కేంద్రాలకు వచ్చే ఎరువులు, వేరుసెనగ రైతులకు ఇతర అవసరాలకు వచ్చే పరికరాలు ఉంచేందుకు భవనం లేక అధికారులు ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం అన్ని సేవలు సచివాలయాల్లోనే అందిస్తున్నారు. అధికారులు స్పందించి భవనాలు పూర్తి చేయాలని కోరుతున్నారు. **-న్యూస్‌టుడే, పాలసముద్రం**

బొప్పాయి చెట్టు కాదు.. మాను

విజయపురానికి వెళ్లే మార్గంలో మంగళం వద్ద ఓ బొప్పాయి చెట్టు మానులా కొమ్మలు వంగి.. కాయలు విరగకాసి చూపరులను ఆకర్షిస్తోంది. అటుగా రాకపోకలు సాగించేవారు వాటిని చూసి ఆశ్చర్యపోతున్నారు. సహజంగా ఈ చెట్టు నిటారుగా పెరిగి ఒకసారే కాస్తుంది. ఇక్కడ వేర్లు మళ్లీ చిగురించి చెట్టుగా మారింది. మానులా మారి చాలారోజులుగా కాయలు కాస్తూనే ఉందని స్థానికులు చెబుతున్నారు. రసాయన ఎరువులు, పురుగుమందులు వేయకుండా ప్రకృతి సహజ సిద్ధంగా కాయడం విశేషం. **-న్యూస్‌టుడే, విజయపురం**

❖ పుత్తూరు.. అన్నదానం చేస్తున్న ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్, నాయకులు ❖ చిత్తూరు(జిల్లా పంచాయతీ): డీసీసీబీ కార్యాలయ ఆవరణలో విగ్రహానికి నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే జగన్మోహన్ ❖ ఐరాల: కలికిరిపల్లెలో విగ్రహానికి గజమాల వేసిన ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ ❖ బంగారుపాళ్యం.. ఎన్టీఆర్ చిత్రపటం వద్ద నేతల నివాళి..

తెలుగు ప్రజల గుండెచప్పుడు ఎన్టీఆర్

- వాడవాడలా ఘనంగా వర్ధంతి

చిత్తూరు(జిల్లా పంచాయతీ), న్యూస్‌టుడే: తెదేపా వ్యవస్థాపకులు, దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ 30వ వర్ధంతిని ఆదివారం చిత్తూరు నగరం లక్ష్మీనగర్ కాలనీలోని ఎమ్మెల్యే కార్యాలయం, తెదేపా కార్యాలయం, డీసీసీబీ ఆవరణ, నగరపాలక సంస్థ, పీఆసీఆర్ కూడలి, జడ్పీ కార్యాలయ ఆవరణలో నిర్వహించారు. అక్కడి ఎన్టీఆర్ విగ్రహాలకు ఎమ్మెల్యే జగన్మోహన్, మాజీ ఎమ్మెల్సీ రాజసింహులు, చుడా ఛైర్‌పర్సన్ కఠారి హేమలత, మేయర్ అముద, తెదేపా చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షణ్ముగరెడ్డి, సునీల్‌కుమార్‌చౌదరి, నివాళులర్పించారు. బడుగు, బలహీన వర్గాల కోసం తెదేపాను స్థాపించిన ఎన్టీఆర్ అనేక సంస్కరణలతో పేదవారికి అండగా నిలిచారని కొనియాడారు. ఆయన ఆశయాలను సీఎం చంద్రబాబు ముందుకు తీసుకెళ్తున్నట్లు చెప్పారు. మొదలియార్ కార్పొరేషన్ ఛైర్మన్ త్యాగరాజన్, నాయకులు చంద్రప్రకాష్, సురేంద్రకుమార్, మోహన్‌రాజ్ పాల్గొన్నారు. చిత్తూరు గ్రామీణ: టౌన్‌బ్యాంకు ఛైర్మన్ కాండ్ర రమేష్ నాయుడు ఆధ్వర్యంలో చెర్లోపల్లెలో నివాళి అర్పించారు. తెదేపా మండల అధ్యక్షులు రఘు, కార్పొరేటర్ శశికుమార్, మాజీ సర్పంచి వినాయకం పాల్గొన్నారు. **పుత్తూరు, నగరి, న్యూస్‌టుడే బృందం:** మహామనిషి దివంగత సీఎం ఎన్టీఆర్ అని ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ పేర్కొన్నారు. పుత్తూరు, నగరి, నిండ్ర, విజయపురం, వడమాలపేట మండలాల్లో ఎన్టీఆర్ వర్ధంతి నిర్వహించారు. తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పోతుగుంట విజయబాబు కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. నగరి పట్టణంలో ఎమ్మెల్యే భానుప్రకాష్.. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. అన్నదానం చేశారు. పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ గంజి మాధవయ్య, మార్కెట్ కమిటీ ఛైర్మన్ గణేష్, మాజీ ఎంపీపీ ఏలుమలై, పట్టణ, మండల తెదేపా అధ్యక్ష కార్యదర్శులు జీవరత్నం, ధనపాల్, బాలాజీ, హేమంత్, బాలసుబ్రహ్మణ్యంరాజు, నగరిలో రమేష్, గుణశేఖర్, శ్రీనివాసన్, బాలాజీ, శివకుమార్‌రెడ్డి, జవహర్‌రెడ్డి, వేణు, కృష్ణారెడ్డి, బాలసురేష్, బాలాజీ, శ్రీనివాసులు, సలీం, శ్రీధర్ పాల్గొన్నారు. నిండ్రలో వెంకటేశ్వరరావు, విజయపురంలో రమేష్‌రాజు, బాబుయాదవ్, బాలసుబ్రహ్మణ్యం, వడమాలపేటలో జానా వెంకటయ్య, ధనంజయులు నాయుడు పాల్గొన్నారు. **పెనుమూరు:** సాతంబాకం వద్ద ఎంపీపీ మాజీ హరిబాబునాయుడు, తెలుగు మహిళ చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షురాలు అరుణ, పాలసముద్రంలో తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చిట్టిబాబునాయుడు, జీడీనెల్లూరులో ఏఎంసీ ఛైర్మన్ కృష్ణమనాయుడు ఎన్టీఆర్ విగ్రహాలకు నివాళులర్పించారు. అన్నదానం చేశారు. **బంగారుపాళ్యం:** మండల తెదేపా అధ్యక్షులు ధరణీ ప్రసాద్‌నాయుడి ఆధ్వర్యంలో బంగారుపాళ్యంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూజలు చేసి అన్నదానం చేశారు. మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ జయచంద్రనాయుడు, నల్లగాంపల్లెకు చెందిన ఎన్ఆర్ఐ విక్రమ్, జిల్లా సర్పంచుల సంఘ అధ్యక్షులు ప్రకాష్‌నాయుడు, తెదేపా మండల కార్యదర్శి జనార్దన్, సింగిల్ విండో ఛైర్మన్ హేమచంద్రనాయుడు, తెదేపా మండల ఉపాధ్యక్షులు కమల్‌నాథ్‌రెడ్డి, లోకనాథనాయుడు, రమేష్, శివ, గిరిబాబు, కోదండయాదవ్, రవి, రాధకృష్ణ పాల్గొన్నారు. **ఐరాల:** ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ ఆధ్వర్యంలో కలికిరిపల్లె, కాణిపాకంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి మాట్లాడారు. పేదల అభ్యున్నతికి నిత్యం కృషిచేసిన వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు. కలికిరిపల్లెలో నూతన విగ్రహానికి నివాళులర్పించారు. పూతలపట్టులో అన్నదానం చేశారు. పార్టీ మండల అధ్యక్షులు హరిబాబు, దొరబాబు, కాణిపాకం ఆలయ ఛైర్మన్ మణినాయుడు, పోల్ మేనేజ్‌మెంట్ కోఆర్డినేటర్ గిరిధర్‌బాబు, జడ్పీటీసీ సభ్యురాలు సుచిత్ర, ఎంపీటీసీ మాజీ సభ్యుడు చలపతి నాయుడు పాల్గొన్నారు. **తవణంపల్లె:** స్థానిక, శేషాపురం నాయకులు.. ఎన్టీఆర్ చిత్రపటానికి వేర్వేరుచోట్ల నివాళులర్పించారు. పార్టీ మండల అధ్యక్షుడు వెంకటేశ్వరచౌదరి, ఏఎంసీ ఛైర్మన్ భాస్కర్‌నాయుడు, క్లస్టర్ ఇన్‌ఛార్జి మోహన్‌నాయుడు, సింగిల్‌విండో ఛైర్మన్ అమరేంద్రనాయుడు, దిలీప్‌నాయుడు పాల్గొన్నారు.

పెనుమూరు.. పాలసముద్రంలో అన్నదానం చేస్తున్న చిట్టిబాబునాయుడు తదితరులు

తవణంపల్లెలో.. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పిస్తున్న తెదేపా శ్రేణులు

నిండ్ర: ఒరురుపేటలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పిస్తున్న గంధమనేని రాజేష్ తదితరులు

చావడి.. శిథిలావస్థకు చేరి

- వృథాగా రూ.కోట్ల విలువైన స్థలం

న్యూస్‌టుడే, నగరి

పట్టణ నడిబొడ్డున ప్రధాన రోడ్డులో రూ.కోట్లు విలువజేసే ప్రభుత్వ భవనం శిథిలావస్థకు చేరింది. పంచాయతీ కాలంలో రెవెన్యూ కార్యకలాపాలు సాగించే కేంద్రంగా నిలిచిన 'చావడి భవనం' నేటికీ సేవలు అందిస్తోంది. మునసుబు, కరణం, వీఏవో వ్యవస్థలు ఈ చావడి కేంద్రంలో కార్యకలాపాలు సాగించే వారు. నేడు వీఆర్వోలు అందుబాటులో ఉండేందుకు ఈ భవనాన్ని వినియోగిస్తున్నారు. అయితే సదరు భవనం పై అంతస్తు పూర్తిగా శిథిలావస్థకు చేరింది.

ఈ చావడి భవనంలో పిచ్చిమొక్కలు ఏపుగా పెరుగుతున్నాయి. ఫలితంగా ఆ ప్రాంతం పురుగులు, విషసర్పాలకు ఆవాసంగా మారే ప్రమాదం ఉందని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఇక భవనం కింది భాగంలో ఒక గది మాత్రమే నేడు వినియోగిస్తున్నారు. ఈ భవనం ప్రస్తుతం పూర్తిగా నిరుపయోగంగా మారింది. ప్రస్తుతం పట్టణంలో పలు ప్రభుత్వ శాఖలకు సొంత భవనాలు లేక ఎక్కడపడితే అక్కడ అద్దె భవనాల్లోనే కార్యకలాపాలు సాగిస్తున్నారు. పట్టణంలోని ప్రకాశం రోడ్డులో ఉన్న ఈ చావడి భవనానికి మరమ్మతులు చేపట్టి అందుబాటులోకి తీసుకొస్తే ఆర్డీవో కార్యాలయం ఇందులో కొనసాగించవచ్చు. ఇక అద్దె భవనంలోనే ఉన్న పశు సంవర్ధకశాఖ కార్యాలయాన్నైనా దీనిలోకి మార్పు చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి పూర్తిగా ఈ చావడి భవనం దెబ్బతినక ముందే యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి అందుబాటులోకి తీసుకురావాలని పట్టణ వాసులు కోరుతున్నారు.

క్రీడలతో మానసికోల్లాసం

బంగారుపాళ్యం, న్యూస్‌టుడే: దివంగత సీఎం ఎన్టీఆర్ వర్ధంతి నేపథ్యంలో ఈ నెల 10 నుంచి 18 వరకు వజ్రాలపురం బోయకొండ సమీప కేఎంటీ క్రీడా మైదానంలో నిర్వహించిన క్రికెట్ పోటీల్లో తవణంపల్లె మండలం ఎగువ మత్యం జట్టు విజేతగా నిలిచింది. జిల్లా ఈడిగ సాధికార సమితి అధ్యక్షులు నాగరాజుగౌడ్ మొదటి బహుమతి రూ.10 వేలు, మండలంలోని తుంబకుప్పం జట్టు రూ.5 వేలు నగదు బహుమతి, జ్ఞాపికలు అందజేశారు. ప్రతిభ చూపిన క్రీడాకారులకు జ్ఞాపికలు ప్రదానం చేశారు. తవణంపల్లె, ఐరాల, బంగారుపాళ్యం మండలాల నుంచి 15 జట్లు పోటీపడ్డాయని నిర్వాహకులు తెలిపారు. **పాలసముద్రం:** గ్రామీణ ప్రాంతాల క్రీడలకు కేరాఫ్‌గా సంక్రాంతి పండగ వేదికగా నిలుస్తుందని తెదేపా పార్లమెంట్ నియోజకవర్గ కార్యదర్శి వాసునాయుడు పేర్కొన్నారు. వెంగళరాజుకుప్పం పంచాయతీ జడ్పీ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ముగింపు సభలో ఆయన మాట్లాడారు. మొదటి బహుమతి తమిళనాడు షోళింగర్, రెండో బహుమతి జీసీఎస్ కండ్రిగ జట్టు గెలిచాయన్నారు. విజేతలకు బహుమతులను ఆయన అందజేసి అభినందించారు. సత్య, అవినాష్, మదన్, లతీష్, తంగరాజు, రవి నాయుడు, గ్రామ యువత పాల్గొన్నారు. **పెనుమూరు:** ఎంపీపీ ఎం.హేమలత.. గుంటిపల్లె పంచాయతీ గుంటీశ్వరస్వామి ఆలయం వద్ద పది రోజులపాటు నిర్వహించిన క్రికెట్ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. తొలి స్థానంలో నిలిచిన పులిగుండు జట్టుకు రూ.30 వేలు, ద్వితీయ స్థానంలో నిలిచిన సీతమ్స్ కళాశాల జట్టుకు రూ.15 వేలు మహాసముద్రం కుటుంబసభ్యులు అందజేశారు. వైకాపా మండల మాజీ అధ్యక్షుడు సురేష్‌రెడ్డి, ఆలయ నిర్వాహకుడు షణ్ముగరెడ్డి, సర్పంచి మునిరత్నంరెడ్డి, ఆర్కేపురం మాజీ సర్పంచి నరసింహారెడ్డి, పోటీల నిర్వాహకులు దీపురెడ్డి, హేమచంద్ర, శ్రీధర్, నాయకులు కేశవులురెడ్డి, చంద్రారెడ్డి, అంజిరెడ్డి పాల్గొన్నారు.

పెనుమూరు.. విజేత జట్టుకు ట్రోఫీ అందజేస్తున్న ఎంపీపీ హేమలత

పాలసముద్రం: విజేతలకు కప్పు అందజేస్తున్న వాసునాయుడు

బంగారుపాళ్యం: విజేత జట్టుకు జ్ఞాపిక అందజేస్తున్న నాగరాజుగౌడ్

(c) eenadu

పలమనేరు

•పలమనేరు • కుప్పం

ఆలయాల్లో అమావాస్య పూజలు

బైరెడ్డిపల్లె, న్యూస్‌టుడే: మండలంలోని గుంతకురపల్లె శ్రీసప్పలమ్మదేవి, బైరెడ్డిపల్లె శ్రీబాటగంగమ్మ ఆలయాల్లో ఆదివారం అమావాస్య పూజలు వేడుకగా జరిగాయి. ఆలయాల్లో ఉదయం అర్చకులు అమ్మవారికి పంచామృతాభిషేకం, సుగంధ పరిమళ పుష్పాలతో అలంకరించి అర్చనలు చేశారు. అమావాస్య సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.

ప్రత్యేక అలంకరణలో శ్రీసప్పలమ్మదేవి

కలికిరిపల్లెలో పశువుల పండగ

ఐరాల, న్యూస్‌టుడే: మండలంలోని కలికిరిపల్లెలో గ్రామస్థులు ఘనంగా పశువుల పండగను ఆదివారం నిర్వహించారు. ముందుగా పశువులకు ప్రత్యేక పూజలు నిర్వహించి, గ్రామంలో ఊరేగించారు. అనంతరం వాటిని పరుగెత్తించారు. వీటిని పట్టుకోవడానికి యువకులు ఉత్సాహం చూపారు. పశువుల పరుగులకు యువకులు వాటిని తరిమేందుకు బరిలోకి వచ్చారు.

తరలివచ్చిన పశువులు

అభివృద్ధిలో భాగస్వాములు కావాలి

రామకుప్పం, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో కుప్పం నియోజకవర్గం అభివృద్ధిలో పరుగులు తీస్తోందని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పేర్కొన్నారు. ఆదివారం మండల పరిధిలోని 89-పెద్దూరులో 16 కుటుంబాలు వైకాపా నుంచి తెదేపాలో చేరాయి. వారికి తెదేపా కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో గ్రంథాలయ శాఖ రాష్ట్ర డైరెక్టర్ మునస్వామి, మండల అధ్యక్షుడు వెంకటరమణ, మాజీ అధ్యక్షుడు ఆనంద రెడ్డి, పెద్దూరు పంచాయతీ అధ్యక్షుడు లోకేశ్ పాల్గొన్నారు.

89-పెద్దూరు-అంబూరు రహదారి పరిశీలన

రామకుప్పం, న్యూస్‌టుడే: అంతరాష్ట్ర రహదారి 89-పెద్దూరు-అంబూరు రహదారిని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ ఛైర్మన్ పీఎస్ మునిరత్నం స్థానిక నేతలతో కలిసి పరిశీలించారు. స్థానిక నాయకులు ఇటీవల సీఎం చంద్రబాబును తన నివాసంలో కలిసి రోడ్డు సమస్యను వివరించారు. దీంతో ఆదివారం రోడ్డును పరిశీలించారు.

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

బైరెడ్డిపల్లె, న్యూస్‌టుడే: మండలంలోని నెల్లిపట్ల జడ్పీ ఉన్నత పాఠశాలలో ఆదివారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. పాఠశాలలో 1999-2000 విద్యా సంవత్సరంలో చదివిన పూర్వ విద్యార్థుల కలయికతో సందడి వాతావరణం నెలకొంది. ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని సంతోషంగా గడిపారు. అప్పటి గణిత ఉపాధ్యాయుడు ఉమామహేశ్వర్‌రెడ్డిని పూర్వ విద్యార్థులు సత్కరించారు.

నాటి ఉపాధ్యాయుడు ఉమామహేశ్వర్‌రెడ్డిని సత్కరిస్తున్న పూర్వ విద్యార్థులు

ఇలాగైతే.. పుట్టవా.. కుట్టవా..?

✦ దోమల నివారణకు చర్యలు శూన్యం ✦ ప్రబలుతున్న వ్యాధులు

పలమనేరు, న్యూస్‌టుడే: మున్సిపాలిటీల్లో దోమల నివారణకు అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఫలితంగా దోమలు విజృంభించడంతో రోగాలబారిన పడుతున్నామని వాపోతున్నారు. పరిసరాలు శుభ్రంగా ఉంచాలనే ఉద్దేశంతో ప్రతి శుక్రవారం చేపడుతున్న డ్రైడేలో కూడా ఆశించిన ఫలితాలు ఉండటం లేదని చెబుతున్నారు. మురుగునీరు నిల్వకుండా చేస్తున్న చర్యలు నామమాత్రంగానే ఉంటున్నాయని వాపోతున్నారు. దోమల నివారణకు రూ.లక్షలు ఖర్చు చేస్తున్నా ఉపయోగం ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఖర్చు ఇలా..
దోమల నివారణకు మున్సిపాలిటీలో ప్రతిఏటా రూ.5 లక్షలు ఖర్చు చేస్తున్నారు.

గుర్రపుడెక్కతో నిండిన నీళ్లకుంట చెరువు

ప్రజలు ఇలా చేయాలి

❖ ఇళ్ల వద్ద మురుగునీరు నిలువ లేకుండా చూడాలి. ❖ ఇంటి బయట పడేసిన డబ్బాలు, టైర్లు ఇతర వస్తువుల్లో నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలి. ❖ ఇళ్ల పరిసరాల్లో పిచ్చి మొక్కలు లేకుండా చేయాలి. ❖ నిల్వ నీటిలో కిరోసిన్ లేదా ఆయిల్ వేయడం ద్వారా దోమలను నివారించవచ్చు.

దుర్గంధంతో చెరువులు

పలమనేరు మున్సిపల్ పరిధిలోని చెరువులు దుర్గంధంతో ఉంటున్నాయి. పట్టణంలోని మురుగు మొత్తం ఈ చెరువుల్లోకి చేరడంతో దోమలు విపరీతంగా వృద్ధి చెందుతున్నాయి. పెద్ద చెరువులో చేరే మురుగు శుద్ధి చేయడానికి నిర్దేశించిన సీవేజ్ ప్లాంటు ఏర్పాటు ప్రతిపాదన దశలోనే ఆగింది.

సరిపడా యంత్రాలు కరవు

పలమనేరు, కుప్పం మున్సిపాలిటీల్లో 50 వేలు చొప్పున జనాభా నివాసముంటోంది. రెండు పురపాలికల్లో కేవలం ఒకటి లేదా మూడు ఫాగింగ్ యంత్రాలు మాత్రమే ఉంటున్నాయి. వీటి ద్వారా పూర్తి స్థాయిలో ఫాగింగ్ చేయడం కష్టమవుతోంది.

అధికారులు చేయాల్సింది..

ఆయా ప్రాంతాల్లో క్రమం తప్పకుండా శుభ్రత చర్యలు చేపట్టాలి. మున్సిపల్ పరిధిలోని ఖాళీ స్థలాల్లో పిచ్చిమొక్కలు మురుగు నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలి. కాలువల్లో మురుగు నీరు నిల్వ ఉండకుండా సాఫీగా వెళ్లేలా శుభ్రత పనులు, ఫాగింగ్ చేయాలి.

శుభ్రత చర్యలు చేపడతాం

పురపాలిక పరిధిలోని వీధులను నిత్యం శుభ్రం చేస్తున్నాం. ప్రజల్లో కూడా దోమల నివారణకు అవగాహన ర్యాలీలు చేపడుతున్నాం. దోమల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడతాం.

- ఎన్వీ రమణారెడ్డి, కమిషనర్

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)
పలమనేరు: 80085 74580
కుప్పం పట్టణం: 80085 73490
పుంగనూరు: 80085 74622

కుప్పం పట్టణం, న్యూస్‌టుడే: సమస్య: పట్టణంలోని హెచ్‌పీ రోడ్డులో తాగునీటి బోరు తవ్వారు. అయితే మోటారు బిగించకపోవడంతో నీటి సమస్య ఎదురవుతోంది. **- జగదీష్, కుప్పం**

సమాధానం: తాగునీటి బోరుకు పైపులైను, మోటారు వేయించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. **- శ్రీనివాసరావు, కమిషనర్**

వీధిదీపాలు వెలిగాయి

కుప్పం పట్టణం: పట్టణంలోని ప్యాలెస్ రోడ్డులో వీధి దీపాలు వెలగక ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు 'ఈనాడు'కు తెలిపారు. ఈ విషయమై 'మేమున్నాం.. మీకు తోడుగా..'లో వార్త ప్రచురితమవడంతో స్పందించిన పురపాలిక కమిషనర్ శ్రీనివాసరావు వీధి దీపాలను బాగు చేయించి వెలిగేలా చర్యలు తీసుకున్నారు.

స్పందనకు వందనం

తాగునీటి కుళాయికి మరమ్మతులు

కుప్పం పట్టణం: పాతపేట విజయలక్ష్మి రోడ్డులో తాగునీటి పైపు పగిలి నీరు వృధాగా పోతుండటంతో సమస్యపై 'మేమున్నాం.. మీకుతోడుగా..'లో వార్త ప్రచురితమవడంతో స్పందించిన అధికారులు పైపునకు మరమ్మతులు చేయించారు.

ఫొటోగ్రాఫర్ల సమస్యలు పరిష్కరించాలి

పుంగనూరు గ్రామీణ, న్యూస్‌టుడే: ఫొటోగ్రాఫర్ల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని పుంగనూరు శాఖ అధ్యక్షుడు నాగరాజ కోరారు. యూనియన్ సభ్యులతో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఫొటోగ్రాఫర్లకు కెమెరాల కొనుగోలు, స్టూడియోల ఏర్పాటుకు ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు మంజూరు చేయాలన్నారు. మాజీ అధ్యక్షుడు కరుణాకర్, గౌరవాధ్యక్షుడు లక్ష్మీపతి, కార్యదర్శి అశోక్, సభ్యులు మురళి, నరేష్, శేఖర్, బోస్ పాల్గొన్నారు.

సాహిత్యంతో సమాజాన్ని మేల్కొలపాలి

పలమనేరు, న్యూస్‌టుడే: సాహిత్యంతో సమాజాన్ని మేల్కొలపాలని తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితి అధ్యక్షుడు తులసినాథంనాయుడు తెలిపారు. బెంగళూరుకు చెందిన ధనుంజయలక్ష్మీరామకృష్ణ ఆంగ్లంలో రాసిన 'కృతజ్ఞతలతో మీవాడు' సాహిత్యానికి సంబంధించిన పుస్తకాన్ని జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి అనువదించారు. ఆదివారం పట్టణంలోని కళా మందిరంలో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంఈవో బాలసుందరం, అటవీశాఖ అధికారి నారాయణ, రచయితలు పలమనేరు బాలాజీ, ఉమామహేశ్వరరెడ్డి, కృష్ణమూర్తి సిద్ధార్థ పాల్గొన్నారు.

పుస్తకావిష్కరణలో రచయితలు

ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పిస్తున్న ఎమ్మెల్సీ కంచర్ల, పీఎస్ మునిరత్నం

● శాంతిపురంలో.. నివాళులర్పిస్తున్న తెదేపా నాయకులు, అభిమానులు

● పలమనేరులో అన్నదానం చేస్తున్న నాయకులు

● రామకుప్పంలో.. నివాళులర్పిస్తున్న తెదేపా శ్రేణులు

తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడిన ఎన్టీఆర్

కుప్పం పట్టణం, న్యూస్‌టుడే: దివంగత మాజీ ముఖ్యమంత్రి, తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు వర్ధంతి సందర్భంగా తెదేపా నాయకులు ఆదివారం ఆయనకు ఘన నివాళులర్పించారు. స్థానిక తెదేపా కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ ఛైర్మన్ పీఎస్ మునిరత్నం పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో పీకేఎం ఉడా ఛైర్మన్ సురేష్ బాబు, తితిదే పాలకవర్గ సభ్యుడు శాంతారామ్, రెస్కో ఛైర్మన్ ప్రతాప్ కుమార్, పురపాలిక ఛైర్మన్ సెల్వరాజ్, నాయకుల వెంకటేష్, గోపీనాథ్, ప్రేమ్‌కుమార్, సత్యేంద్ర శేఖర్ పాల్గొన్నారు. **శాంతిపురం, న్యూస్‌టుడే:** స్థానిక బస్టాండు కూడలిలో ఎన్టీఆర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు పూల మాలలు వేసి నివాళి అర్పించారు. మండల తెదేపా అధ్యక్షుడు ఉదయ్‌కుమార్, జిల్లా ఉపాధ్యక్షుడు నాగభూషణ్‌రెడ్డి, రాష్ట్ర కార్మిక సంక్షేమ బోర్డు డైరెక్టర్ విశ్వనాథనాయుడు తదితరులు పాల్గొన్నారు. **పలమనేరు, న్యూస్‌టుడే:** తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడిన మహానాయకుడు ఎన్టీఆర్ అని పలమనేరు బాలాజీ కో-ఆపరేటివ్ సూపర్‌బజార్ అధ్యక్షుడు ఆర్వీబాలాజీ పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలోని మార్కెట్ కమిటీ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. నాయకులు ఆర్బీసీ కుట్టి, నాగరాజు, గిరిబాబు పాల్గొన్నారు. **బైరెడ్డిపల్లె:** తెదేపా వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు ఆశయ సాధనకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని తెదేపా మండల అధ్యక్షుడు కిశోర్‌గౌడు పేర్కొన్నారు. స్థానిక నాలుగు రోడ్ల కూడలిలో ఎన్టీఆర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు.

హార్సిలీహిల్స్ కళకళ

బి.కొత్తకోట మండలం హార్సిలీహిల్స్ ఆదివారం పర్యాటకులతో కళకళలాడింది. బెంగళూరుతో పాటు వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు తరలివచ్చి కొండపై సందడి చేశారు. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో అయిదు రోజులుగా కొండకు పర్యాటకుల తాకిడి పెరిగింది. కొత్త, పాత ప్రేమజంటలు, గాలిబండపై నుంచి ప్రకృతి అందాలను వీక్షించారు. మానస సరోవరంలో బోటింగ్, పర్యాటక పార్కులో సాహస విన్యాసాలు చేసి ఆనందంగా గడిపారు. – న్యూస్‌టుడే, బి.కొత్తకోట

భవనం.. పునాదులకే పరిమితం

శాంతిపురం మండలం 64-పెద్దూరు పంచాయతీ కేంద్రంలో బీఎంసీ భవన నిర్మాణం పునాదులకే పరిమితమైంది. వైకాపా పాలనలో ప్రారంభించిన నిర్మాణం నిధుల కొరత వల్ల ఆగిపోయింది. గడిచిన ఐదేళ్లుగా పునాదులపై పిచ్చి మొక్కలు, ముళ్ల పొదలు పెరగడంతో దుస్థితికి చేరువవుతోంది. అధికారులు స్పందించి భవన నిర్మాణం పూర్తికి చర్యలు తీసుకోవాల్సిందిగా స్థానికులు కోరుతున్నారు.

- న్యూస్‌టుడే, శాంతిపురం

మురుగు ముందుకు సాగక..!

పెద్దపంజాణి కాలనీలో మురుగు కాలువలు లేక స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. కాలనీలోని వీధులకు సిమెంటు రోడ్లు వేసేందుకు శ్రద్ధ చూపే అధికారులు, పాలకులు కాలువల నిర్మాణాల విషయంలో దృష్టి పెట్టడంలేదు. రోడ్లు వేసే సమయంలోనే ఇరువైపులా కాలువలు నిర్మిస్తే మురుగు నీటి సమస్య తీరుతుంది. అధికారులు సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, పెద్దపంజాణి**

ట్రాఫిక్ సమస్య తీరదా?

నియోజకవర్గ కేంద్రమైన కుప్పానికి నిత్యం పనుల నిమిత్తం ప్రజలు తరలివస్తుంటారు. అయితే కుప్పం పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ సమస్య నెలకొంటోంది. ప్రధానంగా ఎంఆర్‌రెడ్డి కూడలి వద్ద నాలుగు రోడ్లు కలుస్తుండటంతో నియంత్రణ లేక నాలుగు వైపులా వాహనాలు వస్తుండటంతో ట్రాఫిక్ సమస్య ఉంటోంది. రోడ్డు విస్తరణ పనులు పూర్తైతే తప్పా సమస్య తీరదా అంటూ ప్రజలు వాపోతున్నారు. **- న్యూస్‌టుడే, కుప్పం పట్టణం**

ఎవరికి ప్రయోజనమీ భవనం

పలమనేరుకు 4 కి.మీ దూరంలోని పశు పరిశోధనా కేంద్రం వద్ద ఓ ప్రభుత్వ భవనం దుస్థితికి చేరుతోంది. 1994లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పశువుల చికిత్స కోసం 24 గంటల ఆసుపత్రిని రూ.30 లక్షలతో నిర్మించింది. అయితే దాన్ని పశుసంవర్ధకశాఖకు అప్పగించే ప్రక్రియ మాత్రం చేపట్టలేదు. దీంతో భవనం నిరుపయోగంగా మారింది. అధికారులు స్పందించి ప్రజోపయోగం కోసం వినియోగించాలని కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, పలమనేరు**

చిత్రాలు.. ఆకట్టుకుంటున్నాయ్..!

కుప్పాన్ని సుందరీకరణలో భాగంగా ఓ వైపు పచ్చదనం. మరో వైపు చిత్రాలతో ఆకట్టుకునే విధంగా తయారు చేస్తున్నారు. కుప్పం పురపాలిక పరిధిలోని ప్రధాన రోడ్లపై ఉన్న డివైడర్లపై ఇప్పటికే మొక్కలు నాటారు. వీటితో పాటు కుప్పం ఆర్టీసీ బస్టాండు వద్ద గోడలపై సాంస్కృతిక కళలకు సంబంధించిన చిత్రాలు గీశారు. దీంతో పాటు తంబిగానిపల్లె వద్ద ఉన్న విద్యుత్తు సబ్‌స్టేషన్ గోడలపై అవగాహన కల్పించేలా చిత్రాలను వేయించారు.

- న్యూస్‌టుడే, కుప్పం పట్టణం

మస్తాన్‌ను సత్కరిస్తున్న వాలీబాల్ అసోసియేషన్ సభ్యులు

మస్తాన్ సేవలు అభినందనీయం

బంగారుపాళ్యం, న్యూస్‌టుడే: ఉద్యోగ విరమణ పొందిన బంగారుపాళ్యానికి చెందిన హెడ్‌కాస్టేబుల్, వాలీబాల్ క్రీడాకారుడు మస్తాన్ సేవలు అభినందనీయమని నెహ్రూ వాలీబాల్ అసోసియేషన్ సభ్యులు పేర్కొన్నారు. ఆయన్ను వారు ఆదివారం ఘనంగా సత్కరించారు. ఆయన వాలీబాల్ పోటీల్లో రాణించి క్రీడా కోటాలో కానిస్టేబుల్‌గా నియమితులై 32 ఏళ్లుగా వాలీబాల్ క్రీడకు సహాయ సహకారాలు అందించారని కొనియాడారు. జడ్పీ మాజీ ఛైర్మన్ కుమార్‌రాజా, జాతీయ వాలీబాల్ క్రీడాకారుడు తులసిరెడ్డి, వాలీబాల్ అసోసియేషన్ జిల్లా కోశాధికారి మురారీ, మండల మాజీ ఉపాధ్యక్షులు హిమకర్‌రాజా, బంగారుపాళ్యం సర్పంచి రమాదేవి, ఉప సర్పంచి కామరాజు, మాజీ సర్పంచి కృష్ణమూర్తి, దిలీప్, మైనారిటీ నాయకులు సర్దార్, నాయకులు ఎల్లప్ప, పరదేశి, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, వాలీబాల్ క్రీడాకారులు పాల్గొన్నారు.

సీఎం సహాయ నిధి చెక్కుల అందజేత

చిత్తూరు(జిల్లా పంచాయతీ), న్యూస్‌టుడే: సీఎం సహాయ నిధి చెక్కులను ఆదివారం స్థానిక లక్ష్మీనగర్ కాలనీలోని తన కార్యాలయంలో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ లబ్ధిదారులకు అందజేశారు. నియోజకవర్గ పరిధిలో వివిధ అనారోగ్య సమస్యలతో చికిత్స పొందిన బాధిత కుటుంబాలకు రూ.26.08 లక్షల విలువజేసే సాయం అందజేశారు. బాధితులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. చిత్తూరు నగరంలో 15 మందికి, చిత్తూరు గ్రామీణ మండలంలోని 8 మందికి, గుడిపాల మండలంలో ఏడుగురికి చెక్కులు పంపిణీ చేశారు. పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

వేడినీరు పడి బాలుడికి గాయాలు

మదనపల్లె నేరవార్తలు, న్యూస్‌టుడే: వేడి నీరు మీద పడటంతో బాలుడికి గాయాలయ్యాయి. మదనపల్లె మండలంలోని వలసపల్లె పంచాయతీ నవోదయ కాలనీకి చెందిన నాలుగేళ్ల బాలుడు మహమ్మద్ జియాన్ ఇంటి వద్ద ఆడుతూ వేడినీటి బకెట్‌లో కూర్చొన్నాడు. శరీరం కాలిపోవడంతో తీవ్రంగా గాయపడటంతో ప్రభుత్వాసుపత్రికి, అక్కడి నుంచి తిరుపతికి రెఫర్ చేశారు.

నేత్ర శస్త్రచికిత్సలకు 34 మంది ఎంపిక

కుప్పం పట్టణం, న్యూస్‌టుడే: ఉచిత నేత్ర శస్త్రచికిత్సలకు 34 మంది ఎంపికైనట్లు సాయిమాతా సేవ ట్రస్టు వ్యవస్థాపకుడు జగదీష్ బాబు తెలిపారు. స్థానిక బాలుర ఉన్నత పాఠశాలలో ఆదివారం జిల్లా అంధత్వ నివారణ సంస్థ, బెంగళూరు శంకర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించారు. 200 మందిని పరీక్షించిన వైద్యులు 34 మందిని శస్త్రచికిత్సలకు ఎంపిక చేశారు.

పరీక్షలు చేస్తున్న వైద్యురాలు

ఘర్షణ-కేసు నమోదు

బంగారుపాళ్యం, న్యూస్‌టుడే: మండలంలోని శేషాపురంలో ఈ నెల 16న రాత్రి జరిగిన ఘర్షణలో త్యాగరాజులు నాయుడు ఇచ్చిన ఫిర్యాదుపై విమలకుమారి, మరికొందరిపై కేసు నమోదు చేసిన విషయం విదితమే. ఈ కేసులో విమలకుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రభు, చరణ్, త్యాగరాజులు, కన్యాకుమారి, వేణుగోపాల్‌నాయుడిపై ఆదివారం కేసు నమోదు చేశామని సీఐ శ్రీనివాసులు తెలిపారు.

కోతి చేష్టలు.. రైతులకు కష్టాలు

రామకుప్పం, న్యూస్‌టుడే: మండలంలో కోతుల బెడదతో రైతులు నానా అవస్థలు పడుతున్నారు. గతంలో అంతంతమాత్రంగానే కనిపించిన కోతులు ఇటీవల కాలంలో ఎక్కువైపోయింది. గ్రామస్థులు, రైతులు వాటి చేష్టలు వల్ల అష్టకష్టాలు పడుతున్నారు. కుప్పం, పలమనేరు నియోజకవర్గంలో 50 శాతం గ్రామాలతో పాటు పట్టణాల్లో కూడా కోతులు స్వైరవిహారం చేస్తున్నాయి. పంటలను నాశనం చేస్తూ అన్నదాతలకు తీరని నష్టాన్ని కలిగిస్తున్నాయి.

కోతులు టెంకాయ చెట్టు ఎక్కకుండా ఏర్పాటు చేసిన ఇనుప రేకు

తగ్గిన కూరగాయల పంటలు..

కోతుల నుంచి పంటలను కాపాడుకునేందుకు అన్నదాతలు ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు. కోతుల ముందు ఇవన్నీ దిగదిడుపుగానే మిగులుతున్నాయి. కళ్ల ముందే పంటను నాశనం చేస్తుంటే కన్నీరు కార్చడం మినహా ఏమీ చేయలేని పరిస్థితి ఉంటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రామకుప్పం మండలం చెల్దిగానిపల్లి, బూరుగుమాకులపల్లి, రాజుపేటతో పాటు గంధారమాకులపల్లి, కారకుంటు, పడిగాలకుప్పంలో వానర బెడదతో చాలా వరకు కూరగాయల పంటలు తగ్గించారు.

పెట్టుబడి ఖర్చులు కూడా..

అసలే వర్షాలు లేక పంటలు సాగు కష్టతరంగా మారిన సమయంలో ఓ వైపు కోతులు, అటవీ సమీప ప్రాంతాల్లో పందుల బెడదతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. పంట నష్టంతో పెట్టుబడి ఖర్చులు కూడా చేతికందడం లేదని వాపోతున్నారు.

ఎన్ని ఉపాయాలు చేసినా..

బొప్పాయ, కొబ్బరి తోటల్లోకి చొరబడి కాయలను తింటున్నాయి. వరి, రాగి పొలాల్లో కంకులను విరి చేస్తూ అరటి కాయలను తిని నాశనం చేస్తున్నాయి. దీంతో రైతులు వాటిని కాపాడుకునేందుకు వివిధ ఉపాయాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఉద్యాన తోటల్లో చింపాజీ, పులి బొమ్మలున్న ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు. మరికొందరు టపాసులు పేలుస్తున్నారు. ఇలా ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కోతుల దాడులు మాత్రం ఆగడం లేదు.

అడ్డుకట్ట వేయాలి

కొబ్బరి తోటల్లోకి కోతులు వస్తే ఒక్క కాయను మిగల్చడం లేదు. కోతుల వల్ల తీరని నష్టం కలుగుతోంది. అధికారులు దృష్టి సారించి వానర ఆగడాలకు అడ్డుకట్ట వేయాలి.

- సోమశేఖర్, రైతు, గంధారమాకులపల్లి

రక్షణ కల్పించాలి

గతంలో ఒక్కో కోతికి రూ.500 ఖర్చు పెట్టి వాటిని పట్టించాం. కూరగాయలు తిన్నంత తిని మిగిలిన వాటిని నాశనం చేస్తున్నాయి. వాటి వల్ల ఇబ్బంది కలుగుతోంది. అధికారులు చర్యలు తీసుకుని వాటి నుంచి రక్షణ కల్పించాలి.

- రెడ్డిపురుషోత్తం, రైతు, చెల్దిగానిపల్లి

నిధులు.. వెచ్చిస్తేనే సేవలు

✦ అసంపూర్తిగా దర్శనమిస్తున్న ప్రభుత్వ భవనాలు
✦ తక్కువ వ్యయంతో పనులు పూర్తి

పెద్దపంజాణి, బైరెడ్డిపల్లె, న్యూస్‌టుడే: నియోజకవర్గ పరిధిలోని కొన్ని సచివాలయాల భవనాలు నిధుల కోసం నిరీక్షిస్తున్నాయి. వైకాపా పాలనలో పరిపాలన సౌలభ్యం కోసం సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చింది. అందులో పూర్తిస్థాయిలో సిబ్బంది, ప్రజలకు సౌకర్యంగా ఉండేలా భవనాలు నిర్మించింది. కొన్ని చోట్ల భవనాలు పూర్తికాకపోవడంతో సేవలు కొరవడుతున్నాయి. కొన్ని భవనాలకు తక్కువ నిధులు వెచ్చిస్తే పనులు పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. మరికొన్ని భవనాలకు గుత్తేదారులకు బిల్లులు చెల్లింపులు చేపడితే పనులు పూర్తవుతాయని స్థానికులు చెబుతున్నారు.

గుత్తేదారుకు బిల్లు చెల్లించకపోవడంతో..

బైరెడ్డిపల్లె మండలం వెంగంవారిపల్లెలో సచివాలయ పనులు మధ్యలో ఆగిపోయాయి. వైకాపా పాలనలో చేపట్టిన పనులు నేటికీ పూర్తికాలేదు. గుత్తేదారుకి బిల్లులు చెల్లించకపోవడంతోనే పనులు పూర్తికాలేదు. భవవ పనులు పూర్తయ్యేందుకు అవసరమైన నిధులు మంజూరు చేసి పనులు పూర్తయ్యేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతం వెంగంవారిపల్లె పంచాయతీ భవనంలోని ఇరుకైన గదుల్లో సిబ్బంది విధులు నిర్వహిస్తూ ఇబ్బందులు పడుతున్నారు.

బైరెడ్డిపల్లె మండలం వెంగంవారిపల్లెలో అసంపూర్తిగా సచివాలయ భవనం

రూ.3లక్షలు వ్యయం చేస్తే...

పెద్దపంజాణిలో చేపట్టిన సచివాలయ భవనం పనులు పూర్తయ్యాయి. కానీ ఇక్కడ మరుగుదొడ్లు నిర్మించకపోవడంతో భవనాన్ని ఉపయోగించడం లేదు. రూ.3లక్షల వ్యయం చేస్తే మరుగుదొడ్లు పూర్తవుతాయి. అధికారులు అసంపూర్తిగా ఉన్న సచివాలయ భవన పనులు పూర్తి చేయించి సేవల్లోకి తీసుకొచ్చేలా చర్యలు చేపట్టాల్సి ఉంది.

ఉన్నతాధికారులకు నివేదిక

సచివాలయాలకు అవసరమైన నిధుల విషయంలో ఉన్నతాధికారులకు నివేదిక పంపాం. అధికారులు నిధులు మంజూరు చేసిన వెంటనే భవనాలు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం. **- బాలాజీ, ఎంపీడీవో, పెద్దపంజాణి**

(c) eenadu

పర్యాటకానికి కొత్త ఊపిరి..!

ఈనాడు, అమలాపురం

గోదారమ్మ పరవళ్లు.. పచ్చని పైరు.. రోడ్డుకిరువైపులా స్వాగతం పలికే కొబ్బరి చెట్లు.. విశాల సముద్ర తీరంతో పర్యాటకాభివృద్ధికి ఉన్న అవకాశాలను ప్రపంచానికి పరిచయం చేసేందుకు జిల్లా యంత్రాంగం, ప్రభుత్వం పలు కార్యక్రమాలు అమలు చేస్తోంది.

జిల్లా జీడీపీలో పర్యాటకమే కీలకంగా మారిన తరుణంలో ఆ రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ సంక్రాంతిని అధికారులు, ప్రజాప్రతినిధులు వేదికగా చేసుకున్నారు. ఈ ఏడాది సంక్రాంతి సందడి కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాలతో పోల్చితే కోనసీమలో ఎక్కువ కనిపించిందని చెప్పవచ్చు. ఓ వైపు పడవపోటీలు, ఎస్.యానంలో బీచ్ ఫెస్టివల్, రామచంద్రపురంలో సంక్రాంతి సంబరాలు ఉత్సాహం నింపగా.. ప్రభలతీర్థంతో ఇక్కడి సంస్కృతీ సంప్రదాయాలు దేశానికి చాటి చెప్పాయి.

ఉత్సాహం నింపిన పడవ పోటీలు

ఆత్రేయపురంలో కేరళ తరహాలో జాతీయ స్థాయి పడవ పోటీలు నిర్వహించి జలక్రీడలకు ఇక్కడున్న వనరులు, వసతులను దేశానికి పరిచయం చేశారు. మూడు రోజుల పాటు జాతీయ స్థాయిలో నిర్వహించి పోటీల్లో కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ నుంచి 22 జట్లు హాజరవ్వగా.. స్థానికంగా ఇక్కడ ఈ రంగం అభివృద్ధికి మరిన్ని చర్యలకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. శాప్ పర్యవేక్షణలో ఈ రంగంలోని క్రీడాకారులను గుర్తించి స్థానికంగా శిక్షణ ఇచ్చే అవకాశాలపై ఆలోచన చేస్తున్నారు. గతానికి భిన్నంగా పోటీల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూర్చడం విశేషం.

ఆత్రేయపురంలో పడవ పోటీలు

పెట్టుబడుల ఆకర్షణకు మరింత అవకాశం

ఈ ప్రాంతంలో లొల్లలాకులు, ఇతర ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేసే అవకాశాలున్నాయి. ఇప్పటికే పిచ్చుకలంకలో రిసార్ట్స్ నిర్మాణానికి ఒబెరాయ్ సంస్థ ముందుకురాగా, పతంజలి గ్రూప్ సైతం దృష్టి సారించింది.

ప్రభల తీర్థం..

కోనసీమలో ప్రత్యేక గుర్తింపు పొందిన ఏకాదశ రుద్రుల ప్రభల తీర్థాన్ని ఈ ఏడాది అధికారిక పండగగా సర్కారు గుర్తించింది. ఇదీ పర్యాటక రంగం అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని, ఈ ప్రాంత సంస్కృతీ, సంప్రదాయాలను బాహ్య ప్రపంచానికి తెలియజేయవచ్చని ఆ రంగ నిపుణులు చెబుతున్నారు.

బీచ్ ఫెస్టివల్‌తో ప్రత్యేక గుర్తింపు..

ఆంధ్రా గోవాగా పేరుగాంచిన ఉప్పలగుప్తం మండలం ఎస్.యానం సముద్ర తీరంలోనూ బీచ్ ఫెస్టివల్ నిర్వహించారు. జెట్టీల ఏర్పాటుతోపాటు బోటింగ్, జలక్రీడలు అందుబాటులోకి తీసుకొచ్చారు. సినిమాల చిత్రీకరణను ప్రోత్సహించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అంతర్వేదిలో ప్రైవేటు వ్యక్తుల సాయంతో కొన్ని ఏర్పాట్లు చేస్తున్నా దీన్ని మరింత విస్తృతం చేస్తున్నారు. ఇక్కడికి వచ్చే పర్యాటకులకు హోంస్టే అందుబాటులో ఉండేలా క్షేత్రస్థాయిలో కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మలికిపురంలో విదేశీయులకు వీటిని పరిచయం చేశారు

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు

అమలాపురం పట్టణం, న్యూస్‌టుడే: చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ రాహుల్‌మీనా హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీస్‌స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లను స్టేషన్లకు పిలిపించి ప్రత్యేక కౌన్సిలింగ్ ఇచ్చామని ఎస్పీ రాహుల్‌మీనా ఒక ప్రకటనలో తెలిపారు. నేరాలకు దూరంగా ఉంటూ గౌరవప్రదమైన జీవనోపాధి చూసుకోవాలన్నారు. రౌడీయిజం, గుండాయిజం చేస్తే ఎలాంటి వారైనా శిక్షిస్తామన్నారు. ప్రధాన రహదారులపై ట్రాఫిక్ ఉల్లంఘనలు చేసే వాహనాలు, కార్లను తనిఖీ చేయాలని పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. మైనర్ డ్రైవింగ్, మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

ఎన్టీఆర్ తెలుగుప్రజల ఆత్మగౌరవం

రామచంద్రపురం, న్యూస్‌టుడే: విశ్వవిఖ్యాత నటుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావని తెలుగుప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా పసలపూడి బైపాస్ సెంటర్లోని ఆయన విగ్రహానికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. కూటమి నాయకులు పాల్గొన్నారు.

ఇష్టమైన రంగంలో.. కష్టమైనా రాణించగలం

కాస్ట్యూమ్ డిజైనర్ తాడాల శ్రీనివాస్

న్యూస్‌టుడే, అమలాపురం పట్టణం

మెగాస్టార్ చిరంజీవితో తాడాల శ్రీనివాస్

యువత చదువే కాకుండా.. తమకు ఇష్టమైన రంగంలో రాణించి సత్తాచాటాలని కాస్ట్యూమ్ డిజైనర్ తాడాల శ్రీనివాస్ పేర్కొన్నారు. అల్లవరం మండలం కొమరగిరిపట్నానికి చెందిన ఆయన సినీరంగంలో రాణిస్తున్నారు. తాను ఏదో సాధించాలని 22 ఏళ్ల క్రితం ఇష్టమైన సినీపరిశ్రమలో అడుగుపెట్టినట్లు పేర్కొన్నారు. ఎంతో కష్టపడి అంచెలంచెలుగా ఎదుగుతూ కాస్ట్యూమ్ విభాగంలో ఉన్నత స్థానానికి ఎదిగారు. ఇటీవల విడుదలైన మెగాస్టార్ చిరంజీవి చిత్రం 'మన శంకర వరప్రసాద్‌గారు' సినిమాలో నటీనటులకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా అమలాపురం వచ్చిన ఆయన ఆదివారం 'న్యూస్‌టుడే'తో మాట్లాడారు.

లక్ష్యం దిశగా అడుగులు..

తల్లిదండ్రులు తాడాల పెదకాపు, సాయిలక్ష్మి, అన్నయ్య నాగు ప్రోత్సాహం, నా సతీమణి సంతోషి సహకారంతో ఈ రంగంలో రాణిస్తున్నా. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నా. చదువుకునే సమయంలో ఏది ఇష్టమో అర్థమైంది. ఆ లక్ష్యం సాధించే దాకా ప్రయత్నం చేశా.

వాళ్ల సహకారంతో..

దుస్తులు డిజైన్ చేయడం హాబీగా ఉన్న నాకు మా అమ్మ సహాయపడ్డారు. అన్నయ్య నాగు సినీరంగంలో అప్పుడు మేకప్‌మ్యాన్‌గా ఉన్నారు. అతని సలహాతో సినీపరిశ్రమలో అందరినీ కలుస్తుండేవాడిని.

ఛాలెంజ్‌గా తీసుకున్నా..

మొదటి సినిమా సంక్రాంతి, తర్వాత దేశముదురు, దుబాయ్ శ్రీను, చుక్కల్లో చంద్రుడు, చిత్రలహరి, 8 వసంతాలు, రెడీ, ఆంధ్రాకింగ్ తదితర సినిమాలకు పని చేశా. మైత్రీ మూవీస్, 14రీల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణ సంస్థలకు, దిల్‌రాజు, సుకుమార్ చిత్రాలకు కాస్ట్యూమ్ చీఫ్‌గా చేస్తున్నా. పుష్ప, పుష్ప -2 చిత్రాలకు పని చేయడం ఛాలెంజ్‌గా అనిపించింది.

ఆ సినిమాలు పేరుతెచ్చాయి..

గద్దలకొండ గణేష్, ఇస్మార్ట్ శంకర్, సంక్రాంతికి వస్తున్నాం, నాని గ్యాంగ్‌లీడర్ సినిమాలు పేరు తెచ్చిపెట్టాయి. పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్.. హరీశ్‌శంకర్‌ల కాంబినేషన్‌లో ఉస్తాద్ భగత్ సింగ్ విడుదలకు సిద్ధంగా ఉంది. త్వరలో ప్రభాస్, విజయ్ దేవరకొండ, రష్మిక, అల్లు అర్జున్, లోకేష్ కనకరాజ్‌తో పనిచేయనున్నాను.

చెప్పిందే ధర... ఇచ్చిందే సీటు

అమలాపురం గ్రామీణం/ కలెక్టరేట్, న్యూస్‌టుడే: అధికారులు ఎన్ని సమావేశాలు నిర్వహించినా.. ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా.. ప్రైవేటు ట్రావెల్స్ యజమానుల తీరు మాత్రం మార లేదు. సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకుని అధిక ఛార్జీలతో దోపిడీకి తెరదీశారు. ఒక్కో ట్రావెల్స్ యాజమాన్యం ఒకలా ధరలు వసూలు చేస్తోంది. సాధారణ రోజుల్లో ఉన్న టికెట్ ధరలు పండగ ముందు, తర్వాత మాత్రం అమాంతంగా పెరిగిపోతున్నాయి. నిత్యం తీసుకునే ధరల కన్నా మూడు నుంచి నాలుగు రెట్లు అదనంగా వసూలు చేస్తున్నారు. ఇటీవల రవాణా శాఖ అధికారులు దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నా.. వారి తీరులో మాత్రం మార్పు రావడం లేదు. దీంతో ప్రయాణికులకు ఇక్కట్లు తప్పడం లేదు. అధిక ధరలు తీసుకున్నా పూర్తి సౌకర్యంగా ఉండే సీట్లను కేటాయించడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. శని, ఆదివారాల్లో అమలాపురం నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు ఒక్కో టిక్కెట్ రూ.3వేల నుంచి రూ.3500 వరకు వసూలు చేశారని సమాచారం.

50 వేల మంది వరకు..

హైదరాబాద్ నుంచి పండగకు జిల్లాకు లక్షల మంది వరకు వచ్చినట్లు కోడి పందేల బరుల వద్ద నెలకొన్న సందడిని చూస్తే తెలుస్తోంది. వీరిలో ఎక్కువ మంది సొంత వాహనాలపైనే స్వగ్రామాలకు వచ్చారు. మిగిలిన వారు ఆర్టీసీ బస్సులు, రైళ్లు, ప్రైవేటు ట్రావెల్స్‌పై సొంతూళ్లకు చేరుకున్నారు. అమలాపురం నుంచి హైదరాబాద్‌కు ఆదివారం ఒక్క రోజే సుమారు 50వేల మంది వెళ్లినట్లు అంచనా. వీరు తిరుగు ప్రయాణం చేసే క్రమంలో ఇక్కట్లు తప్పడం లేదు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ అదనంగా ప్రత్యేక బస్సులను నడుపుతున్నా సర్వీసులు ఇంకా పెంచాలని జిల్లా వాసులు కోరుతున్నారు.

ఒక్క బస్సు.. వందల మంది

పల్లెవెలుగు బస్సులో సీట్ల కోసం పాట్లు

సంక్రాంతి పండగకు వచ్చిన ప్రయాణికులు తిరుగు ప్రయాణం బాటపట్టారు. శనివారం ఉదయం నుంచి ప్రయాణికులతో అమలాపురం బస్టాండ్ రద్దీగా మారింది. ఆదివారం పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. బస్సులు చాలక కిక్కిరిసి ప్రయాణాలు సాగించారు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణానికి రెగ్యులర్‌తో పాటు అదనపు సర్వీసులను అందుబాటులో ఉంచారు. రాజమహేంద్రవరం, కాకినాడ మార్గంలో బస్సులు చాలలేదు. బస్సులు స్టాండ్‌లోకి రాగానే సీట్ల కోసం ప్రయాణికులకు ఎగబడ్డారు. ఒక్క బస్సు వస్తే వందమందికిపైగా దగ్గరకు వెళ్లేవారు. ఈ రెండు మార్గాల్లో వందల మంది ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఇబ్బందులు పడ్డారు.

\- న్యూస్‌టుడే, అమలాపురం గ్రామీణం

ప్రత్యేక రైళ్ల సేవలు పొడిగింపు

వి.ఎల్.పురం: ప్రత్యేక రైళ్లను పొడిగించారు. ✦ సంత్రాగచ్చి-యలహంక(02863)ను 4 సర్వీసులుగా ప్రతి గురువారం ఈనెల 22 నుంచి వచ్చే నెల 26 వరకు తిరుగుతుంది. ✦ యలహంక- సంత్రాగచ్చి(02864) 4 సర్వీసులుగా ఈనెల 24 నుంచి వచ్చేనెల 28 వరకు ప్రతి శనివారం నడుస్తుంది. ✦ కాకినాడటౌన్-మైసూర్(07033) 8 సర్వీసులుగా వచ్చేనెల 2 నుంచి 27 వరకు ప్రతి సోమ, శుక్రవారాల్లో తిరుగుతుంది. ✦ మైసూర్-కాకినాడటౌన్(07033) 8 సర్వీసులుగా వచ్చేనెల 3 నుంచి 28 వరకు ప్రతి బుధ, శనివారాల్లో నడుస్తుంది. ✦ షాలిమార్-ఎంజీఆర్ చెన్నై(02841) 4 సర్వీసులుగా వచ్చేనెల 2 నుంచి 23 వరకు ప్రతి సోమవారం నడుస్తుంది. ✦ ఎంజీఆర్ చెన్నై-షాలిమార్(02842) 4 సర్వీసులుగా వచ్చే నెల 4 నుంచి 25 వరకు ప్రతి బుధవారం తిరుగుతుంది.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వరైజ్‌మెంట్స్) కొరకు సంప్రదించండి
Cell: 80085 97607
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 80082 34669

(c) eenadu

ఆత్మీయత కలబోసి.. ఆనందం విరబూసి

రాజోలు జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో 1969లో పదోతరగతి చదివిన విద్యార్థులు ఆదివారం కలిశారు. నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. 57 ఏళ్ల పూర్తయిన సందర్భంగా అంతా ఒకే వేదికపై ఆశీనులై యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బందా సూర్యనారాయణ, కొళ్ల వెంకన్న, నైనాల సీతారామారావు, మాదాసు మోహనరావు తదితరులు పాల్గొన్నారు. - న్యూస్‌టుడే, రాజోలు

ఉత్సాహ హరివిల్లు

కోరింగ అభయారణ్యంలోని చొల్లంగి పర్యాటక కేంద్రం పర్యాటకులతో కళకళలాడింది. ఒక పక్క చొల్లంగి తీర్థం.. మరోపక్క ఆదివారం సెలవు కావడంతో జనం రాకతో కేంద్రమంతా కిక్కిరిసింది. పిల్లలు, పెద్దలు ఆటపాటలతో హాయిగా విహరించారు. గాడిమొగ పీహెచ్‌సీ వైద్య సిబ్బంది కె.ఎస్.ప్రసాద్, కాలా ఆంజనేయులు పర్యవేక్షణలో పర్యాటకులకు వైద్య సేవలు అందించారు. వారిని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వర ప్రసాద్ అభినందించారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పర్యవేక్షణలో సెక్షన్ అధికారులు సిద్ధార్థ, వీరభద్రరావు, ఎఫ్‌బీవోలు ధనంజయ, గోపి, సంధ్యరాణి, కె.మహేష్, ధన లక్ష్మి పర్యాటకులకు సేవలందించారు. -న్యూస్‌టుడే, తాళ్లరేవు

వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ

స్వామివారి అష్టోత్తర పూజలో అర్చకుడు

కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వరస్వామి వారి ఆలయం ఆదివారం ఆధ్యాత్మిక కార్యక్రమాలతో శోభిల్లింది. ఉదయం లక్ష్మీఐశ్వర్య హోమం, గోపూజ, అష్టోత్తర శతనామావళి, కల్యాణం, బాల భోగం, నివేదన తదితర కార్యక్రమాలు కనులపండువగా నిర్వహించారు. వేల మంది స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ పరిసరాలు గోవింద నామస్మరణతో ప్రతిధ్వనించాయి. భక్తులకు అన్న ప్రసాదం అందించారు. ఈవో ఎన్ఎస్ చక్రధరరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. - న్యూస్‌టుడే, ఆత్రేయపురం

పోలవరానికి అండ.. రక్షణ గోడ

పోలవరం కాలువ నిర్మాణ పనుల్లో భాగంగా కుమ్మరిలోవ సమీపంలోని తాండవ నదిపై నిర్మించిన అక్విడక్టు సపోర్టు వాల్ చైనా గోడను తలపిస్తుంది. సుమారు 60 అడుగుల పైబడి ఎత్తులో 500 మీటర్ల పొడవునా కాలువకు నిర్మాణంలో భాగంగా భారీ సపోర్టువాల్ నిర్మాణ పనులు 90 శాతంకు పైగా పూర్తిచేశామని ఈఈ గోవింద్ తెలిపారు. - న్యూస్‌టుడే, తుని గ్రామీణం

విద్యార్థుల విజయంలో తల్లిదండ్రుల పాత్ర కీలకం


మాట్లాడుతున్న విద్యాసంస్థల ఛైర్మన్ నున్న తిరుమలరావు

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: రాజమహేంద్రవరం తిరుమల విద్యాసంస్థల ఆవరణలో ఆదివారం విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు జేఈఈ అడ్వాన్స్‌డ్, మెయిన్, నీట్ పరీక్షలపై అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యాసంస్థల ఛైర్మన్ నున్న తిరుమలరావు మాట్లాడుతూ జేఈఈలో దేశంలో సగటున 28 మంది రాస్తే కేవలం ఒకరికే సీటు లభిస్తుందన్నారు. అదే తిరుమల విద్యాసంస్థల్లో ప్రతి అయిదుగురిలో ఒకరికి సీటు లభిస్తుందన్నారు. దేశంలో 1,18,000 వైద్య సీట్లు ఉంటే 24 లక్షల మంది రాస్తున్నారన్నారు. సగటున 20 మంది రాస్తే ఒకరికి మాత్రమే సీటు లభిస్తుందన్నారు. అదే తిరుమలలో ప్రతి ముగ్గురిలో ఒకరికి సీటు వస్తుందన్నారు. డైరెక్టర్ నున్న సరోజినీదేవి మాట్లాడుతూ పిల్లల ఎదుగుదలలో తల్లిదండ్రుల పాత్ర కీలకమన్నారు. ఇక్కడ చదువుకుని ఐఐటీల్లో సీటు సంపాదించిన విద్యార్థుల తల్లిదండ్రులు తమ అనుభవాలు పంచుకున్నారు. అకడమిక్ డైరెక్టర్ జి.సతీష్‌బాబు, ప్రిన్సిపల్ వి.శ్రీహరి, తదితరులు పాల్గొన్నారు.

పురపాలక.. పన్నులు చెల్లించక..

- బకాయిలు రూ.27.59 కోట్లు
- వసూలైంది రూ.9.57 కోట్లు

మండపేట, న్యూస్‌టుడే: ఆస్తి పన్ను, నీటి ఛార్జీలు చెల్లించేందుకు పట్టణవాసులు ఆసక్తి చూపడం లేదు. పన్ను బకాయిలు పేరుకుపోయాయని, వడ్డీ భారం పడకుండా నిర్ణీత సమయంలోనే చెల్లించాలని మున్సిపల్ అధికారులు, సిబ్బంది విజ్ఞప్తి చేస్తున్నా ఎక్కువ మంది మొహం చాటేస్తున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని నాలుగు పురపాలక సంఘాల్లో బకాయిలు కొండలా పేరుకుపోయాయి. అధికారులు వార్డుల్లో తిరుగుతూ అవగాహన కల్పిస్తున్నా వసూళ్లు మాత్రం ఆశించిన స్థాయిలో కనిపించడం లేదు. ఖాయిలా పరిశ్రమలతో పాటు భారీ నిర్మాణాలు, సినిమా థియేటర్లకు సంబంధించి బకాయిలు పెరిగిపోతున్నాయి. వసూలులో ప్రగతి కరవవుతోంది. పలు ప్రభుత్వ కార్యాలయాల నుంచి కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. పన్ను వసూలు మందగించడంతో పట్టణాల్లో అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మరోపక్క చేసిన పనులకు సంబంధించి గుత్తేదారులకు చెల్లించాల్సిన బకాయిలు కూడా పేరుకుపోతున్నాయి.

పట్టణాల వారీగా డిమాండ్, వసూలు రూ.కోట్లలో				
పట్టణం	అసెస్మెంట్లు	డిమాండ్	వసూలు	శాతం
అమలాపురం	17486	17.48	5.47	31.29
రామచంద్రపురం	13682	8.12	3.07	37.80
ముమ్మిడివరం	6278	1.99	1.03	51.75

మండపేట మున్సిపల్ కార్యాలయం వద్ద ఆస్తి పన్ను చెల్లింపుదారులు

వార్డు సచివాలయల వారీగా..

వార్డు సచివాలయాల వారీగా కార్యదర్శులు ఇంటింటికి వెళ్లి పన్ను బకాయిలపై అవగాహన కల్పిస్తున్నారు. దీంతో సిబ్బందికి హామీ ఇస్తున్నా వాస్తవానికి పన్ను చెల్లించడానికి ముందుకు రావటంలేదు.

● గత ఏడాదిలో మండపేట పట్టణంలో పన్నుల చెల్లింపులకు సంబంధించి మున్సిపల్ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేకుండా ఇంటింటికి రెవెన్యూ సిబ్బంది వెళ్లి బిల్లులు చెల్లించినవారికి అక్కడికక్కడే కంప్యూటర్ ద్వారా రసీదులిచ్చేలా చర్యలు తీసుకున్నారు. ఇదే విధానం అన్ని చోట్లా అమలైతే సత్ఫలితం ఉంటుంది.

జిల్లాలో ఇలా..

కోనసీమ జిల్లాలో మూడు మున్సిపాలిటీల్లోని ఖాళీ స్థలాలతో కలిపి మొత్తం 37,446 అసెస్మెంట్లు ఉండగా పాతబకాయిలతో కలిపి రూ.27.59 కోట్ల వరకు డిమాండ్ చేరింది. ఇంతవరకు రూ.9.57 కోట్లు మాత్రమే వసూలైంది. ఆర్థిక సంవత్సరం ముగింపునకు ఇంకా రెండున్నర నెలల సమయం ఉన్నా వసూలు చేయాల్సిన పన్ను కొండలా ఉంది.

పట్టణాభివృద్ధికి సహకరించాలి..

ఆస్తి పన్నులను సకాలంలో చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించాలి. సమీక్షలు నిర్వహించి పన్ను వసూలు చేసేందుకు మున్సిపల్ కమిషనర్లకు దిశానిర్దేశం చేస్తున్నాం. మైకులతో అన్ని వార్డుల్లో ప్రచారం చేస్తున్నాం. సిబ్బంది ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పిస్తున్నారు. మార్చి నాటికి నూరు శాతం వసూలు చేసేలా అన్ని చర్యలు తీసుకుంటున్నాం.

- నాగ నరసింహారావు, మున్సిపల్ ఆర్డీ, రాజమహేంద్రవరం

వేమన విగ్రహానికి నివాళులు అర్పిస్తున్న కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి తదితరులు

వేమనకు కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి నివాళి

రావులపాలెం పట్టణం, న్యూస్‌టుడే: రావులపాలెంలోని పోతంశెట్టి రామిరెడ్డి పార్కు వద్ద వేమన జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. వేమన అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ప్రముఖ సినీ దర్శకుడు ఎస్.వి.కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి హాజరయ్యారు. వేమన విగ్రహానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. అనంతరం స్థానిక కల్యాణ మండపంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ మాజీ ఛైర్మన్ కె.వి.సత్యనారాయణరెడ్డి, మాజీ సర్పంచి గొలుగూరి వెంకటరెడ్డి, సీఆర్సీ అధ్యక్షుడు నాగమోహన్‌రెడ్డి, వర్తక సంఘం అధ్యక్షుడు పోతంశెట్టి కనికిరెడ్డి, సూర్యభాస్కర్‌రెడ్డి, పడాల పెదవెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నూతన అధ్యక్ష, కార్యదర్శులకు నియామకపత్రాలు అందిస్తున్న సంఘ రాష్ట్ర ప్రతినిధులు

ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం అధ్యక్షుడిగా వర్మ

కాకినాడ కలెక్టరేట్: రాష్ట్ర ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్ష కార్యదర్శులుగా ఏపీఎస్ఆర్టీసీకి చెందిన వర్మ, వై.శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. ఆదివారం సంఘ రాష్ట్ర అధ్యక్షుడు పి.రమేశ్‌బాబు, ఆల్ ఇండియా డ్రైవర్ల సంఘం జాతీయ అధ్యక్షుడు వై.నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సంఘ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రమేశ్‌బాబు మాట్లాడుతూ వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఏపీఎన్జీవో కాకినాడ యూనిట్ అధ్యక్షుడు అరదాడి సత్తిరాజు, ఎ.తాతారావు తదితరులు పాల్గొన్నారు.

నిరుపేదలకు అండగా సర్కారు: మంత్రి సుభాష్

▲ 39 మంది లబ్ధిదారులకు రూ.24.61 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

లబ్ధిదారులకు చెక్కు అందిస్తున్న మంత్రి సుభాష్

రామచంద్రపురం, న్యూస్‌టుడే: కష్టకాలంలో పేదలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న పేద కుటుంబాలకు సీఎం సహాయ నిధి అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. ఆదివారం మంత్రి తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన 39 మంది లబ్ధిదారులకు రూ.24.61లక్షలు విలువ చేసే సీఎం సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం సహాయ నిధికి అర్హులైన వారు నేరుగా ప్రజా ప్రతినిధులను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో కూటమి పార్టీ నాయకులు వాసంశెట్టి సత్యం, జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి పోలిశెట్టి చంద్రశేఖర్, రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టర్ పెంకె అన్నపూర్ణ, పట్టణ తెదేపా అధ్యక్షుడు ఉండవల్లి శివ, కాజులూరు అధ్యక్షుడు వద్దాది నారాయణమూర్తి, రామచంద్రపురం అధ్యక్షులు కొత్తపల్లి శ్రీను, కె.గంగవరం మండల తెదేపా అధ్యక్షులు మేడిశెట్టి రవికుమార్, స్వచ్ఛ ఆంధ్ర డైరెక్టర్ సలాది రమేష్ రాష్ట్ర బీసీ సెల్ నాయకులు పెంకె సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

ఉత్సవ కమిటీ ఛైర్మన్‌గా రమేష్‌రాజు

అంతర్వేది, న్యూస్‌టుడే: అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవ సేవా కమిటీ ఛైర్మన్‌గా మలికిపురానికి చెందిన వేండ్ర రమేష్‌రాజు(రాంబాబురాజు), మరో 88 మంది సభ్యులను ఆదివారం నియమించారు. వీరందరూ స్వామివారి కల్యాణోత్సవాలు జరిగే పది రోజుల పాటు వివిధ విభాగాల్లో సేవలందిస్తారు. సోమవారం రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో ప్రమాణస్వీకారం చేయనున్నారు.

ఏఐసీఎస్ కబడ్డీ పోటీలకు ఎంపిక

సామర్లకోట: ఆలిండియా సివిల్ సర్వీసెస్ కబడ్డీ పోటీలకు సామర్లకోటకు చెందిన కేవీ శ్రీనివాసరావు ఎంపికయ్యారు. గతేడాది నవంబర్ 19 నుంచి 22వ తేదీ వరకు విజయవాడలో రాష్ట్ర జట్టు ఎంపిక జరిగింది. 150 మంది పాల్గొనగా 14 మందిని ఎంపిక చేశారు. వారిలో సామర్లకోటకు చెందిన శ్రీనివాసరావు ఒకరు. ఈయన పెద్దాపురం మండలంలోని చినబ్రహ్మదేవం జడ్పీ ఉన్నత పాఠశాలలో పీడీగా పనిచేస్తున్నారు. ఫిబ్రవరి 9 నుంచి 14వ తేదీవరకు చండీగఢ్‌లో జరిగే పోటీల్లో పాల్గొంటారు. శ్రీనివాసరావును తర్ఫీదు ఇచ్చిన ఉపాధ్యాయులు వైకుంఠం, మురళీకుమార్ అభినందించారు.

ప్రైవేటు బస్సుల తనిఖీ

అమలాపురంలో పత్రాలను పరిశీలిస్తున్న ట్రాఫిక్ ఎస్సై ఏసుదాస్

అమలాపురం పట్టణం, న్యూస్‌టుడే: సంక్రాంతి పండగ ముగింపు సందర్భంగా హైదరాబాద్‌కు వెళ్లేందుకు బస్సులకు గిరాకీ ఏర్పడింది. ఇదే అదునుగా ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు బస్సులు ఎలా ఉన్నా.. పట్టించుకోకుండా నడిపేస్తున్నారు. ఓ ప్రైవేటు బస్సు వెనుక అద్దం పగిలిపోతే చెక్క ఏర్పాటు చేసి నడపడంపై 'నిర్లక్ష్యానికి నిలువుటద్దం' శీర్షికన ఆదివారం 'ఈనాడు'లో ప్రచురితమైన చిత్ర కథనానికి అధికారులు స్పందించారు. ట్రాఫిక్ ఎస్సై ఏసుదాస్ పోలీస్ సిబ్బందితో అమలాపురం పట్టణం నుంచి బయలుదేరుతున్న బస్సులను పరిశీలించారు. ప్రయాణికులకు అసౌకర్యం కల్పిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అద్దంలేని బస్సు యాజమాన్యానికి రూ.10,600 జరిమానా విధించినట్లు జిల్లా రవాణాశాఖాధికారి శ్రీనివాసరావు తెలిపారు. ఆ బస్సుకు సంబంధిత యాజమాన్యంతో అద్దం వేయించినట్లు చెప్పారు.

ఈనాడు కథనాలకు స్పందన

మత్స్యకారులకు భరోసా

● చేపల వేటలో మరణించిన వారికి పరిహారం రూ.10 లక్షలకు పెంపు

జెట్టీ వద్ద చేపలు ఎగుమతి చేస్తున్న మత్స్యకారులు

న్యూస్‌టుడే, అల్లవరం

ఆపద సమయంలో మత్స్యకార కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్‌వై) పథకం కింద మృతి చెందిన మత్స్యకారులకు ప్రమాద బీమా మొత్తాన్ని పెంచారు. వేటసాగిస్తుండగా ప్రమాదవశాత్తూ మరణించిన మత్స్యకారుడి కుటుంబానికి గతంలో రూ.2 లక్షలు ఇచ్చేవారు. ఇప్పుడు దానిని రూ.10 లక్షలకు పెంచారు. సాధారణ మరణంతో పాటు, ఇతర ప్రమాదాల్లో మృతి చెందితే కార్మిక శాఖ ద్వారా రూ.2 లక్షలు పరిహారంగా అందిస్తారు.

ఎవరు అర్హులంటే..

మత్స్యసహకార సంఘంలో సభ్యులై ఉండాలి. చేపల వేట లైసెన్సు కలిగి ఉన్నవారు మాత్రమే ఈ పథకానికి అర్హులు. సముద్రంలో వేట సాగించే బోట్లపై పని చేసే వారు మత్స్యశాఖ అధికారుల ద్వారా పేర్లు నమోదు చేయించుకోవాలి.

ఈ పత్రాలు అందించాలి..

మత్స్యకారుడి ఆధార్ కార్డు, మరణ ధ్రువీకరణ పత్రం, పంచనామా పత్రం, రేషన్ కార్డు, మత్స్యసహకార సంఘం ధ్రువీకరణ పత్రం, సంఘం తీర్మాన పత్రాలను జిల్లా మత్స్యశాఖ కార్యాలయంలో, రైతు సేవాల కేంద్రాల్లో గాని అందించాలి.

జిల్లాలో ఇలా..

జిల్లాలో 93 కి.మీ. మేర సముద్ర తీరం వెంబడి సుమారు 30 వరకు మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. మరో 20 ప్రాంతాల్లో మత్స్యకారులు నివసిస్తున్నారు. సముద్ర వేటపై ఆధారపడిన వారు 11వేల మంది వరకు ఉన్నారు. గోదావరి, చెరువుల్లో వేట ద్వారా మరో 30వేల మంది వరకు జీవనం సాగిస్తున్నారు. వీరు మెరైన్, ఫిన్‌ల్యాండ్ అనే రెండు రకాల మత్స్య సహకార సంఘాల్లో సభ్యులుగా కొనసాగుతున్నారు. ఈ పథకం ఈ రెండు సంఘాల వారికి వర్తించనున్నట్లు అధికారులు తెలిపారు. పీఎంఎంఎస్‌వై పథకాన్ని మత్స్యకారులందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా మత్స్యశాఖ అధికారి పీవీ శ్రీనివాసరావు కోరారు.

లోవలో కిక్కిరిసిన భక్తులు

లోవ.. భక్తజన తోవ

తుని గ్రామీణం: లోవ తలుపులమ్మ దేవస్థానానికి ఆదివారం 12 వేలకు పైగా భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. దేవస్థానానికి రూ.4.59 లక్షల ఆదాయం సమకూరినట్లు డిప్యూటీ కమిషనర్ విశ్వనాథరాజు తెలిపారు. శుభం చిత్రం హీరో శ్రీనివాస్ గవిరెడ్డి దర్శించుకుని అమ్మవారికి పూజలు చేశారు. ఆలయ సమీపంలోని శీతల పానీయాల దుకాణంలో తాగునీటి సీసాలు, ఇతర డ్రింక్సు రూ.10 నుంచి 20 అదనపు ధరకు విక్రయించడంతో పలువురు ఆలయాధికారులకు ఫిర్యాదు చేశారు. తగు చర్యలు తీసుకుంటామని ఆలయాధికారులు తెలిపారు.

EENADU eClassifieds

BUSINESS SERVICES

బంగారం బ్యాంకులలో/ ఏ ఇతర ప్రైవేటు సంస్థలలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈరోజు మార్కెట్ ధర ప్రకారం కొనబడును. (స్పాట్ క్యాష్). Ph: 8142292071.

బంగారం బ్యాంకులలో, ముత్తూట్, మనప్పురం, ఇతర ప్రైవేట్‌సంస్థల్లో తాకట్టులోఉన్నది విడిపించి ఈరోజు మార్కెట్‌ధర ప్రకారం కొనబడును. స్పాట్‌క్యాష్, ✆ 9849138626.

REAL ESTATE

PLOT FOR SALE

RAJAMAHENDRAVARAM CITY

RK Township వారి రాజమండ్రి వెంకటాపై సంక్రాంతి Gold ఆఫర్ కలదు. వివరాలకు: బ్రాంచ్ మేనేజర్, Contact Cell: 99490 91197.

JOBS

Wanted Co-Ordinators, PRO's, Teachers for Primary & HS, Teachers for all Subjects. The-jus High School, DWM, Rjy(R), ✆ 9848225858

కరీంనగర్‌లోని డాక్టర్ గారి ఇంట్లో వంట చేయడానికి అనుభవం కలిగిన, ఏ బాదరాబంది లేని 45 ఏళ్ళ వయస్సు పైబడిన మహిళ కావలెను. ఆకర్షణీయమైన జీతం. 98480 14512.

మంచి అవకాశం. 100% జెన్యూన్, న్యూగా స్టార్ట్ చేయబడిన ఇండియన్ కంపెనీలో P/F టైమ్‌చేస్తూ వీక్లీ 5K to 10K. Q: ఇంటర్/డిగ్రీ. ✆ 63025 23677

మండపేట టౌన్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూంకి సె.గార్డ్స్, ఆఫీస్ బాయ్స్ (జీ. 12 వేలు) హౌస్ కీపింగ్ (జీ. 9 వేలు) కావలెను ✆ 9676392502, 9705406949.

హైదరాబాద్‌లో వృద్ధులను, పిల్లలను, పేషెంట్లకు, సేవ, ఇంటి, వంటపనులు చేయుటకు స్త్రీలు/ఆయాలు/నర్సులు, కేర్ టేకర్స్ కావలెను. జీతం: 15-20 వేలు+రూం+భో. ఫ్రీ. 9346705231.

నెక్ సూచించిన కోడిగుడ్ల ధర
★ For the Information of Trade & Industry
★ తూర్పుగోదావరి జోన్ ప్లాస్టిక్ ట్రేలో సరఫరా చేసే ఫారం గేటు ధర రూ. 5-15 పై॥
అనపర్తి ఆఫీసు: 08857-226908

EENADU for Advertisement Contact: 8008597607

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

ధరవరలు

అంబాజీపేట కొబ్బరి మార్కెట్

కొబ్బరి (క్వింటాళ్లలో)	ధర (రూ॥లలో)
కొత్తకొబ్బరి కురిడీ (వెయ్యింటికి):	18,000
పాతకాయ: గండేరా	27,000
గటగట	25,000
కొత్తకాయ: గండేరా	26,000
గటగట	24,000
నీటి కాయ (వెయ్యింటికి):	
పాత (ముక్కుడు) కాయ	16,000-18,000
కొత్త (పచ్చి) కాయ	16,000-17,000
కొబ్బరినూనె మార్కెట్:	
15 కిలోలు	5,000
కిలో	350

గమనిక: అంబాజీపేట కొబ్బరి మార్కెట్ ధరలు ప్రతి బుధ, శనివారాల్లో మాత్రమే మారుతాయి.

వెన్‌కాబ్ చికెన్ ధర కిలోకు రూ॥లో

ఫారంరేటు	157-00
రిటైల్ లైవ్	184-00
డ్రెస్డ్	267-00
స్కిన్‌లెస్	304-00

92.7 FM Rajamahendravaram ఈ FM 92.7 Mee FM

ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు

సోమవారం నుంచి శుక్రవారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ॥ 5 - ఉ॥ 7
ఈ-మార్నింగ్స్	ఉ॥ 7 - ఉ॥ 11
నువ్వా నేనా	ఉ॥ 11 - మ॥ 2
సత్యభామ	మ॥ 2 - సా॥ 5
లైట్ తీస్కో	సా॥ 5 - రా॥ 9
సరదాగా కాసేపు	రా॥ 9 - రా॥ 12
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా॥ 12 - తె॥ 5

/Eenadufm

For Advertising on Eenadu FM Contact 9000180626, 9989993175

ఎస్.అన్నవరం నిండుగా.. బోనాల పండగ

అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు బారులుదీరిన భక్తులు (అంతర చిత్రం) నల్లగొండమ్మ

తుని గ్రామీణం, న్యూస్‌టుడే: మండలంలోని ఎస్.అన్నవరం గ్రామ దేవతగా విరాజిల్లుతున్న నల్లగొండమ్మ జాతర ఆదివారం ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి మహిళలు పెద్దఎత్తున తలపై బోనాలతో తరలివచ్చి అమ్మవారికి సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. గ్రామంలో మేళతాళాలు మంగళ వాయిద్యాలు నడుమ అమ్మవారిని ఊరేగింపు నిర్వహించారు. మాజీ మంత్రి దాడిశెట్టి రాజా అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నిర్వహించిన అన్నసమారాధన కార్యక్రమంలో భక్తులు పాల్గొని సామూహిక బోజనాలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

నేడు వినతుల స్వీకరణ

అమలాపురం కలెక్టరేట్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్‌లో ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నట్లు కలెక్టరేట్ అధికారులు తెలిపారు. కలెక్టర్ మహేష్‌కుమార్, ఇతర శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొంటారన్నారు. ప్రజలు వారి సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కారం పొందాలని సూచించారు.

సముద్రతీరంలో భక్తుల స్నానాలు

చొల్లంగి తీర్థం.. జనసంద్రం

పూజలందుకున్న కాలబైరవుడు

కాట్రేనికోన, న్యూస్‌టుడే: బ్రహ్మసమేధ్యంలోని నీలరేవులో ఆదివారం చొల్లంగి తీర్థం ఘనంగా నిర్వహించారు. ఇక్కడ శనివారం రాత్రి జాతర నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వేల మందిగా భక్తులు తరలివచ్చారు. ఆదివారం తెల్లవారుజాము నుంచి సముద్రస్నానాలు చేసి కాల భైరవుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలర్పించారు. పల్లం రోడ్డు, వంతెనలు ఇరుకుగా ఉండటంతో ఆలయానికి వచ్చి వెళ్లే భక్తులు వాహనదారులు ట్రాఫిక్‌తో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆలయకమిటీ ఆధ్వర్యంలో అన్నసమారాధన నిర్వహించారు. ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు.

ప్రభ ఎత్తు తగ్గించడంపై వివాదం

అంబాజీపేట, న్యూస్‌టుడే: అంబాజీపేటలో 120 ఏళ్ల చరిత్ర ఉన్న ప్రభల తీర్థానికి తీసుకొచ్చే ప్రభ ఎత్తును తగ్గించడంపై ఆదివారం రెండు సామాజికవర్గాల మధ్య వివాదం రేగింది. ముక్కనుమ రోజున ఏటా అంబాజీపేటలో ఈ ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇక్కడి తీర్థ స్థలికి మాచవరం నుంచి పార్వతీరాజేశ్వరస్వామి, పార్వతీ(కందుల)మల్లేశ్వర స్వామి, యువగణపతి ప్రభలను సర్వాంగ సుందరంగా అలంకరించి తీసుకువస్తారు. ఈ ఏడాది కందులమల్లేశ్వరస్వామి ప్రభ ఎత్తును తగ్గించేయడంతో ఓ సామాజికవర్గం వారు నిర్వాహకులను ప్రశ్నించారు. స్థానికంగా నిర్మించిన గోపురం(ఆర్చి) అడ్డుగా వస్తున్న కారణంగా తగ్గించినట్లు నిర్వాహకులు వివరించారు. ఆర్చి నిర్మాణ సమయంలోనే ఎంత ఎత్తులో కావాలంటే అంతవరకు నిర్మిస్తామని చెప్పినా స్పందించలేదని, ఇప్పుడు ఆ కారణంగానే ఎత్తు తగ్గించామని చెబుతుండటం ఎంతవరకు సమంజసమని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సమయంలో కొంత వివాదం చోటుచేసుకుంది. వచ్చే ఏడాది తగిన జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పడంతో సద్దుమణిగింది.

100 మంది రక్తదానం

ద్రాక్షారామ, న్యూస్‌టుడే: ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా రామచంద్రపురం మండలం మాలపాడులో ఆదివారం రక్తదాన శిబిరం ఏర్పాటుచేశారు. శిబిరాన్ని మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రారంభించారు. దాదాపు 100మందికి పైగా రక్తదానం చేశారు. రక్తదాతలకు మంత్రి చేతుల మీదుగా ధ్రువపత్రాలు అందజేశారు. అనంతరం అంబేడ్కర్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంటు పాల్గొన్నవారికి పతకాలు అందించి వారితో కొంతసేపు క్రికెట్ ఆడారు. తెదేపా నాయకుడు వాసంశెట్టి సత్యం, జనసేన నాయకుడు పోలిశెట్టి చంద్రశేఖర్, రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టరు పెంకె అన్నపూర్ణ పాల్గొన్నారు. ● ద్రాక్షారామలో నిర్వహించిన ఎన్టీఆర్ వర్ధంతిలో తెదేపా జిల్లా ఉపాధ్యక్షుడు చింతపల్లి వీరభద్రరావు, రావూరి సుబ్బారావు, పెంకె అన్నపూర్ణ, గారపాటి జోగారావు, పెంకె సాంబశివరావు, ఆకుల కొండబాబు పాల్గొన్నారు.

20న విద్యుత్తు ఛార్జీలపై ప్రజాభిప్రాయ సేకరణ

అమలాపురం గ్రామీణం: 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అమలు చేయనున్న విద్యుత్తు ఛార్జీల(టారిఫ్)పై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనున్నట్లు ఎస్ఈ బి.రాజేశ్వరి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. కలెక్టర్ కార్యాలయానికి సమీపంలోని తమ కార్యాలయంలో జరిగే వీడియో కాన్ఫరెన్సులో పాల్గొని విద్యుత్తు పంపిణీ సంస్థలు సమర్పించే టారిఫ్ పిటిషన్లపై ప్రజలు తమ అభిప్రాయాన్ని వెల్లడించవచ్చని పేర్కొన్నారు. ప్రజాభిప్రాయ సేకరణలో వచ్చిన సూచనలను కమిషన్ పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటుందన్నారు.

(c) eenadu

రాజోలు

• రాజోలు • కొత్తపేట • పి.గన్నవరం

ప్రారంభానికి అన్న క్యాంటీన్ సిద్ధం

కొత్తపేటలో నిర్మాణం పూర్తయిన భవనం

కొత్తపేట : పేదలకు తక్కువ ధరకే నాణ్యమైన భోజనం అందించాలనే లక్ష్యంతో త్వరలోనే కొత్తపేటలో అన్న క్యాంటీన్‌ను ప్రారంభిస్తామని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. పాతబస్టాండ్ సెంటర్‌లో ప్రారంభానికి సిద్ధమైన క్యాంటీన్‌ను ఆదివారం ఆయన పరిశీలించారు. 2019 ఎన్నికల ముందు అన్న క్యాంటీన్ ద్వారా రూ.5కే భోజనం అందించామని, గత వైకాపా ప్రభుత్వం వీటిని రద్దుచేసి పేదలకు భోజనం అందకుండా చేసిందని విమర్శించారు. సాదె శ్రీనివాస్, బూసి భాస్కరరావు, రెడ్డి శ్రీనివాస్ పాల్గొన్నారు.

సమాజ అభివృద్ధికి సమష్టి కృషి

ఆత్రేయపురం, న్యూస్‌టుడే: సమాజ అభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలని ప్రవాసాంధ్రుడు, వేగేశ్న ఛారిటబుల్ ట్రస్ట్ అధినేత వేగేశ్న రామకృష్ణంరాజు పిలుపునిచ్చారు. ఆదివారం ఆత్మ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు వి.తమ్మిరాజు అధ్యక్షతన ఆత్రేయపురంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక అధ్యక్షుడిగా ముదునూరి వెంకటరాజును నియమిస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం వాడపల్లి దేవస్థానం ఛైర్మన్ ముదునూరి వెంకటరాజు, విశ్రాంత కర్నల్ ఎస్ఆర్ఎం, ప్రముఖులు వడలి కామేశ్వరి, విశ్రాంత ఇంజినీర్ బాలాజీ, ముక్కవిల్లి శ్రీరామచంద్రమూర్తి, అయ్యగారి వెంకటరామయ్యలను సత్కరించారు. ఉద్దరాజు విజయలక్ష్మి, సీహెచ్ చిన్నవెంకటరాజు, సభ్యులు పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా

మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు: రాజోలు: 80085 74174 పి.గన్నవరం: 80085 74229 కొత్తపేట:90323 93884

ఉ॥ 10 - మ॥ 1

రోడ్డు చెంత వ్యర్థాల తొలగింపు

ఆత్రేయపురం, న్యూస్‌టుడే: వాడపల్లిలో పలుచోట్ల చెత్త పేరుకుపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని సర్పంచి పోచిరాజు సూర్యకుమారి దృష్టికి తీసుకువెళ్లగా సిబ్బందితో చెత్త తొలగించే పనులు చేయించారు.

అంబాజీపేట : మాచవరం పంచాయతీ పరిధిలోని అంబాజీపేట ప్రధాన కూడలి, పోలీస్‌స్టేషన్ రోడ్డు, పంచాయతీ రోడ్డు తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య లోపాలు తలెత్తడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ వైనాన్ని సర్పంచి నాగాబత్తుల శాంతకుమారి వద్ద ప్రస్తావించగా ఆమె స్పందించి చర్యలు చేపట్టారు.

పంట కాలువలో పూడికతీత పనులు

మామిడికుదురు: పాశర్లపూడి నుంచి కొట్టుమెరక వరకు సాగునీటి కాలువలో పూడిక, మట్టి పేరుకుపోవడంతో అవస్థలు పడుతున్నామని స్థానిక రైతులు చెప్పిన సమస్యను జలవనరుల శాఖ అధికారులు, సాగునీటి సంఘం వద్ద ప్రస్తావించగా స్పందించారు. పొక్లెయిన్‌తో పూడికతీత పనులు చేపట్టారు.

చివరి దశ నత్తనడకే..

– న్యూస్‌టుడే, మామిడికుదురు

ఎట్టకేలకు 216 జాతీయ రహదారి పనులు పూర్తి కావొచ్చినా చివరి దశలో పాశర్లపూడిలోని వై.జంక్షన్ వద్ద అడ్డంకులు తొలగకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. రాజోలు మండలం శివకోటి నుంచి మామిడికుదురు మండలం పాశర్లపూడిలోని కైకాలపేట వరకు 21 కిలోమీటర్ల మేర రహదారి పనులు పూర్తయ్యాయి. కైకాలపేటలో వైనతేయ వారధికి వెళ్లే రహదారిలో ఇది అనుసంధానమయ్యే చోట ఒకవైపు పూరిళ్లు, మరోపక్క ఇతర ఆక్రమణలు అడ్డంకిగా నిలిచాయి. వాటిని తొలగించడంలో ఎదురవుతున్న జాప్యం కారణంగా పూరిళ్ల వెనక వైపు నుంచి సిమెంటు డ్రెయిన్ నిర్మాణ పనులు కొనసాగిస్తున్నారు. దీంతో ఆక్రమణల్లో ఉన్న ఇళ్లు రహదారి మధ్యలోకి రావడంతో వాహనచోదకులు అయోమయానికి గురవుతున్నారు. ఇక్కడ రద్దీ పెరిగి రాకపోకలకు ఇబ్బందులు నెలకొనడంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం ఇక్కడ తాత్కాలికంగా వేగ నియంత్రణ కోసం రేకు డబ్బాలను ఏర్పాటు చేసినా అవస్థలు తప్పడం లేదు. వశిష్ఠ నదిపై మలికిపురం మండలం దిండి-చించినాడ మధ్య ఉన్న వారధి మరమ్మతుల్లో భాగంగా భారీ వాహనాలను నిలుపుదల చేయడంతో జాతీయ రహదారిపై భారీ వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వారధి మరమ్మతులు పూర్తవ్వగానే బైపాస్‌పై రాకపోకలు రెండు మూడు రెట్లు పెరిగే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. సత్వరమే ఆక్రమణలను తొలగించి చివరి దశ పనులు పూర్తి చేయాలని అంతా కోరుతున్నారు.

పాశర్లపూడిలో బైపాస్ మధ్యలోకి వచ్చిన పూరిళ్లు

సత్వర కార్యాచరణకు సిద్ధం

పాశర్లపూడి పరిధిలోని కైకాలపేట వై.జంక్షన్ వద్ద ఉన్న ఆక్రమణలను తొలగించి రహదారి పనులను పూర్తి చేసేందుకు సత్వర కార్యాచరణ చేపడుతున్నాం. దీనికి సంబంధించి పూరిళ్లలోని కుటుంబాల వారికి వేరేచోట స్థలాలు కేటాయించడం వల్ల వారిని అక్కడికి పంపించేందుకు సంబంధిత అధికారులు కృషి చేస్తున్నారు. వారం రోజుల వ్యవధిలో ఇక్కడి రహదారి పనులను పూర్తిచేసి వాహనాల రాకపోకలకు ఏవిధమైన ఇబ్బందులు లేకుండా చేస్తాం. ప్రస్తుతం ప్రమాదాలు జరగకుండా అవసరమైన రక్షణ చర్యలు చేపట్టాం.

– వెంకటరమణ, ఏఈఈ, ఎన్.హెచ్.

న్యాయవాద వృత్తి మహోన్నతం

పి.గన్నవరం: న్యాయవాద వృత్తి మహోన్నతమైనదని మానేపల్లి మాజీ సర్పంచి, స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్‌గా ఎంపికైన కోళ్ల తిరుమలరావు అన్నారు. స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్‌గా ఎంపికైన ఆయన్ను ఆదివారం గ్రామస్థులు, పూర్వ విద్యార్థులు చాకలిపాలెంలో సత్కరించారు. విశ్రాంత ఉపాధ్యాయుడు ఎం.రవీంద్రనాథ్ అధ్యక్షత వహించారు. జిల్లా వైద్యఆరోగ్య శాఖ డీపీవో టి.కె.శ్రీనివాసరావు, వీఆర్వో సత్యనారాయణ, మాజీ సర్పంచి అర ఏడుకొండలు, న్యాయవాదులు కాండ్రేగుల నర్సింహం, శ్రీనివాస్ పాల్గొన్నారు.

తిరుమలరావు దంపతులను సత్కరిస్తున్న గ్రామస్థులు

పేదల పెన్నిధి ఎన్టీఆర్

కొత్తపేట, ఆలమూరు, రాజోలు, అయినవిల్లి, మలికిపురం, రావులపాలెం పట్టణం, రావులపాలెం గ్రామీణం, అంబాజీపేట, ఆత్రేయపురం, సఖినేటిపల్లి, మామిడికుదురు, పి.గన్నవరం, న్యూస్‌టుడే: పేదల పెన్నిధి ఎన్టీఆర్ అని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ఆదివారం దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు వర్ధంతి సందర్భంగా కొత్తపేటలోని బస్టాండ్ సెంటర్, వాడపాలెంలోని విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కంఠంశెట్టి శ్రీనివాసరావు, ముత్యాల బాబ్జి, బూసి జయలక్ష్మి, ధర్నాల రామకృష్ణ, చిలువూరి సతీష్‌రాజు, గుత్తుల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ● రాజోలు, దిండిలోని బాలయోగి కూడలి, లక్కవరం ఎన్టీఆర్ పార్కులో విగ్రహాలకు జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ భూపతిరాజు ఈశ్వరరాజువర్మతో కలిసి తెదేపా ఇన్‌ఛార్జి గొల్లపల్లి అమూల్య పూలమాల వేసి నివాళి అర్పించారు. రోడ్డు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ ముదునూరి చినబాబు, ప్రాజెక్ట్ కమిటీ ఛైర్మన్ గుబ్బల శ్రీనివాస్, ఎంపీపీ కడలి శ్రీదుర్గ, ఏఎంసీ ఛైర్‌పర్సన్ కేతా వెంకటలక్ష్మి, ఉప సర్పంచి పామర్తి రమణ, జగడం సత్యనారాయణ పాల్గొన్నారు.● రావులపాలెంలో జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు చిలువూరి సతీష్‌రాజు, రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ, డీసీఎంఎస్ మాజీ ఛైర్మన్ కె.వి.సత్యనారాయణరెడ్డి, మండల తెదేపా అధ్యక్షుడు కొప్పిశెట్టి ప్రసాద్, గుత్తుల రాంబాబు, అచ్చిరెడ్డి పాల్గొన్నారు. ● పుల్లేటికుర్రులో ఎన్టీఆర్ యువసేన అధ్యక్షుడు వక్కలంక బుల్లియ్య ఆధ్వర్యంలో పేదలకు దుప్పట్లు, చీరలు పంపిణీ చేశారు. రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ బొంతు పెదబాబు, తెదేపా జిల్లా అధికార ప్రతినిధి దాసరి వీరవెంకటసత్యనారాయణ, ఎంపీటీసీ సభ్యుడు పబ్బినీడి రాంబాబు, సొసైటీ ఛైర్మన్ సుంకర గణపతిరావు, దొమ్మేటి సురేష్, ఏఎంసీ మాజీ ఛైర్మన్ అరిగెల బలరామ్మూర్తి పాల్గొన్నారు. ● పి.గన్నవరంలోని క్యాంపు, నియోజకవర్గ తెదేపా కార్యాలయాల్లో జరిగిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పాల్గొని నివాళులర్పించారు. పేదలకు దుప్పట్లు, స్థానిక సామాజిక ఆసుపత్రిలో రోగులకు పాలు, పండ్లు, రొట్టెలు అందించారు. రాష్ట్ర బీసీ ఫైనాన్స్‌వెల్ఫేర్ కార్పొరేషన్ అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి, రాష్ట్ర అధికార ప్రతినిధి, నియోజకవర్గ కోకన్వీనర్లు మోకా ఆనందసాగర్, దాసరి వీరవెంకటసత్యనారాయణ, రాష్ట్ర కార్యదర్శి మద్దాల సుబ్రహ్మణ్యేశ్వరరావు, ఏఎంసీ ఛైర్మన్లు చిట్టూరి శ్రీనివాస్, పెనుమాల లక్ష్మి, కూటమి నాయకులు పాల్గొన్నారు.

రాజోలులో.. తెదేపా ఇన్‌ఛార్జి అమూల్య

మగటపల్లిలో.. జడ్పీ మాజీ ఛైర్మన్ నామన తదితరులు

కొత్తపేటలో నమస్కరిస్తున్న ఎమ్మెల్యే బండారు సత్యానందరావు

పి.గన్నవరంలో.. ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ, నాయకులు

కళ్ల జోళ్ల పంపిణీ

మలికిపురం, న్యూస్‌టుడే: గుడిమెళ్లంకలో కడలి సుభద్ర, నరసింహమూర్తి ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన మెగా వైద్యశిబిరంలో ఎంపిక చేసిన 110 మందికి ఉచితంగా కళ్ల జోళ్లు సమకూర్చారు. గ్రామంలోని రామాలయం వద్ద ఆదివారం జరిగిన కార్యక్రమంలో వీటిని ట్రస్టు ఛైర్మన్ కడలి బాబూరావు చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో దంతులూరి శ్రీహరిరాజు(నిమ్స్, హైదరాబాద్), గుబ్బల సత్యనారాయణ, జోగి సత్యనారాయణ, కడలి మోహనరావు తదితరులు పాల్గొన్నారు.

స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్‌క్లాస్ మేజిస్ట్రేట్‌గా నాగేశ్వరరావు

రాజోలు : అమలాపురం స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్‌క్లాస్ మేజిస్ట్రేట్‌గా రాజోలు మండలం శివకోటికి చెందిన చామకూరి నాగేశ్వరరావు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన కొంత కాలంపాటు న్యాయవాది వృత్తిలో కొనసాగారు. గతంలో రంపచోడవరంలో స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్‌క్లాస్ మేజిస్ట్రేట్‌గా పనిచేశారు. ఈయన్ను రాజోలు బార్ అసోసియేషన్ సభ్యులు ఆదివారం అభినందించారు.

చెత్త తొలగించండి మహాప్రభో..

సఖినేటిపల్లిలాకుల వద్ద వ్యర్థాలు, జంతు కళేబరాలు చేరడంతో దుర్వాసనతో పరిసర ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పి.గన్నవరం నుంచి వచ్చే ప్రధాన కాలువకు శివారు ప్రాంతం కావడంతో వ్యర్థాలన్నీ ఇక్కడికి చేరుతున్నాయి. వీటిని తొలగించకపోవడంతో ఇళ్లలో ఉండలేకపోతున్నామని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఇరిగేషన్ ఏఈ రమేష్‌బాబును వివరణ కోరగా శుభ్రం చేయిస్తామని తెలిపారు. – న్యూస్‌టుడే, సఖినేటిపల్లి

నిరుపయోగం.. సచివాలయ భవనం

పుల్లేటికుర్రులో రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన సచివాలయ భవనం నిరుపయోగంగా ఉంది. మార్కెట్‌పాలెంలో నిర్మించిన ఈ భవనాన్ని గత సార్వత్రిక ఎన్నికలకు ముందు అప్పటి ఎమ్మెల్యే హడావుడిగా ప్రారంభించారు. అప్పటి నుంచి నిరుపయోగంగా ఉండటంతో పాడైపోతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సర్పంచి జల్లి బాలరాజును వివరణ కోరగా ఉన్నతాధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని తెలిపారు. – న్యూస్‌టుడే, అంబాజీపేట

విరిగిన మెట్లు.. వీడని ఇక్కట్లు

లూటుకుర్రులోని రామాలయానికి సమీపంలో 60 వేల లీటర్ల సామర్థ్యంతో ఉన్న మంచినీటి ఓవర్‌హెడ్ ట్యాంకు మెట్లు పూర్తిగా ఛిద్రమయ్యాయి. దీని పైకిఎక్కి శుభ్రం చేయడం కష్టతరంగా మారింది. స్తంభాలు కూడా నెర్రలు తీయడంతో ఆందోళన రేగుతోంది. ఈ విషయాన్ని సర్పంచి అడబాల తాతకాపు దృష్టికి తీసుకువెళ్లగా మరమ్మతులకు నిధులు కేటాయించాలని గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం అధికారులకు కోరినట్లు చెప్పారు. – న్యూస్‌టుడే, మామిడికుదురు

దాతకు రసీదు అందజేస్తున్న కమిటీ సభ్యులు

విగ్రహ ఏర్పాటుకు విరాళం

మామిడికుదురు, న్యూస్‌టుడే: మగటపల్లిలోని సీతారామాలయం పునర్నిర్మాణంలో భాగంగా అభయాంజనేయస్వామి విగ్రహం ఏర్పాటుకు స్థానిక బొలిశెట్టి నరసింహారావు కుమార్తె, అల్లుడు గ్రంధి భవాని, సూరిబాబు, వారి కుమార్తె శివాని రూ.3,81,118 విరాళాన్ని ఆదివారం అందజేశారు.

పాపారావును అభినందిస్తున్న ఈవో తదితరులు

నూకాలమ్మ ఆలయానికి..

ఆలమూరు : చింతలూరు నూకాంబికా అమ్మవారి ఆలయంలో రాజగోపుర నిర్మాణం, ఇతరత్రా అభివృద్ధి పనుల నిమిత్తం ఆలమూరుకు చెందిన మురళీకృష్ణ రైస్‌మిల్ అధినేత వంటిపల్లి పాపారావు, విశాలాక్షి దంపతులు రూ.2,01,116, పసలపూడికి చెందిన సత్తి వీరరాఘవరెడ్డి, శారద దంపతులు రూ.1,01,116 విరాళంగా అందించారు.

నిత్యాన్నదాన పథకానికి..

వాడపల్లి(ఆత్రేయపురం) : కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో నిత్యాన్నదాన పథకానికి రావులపాలెం దివ్య సిల్క్స్ అధినేత సమయమంతుల నరసింహారావు, రేఖ దంపతులు రూ.1,00,116 విరాళంగా సమర్పించారు.

ఆటపాటల సందడి.. ఆనంద వేడుక

అంబాజీపేట : సంక్రాంతిని పురస్కరించుకుని పుల్లేటికుర్రులో ముత్తాబత్తుల వారి కుటుంబాలు ఆదివారం ఆత్మీయంగా కలిశాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతో పాటు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి 400 మంది తరలివచ్చారు. ఆటపాటలతో సందడి చేశారు. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ముత్తాబత్తుల రత్నకుమార్, సోమశేఖర్, వెంకట్రావు, వెంకటేశ్వరరావు, రమణ, శ్రీనివాస్, శ్రీను పాల్గొన్నారు.

రక్తదాన శిబిరాలపై చైతన్యానికి కృషి

మామిడికుదురు, న్యూస్‌టుడే: రక్తదాన శిబిరాలను నిర్వహించడం ద్వారా యువతలో చైతన్యం తీసుకువచ్చే దిశగా స్వచ్ఛంద సంస్థలు మరింత కృషి చేయాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. కోనసీమ బ్లడ్ డోనర్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆరో వార్షికోత్సవం సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షుడు కాండ్రేగుల నరేంద్రకుమార్ ఆధ్వర్యంలో మామిడికుదురులోని అంబేడ్కర్ సామాజిక భవనంలో ఆదివారం జరిగిన మెగా రక్తదాన శిబిరాన్ని ఆయన సందర్శించారు. రక్తదాతలను అభినందించి ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెదేపా జిల్లా అధ్యక్షుడు గుత్తుల సాయి, ప్రధాన కార్యదర్శి గంధం పల్లంరాజు, రాజోలు నియోజకవర్గ ఇన్‌ఛార్జి గొల్లపల్లి అమూల్య, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ భూపతిరాజు ఈశ్వరరాజువర్మ, జడ్పీ మాజీ ఛైర్మన్ నామన రాంబాబు, కూటమి నాయకులు, సంఘ నిర్వాహకులు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.

రక్తదాతను అభినందిస్తున్న మంత్రి సుభాష్

ఆత్మీయంగా కలిసి.. ముచ్చట్లతో మురిసి

అంబాజీపేట, కొత్తపేట, పి.గన్నవరం, మలికిపురం, మామిడికుదురు, రాజోలు, న్యూస్‌టుడే: సంక్రాంతి పండక్కి సొంతూళ్లు వచ్చిన పూర్వ విద్యార్థులు తాము చదువుకున్న పాఠశాలల్లో ఆదివారం ఆత్మీయంగా కలిశారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సాదరంగా ఆహ్వానించి ఘనంగా సత్కరించారు. తమతో పాటు చదువుకుని ఉన్నత స్థాయికి చేరి గ్రామానికి పేరుతెచ్చిన విద్యార్థులను సన్మానించారు. నాటి తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. తరగతి గదుల్లో ఉత్సాహంగా తిరుగుతూ, అక్కడి మైదానంలో ఆడుతూ పాడుతూ కేరింతలు కొట్టారు.

కేశనపల్లిలో 1997-98 బ్యాచ్ విద్యార్థులు

కొత్తపేట మండలం చప్పిడివారిపాలెంలో(1996-2001)..

అమలాపురం

• అమలాపురం • ముమ్మిడివరం • రామచంద్రపురం

నక్కారామేశ్వరంలో పూజలు

తీరంలో స్నానాలు ఆచరిస్తున్న భక్తులు

అల్లవరం: చొల్లంగి అమావాస్య సందర్భంగా నక్కా రామేశ్వరంలో వేల సంఖ్యలో భక్తులు సముద్రంలో పుణ్య స్నానాలు ఆచరించారు. అనంతరం రామలింగే శ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. అల్లవరం ఎస్సై సంపత్ కుమార్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీ ఛైర్మన్ అంగాని రామారావు తదితరులు పర్యవేక్షించారు.

రైతుబజార్‌లో నిన్నటి ధరలు (కిలోకు)

అమలాపురం పట్టణం: టమాటా- 24, వంకాయలు నలుపు- 36, తెలుపు - 30, బెండకాయలు - 38, పచ్చిమిర్చి - 46, కాకరకాయ - 46, బీరకాయలు - 44, కాలీఫ్లవర్ - 26, క్యాబేజీ - 32, క్యారెట్ - 40, దొండకాయలు - 44, ఉల్లిపాయలు - 20, 30,

మేమున్నాం.. మీకు తోడుగా

సమస్య: అమలాపురం పట్టణంలో భూపయ్యఅగ్ర హారం రహదారులపై భోగి మంటలు వేసిన దుంగలను అలాగే వదిలివేశారు. ట్రాఫిక్‌కూ ఆటంకం కలుగుతోంది.

- దుర్గాప్రసాద్, వి.ఉద్యోగి

సమస్య: అశోక్‌నగర్ రహ దారిమీద కొన్ని రోజుల క్రితం చెట్ల వ్యర్థాలను పడవేశారు.

–నారాయణ, స్థానికుడు

సమస్య: మున్సిపల్ రహదారి మురుగుకాలు వలో పూడిక, చెత్తవ్యర్థాలు పేరుకుపోయాయి.

–రవికుమార్, వ్యాపారి

సమస్య: దుడ్డివారి అగ్ర హారంలో మురుగుకాలువలో మొక్కలు పెరిగిపోయాయి.

–రామకృష్ణ, స్థానికుడు

పరిష్కారం: ఈ సమస్య లను సంబంధిత సచివా లయ కార్యదర్శుల దృష్టికి తీసుకువెళ్లగా.. సిబ్బందితో వాటిని తొలగింపజేశారు.

–న్యూస్‌టుడే, అమలాపురం పట్టణం

సమస్య: ముమ్మిడి వరంలోని కొండాలమ్మ చింత ప్రాంతంలో డ్రెయిన్ పూడిపోయింది.

- పి.నాగేంద్ర, స్థానికుడు

సమస్య: నగర పంచా యతీ పరిధిలోని హైస్కూలు ప్రాంతంలో డ్రెయిన్‌లో పూడికలు తొలగించాలి.

– ఎం.ఎస్.వీ.రాజు

పరిష్కారం: ఈ సమ స్యలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లగా స్పందించారు. పారిశుద్ధ్య సిబ్బందిని పంపి పూడికను తీయించి సమస్యను పరిష్కరిం చారు.

–న్యూస్‌టుడే, ముమ్మిడివరం

చేతిపంపునకు మరమ్మతులు

స్పందనకు వందనం

రామచంద్రపురం, న్యూస్‌టుడే: రామచంద్రపురం పట్టణంలోని మూడో వార్డు గుండప్పగారి వీధిలో చేతిపంపు సమస్యపై ఈ నెల 18న 'మేమున్నాం.. మీకు తోడుగా'లో ప్రచురిం చిన కథనానికి అధికారులు స్పందించారు. మున్సిపల్ కమి షనర్ కె.వి.ఆర్.ఆర్.రాజు ఆదేశం మేరకు ఇంజినీరింగ్ సిబ్బంది ఆదివారం చేతిపంపును బాగు చేయించారు.

ఉ॥ 10 - మ॥ 1 మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు

అమలాపురం పట్టణం: 79939 35935, గ్రామీణం: 91000 20948
అల్లవరం: 91548 46718 , ముమ్మిడివరం: 80085 74166
కాట్రేనికోన: 79950 67044 ఉప్పలగుప్తం: 91548 46716

పురుషుల విజేత ఎస్ఆర్ఎం చెన్నై జట్టుకు జ్ఞాపిక అందజేస్తున్న రాజ్యసభ సభ్యుడు బోస్, డాక్టర్ స్టాలిన్

విజేత జట్లకు జ్ఞాపికలు అందజేత

రామచంద్రపురం, న్యూస్‌టుడే: రామచంద్రపురం కృత్తివెంటి పేర్రాజు పంతులు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో జరిగిన 17వ ఆంధ్ర ప్రదేశ్, 21వ జాతీయ మెన్ అండ్ ఉమెన్ సబ్ జూనియర్స్ బాస్కెట్ బాల్ పోటీల్లో విజేతలుగా పురుషుల విభాగంలో ఎస్ఆర్ఎం చెన్నై జట్టు, మహిళల విభాగంలో రామచంద్రపురం బాస్కెట్‌బాల్ జట్టు నిలి చాయి. రన్నరప్ స్థానంలో పురుషుల విభాగంలో పీవీసీజీ కోయంబ త్తూర్, మహిళల విభాగంలో ఏలూరు జట్టు నిలిచాయి. ఈ మేరకు విజే తలకు రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్‌చంద్రబోస్, పట్టణ ప్రముఖులు డాక్టర్ చెలికాని స్టాలిన్, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ అక్కల రిష్వంత్‌రాయ్, న్యాయవాది పిల్లా ప్రవీణ్, కలిశెట్టి సీతారామయ్య, డాక్టర్ కోట సతీష్ కుమార్, వాత్సల్య డాక్టర్ తలాటం శివనాథ్, డాక్టర్ మెంకె ఆనంద్‌బాస్కర్, మున్సిపల్ కమిషనర్ కె.వి.ఆర్.ఆర్.రాజు, డీఎస్పీ రుద్ర తదితరుల చేతుల మీదుగా జ్ఞాపికలు అందజేశారు. బాస్కెట్‌బాల్ అసోసియేషన్ పట్టణ అధ్యక్షుడు డాక్టర్ స్టాలిన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నమని చక్రవర్తి విజేతల వివరాలను వెల్లడించారు.

దివ్యాంగులకు పండ్ల పంపిణీ

అమలాపురం గ్రామీణం: మాజీ ఎమ్మెల్సీ, సీడబ్ల్యూసీ సభ్యుడు గిడుగు రుద్రరాజు పుట్టినరోజు వేడుకలను ఈదరపల్లి హరిమనోవికాస కేంద్రంలో అమలాపురం నియోజకవర్గ కన్వీనర్ అయితాబత్తుల సుభాషిణి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. మానసిక దివ్యాంగులకు పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. జిల్లా అధ్యక్షుడు కొత్తూరి శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు వంటెద్దు బాబి, ఏఐసీసీ సభ్యుడు యార్లగడ్డ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.

పంట నష్ట పరిహారం ఏదీ..?

మొంథా తుపాను ప్రభావంతో నష్టపోయిన రైతులు ఎదురుచూపులు

న్యూస్‌టుడే, ముమ్మిడివరం

గత ఏడాది చివరిలో మొంథా తుపాను మిగి ల్చిన ప్రళయానికి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఖరీఫ్ పంట ఈనిక, పాలు పోసుకునే దశలో మొంథా తుపాను కారణంగా కురిసిన వర్షాలకు వరి పంట నీట మునిగి ముంపు బారిన పడింది. కొన్ని చోట్ల చేలు నేలకొరిగి తీవ్ర నష్టం వాటిల్లింది. అధి కారులు పంట నష్టం అంచనాలు రూపొందించి.. ప్రభుత్వానికి నివేదించారు. రబీ సీజన్ ప్రారంభానికి పంట నష్ట పరిహారం(పెట్టుబడి రాయితీ) వస్తుం దని ఆశించినా.. నేటికీ అందలేదు.

నివేదిక పంపించినా..

గడిచిన ఖరీఫ్ సీజన్‌లో జిల్లాలో 1.69 ఎక రాల్లో ఖరీఫ్ రైతులు సాగు చేపట్టారు. గత ఏడాది అక్టోబరు చివరిలో సంభవించిన మొంథా తుపాను కారణంగా 73వేల ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది. రైతుసేవా కేంద్రం వీఏఏ, వీఆర్వో, పంచాయతీ కార్యదర్శిలతో కూడిన బృందం పంట నష్టం అంచనాలను ప్రభుత్వానికి పంపించింది. ఎక రాకు రూ.10 వేలు చొప్పున పరిహారం అందిస్తా మని ప్రభుత్వం ప్రకటించినా నేటికీ దానిపై చర్యలు లేవు. ఖరీఫ్‌లో తీవ్రంగా నష్టపోయిన రైతులు ప్రస్తుత రబీలో సాగుకు ముందుకు వెళ్లడానికి పెట్టు బడి లేక అధిక వడ్డీలకు అప్పులు చేస్తున్నారు.

బీమాకు అవకాశం లేక..

జిల్లాలో గత ఖరీఫ్‌లో 1.69 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సాగు జరిగితే కేవలం 43,900 ఎకరాలు మాత్రమే పంటల బీమా పరిధిలోకి వచ్చాయి. ఈ క్రాప్ ప్రక్రియ సకాలంలో పూర్తి కాకపోవడంతో ఎక రాకు రూ.76 వంతున స్వల్ప ప్రీమియం సైతం చెల్లించలేని పరిస్థితి ఎదురైంది. కేంద్ర ప్రభుత్వం ప్రీమియం చెల్లించడానికి గడువు ఆగస్టు 15 వరకు మాత్రమే అవకాశం కల్పించడంతో రైతులు బీమాకు దూరమయ్యారు. 20-25 వేల ఎకరాల విస్తీర్ణం మాత్రమే బీమా పరిధిలోకి వచ్చింది.

మొంథా తుపాను కారణంగా నేలకొరిగిన వరి చేను (పాత చిత్రం)

మిచాంగ్ పరిహారానికి నోచుకోక..

2023 ఖరీఫ్ సీజన్‌లో మిచాంగ్ తుపానుకు భారీ నష్టం వాటిల్లింది. జిల్లాలో రైతులకు పెట్టుబడి సాయం మినహా పంటల బీమా పరిహారం నేటికీ అందలేదు. అప్పటి వైకాపా ప్రభుత్వం పంటల బీమా ప్రీమియం సదరు బీమా సంస్థలకు చెల్లించ కపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.

సముద్ర స్నానాలు.. ప్రత్యేక పూజలు

కాట్రేనికోన, తాళ్లరేవు, న్యూస్‌టుడే: నీలరేవులో ఆదివారం ఆధ్యాత్మిక సందడి నెలకొంది. చొల్లంగి తీర్థం సందర్భంగా సముద్రస్నానాలు చేసి కాల భైరవున్ని దర్శించుకుని ప్రత్యేక పూజలర్పించారు. ఎస్సై అవినాష్ ఆధ్వర్యంలో పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. దండు ప్రోలు సత్యం, లింగేశ్వరరావు, నాగిడి నాగేశ్వరరావు, పలువురు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ● చొల్లంగిలో సంగమేశ్వరుడు, ఆంజనేయస్వామి, వేంకటేశ్వరస్వామి, పరమశివుడి ఆలయాలను సందర్శించి స్వామి వార్లను భక్తులు దర్శించుకున్నారు. చొల్లంగి అభయాంజనేయస్వామి ఆలయ ధర్మ కర్తల మండలి ఛైర్మన్ స్వర్ణ వి.వి.సింహాద్రి(శ్రీను), సభ్యులు, దాతల సహ కారంతో 15వేల మంది భక్తులకు అన్నదానం చేశారు.

చొల్లంగిలో స్వామి వార్ల గరగలతో తరలివస్తున్న భక్త జనం

నీలరేవు ఆలయంలో భక్తుల రద్దీ

కుండలేశ్వరంలో ఎమ్మెల్సీ పూజలు

కాట్రేనికోన: ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కుటుంబస మేతంగా కుండలేశ్వరాలయంలో ఆదివారం పూజలు చేశారు. ఆలయ అర్చకులు కామేశ్వరరావు వారికి ఆశీర్వ చనాలు అందించారు.

విరిగిన విద్యుత్తు స్తంభాలు

కాట్రేనికోన, న్యూస్‌టుడే: చెయ్యేరు అగ్రహారంలో శని వారం రాత్రి 11 కేవీ విద్యుత్తు తీగలపై తాటిచెట్టు విరిగిపడ టంతో ట్రాన్స్‌ఫార్మర్ సహా నాలుగు విద్యుత్తు స్తంభాలు విరిగి నేలకొరిగాయి. ఆ సమయంలో రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పరిసర ప్రాంతాలకు విద్యుత్తు సరఫరా నిలి చిపోయింది. ఏఈ శ్రీనివాస్, సర్పంచి చెల్లి సురేష్, నడింపల్లి సుబ్బరాజు తదితరులు దగ్గరుండి పనులు పర్యవేక్షించారు.

దారి తప్పిన ప్రయాణం..!

రోడ్డు ప్రమాదాల నియంత్ర ణలో భాగంగా రామచం ద్రపురం పురపాలక సంఘం ఆధ్వర్యంలో గత నెలలోనే 15 ప్రాంతాల్లో వేగ నియంత్రికలు ఏర్పాటు చేశారు. అయినా రహదారిలో వేగ నియంత్రిక లేని కొద్దిపాటి స్థలం నుంచే వాహనాలను వేగంగా నడిపేందుకు కొందరు ప్రయత్నిస్తు న్నారు. ఈ క్రమంలో అదే ప్రయత్నంలో వెనక నుంచి వచ్చిన వాహ నాలు ఢీకొంటున్నాయి.

–న్యూస్‌టుడే, రామచంద్రపురం

రహదారులపై మంచు తెరలు

అమలాపురం పట్టణంలో పలుచోట్ల దట్టమైన పొగ మంచు కురిసింది. సంక్రాంతి పండగ ముగియ డంతో పలుగ్రామాల నుంచి భారీ జనం సొంత ఊళ్లకు వాహనాలపై బయలుదే రారు. రహదారులపై పొగ మంచు కమ్మేయడంతో వారు ఇబ్బందులు పడ్డారు. ఉదయం 9 గంటల వరకూ పొగమంచు తగ్గలేదు.

–న్యూస్‌టుడే, ఉప్పలగుప్తం

అస్తవ్యస్తం.. పర్యాటకులకు కష్టం

పర్యాటక ప్రదేశం రాజీవ్ రివర్‌బీచ్ పరిస్థితి దయనీయంగా తయారైంది. శుభ్రత గురించి పట్టించుకునే నాథుడే లేరు. ముందు రోజు తినిపారేసిన కప్పులు, ప్లేట్లు ఆదివారం మధ్యాహ్నమైనా తొలగించలేదు. నడకమార్గం, రహదారి శుభ్రం చేయలేదు. పుదుచ్చేరి లోని మున్సిపల్ కమిషనర్ రాఘవన్, పరిపాలనాధికారి అంకిత్‌కుమార్ దృష్టికి ఈ సమస్యలను తీసుకెళ్లగా సంబంధిత శాఖలతో చర్చించి శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.

–న్యూస్‌టుడే, న్యూస్‌టుడే

పోలీసు అభ్యర్థులకు ఉచిత శిక్షణ

యానాం, న్యూస్‌టుడే: పుదుచ్చేరి పోలీసుశాఖ ఫిబ్రవరి 8న నిర్వహించ నున్న రాత పరీక్షలో పాల్గొనేందుకు అర్హత సాధించిన యానాం అభ్య ర్థులకు యానాం ఓల్డేజ్‌హోం ఆధ్వర్యంలో ఉచిత శిక్షణను ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణా రావు ఆదివారం ప్రారం భించారు. అల్పాహారం నుంచి రాత్రి భోజనం వరకు శిక్షణ కేంద్రం వద్దే ఏర్పాటు చేస్తున్నామన్నారు. శిక్షణకు హాజరైన 50 మంది అభ్యర్థులకు స్టడీ మెటీరియల్‌ను మల్లాడి పంపిణీ చేశారు. ఓల్డేజ్ హోం కమిటీ అధ్యక్షుడు పెండెం సూర్యప్రకాష్, మున్సిపల్ మాజీ ఛైర్మన్ గిడ్ల చంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

స్టడీ మెటీరియల్ పంపిణీ చేస్తున్న మల్లాడి, చిత్రంలో గిడ్ల చంద్రరావు, పెండెం సూర్యప్రకాష్ బృందం

కేంద్రం దృష్టికి కోటిపల్లి-ముక్తేశ్వరం రోడ్డు వంతెన సమస్య

రామచంద్రపురం, న్యూస్‌టుడే: కోటిపల్లి- ముక్తేశ్వరం గౌతమీ గోదా వరి నదిపై వంతెన లేక రామచంద్రపురం ప్రజలు పడుతున్న ఇబ్బందులను రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు. వంతెన నిర్మాణ సాధన కమిటీ సభ్యులు, భాజపా నాయకులు సలాది సతీష్‌నాయుడు తదితరులు ఆది వారం ఎంపీకి వినతి పత్రం సమర్పించారు.

రాజ్యసభ సభ్యుడు బోస్‌కు వినతి పత్రం ఇస్తున్న సతీష్‌నాయుడు

ట్రాక్టర్ డ్రైవర్ అనుమానాస్పద స్థితిలో మృతి

యానాం, న్యూస్‌టుడే: బీంనగర్‌కు చెందిన ట్రాక్టర్ డ్రైవరు మోర్తా అబ్రహం(55) ఆదివారం ఉదయం 5 గంటల సమ యంలో ఇందిరాగాంధీ మార్కెట్ ప్రవేశ మార్గంలో మృతి చెందారు. కారణాలు తెలియకపోవడంతో అనుమానా స్పద స్థితిలో మృతి చెందినట్లు ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ట్రాఫిక్ ఎస్సై శేరు నూకరాజు, మృతుడి బంధువుల కథనం ప్రకారం.. చెత్త తీసుకెళ్లే ట్రాక్టరు డ్రైవరు నాగరాజు అనారోగ్యంతో విధు లకు రాకపోవడంతో అబ్రహం శుక్రవారం నుంచి తాత్కా లికంగా పనిచేస్తున్నారు. ఆదివారం విధి నిర్వహణ కోసం వెళ్లిన అబ్రహం మార్కెట్ ప్రవేశమార్గంలో రక్తపు గాయాలతో పడి ఉండగా ఒప్పంద పారి శుద్ధ్య సేవలందించే హెచ్‌ఆర్ సంస్థ కార్మికులు ప్రభుత్వాసుపత్రికి తీసుకె ళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఏటిగట్టు మార్గం పరిసర ప్రాంతాల సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

మోర్తా అబ్రహం (పాత చిత్రం)

ఉత్సాహంగా.. ఉల్లాసంగా

పండగ సెలవులకు ఇతర ప్రాంతాల నుంచి పట్టణానికి వచ్చిన పిల్లలు ఆదివారం సందడి చేశారు. సినిమాహాళ్లు, హోటళ్లు, వాణిజ్య సముదా యాలు కిటకిటలా డాయి. కుటుంబస భ్యులతో చిన్నారులు చంద్రబాబు, తామర చెరువు పార్కు ఉద్యా నంలో ఆహ్లాదంగా గడిపారు. యువతీ యువకులు, స్నేహి తులు, పెద్దలు ఫొటోలు తీసుకుంటూ ఆనందం పంచుకున్నారు.

–న్యూస్‌టుడే, అమలాపురం పట్టణం

అమలాపురం తామరచెరువు పార్కులో సందడి

సంక్షేమ పథకాల ఆద్యుడు ఎన్టీఆర్

అమలాపురం: ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఎమ్మెల్యే ఆనందరావు, అల్లాడ స్వామినాయుడు తదితరులు

రామచంద్రపురం, న్యూస్‌టుడే: ప్రపంచ వ్యాప్తంగా తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని నిలపడమేకాకుండా రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు ఆద్యుడు మాజీ ముఖ్య మంత్రి నందమూరి తారక రామారావు అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. ఎన్టీ ఆర్ వర్ధంతి సందర్భంగా పసలపూడి బైపాస్ సెంట ర్‌లో, కొత్తూరులో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాలకు, పార్టీ కార్యాలయంలో చిత్రపటానికి కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం, జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి పోలిశెట్టి చంద్రశే ఖర్, పట్టణ తెదేపా అధ్యక్షుడు ఉండవిల్లి శివ, ఉపాధ్యక్షుడు చందమామ వాసు, మాజీ అధ్యక్షుడు కడియాల రాఘవన్, మార్కెట్ కమిటీ అధ్యక్షుడు అక్కల రిష్వంత్ రాయ్, మాజీ అధ్యక్షుడు సీని యర్ నాయకులు గరిగిపాటి సూర్యనారా యణమూర్తి, కొమరిన వీర్రాజులతో కలసి ఆయన పూలమాలవేసి నివాళులు అర్పించారు. ● కొత్తూరులో 50 మంది వృద్ధులకు దుప్పట్లు, పండ్లు, రొట్టెలను మంత్రి చేతులమీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. ● కాట్రేనికోన: ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ సేవలు మరువలేని వని ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు అన్నారు. ఆయన వర్ధంతి సందర్భంగా చెయ్యేరు అగ్రహారంలో ఎమ్మెల్యే, పలువురు నాయకులు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. వృద్ధులకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. వివేకానంద, నాగిడి నాగేశ్వరరావు, చెల్లి సురేష్, అశోక్, ఆకాశం శ్రీను, నడింపల్లి సుబ్బ రాజు, ఎన్.బాబి, నాగు, వెంకటేశ్వర రావు, శ్రీను, పుల్లా రావు, ఏసుబాబు తదితరులు పాల్గొ న్నారు. ● ఉప్పల గుప్తం: గొల్లవిల్లి, చల్లపల్లి గ్రామాల్లో ఆదివారం ఎన్టీ ఆర్‌కు నివాళి అర్పించారు. మండల పార్టీ అధ్యక్షుడు అరిగెల నానాజీ, మాజీ ఎంపీ బుచ్చిమహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ● అమలాపురం పట్టణం: తెలుగు జాతి కీర్తిప్రతిష్ఠలు ప్రపంచానికి ఎలుగెత్తి చాటిన మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు అని, ఆయనకు భారతరత్న ఇవ్వాలని ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పేర్కొన్నారు. అమలాపురంలో నిర్వహించిన ఎన్టీఆర్ వర్ధంతిలో తెదేపా నాయకులతో కలిసి ఆయన పాల్గొన్నారు. పలుచోట్ల నిర్వహించిన కార్యక్రమాల్లో తెదేపా పట్టణ కార్యదర్శి భాస్కర్ల రామకృష్ణ , నిమ్మకా యల సురేష్, మెట్ల రమణబాబు, పెచ్చెట్టి చంద్రమౌళి, పెచ్చెట్టి విజయలక్ష్మి, అధికారి జయవెంకటలక్ష్మి, బోణం సత్యవరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ● ముమ్మి డివరం: పోలమ్మచెరువుగట్టు వద్ద ఎన్టీ రామారావు విగ్రహానికి ఎమ్మెల్యే బుచ్చిబాబు పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. జిల్లా తెదేపా అధ్యక్షుడు గుత్తుల సాయి, మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, చెల్లి అశోక్, సాగిరాజు సూరిబాబురాజు, గొలకోటి దొర బాబు, తాడి నరసింహారావు పాల్గొన్నారు. ● అమలా పురం గ్రామీణం: బండారులంకలో ఎమ్మెల్యే అయితా బత్తుల ఆనందరావు, తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ● ఐ.పోలవరం: తెలుగు వారి ఆత్మగౌరవాన్ని పెంచిన మహనీయుడు ఎన్టీఆర్ అని ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు అన్నారు. మురమ ళ్లలోని తన క్యాంపు కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతిని నిర్వహించారు. ● అల్లవరం: తెలుగుదేశం పార్టీ వ్యవ స్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరా మారావు కీర్తి తెలుగు జాతి ఉన్నంత కాలం అజరా మరంగా ఉంటుందని మండల అధ్యక్షుడు దెందుకూరి సత్తిబాబు రాజు అన్నారు. పిల్లా ప్రసాద్, నార్గన శ్రీను, రాంబాబు పాల్గొన్నారు.

పోలమ్మ చెరువుగట్టు వద్ద ఎమ్మెల్యే బుచ్చిబాబు..

కొత్తూరులో వృద్ధులకు దుప్పట్లు, రొట్టెలు, పండ్లు అందజేస్తున్న మంత్రి సుభాష్, తదితరులు

సామాజిక భవనం ప్రారంభం

ముమ్మిడివరం, న్యూస్‌టుడే: ముమ్మిడివరం మండలం కర్రివా నిరేవులో రూ.30 లక్షలతో నిర్మిం చిన సామాజిక భవనాన్ని డా. ఎంజీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల స్థాపకులు, ఎన్ఆర్ఐ డా.మోకా గణపతిరావు ఆది వారం ప్రారంభించారు. స్వగ్రామం కర్రివానిరేవులో ఆయన తల్లిదండ్రులు మోకా కాసులమ్మ, వీరాస్వామి పేరున రూ.30 లక్షలు సొంత నిధులతో అంబేడ్కర్ సామాజిక భవనాన్ని గణపతిరావు నిర్మించారు. ఈ సంద ర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గణపతిరావు మాట్లాడారు. కాశి బాలమునికుమారి, కాశి జగపతిరావు, భాగ్యలక్ష్మి, మోర్త వీరసూర్యం, కాశి ఘన సత్యనారాయణ, డా.ఎంజీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సి పల్ లక్ష్మీప్రశాంతి, కళాశాల పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

భవనాన్ని ప్రారంభిస్తున్న గణపతిరావు

సమస్యల పరిష్కారానికి కృషి

అమలాపురం పట్టణం, న్యూస్‌టుడే: వేతన సవరణతో సంబంధం లేకుండా ఏడో వేతన సవరణను అనుస రించి బీఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగులకు ప్రయోజనాలు కల్పించాలని పింఛనర్ల సంఘ ఆల్‌ఇండియా జనరల్ కార్యదర్శి వరప్రసాద్ కోరారు. అమలాపురం అంబేడ్కర్‌భవన్‌లో సంఘ సమావేశాన్ని జిల్లా అధ్యక్షుడు రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. కార్యక్రమంలో అతిథులుగా పాల్గొన్న డీజీఎం విజయ భాస్కరరెడ్డి, డీఈపీఎస్ఎల్ నరసింహారావులు మాట్లాడుతూ సంఘ సమ్యలు పరిష్కరించేలా కృషి చేయామన్నారు. హనుమంతరావు, గోపా లకృష్ణ, మూర్తి, వెంకటేశ్వరరావు, బాపూజీ తదితరులు పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న వరప్రసాద్

భౌద్ధ దమ్మ ప్రచారం..

ఉప్పలగుప్తం: బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆది వారం మండలం లోని పలుగ్రామాల్లో బౌద్ధ దమ్మ ప్రచారం చేపట్టారు. ఎస్.కొత్తపల్లి, వానప ల్లిపాలెం, ఉప్పలగుప్తం, గొల్లవిల్లి, కూనవరం, సన్నవిల్లి, మునిపల్లి, చినగాడ విల్లి గ్రామాల్లోని ప్రచారం రథం ద్వారా సభ్యులు ప్రచారం చేసి అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేశారు.

గొల్లవిల్లిలో ప్రచారం చేస్తున్న నాయకులు

పూర్వ విద్యార్థుల సందడి

యానాం: స్థానిక మహాత్మగాంధీ ప్రభుత్వ బాలుర హైస్కూల్‌లో 1987-88లో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు 'మన బడి - మన బాల్యం' పేరిట ఆదివారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. సలాది సాంబశివరావు, పీవీ రావు, సౌభాగ్యం, సుదర్శనం లక్ష్మణాచార్యులు, సలాది రామ వెంకట సుబ్బారావు, ఖాదర్‌ను సత్కరించారు. తమతో పాటు చదువుకుని మృతి చెందిన కూనపురెడ్డి సతీష్, వాసిరెడ్డి మధు తదితరులకు నివాళి అర్పించారు.

గోపవరం జడ్పీహెచ్ఎస్‌లో..

ఉప్పలగుప్తం: గోపవరం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో 2008-09లో పదోతరగతి చదివిన పూర్వవిద్యార్థులు సందడి చేశారు. చదువు చెప్పిన గురువులు బసవా శివానందం, సురేష్‌కుమార్, ఎస్ఎం షరీఫ్, రాజశేఖర్‌రెడ్డి తదితరులను సన్మానించారు.

స్నేహితులకు నివాళి అర్పిస్తున్న పూర్వ విద్యార్థులు

గోపవరంలో..

సుగ్గువారి కుటుంబ సభ్యులు

అయిదు తరాల ఆత్మీయ కలయిక

ద్రాక్షారామ, న్యూస్‌టుడే: అయిదు తరా లకు చెందిన సుగ్గువారి కుటుంబ సభ్యులు ద్రాక్షారామ శ్రీకన్యకాపరమేశ్వరి కల్యాణ మండపంలో ఆదివారం ఆత్మీయ సమా వేశం ఏర్పాటు చేసుకున్నారు. హైదరా బాద్, విజయవాడ, గుంటూరు తదితర ప్రాంతాల నుంచి సుగ్గువారి కుమారులు, కుమార్తెలు, అల్లుళ్లు, మనవలు, మనవరా ళ్లతో వేడుక సందడిగా మారింది.

(c) eenadu

మౌలిక వసతుల కల్పనతోనే..
‘తెలుగు’ వెలుగు..!

శిథిలావస్థలో భోజనశాల

బొమ్మూరు, హుకుంపేట, న్యూస్‌టుడే: బొమ్మూరులోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయంలో మౌలిక సదుపాయలు అవసరం. 40 ఏళ్ల కిందట కట్టిన కొన్ని భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ప్రధాన ద్వారం నుంచి కార్యాలయం వరకు రోడ్డంతా కంకర రాళ్లతో ఉండటంతో రాకపోకలకు ఇబ్బందిగా ఉంటుంది. కనీసం ఒక్క వీధి దీపం కూడా వెలగట్లేదు. గతంలో నిర్మించిన విద్యుత్తు స్తంభాలు పూర్తిగా తుప్పుపట్టాయి. సాయంత్రం 6 దాటితే ఎవరూ లోపలికి వెళ్లలేరు. యూనివర్సిటీలో కంప్యూటర్లు, కుర్చీలు, బెంచీలు, లైట్లు, ఇతర సమాగ్రి 40 ఏళ్ల నాటివే. వీసీ చొరవతో పూర్వ విద్యార్థులు ఇప్పుడిప్పుడే కుర్చీలు, మరమ్మతులకు నిధులు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. గత నెలలో పూర్వవిద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు.

కొత్త భవనాలు అవసరం

హైదరాబాద్‌లోని విశ్వవిద్యాలయంలో ఉన్న కోర్సులన్నీ ఇక్కడ యూనివర్సిటీకి రావాలంటే ముందుగా భవనాలు అత్యంత అవసరం. సిబ్బంది, హాస్టల్ భవనాలు, అధ్యాపకులు ఉండేందుకు ఇతర గదులు నిర్మించాలి. వర్సిటీ పరిధికి ప్రహరీ నిర్మించి భద్రతాసిబ్బందిని నియమించాలని భాషా ప్రేమికులు కోరుకుంటున్నారు. ప్రభుత్వం నిధులు త్వరగా కేటాయిస్తే పనులు ప్రారంభించి పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి కృషి చేస్తామని వీసీ మునిరత్నం నాయుడు తెలిపారు.

వర్సిటీ లోపల కంకరరాళ్లు తేలిన రోడ్డు

ప్రత్యేక రైళ్ల సేవలు పొడిగింపు

వి.ఎల్.పురం: ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి వివిధ గమ్యస్థానాల మధ్య పలు ప్రత్యేక రైళ్ల సేవలను పొడిగించినట్లు ఆదివారం దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ● సంత్రాగచ్చి-యలహంక(02863) ప్రత్యేక రైలు నాలుగు సర్వీసులుగా ప్రతి గురువారం ఈనెల 22 నుంచి వచ్చే నెల 26 వరకు జిల్లా మీదుగా తిరుగుతుంది. ● యలహంక- సంత్రాగచ్చి(02864) 4 సర్వీసులుగా ఈ నెల 24 నుంచి వచ్చేనెల 28 వరకు ప్రతి శనివారం నడుస్తుంది. ● కాకినాడటౌన్-మైసూర్(07033) 8 సర్వీసులుగా వచ్చేనెల 2 నుంచి 27 వరకు ప్రతి సోమ, శుక్రవారాల్లో తిరుగుతుంది. ● మైసూర్-కాకినాడటౌన్(07033) ఎనిమిది సర్వీసులుగా వచ్చేనెల 3 నుంచి 28 వరకు ప్రతి బుధ, శనివారాల్లో నడుస్తుంది. ● షాలిమార్-ఎంజీఆర్ చెన్నై(02841) 4 సర్వీసులుగా వచ్చేనెల 2 నుంచి 23 వరకు ప్రతి సోమవారం నడుస్తుంది. ● ఎంజీఆర్ చెన్నై-షాలిమార్(02842) 4 సర్వీసులుగా వచ్చే నెల 4 నుంచి 25 వరకు ప్రతి బుధవారం తిరుగుతుంది.

ప్రోత్సహిస్తేనే..
క్రీడా వికాసం..!

ఈనాడు, రాజమహేంద్రవరం : క్రీడలకు ప్రాధాన్యమిస్తూ.. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించి మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలన్న సంకల్పంతో గత తెదేపా సర్కారు హయాంలో ప్రతి నియోజకవర్గంలో క్రీడా వికాస కేంద్రాల ఏర్పాటుకు రూ.2 కోట్ల నుంచి రూ.2.45 కోట్ల వరకు నిధులు మంజూరు చేసింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో రూ.26.75 కోట్లతో పనులకు శ్రీకారం చుట్టారు. 2019లో వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత పనుల్లో ప్రగతి లోపించింది. బిల్లులు చెల్లించకుండా గుత్తేదారులను ఇబ్బందులకు గురి చేయడంతో కొన్ని అసంపూర్తిగా..మరి కొన్ని ప్రారంభానికి నోచుకోక నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి.

మండపేటలో నిలిచిన నిర్మాణం

పూర్తయినా..

● ఉమ్మడి జిల్లాలో 13 కేంద్రాలకుగాను తుని, ద్రాక్షారామ, సామర్లకోట, కొత్తపేటలో భవనాలు గత ప్రభుత్వంలో పూర్తయినా అందుబాటులోకి తీసుకు రాలేదు. డీఎస్‌ఏ ఆధీనంలో ఉన్న వీటికి తుది మెరుగులు దిద్ది సిబ్బందిని నియమిస్తే క్రీడాకారులకు ఉపయుక్తంగా ఉంటాయి. ● జగ్గంపేట పరిధిలోని గోకవరం రోడ్డులో పోలవరం కాలువగట్టుపై రూ.2 కోట్లతో నిర్మించనున్న ఓపెన్ ఆడిటోరియం నిర్మాణ పనులు దాదాపు పూర్తయినా గత వైకాపా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ప్రారంభానికి నోచుకోలేదు.

నిలిచిన పనులు

● జగ్గంపేటలో 70, పెద్దాపురంలో 50, మండపేటలో 48 శాతం చొప్పున పనులు పూర్తవ్వగా, రాజమహేంద్రవరం అర్బన్, లింగంపర్తి, సీతానగరం, పిఠాపురం, నిడదవోలు, దేవరపల్లిలో 30 శాతం లోపే పనులు జరిగాయి. ● మండపేటలో ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ప్రారంభమైన ఇండోర్ స్టేడియం పనులు ఆరేళ్లుగా అసంపూర్తిగా నిలిచిపోయాయి. ● దేవరపల్లిలోని అంబటి సత్యానారాయణ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో 2017లో రూ.2 కోట్లతో పనులు ప్రారంభించారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నిర్మాణాలు నిలిచిపోయాయి. ● పెద్దాపురంలోని అగ్నిమాపక కేంద్రం వెనుక (పాండవులమెట్ట వద్ద) సుమారు రూ. 2 కోట్లతో ఇండోర్ స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం వైకాపా అధికారంలోకి రావడంతో పనులు అటకెక్కాయి.

అందుబాటులోకి వస్తే..

200 మీటర్ల పరుగు ట్రాక్, వాలీబాల్, ఫుట్‌బాల్, ఖోఖోతో పాటు, ఇండోర్‌లో షటిల్, టేబుల్ టెన్నిస్, కొన్ని చోట్ల వ్యాయామశాల అందుబాటులోకి వస్తాయి. వీటి వల్ల గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులు నిత్యం శిక్షకుల పర్యవేక్షణలో సాధన చేసి తమ ప్రతిభ మెరుగుపరుచుకునేందుకు అవకాశం ఉంటుంది.

ముంచేస్తున్న పొగ మంచు..!
నష్టాల వలలో రొయ్యల సాగు

నిడదవోలు, న్యూస్‌టుడే: ప్రస్తుత వాతావరణంలో వస్తున్న విభిన్న మార్పులతో రొయ్య సాగు చేస్తున్న రైతులు ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల వాతావరణంలో వస్తున్న మార్పుల ప్రభావంతో రొయ్యల ఎదుగుదల లేక అదనపు పెట్టుబడులు లేక ఇబ్బందులు పడుతున్నారు. మూడు రోజులుగా పొగమంచు పెరగడంతో పాటు ఉదయం 9 గంటల నుంచి 10 గంటల మధ్య వరకు మంచు కమ్మేయడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాతావరణం హెచ్చుతగ్గుల ప్రభావంతో రొయ్యల ఎదుగుదలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి.

పెరుగుతున్న విద్యుత్తు బిల్లులు

చెరువుల్లో తక్కువ నీరున్న చోట వ్యాధులు పెరుగుతున్నాయి. రొయ్యలను కాపాడుకునేందుకు అధిక సమయం ఏరియేటర్లను వినియోగించాల్సి వస్తుంది. దీని ప్రభావం విద్యుత్తు బిల్లులపై పడుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఆక్వాకు 28 నుంచి 32 డిగ్రీల మధ్య నీటి ఉష్ణోగ్రతలుంటే అనుకూలం. కానీ కొన్ని రోజులుగా 16 నుంచి 32 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి. దీంతో రొయ్యలకు వ్యాధులు సోకుతున్నాయి.

గతంలో ఇలా... ఇప్పుడు ఇలా...(ధర కిలో..రూ.)

కౌంట్	డిసెంబరు 27	జనవరి 18
100	255	250
80	285	280
60	335	330
50	355	350
40	385	380

ధరలో కోత..

చిన్న కౌంట్ రొయ్యల ధరలో కోత విధిస్తున్నారు. 20 రోజుల వ్యవధిలో చిన్నకౌంట్లకూ కేజీకి రూ.5 వరకు తగ్గించారు. గత డిసెంబరు 27న 100 కౌంట్ రూ.255 ఉండగా ప్రస్తుతం రూ.250కు కొనుగోలు చేస్తున్నారు. 45 కౌంట్ వరకు రూ.5 తగ్గించగా, 40 కౌంట్ మాత్రం గతం కన్నా రూ.5 పెంచి కొనుగోలు చేస్తున్నారు.

కష్టజీవిని కబళించిన మృత్యువు
● రహదారి ప్రమాదంతో ఆ ఇంట ఆవిరైన సంక్రాంతి సంతోషం

కొడుకుగా వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు అతనే ఆధారం. తండ్రిగా ముగ్గురు పిల్లల్ని చదివించాల్సిన బాధ్యత ఉంది. అనారోగ్యంతో బాధపడుతున్న అర్ధాంగికి మందులు కొనివ్వాల్సిన భర్త అతను. మొన్నటి వరకు రెక్కల కష్టంతో ఇవన్నీ చేస్తున్న అతన్ని ఆటో బలితీసుకుంది.

సత్యనారాయణ (పాత చిత్రం)

కొవ్వూరు మండలం దేచర్లకు చెందిన ఎం.సత్యనారాయణ(40) పంగిడిలోని ఓ క్రషర్ మిల్లులో కార్మికుడిగా పనిచేస్తున్నారు. అక్కడే సంక్రాంతి ముగింపు వేడుకల్లో పాల్గొనేందుకు స్నేహితుడు కోటితో కలిసి ఆదివారం ఉదయం ద్విచక్ర వాహనంపై వెళ్లారు. తిరుగు ప్రయాణంలో తన కుటుంబ సభ్యులకు బిర్యానీ కొనుక్కుని బయల్దేరారు. కాసేపట్లో ఇంటికి చేరుకుంటారనగా వారి వాహనాన్ని ఆటో ఢీకొట్టి వెళ్లిపోయింది. ప్రమాదంలో బండి నడుపుతున్న సత్యనారాయణ ఘటనాస్థలంలోనే మృతిచెందగా కొవ్వూరు ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన కోటిని రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. సత్యనారాయణ మృతితో అతని తండ్రి వీరయ్య, తల్లి లక్ష్మి, భార్య శ్రీలత, ముగ్గురు పిల్లలు ఆసరా కోల్పోయారు. ఆ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. దేవుడా ఇంత అన్యాయం చేశావేంటయ్యా అంటూ.. వారు రోదిస్తున్న తీరు చూపరులకూ కంటతడి తెప్పించింది. ఘటనపై కేసు నమోదు చేయాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
– న్యూస్‌టుడే, చాగల్లు

పుష్ప విలాపం..!
● గతేడాది కన్నా తగ్గిన విక్రయాలు

కడియం, న్యూస్‌టుడే: కడియపులంక పూలమార్కెట్ అంటే జాతీయస్థాయిలో పేరుంది. ఇతర రాష్ట్రాల నుంచి సైతం వచ్చి ఇక్కడ పూలు కొనుగోలు చేస్తుంటారు. పండగలు, ముహూర్తాలు, సంబరాల సమయంలో మంచి డిమాండ్ ఉంటుంది. కానీ ఈసారి సంక్రాంతి కొనుగోళ్లు అంతంతమాత్రంగానే ఉన్నాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. గతేడాదితో పోల్చితే ఈ సంవత్సరం విక్రయాలు చాలా మందగించాయని అంటున్నారు. మార్కెట్‌లో అన్నిరకాల పుష్పాలు ఉన్నా కొనుగోళ్లు పుంజుకోలేదు. గతేడాది ఈ సమయంలో రూ.కోటి నుంచి రూ.కోటిన్నర వరకు విక్రయాలు జరగ్గా ఈ పెద్ద పండగకు మాత్రం కేవలం రూ.80 లక్షలకు మించి జరగలేదని వివరించారు.

ఇదీ ఓ కారణమే..

విశాఖలోని ఆనందపురం, తణుకు వద్ద కాకరపర్రు, విజయవాడ తదితర పట్టణాల్లో చిన్న చిన్న మార్కెట్లు ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల కొనుగోలు దారులు అక్కడే కొంటున్నారు. ఇక్కడికి వచ్చేందుకు సుముఖత చూపట్లేదని పలువురు చెబుతున్నారు. మార్కెట్ మందగమనానికి అది కూడా ఓ కారణంగా భావిస్తున్నారు.

కడియపులంక పూలమార్కెట్

పడిపోయిన ధరలు..

గతేడాది బంతి ధర (కేజీ) రూ. 70 ఉండగా ప్రస్తుతం రూ.20 పలుకుతోంది. చామంతి రూ.150కు గాను రూ. 70కు పడిపోయింది. దేశవాళీ పూలు అందుబాటులోకి రాకపోవడంతో హైదరాబాద్, బెంగళూరు, తమిళనాడు రాష్ట్రాల నుంచి అధికంగా పూలు దిగుమతి చేసుకున్నారు. వాటిని కొనేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఈ ఏడాది కనకాంబరం, కాగడాలు రకాలకు మంచి డిమాండ్ ఉంది.

పర్యాటకానికి కొత్త ఊపిరి..!
పెట్టుబడుల ఆకర్షణకు మరింత అవకాశం

ఈనాడు, రాజమహేంద్రవరం

గోదారమ్మ పరవళ్లు.. పచ్చని పైరు.. రోడ్డుకిరువైపులా స్వాగతం పలికే కొబ్బరి చెట్లు..విశాల సముద్ర తీరంతో పర్యాటకాభివృద్ధికి ఉన్న అవకాశాలను ప్రపంచానికి పరిచయం చేసేందుకు జిల్లా యంత్రాంగం, ప్రభుత్వం పలు కార్యక్రమాలు అమలు చేస్తోంది.

జిల్లా జీడీపీలో పర్యాటకమే కీలకంగా మారిన తరుణంలో ఆ రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ సంక్రాంతిని అధికారులు, ప్రజాప్రతినిధులు వేదికగా చేసుకున్నారు. ఓ వైపు పడవపోటీలు, ఎస్.యానంలో బీచ్ ఫెస్టివల్, రామచంద్రపురంలో సంక్రాంతి సంబరాలు ఉత్సాహం నింపగా.. ప్రభలతీర్థంతో ఇక్కడి సంస్కృతీ సంప్రదాయాలు దేశానికి చాటి చెప్పాయి.

ఉత్సాహం నింపిన పడవ పోటీలు

ఆత్రేయపురంలో కేరళ తరహాలో జాతీయ స్థాయి పడవ పోటీలు నిర్వహించి జలక్రీడలకు ఇక్కడున్న వనరులు, వసతులను దేశానికి పరిచయం చేశారు. ఈ పోటీల్లో కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ నుంచి 22 జట్లు హాజరవ్వగా.. స్థానికంగా ఇక్కడ ఈ రంగం అభివృద్ధికి మరిన్ని చర్యలకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. శాప్ పర్యవేక్షణలో ఈ రంగంలోని క్రీడాకారులను గుర్తించి స్థానికంగా శిక్షణ ఇచ్చే అవకాశాలపై ఆలోచన చేస్తున్నారు. గతానికి భిన్నంగా పోటీల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూర్చడం విశేషం. ఈ ప్రాంతంలో లొల్లలాకులు, ఇతర ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేసే అవకాశాలున్నాయి.

ఆత్రేయపురంలో పడవ పోటీలు

ప్రభల తీర్థం..

కోనసీమలో ఏకాదశ రుద్రుల ప్రభల తీర్థాన్ని ఈ ఏడాది అధికారిక పండగగా సర్కారు గుర్తించింది. ఇది పర్యాటక రంగం అభివృద్ధికి దోహదపడుతుందని, బాహ్య ప్రపంచానికి తెలియజేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.

బీచ్ ఫెస్టివల్‌తో ప్రత్యేక గుర్తింపు..

ఆంధ్రా గోవాగా పేరుగాంచిన ఉప్పలగుప్తం మండలం ఎస్.యానం సముద్ర తీరంలోనూ బీచ్ ఫెస్టివల్ నిర్వహించారు. జెట్టీల ఏర్పాటుతో పాటు బోటింగ్, జలక్రీడలు అందుబాటులోకి తీసుకొచ్చారు. సినిమాల చిత్రీకరణను ప్రోత్సహించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అంతర్వేదిలో ప్రైవేటు వ్యక్తుల సాయంతో కొన్ని ఏర్పాట్లు చేస్తున్నా దీన్ని మరింత విస్తృతం చేస్తున్నారు. ఇక్కడికి వచ్చే పర్యాటకులకు హోంస్టే అందుబాటులో ఉండేలా క్షేత్రస్థాయిలో కసరత్తు చేస్తున్నారు.

విమాన సర్వీసుల్లో మార్పు

రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి విమానాల రాకపోకల్లో సోమవారం నుంచి మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఈ నెల 19వ తేదీ నుంచి 26 వరకు దిల్లీ విమాన సర్వీసు 8 రోజుల పాటు రద్దు అయినట్లు ఇండిగో విమానయాన సంస్థ స్థానిక మేనేజరు జయంత్ ఓ ప్రకటనలో తెలిపారు. సోమవారం నుంచి ప్రతిరోజూ సాయంత్రం 6.55 గంటలకు హైదరాబాద్‌కు 72 మంది ప్రయాణికుల సామర్థ్యంతో ఉన్న మరో విమాన సర్వీసు ప్రారంభం కానుంది. దీంతో హైదరాబాద్‌కు రెండు ఎయిర్ బస్ సర్వీసులు, మూడు ఏటీఆర్ విమాన సర్వీసులు అందుబాటులోకి వస్తాయి.
– న్యూస్‌టుడే, కోరుకొండ

ప్రయోగాలపై నిఘా నేత్రం..!

శారద, ప్రాంతీయ పర్యవేక్షణ అధికారిణి

బొమ్మూరు, హుకుంపేట, న్యూస్‌టుడే: ఇంటర్ ప్రయోగ పరీక్షలు కట్టుదిట్టంగా నిర్వహించాలని కూటమి సర్కారు విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేసింది. దీనిలో భాగంగా నిఘా నీడలో నిర్వహించేందుకు జిల్లాలో అవసరమైన ఏర్పాట్లు ఇప్పటికే ప్రారంభించారు. ఇంటర్మీడియట్ ప్రయోగ పరీక్షలు జరిగే కళాశాలల్లో సీసీ కెమెరాలు పెడుతున్నారు. ప్రశ్నాపత్రాలు ఉంచిన, పరీక్షలు జరిగే గదులు చిన్నవి అయితే ఒకటి, పెద్దవి అయితే రెండు కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. పొరపాట్లకు తావులేకుండా నిర్వహించేలా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు ప్రాంతీయ పర్యవేక్షణ అధికారిణి శారద ‘న్యూస్‌టుడే’తో తెలిపారు.

● ఈనెల 27 నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు వృత్తి విద్య, ఫిబ్రవరి 1 నుంచి 10వ తేదీ వరకు జనరల్ (ఎంపీసీ, బైపీసీ) విద్యార్థులకు వార్షిక ప్రయోగ పరీక్షలు జరగనున్నాయి. ● కళాశాలలో 50 మంది విద్యార్థులకు ఒక గది ఏర్పాటు చేశారు. జిల్లాలోని 117 కేంద్రాల్లో 144 సెక్షన్ అమలు చేయనున్నారు. ఇక్కడి సీసీ కెమెరాలను రాష్ట్రస్థాయిలో కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేస్తారు. ఇంటర్మీడియట్ బోర్డు నుంచి ఇక్కడి పరిస్థితిని పర్యవేక్షిస్తారు.

జిల్లాలో ఇలా..
ఇంటర్ కళాశాలలు: 14 పరీక్ష కేంద్రాలు: 97
జనరల్ విద్యార్థులు: 15,712 వృత్తి విద్యాకేంద్రాలు: 20
విద్యార్థులు : 3,280

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు సంప్రదించండి
Cell: 80085 97607
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 80082 34669

తూర్పు గోదావరి (రాజమండ్రి): యూనిటీ టీవీఎస్, రాజమహేంద్రవరం: 8712650810 | శ్రీ ఎస్‌వీఎస్ టీవీఎస్, రాజమహేంద్రవరం: 9281404762 | అమరావతి టీవీఎస్, కాకినాడ: 9396677999 | అమరావతి టీవీఎస్, రమణయ్యపేట: 9399992299 | అమరావతి టీవీఎస్, అమలాపురం: 9133500100 | పల్లవి టీవీఎస్, రావులపాలెం: 8712650832 | యూనిటీ టీవీఎస్, రాజానగరం: 8919785143 | దేవి టీవీఎస్, తాటిపాక: 9985800999 | విరాట్ టీవీఎస్, గొల్లప్రోలు: 8919785143 | శ్రీ కళ్యాణి టీవీఎస్, మండపేట: 9618468555 | యూనిటీ టీవీఎస్, నిడదవోలు: 8712650862 | అమరావతి టీవీఎస్, సామర్లకోట: 9399991199 | శ్రీ లలిత టీవీఎస్, పిఠాపురం: 9848544779 | శ్రీ దేవి టీవీఎస్, ప్రత్తిపాడు: 9966547286 | శ్రీధర్ టీవీఎస్, జగ్గంపేట: 9573620902 | శ్రీ అరవింద టీవీఎస్, పెద్దాపురం: 9491768783 | శ్రీ లక్ష్మి నరసింహ టీవీఎస్, కోరుకొండ: 9652924555 | అమరావతి టీవీఎస్, సుంకరపాలెం: 8186911116 | శ్రీ సత్య భవానీ టీవీఎస్, అన్నవరం: 9885865527 | కీర్తన టీవీఎస్, తుని: 7013681114 | మారుతి టీవీఎస్, దేవరపల్లి: 9666991111.

(c) eenadu

వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ

స్వామివారి అష్టోత్తర పూజలో అర్చకుడు

కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వరస్వామి వారి ఆలయం ఆదివారం ఆధ్యాత్మిక కార్యక్రమాలతో శోభిల్లింది. ఉదయం లక్ష్మీ ఐశ్వర్య హోమం, గోపూజ, అష్టోత్తర శతనామావళి, కల్యాణం, బాల భోగం, నివేదన తదితర కార్యక్రమాలు కనులపండువగా నిర్వహించారు. వేల మంది స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ పరిసరాలు గోవింద నామస్మరణతో ప్రతిధ్వనించాయి. భక్తులకు అన్న ప్రసాదం అందించారు. ఈవో ఎన్ఎస్ చక్రధరరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. - న్యూస్‌టుడే, ఆత్రేయపురం

ఉత్సాహ హరివిల్లు

కోరింగ అభయారణ్యంలోని చొల్లంగి పర్యాటక కేంద్రం పర్యాటకులతో కళకళలాడింది. ఒక పక్క చొల్లంగి తీర్థం.. మరోపక్క ఆదివారం సెలవు కావడంతో జనం రాకతో కేంద్రమంతా కిక్కిరిసింది. పిల్లలు, పెద్దలు ఆటపాటలతో హాయిగా విహరించారు. గాడిమొగ పీహెచ్‌సీ వైద్య సిబ్బంది కె.ఎన్.ప్రసాద్, కాలా ఆంజనేయుల పర్యవేక్షణలో పర్యాటకులకు వైద్య సేవలు అందించారు. వారిని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వర ప్రసాద్ అభినందించారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పర్యవేక్షణలో సెక్షన్ అధికారులు సిద్ధార్థ, వీరభద్రరావు, ఎఫ్‌బీవోలు ధనంజయ, గోపి, సంధ్యారాణి, కె.మహేష్, ధనలక్ష్మి పర్యాటకులకు సేవలందించారు. -న్యూస్‌టుడే, తాళ్లరేవు

కోటసత్తెమ్మకు ప్రత్యేక పూజలు

నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెంలో ఉన్న కోటసత్తెమ్మను దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు బారులు తీరారు. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. పలువురు భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేకపూజలు చేశారు. దర్శనాల ద్వారా రూ.63,580, అన్నదాన ట్రస్ట్‌కు రూ.11,395, ప్రసాదం విక్రయాల ద్వారా రూ.47,150, ఇతర టికెట్ల అమ్మకాల ద్వారా రూ.78,430ల ఆదాయం వచ్చిందని ఆలయ సహాయ కమిషనర్ వి.హరిసూర్యప్రకాష్ తెలిపారు. వంశపారంపర్య ధర్మకర్త దేవులపల్లి రవిశంకర్, ఆలయ ప్రధానార్చకుడు ఎస్వీకేపీ శర్మ పాల్గొన్నారు. - న్యూస్‌టుడే, నిడదవోలు

పోలవరానికి అండ.. రక్షణ గోడ

పోలవరం కాలువ నిర్మాణ పనుల్లో భాగంగా కుమ్మరిలోవ సమీపంలోని తాండవ నదిపై నిర్మించిన అక్విడక్టు సపోర్టు వాల్ చైనా గోడను తలపిస్తుంది. సుమారు 60 అడుగుల పైబడి ఎత్తులో 500 మీటర్ల పొడవునా కాలువకు నిర్మాణంలో భాగంగా భారీ సపోర్టువాల్ నిర్మాణ పనులు 90 శాతంకు పైగా పూర్తిచేశామని ఈఈ గోవింద్ తెలిపారు. - న్యూస్‌టుడే, తుని గ్రామీణం

విద్యార్థుల విజయంలో తల్లిదండ్రుల పాత్ర కీలకం



మాట్లాడుతున్న విద్యాసంస్థల ఛైర్మన్ నున్న తిరుమలరావు

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: రాజమహేంద్రవరం తిరుమల విద్యా సంస్థల ఆవరణలో ఆదివారం విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు జేఈఈ అడ్వాన్స్‌డ్, మెయిన్, నీట్ పరీక్షలపై అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యాసంస్థల ఛైర్మన్ నున్న తిరుమలరావు మాట్లాడుతూ జేఈఈలో దేశంలో సగటున 28 మంది రాస్తే కేవలం ఒకరికే సీటు లభిస్తుందన్నారు. అదే తిరుమల విద్యాసంస్థల్లో ప్రతి అయిదుగురిలో ఒకరికి సీటు లభిస్తుందన్నారు. దేశంలో 1,18,000 వైద్య సీట్లు ఉంటే 24 లక్షల మంది రాస్తున్నారన్నారు. సగటున 20 మంది రాస్తే ఒకరికి మాత్రమే సీటు లభిస్తుందన్నారు. అదే తిరుమలలో ప్రతి ముగ్గురిలో ఒకరికి సీటు వస్తుందన్నారు. డైరెక్టర్ నున్న సరోజినీదేవి మాట్లాడుతూ పిల్లల ఎదుగుదలలో తల్లిదండ్రుల పాత్ర కీలకమన్నారు. ఇక్కడ చదువుకుని ఐఐటీల్లో సీటు సంపాదించిన విద్యార్థుల తల్లిదండ్రులు తమ అనుభవాలు పంచుకున్నారు. అకడమిక్ డైరెక్టర్ జి.సతీష్‌బాబు, ప్రిన్సిపల్ వి.శ్రీహరి, తదితరులు పాల్గొన్నారు.

కార్పొరేట్ క్రికెట్ కప్ విజేత 'ఎస్పీ జట్టు'

శ్యామలా సెంటర్, న్యూస్‌టుడే: రాజమహేంద్రవరం కార్పొరేట్ కప్ సీజన్-3 విజేతగా జిల్లా ఎస్పీ జట్టు నిలిచింది. జియోస్ వారియర్స్ జట్టు రన్నర్స్‌గా నిలిచింది. నగరంలోని ఎస్పీ క్రికెట్ క్రీడామైదానంలో మూడు నెలలుగా జరుగుతున్న క్రికెట్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా విజేతలకు నగర మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా, సినీ నిర్మాత జేమ్స్ వాట్స్ కొమ్ము, ఏఎస్పీ చెంచురెడ్డి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా రాహుల్ మీనా మాట్లాడుతూ జిల్లాలోని అన్ని శాఖలను సమన్వయం చేస్తూ 15 జట్లకు క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. నిర్వాహకులు బాలాజీ, డాక్టర్ కృష్ణ, తేజ కందుల, వై.శ్రీనివాస్, చిన్ని, కొండబాబు, డేవిడ్, రాజు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ప్రగతి పడక పన్నులు చెల్లించక..

- బకాయిలు రూ.96.81 కోట్లు
- వసూలైంది రూ.53.96 కోట్లు

మండపేట, న్యూస్‌టుడే: ఆస్తి పన్ను, నీటి ఛార్జీలు చెల్లించేందుకు పట్టణవాసులు ఆసక్తి చూపడం లేదు. పన్ను బకాయిలు పేరుకుపోయాయని, వడ్డీ భారం పడకుండా నిర్ణీత సమయంలోనే చెల్లించాలని మున్సిపల్ అధికారులు, సిబ్బంది విజ్ఞప్తి చేస్తున్నా ఎక్కువ మంది మొహం చాటేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలోని కార్పొరేషన్, మూడు పురపాలక సంఘాల్లో బకాయిలు కొండలా పేరుకుపోయాయి. అధికారులు వార్డుల్లో తిరుగుతూ అవగాహన కల్పిస్తున్నా వసూళ్లు మాత్రం ఆశించిన స్థాయిలో కనిపించడం లేదు. ఖాయిలా పరిశ్రమలతో పాటు భారీ నిర్మాణాలు, సినిమా థియేటర్లకు సంబంధించి బకాయిలు పెరిగిపోతున్నా వసూలులో ప్రగతి కరవవుతోంది. పలు ప్రభుత్వ కార్యాలయాల నుంచి కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. పన్ను వసూలు మందగించడంతో పట్టణాల్లో అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మరోపక్క చేసిన పనులకు సంబంధించి గుత్తేదారులకు చెల్లించాల్సిన బకాయిలు కూడా పేరుకుపోతున్నాయి.

మండపేట మున్సిపల్ కార్యాలయం వద్ద పన్ను చెల్లిస్తున్న గృహస్థులు

పట్టణాల వారీగా డిమాండ్, వసూలు రూ.కోట్లలో

పట్టణం	అసెస్మెంట్లు	డిమాండ్	వసూలు	శాతం
రాజమహేంద్రవరం	80,891	79.56	44.83	56.35
మండపేట	16,381	7.29	3.99	54.73
కొవ్వూరు	11,432	4.01	2.40	59.85
నిడదవోలు	10,244	5.95	2.74	46.05

వార్డు సచివాలయాల వారీగా..

వార్డు సచివాలయాల వారీగా కార్యదర్శులు ఇంటింటికీ వెళ్లి పన్ను బకాయిలపై అవగాహన కల్పిస్తున్నారు. దీంతో సిబ్బందికి హామీ ఇస్తున్నా వాస్తవానికి పన్ను చెల్లించడానికి ముందుకు రావటంలేదు.

• గత ఏడాదిలో మండపేట పట్టణంలో పన్నుల చెల్లింపులకు సంబంధించి మున్సిపల్ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేకుండా ఇంటింటికి రెవెన్యూ సిబ్బంది వెళ్లి బిల్లులు చెల్లించినవారికి అక్కడికక్కడే కంప్యూటర్ ద్వారా రసీదులిచ్చేలా చర్యలు తీసుకున్నారు. ఇదే విధానం అన్ని చోట్లా అమలైతే సత్ఫలితం ఉంటుంది.

జిల్లాలో ఇలా..

తూర్పుగోదావరి జిల్లాలో ఇళ్లు, ఖాళీ స్థలాలతో కలిపి మొత్తం 1,18,948 అసెస్మెంట్లు ఉండగా పాతబకాయిలతో కలిపి రూ.96.81 కోట్ల వరకు డిమాండ్ చేరింది. ఇంతవరకు రూ.53.96 కోట్లు మాత్రమే వసూలైంది. ఆర్థిక సంవత్సరం ముగింపునకు ఇంకా మూడు రెండున్నర నెలల సమయం ఉన్నా 42 శాతానికి పైగా వసూలు కాలేదు.

పట్టణాభివృద్ధికి సహకరించాలి..

ఆస్తి పన్నులను సకాలంలో చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించాలి. సమీక్షలు నిర్వహించి పన్ను వసూలు చేసేందుకు మున్సిపల్ కమిషనర్లకు దిశానిర్దేశం చేస్తున్నాం. మైకులతో అన్ని వార్డుల్లో ప్రచారం చేస్తున్నాం. సిబ్బంది ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పిస్తున్నారు. మార్చి నాటికి నూరు శాతం వసూలు చేసేలా అన్ని చర్యలు తీసుకుంటున్నాం.

- నాగ నరసింహారావు, మున్సిపల్ ఆర్డీ, రాజమహేంద్రవరం

వేమన విగ్రహానికి నివాళులు అర్పిస్తున్న కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి తదితరులు

వేమనకు కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి నివాళి

రావులపాలెం పట్టణం, న్యూస్‌టుడే: రావులపాలెంలోని పోతంశెట్టి రామిరెడ్డి పార్కు వద్ద వేమన జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. వేమన అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ప్రముఖ సినీ దర్శకుడు ఎస్.వి.కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి హాజరయ్యారు. వేమన విగ్రహానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. అనంతరం స్థానిక కల్యాణ మండపంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ మాజీ ఛైర్మన్ కె.వి.సత్యనారాయణరెడ్డి, మాజీ సర్పంచి గొలుగూరి వెంకటరెడ్డి, సీఆర్సీ అధ్యక్షుడు నాగమోహన్‌రెడ్డి, వర్తక సంఘం అధ్యక్షుడు పోతంశెట్టి కనికిరెడ్డి, సూర్యభాస్కర్‌రెడ్డి, పడాల పెదవెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పుష్కరాలకు గుంతల్లేని రహదారులే లక్ష్యం

• మంత్రి దుర్గేష్

కానూరు-ఉసులుమర్రు మధ్య సిమెంటురోడ్డును పరిశీలిస్తున్న మంత్రి కందుల దుర్గేష్

పెరవలి, న్యూస్‌టుడే: గోదావరి పుష్కరాలకు గతుకులు లేని రహదారులే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలంలో కానూరు-ఉసులుమర్రు ర.భ.శాఖ ప్రధాన రహదారి పనులను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈరహదారికి రూ.3కోట్లు నిధులు విడుదల చేశామన్నారు. రహదారి నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలను పాటించాలని అధికారులకు సూచించారు. కానూరు-నడుపల్లి రోడ్డు పనులను, కానూరు కల్వర్టు పనుల గురించి అధికారులతో మాట్లాడారు. ఈయన వెంట వాకలపూడి వీర్రాజు, కోలా సీతయ్య నాయుడు, రంకిరెడ్డి ప్రసాదు, తులా చినబాబు, పుల్లా ఆదిశేఖర్, పడాల శ్రీనివాసరావు, ముళ్లపూడి రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.

దక్షిణ భారత పోటీలకు రెండు ప్రాజెక్టులు ఎంపిక

రాజానగరం, న్యూస్‌టుడే: దక్షిణ భారత రాకెట్ చాలెంజ్-2026 జల రాకెట్ పోటీలకు జిల్లా నుంచి రెండు ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. ఆ రెండూ రాజానగరం మండలం పాతతుంగపాడు జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు రూపొందించినవే కావడం విశేషం. గైడ్ టీచర్ బి.శ్రీనివాస్, పాఠశాల ఉపాధ్యాయులు ... సత్యనారాయణరెడ్డి తెలిపారు. సైన్స్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో ఉత్తమంగా నిలిచి, దక్షిణ భారత పోటీలకు ఎంపికైనట్లు జిల్లా సైన్స్ అధికారి జీవీఎస్ నెహ్రూ ఆదివారం తెలిపారు. ఈ పోటీలు ఈనెల 22 నుంచి 24 వరకు గుంటూరు జిల్లాలోని వడ్లమూడిలోని విజ్ఞాన్ విశ్వవిద్యాలయంలో జరుగుతాయన్నారు.

ఉత్సవ కమిటీ ఛైర్మన్‌గా రమేష్‌రాజు

అంతర్వేది, న్యూస్‌టుడే: అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కల్యాణోత్సవాల సేవా కమిటీ ఛైర్మన్‌గా మలికిపురానికి చెందిన దెందుకూరి రమేష్‌రాజు(రాంబాబురాజు), మరో 88 మంది సభ్యులను ఆదివారం నియమించారు. వీరందరూ స్వామివారి కల్యాణోత్సవాలు జరిగే పది రోజుల పాటు వివిధ విభాగాల్లో సేవలందిస్తారు. సోమవారం రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో ప్రమాణస్వీకారం చేయనున్నారు.

ప్రైవేటు బస్సుల తనిఖీ

అమలాపురంలో పత్రాలను పరిశీలిస్తున్న ట్రాఫిక్ ఎస్సై ఏసుదాస్

అమలాపురం పట్టణం, న్యూస్‌టుడే: సంక్రాంతి పండగ ముగింపు సందర్భంగా హైదరాబాద్‌కు వెళ్లేందుకు బస్సులకు గిరాకీ ఏర్పడింది. ఇదే అదునుగా ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు బస్సులు ఎలా ఉన్నా.. పట్టించుకోకుండా నడిపేస్తున్నారు. ఓ ప్రైవేటు బస్సు వెనుక అద్దం పగిలిపోతే చెక్క ఏర్పాటు చేసి నడపడంపై 'నిర్లక్ష్యానికి నిలువుటద్దం' శీర్షికన ఆదివారం 'ఈనాడు'లో ప్రచురితమైన చిత్ర కథనానికి అధికారులు స్పందించారు. ట్రాఫిక్ ఎస్సై ఏసుదాస్ పోలీస్ సిబ్బందితో అమలాపురం పట్టణం నుంచి బయలుదేరుతున్న బస్సులను పరిశీలించారు. ప్రయాణికులకు అసౌకర్యం కల్పిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అద్దంలేని బస్సు యాజమాన్యానికి రూ.10,600 జరిమానా విధించినట్లు జిల్లా రవాణాశాఖాధికారి శ్రీనివాసరావు తెలిపారు. ఆ బస్సుకు సంబంధిత యాజమాన్యంతో అద్దం వేయించినట్లు చెప్పారు.

మత్స్యకారులకు భరోసా

• చేపల వేటలో మరణించిన వారికి పరిహారం రూ.10 లక్షలకు పెంపు

జెట్టీ వద్ద చేపలు ఎగుమతి చేస్తున్న మత్స్యకారులు

న్యూస్‌టుడే, అల్లవరం

ఆపద సమయంలో మత్స్యకార కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్‌వై) పథకం కింద మృతి చెందిన మత్స్యకారులకు ప్రమాద బీమా మొత్తాన్ని పెంచారు. వేటసాగిస్తుండగా ప్రమాదవశాత్తూ మరణించిన మత్స్యకారుడి కుటుంబానికి గతంలో రూ.2 లక్షలు ఇచ్చేవారు. ఇప్పుడు దానిని రూ.10 లక్షలకు పెంచారు. సాధారణ మరణంతో పాటు, ఇతర ప్రమాదాల్లో మృతి చెందితే కార్మిక శాఖ ద్వారా రూ.2 లక్షలు పరిహారంగా అందిస్తారు.

ఎవరు అర్హులంటే..

మత్స్యసహకార సంఘంలో సభ్యులై ఉండాలి. చేపల వేట లైసెన్సు కలిగి ఉన్నవారు మాత్రమే ఈ పథకానికి అర్హులు. సముద్రంలో వేట సాగించే బోట్లపై పని చేసే వారు మత్స్యశాఖ అధికారుల ద్వారా పేర్లు నమోదు చేయించుకోవాలి.

ఈ పత్రాలు అందించాలి..

మత్స్యకారుడి ఆధార్ కార్డు, మరణ ధ్రువీకరణ పత్రం, పంచనామా పత్రం, రేషన్ కార్డు, మత్స్యసహకార సంఘం ధ్రువీకరణ పత్రం, సంఘం తీర్మాన పత్రాలను జిల్లా మత్స్యశాఖ కార్యాలయంలో, రైతు సేవాల కేంద్రాల్లో గాని అందించాలి.

జిల్లాలో ఇలా..

జిల్లాలో 93 కి.మీ. మేర సముద్ర తీరం వెంబడి సుమారు 30 వరకు మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. మరో 20 ప్రాంతాల్లో మత్స్యకారులు నివసిస్తున్నారు. సముద్ర వేటపై ఆధారపడిన వారు 11వేల మంది వరకు ఉన్నారు. గోదావరి, చెరువుల్లో వేట ద్వారా మరో 30వేల మంది వరకు జీవనం సాగిస్తున్నారు. వీరు మెరైన్, ఫిన్‌ల్యాండ్ అనే రెండు రకాల మత్స్య సహకార సంఘాల్లో సభ్యులుగా కొనసాగుతున్నారు. ఈ పథకం ఈ రెండు సంఘాల వారికి వర్తించనున్నట్లు అధికారులు తెలిపారు. పీఎంఎంఎస్‌వై పథకాన్ని మత్స్యకారులందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా మత్స్యశాఖ అధికారి పీవీ శ్రీనివాసరావు కోరారు.

లోవలో కిక్కిరిసిన భక్తులు

లోవ.. భక్తజన తోవ

తుని గ్రామీణం: లోవ తలుపులమ్మ దేవస్థానానికి ఆదివారం 12 వేలకు పైగా భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. దేవస్థానానికి రూ.4.59 లక్షల ఆదాయం సమకూరినట్లు డిప్యూటీ కమిషనర్ విశ్వనాథరాజు తెలిపారు. శుభం చిత్రం హీరో శ్రీనివాస్ గవిరెడ్డి దర్శించుకుని అమ్మవారికి పూజలు చేశారు. ఆలయ సమీపంలోని శీతల పానీయాల దుకాణంలో తాగునీటి సీసాలు, ఇతర డ్రింక్సు రూ.10 నుంచి 20 అదనపు ధరకు విక్రయించడంతో పలువురు ఆలయాధికారులకు ఫిర్యాదు చేశారు. తగు చర్యలు తీసుకుంటామని ఆలయాధికారులు తెలిపారు.

EENADU e Classifieds

BUSINESS SERVICES

బంగారం బ్యాంకులలో/ ఏ ఇతర ప్రైవేటు సంస్థలలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈరోజు మార్కెట్ ధర ప్రకారం కొనబడును. (స్పాట్ క్యాష్). Ph: 8142292071.

బంగారం బ్యాంకులలో, ముత్తూట్, మనప్పురం, ఇతర ప్రైవేట్‌సంస్థల్లో తాకట్టులోఉన్నవి విడిపించి ఈరోజు మార్కెట్‌ధర ప్రకారం కొనబడును. స్పాట్‌క్యాష్, ✆ 9849138626.

మంచి అవకాశం. 100% జెన్యున్, న్యూగా స్టార్ట్ చేయబడిన ఇండియన్ కంపెనీలో P/F టైమ్‌చేస్తూ వీక్లీ 5K to 10K. Q: ఇంటర్/డిగ్రీ. ✆ 63025 23677

మండపేట టౌన్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూంకి సె.గార్డ్స్, ఆఫీస్ బాయ్స్ (జీ. 12 వేలు) హౌస్ కీపింగ్ (జీ. 9 వేలు) కావలెను ✆ 9676392502, 9705406949.

హైదరాబాద్‌లో వృద్ధులను, పిల్లలను, పేషెంట్లకు సేవ, ఇంటి వంటపనులు చేయుటకు స్త్రీలు/ఆయాలు/నర్సులు, కేర్ టేకర్స్ కావలెను. జీతం: 15-20 వేలు+రూం+భో. ప్రీ. 9346705231.

REAL ESTATE

PLOT FOR SALE

RAJAMAHENDRAVARAM CITY

RK Township వారి రాజమండ్రి వెంచర్లపై సంక్రాంతి Gold ఆఫర్ కలదు. వివరాలకు: బ్రాంచ్ మేనేజర్, Contact Cell: 99490 91197.

JOBS

Wanted Co-Ordinators, PRO's, Teachers for Primary & HS, Teachers for all Subjects. Thejus High School, DWM, Rjy(R), ✆ 9848225858

కరీంనగర్‌లోని డాక్టర్ గారి ఇంట్లో వంట చేయడానికి అనుభవం కలిగిన, ఏ బాదరాబంది లేని 45 ఏళ్ళ వయస్సు పైబడిన మహిళ కావలెను. ఆకర్షణీయమైన జీతం. 98480 14512.

నెక్ సూచించిన కోడిగుడ్ల ధర

★ For the Information of Trade & Industry

★ తూర్పుగోదావరి జోన్ ప్లాస్టిక్ ట్రేలో సరఫరా చేసే ఫారం గేటు ధర రూ. 5-15 పై॥ అనపర్తి ఆఫీసు: 08857-226908

EENADU for Advertisement Contact: 8008597607

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

ధరవరలు

అంబాజీపేట కొబ్బరి మార్కెట్

కొబ్బరి (క్వింటాళ్లలో)		ధర (రూ॥లలో)
కొత్తకొబ్బరి		18,000
కురిడీ (వెయ్యింటికి):		
పాతకాయ:	గండేరా	27,000
	గటగట	25,000
కొత్తకాయ:	గండేరా	26,000
	గటగట	24,000
నీటి కాయ (వెయ్యింటికి):		
పాత (ముక్కుడు) కాయ		16,000-18,000
కొత్త (పచ్చి) కాయ		16,000-17,000
కొబ్బరినూనె మార్కెట్:		
15 కిలోలు		5,000
కిలో		350

గమనిక: అంబాజీపేట కొబ్బరి మార్కెట్ ధరలు ప్రతి బుధ, శనివారాల్లో మాత్రమే మారుతాయి.

వెన్‌కాబ్ చికెన్ ధర కిలోకు రూ॥లో

ఫారంరేటు	157-00
రిటైల్ లైవ్	184-00
డ్రెస్డ్	267-00
స్కిన్‌లెస్	304-00

92.7 FM Rajamahendravaram ఈ FM 92.7 Mee FM

ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు

సోమవారం నుంచి శుక్రవారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ॥ 5 - ఉ॥ 7
ఈ-మార్నింగ్స్	ఉ॥ 7 - ఉ॥ 11
నువ్వా నేనా	ఉ॥ 11 - మ॥ 2
సత్యభామ	మ॥ 2 - సా॥ 5
లైట్ తీస్కో	సా॥ 5 - రా॥ 9
సరదాగా కాసేపు	రా॥ 9 - రా॥ 12
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా॥ 12 - తె॥ 5

/Eenadufm

For Advertising on Eenadu FM Contact 9000180626, 9989993175

తిరుగు ప్రయాణం.. ఓ ప్రహసనం

సంక్రాంతి పండగ అనంతరం తిరుగు ప్రయాణికుల రద్దీ ఆదివారం మరింత పెరిగింది. సోమవారం నుంచి పాఠశాలలు పునః ప్రారంభం కానున్నందున పండగకు కుటుంబ సమేతంగా సొంతూర్లు, బంధువుల ఇళ్లకు వచ్చినవారు అధిక సంఖ్యలో తిరుగు ప్రయాణమయ్యారు. ఆర్టీసీ బస్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో రద్దీ కనిపించింది. ఇక్కడి నుంచి హైదరాబాద్‌కు తొమ్మిది ప్రత్యేక సర్వీసులు, విజయవాడకు షెడ్యూల్ సర్వీసులతో పాటు ఆరు అదనపు బస్సులు ఏర్పాటు చేసినట్లు డిపో అధికారులు తెలిపారు. దూరప్రాంతాలకు అదనపు సర్వీసులు ఏర్పాటు చేసినప్పటికీ డిమాండ్‌కు అనుగుణంగా లోకల్ సర్వీసులను ఏర్పాటు చేయలేకపోవడంతో ఉమ్మడి జిల్లా పరిధిలోని ఆయా ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులకు నిరీక్షణ తప్పలేదు. ఇక్కడి ప్రధాన బస్టాండ్‌లో లోకల్ సర్వీసులు ఆగేచోట, అటు పల్లెవెలుగు ప్రాంగణంలోనూ ప్రయాణికులు బస్సుల కోసం పడిగాపులు పడాల్సి వచ్చింది. - న్యూస్‌టుడే, వి.ఎల్.పురం

నేడు వినతుల స్వీకరణ

అమలాపురం కలెక్టరేట్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్‌లో ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నట్లు కలెక్టరేట్ అధికారులు తెలిపారు. కలెక్టర్ మహేష్‌కుమార్, ఇతర శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొంటారన్నారు. ప్రజలు వారి సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కారం పొందాలని సూచించారు.

భర్త వేధింపులు తాళలేక.. ఆరిన ఇంటి దీపం..!

మండపేట, న్యూస్‌టుడే: 'అమ్మా.. పండగ పూట నువ్వు వేసిన కొత్త దుస్తులు చూసి ఎంతో మురిసిపోయాం.. మాకు ఇష్టమైన పిండి వంటలు వండి పెట్టావు. ఈ సంక్రాంతి మాకు ఎంతో మధురానుభూతిని మిగిల్చింది అనుకునేలోపే తీరని విషాదం మిగిల్చావు. మమ్మల్ని వదిలి.. మృత్యు ఒడికి చేరావు.. ఇప్పుడు మాకు ఎవరమ్మా ఆప్యాయతలు పంచేది..? గోరుముద్దలు తినిపించేది..?" అంటూ ఆ చిన్నారుల రోదన చూపరులను కంట తడి పెట్టించింది. భర్త వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన మండపేటలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు.. పిఠాపురానికి చెందిన **భారతి** (25), మండపేటలో సైదిలుపేటకు చెందిన ఫొటోగ్రాఫర్ కానూరి శ్రీనివాసరావు ప్రేమించుకున్నారు. పెద్దల సమక్షంలో 2019 జూన్ 11న వివాహం చేసుకున్నారు. వీరికి ఆరాధ్య (4) మదీన (2) సంతానం ఉన్నారు. పెళ్లయినా కొన్నాళ్ల నుంచి శ్రీనివాసరావు మద్యం మత్తులో భారతిని శారీరకంగా మానసికంగా వేధించడం ప్రారంభించాడు. ఇతడికి భారతి అత్తామామలు కూడా వత్తాసు పలుకుతున్నారు. ఆమెతోపాటు, పిల్లలను తీసుకెళ్లండంటూ ఈ నెల 12న పుట్టింటి వారికి శ్రీనివాసరావు ఫోన్ చేశాడు. భారతి పిఠాపురం వచ్చినప్పటి నుంచి మళ్లీ ఫోను చేసి మండపేటకు రమ్మని బెదిరించడం ప్రారంభించాడు. 14న శ్రీనివాసరావు పిఠాపురం వచ్చి ఆమెను మండపేట తీసుకెళ్లాడు. తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడి, ఆస్పత్రిలో ఉందంటూ 17న అర్ధరాత్రి శ్రీనివాస్ తమ్ముడు సురేంద్ర తమకు ఫోన్ చేశాడని భారతి తల్లి వాపోయారు. ఆమె మృతిపై అనుమానాలు ఉన్నాయని ఆరోపించారు. కేసు దర్యాప్తు చేస్తున్న ఎస్సై రాము మాట్లాడుతూ భార్య ఆత్మహత్యకు పాల్పడటంతో శ్రీనివాస్ కూడా ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడని తెలిపారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడన్నారు. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

సముద్రతీరంలో భక్తుల స్నానాలు

చొల్లంగి తీర్థం.. జనసంద్రం

పూజలందుకున్న కాలభైరవుడు

కాట్రేనికోన, న్యూస్‌టుడే: బ్రహ్మసమేధ్యంలోని నీలరేవులో ఆదివారం చొల్లంగి తీర్థం ఘనంగా నిర్వహించారు. ఇక్కడ శనివారం రాత్రి జాతర నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వేల మందిగా భక్తులు తరలివచ్చారు. ఆదివారం తెల్లవారుజాము నుంచి సముద్రస్నానాలు చేసి కాల భైరవుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలర్పించారు. పల్లం రోడ్డు, వంతెనలు ఇరుకుగా ఉండటంతో ఆలయానికి వచ్చి వెళ్లే భక్తులు వాహనదారులు ట్రాఫిక్‌తో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆలయకమిటీ ఆధ్వర్యంలో అన్నసమారాధన నిర్వహించారు. ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు.

ఆటో డ్రైవర్ శివ నిజాయతీ

నల్లజర్ల: ఆటోలో ఓ ప్రయాణికురాలు మరిచిపోయిన పర్సును తిరిగి ఇచ్చి ఆటోడ్రైవర్ తన నిజాయతీని నిరూపించుకున్నాడు. తాడేపల్లిగూడెం కొబ్బరితోటకు చెందిన తాళ్లూరి అనుపమ తమ ఇద్దరి పిల్లలతో శనివారం రాత్రి నల్లజర్ల ప్రధాన కూడలిలో తాడేపల్లిగూడెం వెళ్లే ఆటోలో గూడెం వెళ్లి దిగిపోయే క్రమంలో ఆమె తన పర్సును ఆటోలో మరిచిపోయి వెళ్లిపోయింది. అందులో రూ.10 వేలు నగదు ఉండటాన్ని చూసిన నల్లజర్ల మండలం మారెళ్లమూడి గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ తిరుమల శివ ఆ పర్సు యజమాని ఆచూకీ కనుగొని ఆదివారం ఉదయం నగదును అప్పగించి తన నిజాయితీని నిరూపించుకున్నాడు.

రాజమహేంద్రవరం

సైనిక్ స్కూల్లో ప్రవేశపరీక్షకు 909 మంది హాజరు

శ్యామలాసెంటర్, న్యూస్‌టుడే: సైనిక్‌స్కూల్లో 6, 9వ తరగతిలో ప్రవేశాలకు నిర్వహించిన ప్రవేశపరీక్ష ఆదివారం ప్రశాంతంగా జరిగింది. నగరంలోని రాజమహేంద్రవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఎస్‌కేవీటీ, ఓక్‌రిడ్జ్ స్కూల్లో మధ్యాహ్నం 2నుంచి 5గంటల వరకు జరిగిన పరీక్షకు 1088 మందికి 909 హాజరవ్వగా 179మంది గైర్హాజరయ్యారు. మొత్తంగా 83.5% నమోదైందని సిటీ కోఆర్డినేటర్ రాజేంద్ర ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

రైతుబజారులో నిన్నటి ధరలు(రూ.లో)

దేవీచౌక్, న్యూస్‌టుడే: టమాట-18, వంకాయలు నలుపు-28/గులాబీ-34/తెలుపు-30/దొండ్లోడు-42, బెండ-26, కాకర-42, బీర పండి-34, దొండ-44, క్యారెట్-32, బీట్‌రూట్-20, గోరు చిక్కుళ్లు-32, దోస-28, ఆనపకాయ-22/24, చిక్కుళ్లు-46, పచ్చిమిర్చి-42, బంగాళదుంపలు-18, ఉల్లిపాయలు-21.

గోదారమ్మకు హారతి వైభోగం

రాజమహేంద్రవరం సాంస్కృతికం, న్యూస్‌టుడే: అఖండ గోదావరి తీరంలో గోదారమ్మకు అందిస్తున్న హారతి వేడుక ఆదివారం సాయంత్రం వైభవంగా జరిగింది. దేవాదాయ ధర్మాదాయ శాఖ నిర్వహణలో పుష్కరఘాట్‌లో జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా 14రకాల హారతులను వేదపండితులు శాస్త్రోక్తంగా సమర్పించారు. సెలవు రోజు కావడంతో నగరవాసులు పెద్ద సంఖ్యలో హాజరై దర్శించుకున్నారు.

తిరుగు ప్రయాణాలు.. కిక్కిరిసిన బస్సులు

న్యూస్‌టుడే, వి.ఎల్.పురం

విద్య, ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు ఎక్కువ మంది రాజమహేంద్రవరం నగరంలో ఉంటున్నారు. వివిధ ఉపాధి పనుల నిమిత్తం ఇక్కడికి వలస వచ్చి స్థిరపడినవారూ ఎక్కువే. ఇక్కడి వారు అనేక మంది చదువులు, ఉద్యోగాల నిమిత్తం కాకినాడలో ఉంటున్నారు. వీరంతా సంక్రాంతికి సొంత గ్రామాలకు వెళ్లి పండగ అనంతరం తిరిగి నగరాలకు చేరుకుంటున్నారు. పండగ సెలవులు ముగిసి సోమవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానుండటంతో సొంతూర్లు, బంధువుల ఇళ్లకు వెళ్లిన వారు ఎక్కువ మంది ఆదివారం నగరానికి తిరిగొచ్చారు.

కాకినాడ పల్లెవెలుగు బస్సు ఎక్కుతున్న ప్రయాణికులు

ఈ మార్గాల్లో ఎక్కువగా..

వచ్చే, వెళ్లే ప్రయాణికులతో ఇక్కడి ప్రధాన బస్టాండ్ ప్రాంగణం కళకళలాడింది. రాజమహేంద్రవరం నుంచి రాజానగరం, ద్వారపూడి మీదుగా నడిచే పల్లెవెలుగు ఎక్స్‌ప్రెస్ సర్వీసులు ప్రయాణికులతో కిక్కిరిశాయి. అటువైపు నుంచి వచ్చే బస్సుల్లోనూ అదే పరిస్థితి. వీటితోపాటు రామచంద్రపురం, తుని, ఐజు, అమలాపురం, రావులపాలెం, రాజోలు, కొవ్వూరు, తాళ్లపూడి, పోలవరం వైపు రాకపోకలు సాగించే వారితో ఆయా రూట్లలోని లోకల్ సర్వీసులన్నీ తిరుగు ప్రయాణికులతో రద్దీగానే తిరిగాయి.

నాన్‌స్టాప్‌లకు పెరిగిన డిమాండ్..

రాజమహేంద్రవరం-కాకినాడ ఆర్టీసీ నాన్‌స్టాప్ సర్వీసులకు ఆదివారం మరింత డిమాండ్ పెరిగింది. స్త్రీశక్తి పథకం అమలవుతున్న ఈ బస్సుల్లో ఎక్కే పరిస్థితి లేకపోవడంతో ఎక్కువమంది నాన్‌స్టాప్ బస్సులను ఆశ్రయించారు. ప్రధాన బస్టాండ్‌లోని నాన్‌స్టాప్ టికెట్ బుకింగ్ కౌంటర్ వద్ద వరుస కట్టారు. స్త్రీశక్తి పథకం అమలు తర్వాత ఈ నాన్‌స్టాప్ బస్సుల్లో మహిళల ప్రయాణం చాలా మానేసినప్పటికీ ప్రస్తుత రద్దీ దృష్ట్యా మళ్లీ ఈ సర్వీసులకు డిమాండ్ పెరిగింది. ఇక్కడి నుంచి కాకినాడకు రోజూ 9 ఎక్స్‌ప్రెస్‌లు నడుస్తున్నాయి. అటు కాకినాడ డిపో నుంచి ఇక్కడికి 7 నాన్‌స్టాప్ సర్వీసులు ఉన్నాయి. వీటిలో కొన్ని ఎక్స్‌ప్రెస్‌లను తగ్గించి వాటిని ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడకు అదనపు సర్వీసులుగా ఏర్పాటు చేయడంతో స్థానికులు ఇబ్బంది పడ్డారు.

నిర్వహణ లోపం.. ప్రమాదాలకు అవకాశం

నిర్వహణ లోపం కారణంగా నగరంలో పలు చోట్ల ట్రాన్స్‌ఫార్మర్ కింద పిచ్చిమొక్కలు మొలిచి ప్రమాదకరంగా ఉన్నాయి. స్థానిక మూలగొయ్యిలో ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ పిచ్చి మొక్కలు మొలిచి ఫ్యూజ్‌బాక్స్‌ల వరకు వ్యాపించాయి. మూగజీవాలు వాటిని తినేందుకు అందులోకి వెళ్తే ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే వాటిని తొలగించి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

- న్యూస్‌టుడే, దేవీచౌక్

పుష్కరవనంలో సందర్శకుల సందడి

రాజానగరం, న్యూస్‌టుడే: దివాన్ చెరువు అభయారణ్యం పరిధిలో గల పుష్కరవనాన్ని సందర్శకులు ఆదివారం అధిక సంఖ్యలో సందర్శించారు. చిల్డ్రన్ పార్కులో చిన్నారులు కేరింతలు కొట్టారు. ఓపెన్ జిమ్‌లో యువత వ్యాయామాలు చేశారు. తమ పిల్లలతో చింతల పార్కు, నక్షత్ర, రాశి వనాలలో విహరించి ఆనందంగా గడిపారు.

గోకవరం బస్టాండు వద్ద విగ్రహానికి నివాళి అర్పిస్తున్న ఎమ్మెల్యే గోరంట్ల

ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పిస్తున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి

యుగపురుషుడు ఎన్టీఆర్

టి.నగర్, న్యూస్‌టుడే: అటు సినిమాలతో పాటు ఇటు రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన యుగపురుషుడు ఎన్టీఆర్ అని గ్రామీణం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి పేర్కొన్నారు. ఆదివారం ఎన్టీఆర్ వర్ధంతి నేపథ్యంలో కోటిపల్లి బస్టాండ్ వద్ద, గోదావరి గట్టున ఉన్న విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలచిపోయారన్నారు. కిలో రెండు రూపాయలకే బియ్యం అందించారన్నారు. అనంతరం వృద్ధులకు అల్పాహారం అందజేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

● సంక్షేమ పథకాలకు ఆద్యుడు ఎన్టీఆర్ అని నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదివారం ఎన్టీఆర్ వర్ధంతి నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం ఆసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగు పౌరుషాన్ని దిల్లీ వీధుల్లో చాటిచెప్పిన నాయకుడన్నారు. రైతు కుటుంబంలో పుట్టి సినిమా రంగంలో శిఖరానికి చేరుకొని, రాజకీయంలో కూడా ముద్ర వేసిన మహనీయుడన్నారు. పేదలకు సంక్షేమ పథకాలు అందించి, వారి గుండెల్లో కొలువై నిలిచారన్నారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, పార్టీ నాయకులు మజ్జి రాంబాబు, వర్రే శ్రీనివాసరావు, రవియాదవ్, శెట్టి జగదీష్ తదితరులు పాల్గొన్నారు.

రాజమహేంద్రవరం సాంస్కృతికం: జేఎన్‌రోడ్డులోని నందమూరి తారక రామారావు మున్సిపల్ పార్కులో ఆదివారం ఉదయం ఆయన వర్ధంతి సందర్భంగా రామారావు విగ్రహానికి అభిమానులు పూలమాలవేసి నివాళి అర్పించారు. ఎన్టీఆర్ పార్కు అసోసియేషన్ అధ్యక్షుడు చెన్నుపాటి భానుప్రసాద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో హాజరైన నాయకులు ఎన్టీఆర్ ఔన్నత్యం గురించి వివరించారు.

ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళి

ఏవీఏ రోడ్డు: 27వ వార్డులో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గోరంట్ల, గన్ని కృష్ణ, మజ్జి పద్మ, శీలం గోవిందు, బూరా దుర్గారావు తదితర నాయకులు నాయకులు పాల్గొన్నారు.

గోదావరి ప్రజల ఆదరణ మరిచిపోలేం

అనిల్ రావిపూడి

ఏవీఏ రోడ్డు, న్యూస్‌టుడే: 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత సాహు గారపాటి ఆదివారం రాత్రి సెకండ్ షో సమయంలో రాజమహేంద్రవరం అశోక థియేటర్‌లో సందడి చేశారు. చిత్ర విజయోత్సవ యాత్రలో భాగంగా నగరంలో పర్యటించి ప్రేక్షకులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సినిమాలో చిరంజీవి నటన చూస్తుంటే మూడు దశాబ్దాల వెనక్కి వెళ్లినట్టు ఉందన్నారు. చిరంజీవి, వెంకటేష్‌తో కలిసి ఒక చిత్రంలో పనిచేయడం మంచి అనుభూతి ఇచ్చిందన్నారు. ఇక్కడకు వస్తున్నట్లు చిరంజీవితో చెప్తే అభిమానుల ఆదరణ ఎలా ఉంటుందో చూస్తావని చెప్పారన్నారు. అందుకు తగినట్టుగానే గోదావరి ప్రజలు అభిమానం చూపారన్నారు. మైత్రీ ఫిలిం డిస్ట్రిబ్యూటర్ ఉదయ్ రాజా, సత్తిరెడ్డి, చిరంజీవి యువత ఏడిద బాబీ షష్ఠి వాయిద్యాలతో, బాణసంచాతో వారిని ఆహ్వానించారు.

ప్రేక్షకులతో మాట్లాడుతున్న దర్శకుడు అనిల్ రావిపూడి, పక్కన నిర్మాత సాహు గారపాటి

థియేటర్‌లో అభిమానుల సందడి

పలకలు విరిగి..

రామకృష్ణ మఠం నుంచి కంబాలచెరువు జంక్షన్ వెళ్లే మార్గంలో కాలినడక మార్గం అధ్వానంగా మారింది. రద్దీగా ఉండే ఈ రోడ్డులో బాటసారులు ఫుట్‌పాత్‌పై నుంచి వెళ్లలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేస్తున్నా అధికారులు స్పందించట్లేదని అసహనం చెందుతున్నారు. కాలిబాటలో వెళ్లాలంటేనే ఆందోళనగా ఉందని అంటున్నారు. ఈ మార్గంలో చాలాచోట్ల పలకలు లేచి ఇనుప చువ్వలతో ప్రమాదకరంగా మారిందని వాపోతున్నారు.

- న్యూస్‌టుడే, కోటగుమ్మం

వృద్ధులకు దుప్పట్ల పంపిణీ

ధవళేశ్వరం: స్థానిక స్ఫూర్తి చారిటబుల్ ట్రస్ట్ నిత్యాన్నదాన కార్యక్రమం ఆయిదో వార్షికోత్సవాన్ని ట్రస్ట్ కార్యాలయంలో ట్రస్ట్ అధ్యక్షుడు ముత్యాల పోసికుమార్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. దాతలు జైకుమార్, జయప్రదల నేతృత్వంలో దుప్పట్లు, చాక్లెట్లు పంచిపెట్టారు. ట్రస్ట్ సభ్యులు సాగర్, వాసవి తదితరులు పాల్గొన్నారు.

ప్రజాసమస్యలపై అర్జీల స్వీకరణ నేడు

కలెక్టరేట్: జిల్లాలో ప్రజాసమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్) సోమవారం యథావిధిగా జరుగుతుందని ఇన్‌ఛార్జి జిల్లా కలెక్టర్(ఎఫ్‌ఏసీ) వై.మేఘాస్వరూప్ ఓ ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి పీజీఆర్‌ఎస్‌తోపాటు భూసంబంధ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ క్లినిక్ కూడా నిర్వహించనున్నట్లు చెప్పారు. పట్టాదారు పాస్ పుస్తకాల్లో తప్పులను సరిదిద్దేందుకు మండలాల వారీగా రెవెన్యూ అధికారుల సమక్షంలో ప్రత్యేక పరిశీలన చేస్తామన్నారు.

హెచ్చరికలు బేఖాతరు

నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లపై వ్యర్థాలు వేస్తున్నారు. కాతేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదురుగా రోడ్డుపై ఇష్టానుసారంగా చెత్త వేయడంతో ఆ మార్గంలో వెళ్లేవారికి ఇబ్బందిగా మారింది. అధికారులు ఎన్నిసార్లు హెచ్చరికలు జారీచేసినా వాటిని బేఖాతరు చేస్తున్నారు. వెంటనే రోడ్డుపై వేసిన చెత్తను తొలగించి మళ్లీ వేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.

- న్యూస్‌టుడే, దేవీచౌక్

ఒరిగిన విద్యుత్తు స్తంభం

రాజమహేంద్రవరం గ్రామీణం కొంతమూరు-కాతేరు రోడ్డులోని విద్యుత్తు స్తంభం పక్కకు ఒరిగిపోయి ప్రమాదకరంగా ఉంది. భవానీపురం వెళ్లే మార్గంలో రోడ్డును అనుకుని ఉన్న ఈ స్తంభం ఎప్పుడు పడిపోతుందోనని ఆ మార్గంలో వెళ్లేవారు ఆందోళన చెందుతున్నారు. విద్యుత్తు శాఖ అధికారులు ఇప్పటికే చాలవరకు ఇనుప స్తంభాల స్థానంలో సిమెంటు స్తంభాలు ఏర్పాటుచేశారు. ఇక్కడ కూడా కొత్తది ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

- న్యూస్‌టుడే, దేవీచౌక్

మూత ఏర్పాటు చేయరూ..

నగరంలోని లాలాచెరువు చౌడేశ్వరీ నగర్ ప్రాంతంలో ప్రధాన రహదారిలో నడి మధ్యన ఉన్న మ్యాన్‌హోల్‌పై మూత దెబ్బతిని ప్రమాదకరంగా ఉంది. ఈ మార్గం ప్రధాన రహదారికి అనుసంధానమై ఉండటంతో నిత్యం రద్దీగా ఉంటుంది. మ్యాన్‌హోల్‌పై కొత్త మూత ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

- న్యూస్‌టుడే,ఏవీఏ రోడ్డు

నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు దూరం

జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవంలో భాగంగా రాజమహేంద్రవరం లాలాచెరువు ట్రాఫిక్ జంక్షన్ వద్ద రవాణా శాఖాధికారులు చోదకులకు అవగాహన కల్పించారు. ఆటో రిక్షాలపై రహదారి భద్రతా అవగాహన పోస్టర్లు అతికించారు. నిబంధనలు పాటిస్తే ప్రమాదాలకు దూరంగా ఉండవచ్చన్నారు. మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్లు సంపత్‌కుమార్, రవికుమార్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

పోస్టర్లు అంటిస్తున్న అధికారులు

- న్యూస్‌టుడే, ఏవీఏ రోడ్డు

చరవాణి రిపేర్‌లో ఉచిత శిక్షణ

ధవళేశ్వరం, న్యూస్‌టుడే: రాజమహేంద్రవరం ఆల్కట్‌గార్డెన్స్‌లోని యూనియన్ బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో సెల్‌ఫోన్ రిపేర్‌లో యువతకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఈనెల 21 నుంచి 30 రోజులపాటు యువతకు శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఈ కాలంలో ఉచిత వసతి, భోజన సదుపాయం కల్పిస్తామన్నారు. 8వ తరగతి విద్యార్హత కలిగి 19 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు అర్హులన్నారు. వివరాలకు 9014328803 నంబరుకు ఫోన్‌చేసి సంప్రదించాలని తెలియజేశారు.

అభ్యాస దీపికలతో అత్యుత్తమ ఫలితాలు

న్యూస్‌టుడే, శ్యామలాసెంటర్

ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేలా విద్యాశాఖ కార్యాచరణతో ముందుకు సాగుతోంది. వందరోజుల ప్రణాళికను ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలు అమలు చేస్తుండగా రాష్ట్ర విద్యా పరిశోధన, అభివృద్ధి శిక్షణ సంస్థ (ఎన్‌సీఈఆర్టీ) ఆధ్వర్యంలో విషయ నిపుణులతో అభ్యాస దీపికలు తయారు చేయించారు. వీటిని పదోతరగతి విద్యార్థులకు పంపిణీ చేస్తున్నారు. దీంతో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు నగరంలోని పాఠశాలల్లో కృషి చేస్తున్నారు.

ప్రణాళికతో ప్రశ్నల కూర్పు..

పబ్లిక్ పరీక్షల్లో వచ్చే ప్రశ్నలకు జవాబులు రాసేందుకు అవసరమైన విషయ పరిజ్ఞానానికి సంబంధించిన ప్రధాన అంశాలతో వీటిని రూపొందించారు. తెలుగు, ఉర్దూ, ఆంగ్ల మాధ్యమాల్లో వీటిని ముద్రించారు. ఇవి ఇప్పటికే పాఠశాలలకు చేరుకున్నాయి. ఆంగ్ల మాధ్య, పాఠశాలలకు సంబంధించిన అభ్యాస దీపికలను ఆయా మండలాల ఎంఈవోలకు అందించారు. ప్రతి విద్యార్థికి గణితం, జీవ, భౌతిక రసాయన, సాంఘిక శాస్త్రాలకు సంబంధించిన నాలుగు అభ్యాస కరదీపికలు అందిస్తున్నారు. వాటితో పాటు యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిపుణులైన ఉపాధ్యాయులతో తయారు చేయించిన అభ్యాస దీపికలను అందిస్తున్నారు. అయితే నామమాత్రపు రుసుముతో యూటీఎఫ్ అందిస్తుండగా ప్రభుత్వ అభ్యాస దీపికలు మాత్రం ఉచితంగానే అందిస్తోంది. నగరంలో 21 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా వీటిలో 2,450 మంది పరీక్షలు రాస్తున్నారు.



రూ.1.9 లక్షల విలువైన ఆభరణాల సమర్పణ

భద్రాచలం, న్యూస్‌టుడే: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయ పరిసరాలు ఆదివారం రామ నామాలతో మార్మోగాయి. అర్చకులు భక్తి శ్రద్ధలతో సుప్రభాతం పలికి ఆరాధించారు. వారానికి ఒకసారి ఉండే అభిషేకం భక్తులకు ఆనందం కలిగించింది. పసిడి పుష్పాల అర్చన ఘనంగా నిర్వహించారు. క్షేత్ర విశిష్టతను వైదిక పెద్దలు ప్రవచనం చేశారు. వైష్ణవ సంప్రదాయం ప్రకారం విష్వక్సేన పూజ చేసి పుణ్యాహ వాచనం నిర్వహించారు. ఉప ప్రధానార్చకులు రామస్వరూప్ పర్యవేక్షణలో తలంబ్రాల వేడుక భక్తిభావాలను చాటింది. రాజమహేంద్రవరానికి చెందిన శ్రీధర్ కుటుంబ సమేతంగా వచ్చి రూ.1.9 లక్షల విలువైన రెండు వెండి శంఖాలను ఈవో దామోదర్‌రావు ద్వారా రాములవారికి సమర్పించారు.

వెండి శంఖాలను అందిస్తున్న భక్తులు

వెండిపూజా సామగ్రి బహూకరణ

అయినవిల్లి: అయినవిల్లి సిద్ధివినాయకస్వామి ఆలయానికి రాజమహేంద్రవరానికి చెందిన సత్యదేవ ఆటోమొబైల్స్ యజమాని ఆదివారం రూ.45 వేల విలువ గల వెండిపూజా సామగ్రిని అందజేశారు. వారికి అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటం బహూకరించారు.

వేధిస్తున్నారంటూ డయాలసిస్ టెక్నీషియన్ ఆత్మహత్య

ముప్పిడి సుధాకర్ (పాత చిత్రం)

జంగారెడ్డిగూడెం పట్టణం: తప్పుడు ఫిర్యాదులతో వేధింపులకు పాల్పడటంతో మనస్తాపానికి గురై ఓ డయాలసిస్ టెక్నీషియన్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదివారం జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ఉండేశ్వరపురానికి చెందిన ముప్పిడి సుధాకర్(27) జంగారెడ్డిగూడెంలో నివాసముంటున్నారు. ఆయనకు మూడేళ్ల క్రితం సరస్వతి(సిద్ధూ)తో వివాహమైంది. ఆయన ప్రాంతీయాసుపత్రిలోని డయాలసిస్ కేంద్రంలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్నారు. గతేడాది సెప్టెంబర్‌లో ఓ డయాలసిస్ రోగికి.. సుధాకర్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. సుధాకర్ తమపై దాడి చేశాడని రోగి, అతడి బంధువులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో సుధాకర్‌ను మరో కేంద్రానికి బదిలీ చేశారు. కొన్ని నెలల క్రితమే మళ్లీ ఇక్కడ విధుల్లో చేరారు. ఆదివారం ఆసుపత్రి ఆవరణలోని మంచినీటి ఆర్వో ప్లాంట్ నిమిత్తం ఏర్పాటు చేసిన షెడ్డులో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నలుగురి వేధింపులతోనే తను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సుధాకర్ రాసిన లేఖ ఘటనాస్థలిలో దొరికింది.

వేధింపులే కారణంగానే.. 'నా చావుకు కారణం అజయ్‌బాబు, వీరరాఘవులు, ఆనందశేఖర్, కరుణకుమారి.. నా తప్పు లేకపోయినా ఫిర్యాదు చేశారు. ఇక్కడి నుంచి పంపించాలని, వినకపోతే చంపాలని చూస్తున్నారు. నేను రెండుసార్లు పీజీఆర్‌ఎస్‌లో నా తప్పు ఉంటే చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశా. దానిని అధికారులు పట్టించుకోలేదు. ఆసుపత్రిలో చనిపోతే నా చావుకు న్యాయం జరుగుతుందని ఆశ.' అంటూ సుధాకర్ ఆత్మహత్య చేసుకున్న ప్రాంతంలో 3 పేజీల లేఖ లభ్యమైంది.

320 గ్రామాల్లో పశు ఆరోగ్య శిబిరాలు

దేవీచౌక్, న్యూస్‌టుడే: జిల్లాలో 320 గ్రామాల్లో పశు ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ టి.శ్రీనివాసరావు వెల్లడించారు. ఈనెల 19 నుంచి 31 వరకు 12 రోజులపాటు పశు ఆరోగ్య శిబిరాలు ఉంటాయన్నారు. ఒక్కో వైద్యుడు రోజుకో గ్రామం చొప్పున ఈ శిబిరాల్లో పాల్గొంటారన్నారు. ఈ శిబిరాల్లో పశువులకు ఆరోగ్య సమస్యలు ఉంటే పరీక్షలు చేసి మందులు ఇస్తామన్నారు. జిల్లాలో 2.60 లక్షల ఆవులు, గెదెలు, 2.50 లక్షల గొర్రెలు, మేకలు ఉన్నాయన్నారు. పాడి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

అడుగుకో సమస్య..!

ఏవీఏ రోడ్డు, న్యూస్‌టుడే: నగరం నడిబొడ్డున ఉన్న అతి ముఖ్యమైన ప్రాంతాలైన వి.టి. కళాశాల, మున్సిపల్ స్టేడియం రోడ్లు, ఇన్నీసుపేట, మంగళవారపు పేట ప్రాంతాలు సమస్యలకు నిలయంగా మారాయి. మురుగు కాలువలు అధ్వానంగా ఉన్నాయి. వీధి దీపాలు వెలగడం లేదు. కనీసం నడక మార్గాలు కూడా సరిగా లేవు. సుమారు ఆరు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, ఒక జూనియర్ కళాశాల ఉన్న ప్రాంతంలో విద్యార్థుల భద్రతకు ఎటువంటి రక్షణ చర్యలు తీసుకోవడం లేదు. పట్టణంలోనే ప్రధాన కూడలైన కోటిపల్లి బస్టాండ్ మార్గం అర్ధరాత్రి అంధకారంగా మారుతోంది.

చీకటిగా ఉన్న రెడ్డి రామాలయం వీధి

● కొన్ని ప్రాంతాల్లో విద్యుత్తు స్తంభాలు మలుపుల వద్ద ప్రమాదకరంగా ఉన్నాయి. మరికొన్ని చోట్ల స్తంభాల అడుగుభాగాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఫ్యూజ్‌బాక్సులు చేతికందే ఎత్తులో ఉన్నాయి.

● కోటిపల్లి బస్టాండ్ ప్రాంతాల్లో పయనించాలంటే నగర వాసులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ కూడలికి ఆనుకుని ఉన్న వీధుల్లో అర్ధరాత్రి దాటిన తరువాత వీధి దీపాలు వెలగడం లేదు. ● స్టేడియం రోడ్డు ప్రాంతంలో రహదారికి ఇరువైపులా నడక మార్గాలపై మ్యాన్‌హోళ్ల పలకలు సరిగా లేదు. శ్లాబులు కుంగిపోయాయి. నిత్యం వందలాది వాహనాలు, విద్యార్థులతో ఈ ప్రాంతం రద్దీగా ఉంటుంది. తరచూ ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోంది. ● ప్రధాన మురుగు కాలువ మొత్తం ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయి దర్శనమిస్తోంది. రహదారికి సమానంగా మురుగు కాలవలు ఉంటున్నాయి. మురుగునీరు సాఫీగా పారే అవకాశం ఉండటం లేదు.

కాలనీ కష్టాలు

ఆకతాయిలపై చర్యలు తప్పవు: ఎమ్మెల్యే

టి.నగర్, న్యూస్‌టుడే: నగరంలో ఆకతాయిలపై చర్యలు తప్పవని అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హెచ్చరించారు. ఆదివారం స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులతో కలిసి 14వ డివిజన్‌లో పర్యటించారు. అక్కడ ఆకతాయిల బెడద ఎక్కువగా ఉందని మహిళలు ఎమ్మెల్యేకు తెలియజేశారు. దీంతో ఆయన మాట్లాడుతూ అనుమానితులను అదుపులోకి తీసుకోవాలన్నారు. ఆంధ్రనగర్‌లో ఖాళీ స్థలాలను నివాసాలుగా మార్చుకొంటూ గ్యాంగ్ రెచ్చిపోతున్నారని తెలుసుకొని తక్షణం అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సహకార సంఘం మాజీ వైస్‌ఛైర్మన్ మృతి

కడియం, న్యూస్‌టుడే: కడియపులంక సహకార సంఘం మాజీ వైస్ ఛైర్మన్ బొరుసు అప్పారావు(93) వయోభారంతో ఆదివారం మృతిచెందారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. ఈయన సుదీర్ఘ కాలం సొసైటీ వైస్ ఛైర్మన్‌గా పనిచేశారు. ఆయన కుమారుడు బొరుసు సుబ్బారాయుడు కడియపులంక సర్‌ఆర్థర్‌కాటన్ నర్సరీ సంఘం మాజీ కార్యదర్శిగా పనిచేశారు. అప్పారావు మృతిపై నర్సరీ అసోసియేషన్ అధ్యక్షుడు రత్నం అయ్యప్ప, మాజీ అధ్యక్షుడు పుల్లా ఆంజనేయులు, ఏపీఐఐసీ డైరెక్టర్ మార్గాని సత్యనారాయణ, వ్యవసాయ సలహా మండలి మాజీ అధ్యక్షుడు ఈలి గోపాలం, కూటమి నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.



అప్పారావు (పాత చిత్రం)

(c) eenadu

రాజమహేంద్రవరం గ్రామీణం

• రాజమహేంద్రవరం గ్రామీణం • రాజానగరం

సూర్యనారాయణ స్వామికి ప్రత్యేక పూజలు

పెదపూడి, న్యూస్‌టుడే: పెదపూడి మండలం జి.మామిడాడ ఉషాపద్మినీ ఛాయా సమేత సూర్యనారాయణ స్వామికి పుష్యమాసం చివరి ఆదివారం కావడంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు రేజేటి వెంకటనరసింహాచార్యులు ఆధ్వర్యంలో స్వామి వారికి పంచామృతాభిషేకం చేశారు. అనంతరం రజిత అలంకరణలో భక్తులకు దర్శనం కల్పించారు.

చరవాణి మరమ్మతులపై ఉచిత శిక్షణ

ధవళేశ్వరం, న్యూస్‌టుడే: రాజమహేంద్రవరం ఆల్కట్‌గార్డెన్స్‌లోని యూనియన్ బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో సెల్‌ఫోన్ రిపేర్‌లో యువతకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఈనెల 21 నుంచి 30 రోజులపాటు యువతకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఈ కాలంలో ఉచిత వసతి, భోజన సదుపాయం కల్పిస్తామన్నారు. 8వ తరగతి విద్యార్హత కలిగి 19 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు అర్హులన్నారు. వివరాలకు 9014328803 నంబరుకు ఫోన్‌చేసి సంప్రదించాలని తెలియజేశారు.

మేమున్నాం.. మీకు తోడుగా

ఉ. 10 - మ. 1 మీకు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు

ధవళేశ్వరం:	91212 29057	కడియం:	91212 29062
బొమ్మూరు:	91549 78039	మోరంపూడి:	94935 92696
రాజానగరం:	98492 36167	కోరుకొండ:	80085 74213

నీటి వృథాతో ఇక్కట్లు..

సమస్య: బొమ్మూరు జేఎల్‌బీనగర్ మూడోవీధిలో పైప్‌లైన్ పగిలి నిరంతరం కాలువలోకి వృథాగా పోతోంది. మరమ్మతులు చేసినా పరిష్కారం కాలేదు.
– వెంకట్, స్థానికుడు

సమాధానం: శాశ్వత మరమ్మతులు చేసి నీటి వృథా నియంత్రిస్తాం.
– కాశీ, గ్రామ కార్యదర్శి

జి.ఎర్రంపాలెంలో..

రాజానగరం మండలం జి.ఎర్రంపాలెంలో తాగునీటి పైపు లైన్లు పాతవి కావడంతో పగిలి బురద నీరు వస్తోందని గ్రామస్థులు వాపోతున్నారు. అధికారులు పరిశీలించి సమస్య పరిష్కరించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
– న్యూస్‌టుడే, బొమ్మూరు

ఆచరణ శూన్యం.. పారిశుద్ధ్యం కనం

పరిశీలన

గ్రామాలను, పట్టణాలను స్వచ్ఛంగా తీర్చిదిద్దాలనే లక్ష్యం ఆచరణకు ఆమడదూరంలో ఉంది. రాజమహేంద్రవరం గ్రామీణం, రాజానగరం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్య తీవ్రంగా వేధిస్తోంది. సిబ్బంది, వాహనాల కొరత, అధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో అపరిశుభ్రత నెలకొంది. ఆయా ప్రాంతాల్లో ప్రజలు సైతం రహదారి పక్కన, ఖాళీ ప్రదేశాల్లో వ్యర్థాలు పడేస్తున్నారు. కొన్నిచోట్ల చెత్త రిక్షా వాహనాలు తిరుగుతున్నా స్థానికులు చెత్త వేయట్లేదని విమర్శలు ఉన్నాయి.
– బొమ్మూరు, హుకుంపేట, కొంతమూరు

రహదారిపై వ్యర్థాలకు నిప్పు..

హుకుంపేట జాతీయ రహదారి పక్కన ఖాళీ స్థలం డంపింగ్‌యార్డును తలపిస్తోంది. ట్రాక్టర్లు, వ్యానుల్లో తీసుకొచ్చి ఇక్కడ పడేస్తున్నారు. మూడు నెలలుగా వేయడంతో డంపింగ్‌యార్డులా మారింది. పెద్ద సంచుల్లో జంతు కళేబరాలు తీసుకొచ్చి పడేయడంతో తీవ్ర దుర్వాసన వస్తోందని స్థానికులు వాపోతున్నారు. జాతీయ రహదారిపై చెత్తకు నిప్పు పెట్టడంతో పొగతో ఇబ్బందిపడుతున్నామని స్థానికులు వాపోతున్నారు. సమస్యపై కార్యదర్శి శ్రీదేవి స్పందిస్తూ ఆ ప్రాంతంలో చెత్త వేయకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

పశువులకు ప్రాణాంతకం..

కొంతమూరు ఆఫీసర్స్ కాలనీలో ప్రధాన రహదారిపై ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోయాయి. చుట్టుపక్కల ప్రాంతాల వారు తీసుకొచ్చి రోడ్డుపై పడేస్తున్నారు. అందులో మిగిలిన ఆహార పదార్థాలను పశువులు తింటున్నాయి. ఆ క్రమంలో ప్లాస్టిక్‌ను సైతం తింటున్నాయి. కొంతమూరు, కాతేరు రహదారి అంతా ఇదే పరిస్థితి.

రోజూ తీయకపోవడంతో..

బొమ్మూరు కాలనీ సమీపంలో రెండు రోజుల నుంచి చెత్త తీయకపోవడంతో పేరుకుపోయింది. దుకాణాల్లో వ్యర్థాలు, ఇళ్లలోని కవర్లు ఇక్కడే వేస్తున్నారు. బొమ్మూరు నుంచి బాలాజీపేట కాలనీ వరకు ఇదే పరిస్థితి. పండుగ సెలవులు కావడంతో ఎవరూ రాలేదు. చెత్త కుండీలు ఉన్నప్పుడు అందులోనే వేసేవారు. ఇంటింటికీ రిక్షాలు రావడంతో ఎక్కడబడితే అక్కడే వేస్తున్నారని పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సమస్యపై కార్యదర్శి కాశీ స్పందిస్తూ పారిశుద్ధ్య సిబ్బందితో ఎప్పటికప్పుడు తొలగిస్తామన్నారు.

ప్రజాసమస్యలపై అర్జీల స్వీకరణ నేడు

కలెక్టరేట్, న్యూస్‌టుడే: జిల్లాలో ప్రజాసమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్) సోమవారం యథావిధిగా జరుగుతుందని ఇన్‌ఛార్జి జిల్లా కలెక్టర్(ఎస్‌పీ) వై.మేఘాస్వరూప్ ఓ ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి పీజీఆర్‌ఎస్‌తోపాటు భూసంబంధ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ క్లినిక్ కూడా నిర్వహించనున్నట్లు చెప్పారు. పట్టాదారు పాస్ పుస్తకాల్లో తప్పులను సరిదిద్దేందుకు మండలాల వారీగా రెవెన్యూ అధికారులు సమక్షంలో ప్రత్యేక పరిశీలన చేస్తామన్నారు.

ధ్యానంతోనే సంపూర్ణ ఆరోగ్యం

రాయవరం: ధ్యానంతోనే మానసిక ప్రశాంతత, సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని మాచవరం పిరమిడ్ ధ్యానకేంద్ర శిక్షకులు బొమ్మిరెడ్డి అన్నారు. ఆదివారం రాయవరం సత్యసాయి భజనమందిర ప్రాంగణంలోని పిరమిడ్ కేంద్రంలో జరిగిన ఉచిత ధ్యానశిక్షణ శిబిరంలో ఆయన మాట్లాడారు. ఆత్మజ్ఞానం మానవుడికి పరిపూర్ణ శాంతినిస్తుందని, రోజూ అరగంట ధ్యానం చేసేందుకు సమయాన్ని కేటాయించాలన్నారు. ధ్యాన శిక్షకుడు భాస్కరరెడ్డిని జొన్నాడ ఉపసర్పంచి కాశీవిశ్వనాథం, పెదకోట్ల సత్యారావు పిరమిడ్ సభ్యులు సత్కరించారు.

వాహనం ఢీకొని వ్యక్తికి గాయాలు

చాగల్లు: గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి గాయాలపాలయ్యారు. పోలీసుల వివరాల ప్రకారం కొవ్వూరు మండలం వాడపల్లి వద్ద గుర్తు తెలియని వ్యక్తి తీవ్ర గాయాలతో రోడ్డు పక్కన పడి ఉన్నారు. గాయాలపాలైన వ్యక్తిని గుర్తించిన స్థానికులు 108 వాహనానికి సమాచారం అందించి, రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పట్టణ పోలీసులు క్షతగాత్రుడి వివరాలు, ప్రమాదానికి గల కారణాలు సేకరిస్తున్నారు.

ఎన్టీఆర్ ప్రజల మనిషి

బొమ్మూరులో..

విగ్రహావిష్కరణలో పాల్గొన్న ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

బొమ్మూరు, న్యూస్‌టుడే: ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ స్థానం చిరస్థాయిగా ఉంటుందని తెదేపా మండల అధ్యక్షుడు మత్స్యేటి ప్రసాద్ పేర్కొన్నారు. బొమ్మూరు కూడలిలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పించారు. గ్రామ అధ్యక్షుడు భీమారెడ్డి రమేష్, కామిని భాస్కర్, పిల్లా తనూజ, రాయుడు సునీల్ పాల్గొన్నారు. ● హుకుంపేట డీ-బ్లాక్‌లో క్రీడాపోటీలు చేశారు. నాయకులు దుద్దుపూడి రమేష్, పెండ్యాల రామకృష్ణ, వల్లేపల్లి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

రాజానగరం, న్యూస్‌టుడే: తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ఆశయ సాధనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పునరంకితం కావాలని తెదేపా రాష్ట్ర కార్యదర్శి గంగిశెట్టి చంటిబాబు, రాష్ట్ర కాపు సంక్షేమ బోర్డు డైరెక్టర్ నీలాపాల అదరాజులు పిలుపునిచ్చారు. ఆదివారం ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా రాజానగరం శివారు సూర్యారావుపేటలో ఎన్టీఆర్ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు బత్తుల నాగేశ్వరరావు, కొణితం నరసింహరావు, చిట్టిప్రోలు పద్దరాజు, బత్తుల త్రిమూర్తులు, కందుల బాబురాయుడు, బందపల్లి లక్ష్మి పాల్గొన్నారు. ● రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, జనసేన పార్టీ నాయకులతో కలసి సూర్యారావుపేటలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ● దివాన్‌చెరువులో రాష్ట్ర బీసీ సాధికార కమిటీ డైరెక్టర్ వంక మల్లిబాబు, నియోజకవర్గ టీఎన్‌టీయూసీ అధ్యక్షుడు దాసరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ● కలవచర్లలో పిల్లా సత్తిబాబు ఆధ్వర్యంలో నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ● రాధేయపాలెంలో కుంటే దొరబాబు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతిని నిర్వహించారు.

నివాళులు అర్పిస్తున్న ఎమ్మెల్యే బత్తుల, నాయకులు

కోరుకొండ, సీతానగరం: కోరుకొండ, సీతానగరం మండలాల్లోని ఆయా గ్రామాల్లో తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలను నిర్వహించారు. బూరుగుపూడి గేటు వద్ద రాజానగరం నియోజకవర్గం తెదేపా కార్యాలయంలో కంటే శేకవరావు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కోరుకొండ, కాపవరం సెంటరు, శ్రీరంగపట్నం, గాదరాడ, నరసాపురం, దోసకాయలపల్లి, సీతానగరం, రఘుదేవపురం, ముగ్గళ్ల తదితర గ్రామాల్లో ఎన్టీఆర్ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయా కార్యక్రమాల్లో తనకాల నాగేశ్వరరావు, తెలగంశెట్టి శ్రీను, దూళ్ల కాంతారావు, మార్ని రాము, కంటే గణపతి, మాతా ప్రభు తదితరులు పాల్గొన్నారు.

కడియం: పేదల ఆకలి తీర్చేందుకు కిలో రూ.రెండుకే బియ్యాన్ని అందించిన సంక్షేమ పథకాల సూత్రధారి ఎన్టీఆర్ అని మండల తెదేపా అధ్యక్షుడు వెలుగుబంటి రఘురామ్ అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని కడియం దేవిసెంటర్‌లోని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఆళ్లూరి సతీష్, జె.కృపారావు, వీర బాబు, కె.బుల్లియ్య, ఎం.శామ్యూల్, సీహెచ్.వెంకటేశ్వరరావు, ఎస్.రవి తదితరులు పాల్గొన్నారు. ● కడియపులంకలో ఏపీఐఐసీ డైరెక్టర్ మార్గాని సత్యనారాయణ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.

హుకుంపేటలో..

గోకవరం: కృష్ణునిపాలెం పంచాయతీ పరిధిలోని ఆర్ అండ్ ఆర్ కాలనీలో తెదేపా నాయకుడు కొణింది విష్ణు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆదివారం సాయంత్రం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ తెలుగుజాతి గౌరవాన్ని పెంచిన మహోన్నతుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. రాష్ట్ర అభివృద్ధి, పేదల సంక్షేమం కోసం ఆయన చేసిన సేవలను వివరించారు. అనంతరం క్లస్టర్ ఇన్‌ఛార్జి కన్నబాబు కాలనీలో సమస్యలను ఎమ్మెల్యే నెహ్రూ దృష్టికి తీసుకురాగా త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పశు వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

రాజానగరం, న్యూస్‌టుడే: పశువుల ఆరోగ్య పరిరక్షణ, ఉత్పాదకత పెంపు, వ్యాధుల నివారణ లక్ష్యంగా ఈ నెల 19 నుంచి 31 వరకు జిల్లాలో పశు ఆరోగ్య శిబిరాలు, పశు పోషకులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నామని పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు వెంకటేశ్వర్లు అన్నారు. గ్రామాల్లో శిబిరాలు ఏర్పాటుకు పనులు పూర్తయ్యాయని తెలిపారు. పాడి పశువులు, దూడలు, మేకలు, గొర్రెలు, బాతులు, కోళ్లకు డీవార్మింగ్ మాత్రలు పంపిణీ, వ్యాధి నివారణ టీకాలు వేయడంతో పాటు అన్నిరకాల ఉచిత పశువైద్య సేవలు అందజేస్తారన్నారు.

మండలంలో పశు వైద్య శిబిరాల వివరాలు

● 19న తేడిన పాతతుంగపాడు, 20న పడమటిపేట, 21న నామవరం, 22న పల్లకడియం, 23న సీతారాంపురం, 24న వెలుగుబంద, 27న తోకాడ, 28న జి.యర్రంపాలెం, 29న పాలచర్ల, 30న దివాన్‌చెరువు గ్రామాల్లో శిబిరాలు నిర్వహిస్తామని పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఎమ్ఎస్ఎన్ మూర్తి తెలిపారు.

వంతెన నిర్మాణంపై నిర్లక్ష్యం తగదు

గోకవరం, న్యూస్‌టుడే: వంతెన నిర్మాణ పనులను ముందుకు తీసుకెళ్లడంలో నిర్లక్ష్యం వహించడం తగదని జాతీయ హైవే అథారిటీ అధికారులపై ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అసహనం వ్యక్తం చేశారు. రాజా సెంటర్ ఇరుకు వంతెన కారణంగా నిత్యం గోకవరంలో ట్రాఫిక్ నిలిచిపోతోంది. ఈ వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు కాగా కొందరు కోర్టును ఆశ్రయించి స్టే తీసుకురావడంతో మూడేళ్లుగా పనులు నిలిచిపోయాయి. ఆదివారం సాయంత్రం గోకవరంలో పర్యటించిన ఎమ్మెల్యే వద్దకు స్థానిక నాయకులు వంతెన సమస్యను తీసుకురాగా ఆయన అధికారులకు చరవాణిలో మాట్లాడారు. ఒక ప్రైవేటు వ్యక్తి కేసు వేస్తే దానిని సాంకేతికంగా ఎదుర్కొనే వీలు ఉన్నా ఎవరూ పట్టించుకోలేదని ప్రశ్నించారు. వంతెన నిర్మాణానికి ఉన్న ప్రత్యామ్నాయ అవకాశాలను వారికి వివరించారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే సమస్య పరిష్కారం కావడం లేదన్నారు.

పుష్కరవనంలో సందర్శకుల సందడి

రాజానగరం, న్యూస్‌టుడే: దివాన్‌చెరువు అభయారణ్యం పరిధిలో గల పుష్కరవనాన్ని సందర్శకులు ఆదివారం అధిక సంఖ్యలో సందర్శించారు. చిల్డ్రన్ పార్కులో చిన్నారులు కేరింతలు కొట్టారు. ఓపెన్ జిమ్‌లో యువత వ్యాయామాలు చేశారు. తమ పిల్లలతో చింతల పార్కు, నక్షత్ర, రాశి వనాలలో విహరించి ఆనందంగా గడిపారు.

గోదారమ్మకు హారతి వైభోగం

రాజమహేంద్రవరం సాంస్కృతికం, న్యూస్‌టుడే: అఖండ గోదావరి తీరంలో గోదారమ్మకు అందిస్తున్న హారతి వేడుక ఆదివారం సాయంత్రం వైభవంగా జరిగింది. దేవాదాయ ధర్మాదాయశాఖ నిర్వహణలో పుష్కరఘాట్‌లో జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా 14రకాల హారతులను వేదపండితులు శాస్త్రోక్తంగా నదీమ తల్లికి అందించారు. సెలవు రోజు కావడంతో నగరవాసులు పెద్ద సంఖ్యలో హాజరై దర్శించుకున్నారు.

ప్రమాదకరంగా విద్యుత్తు స్తంభం

కొంతమూరు-కాతేరు రోడ్డులోని విద్యుత్తు స్తంభం పక్కకు ఒరిగిపోయి ప్రమాదకరంగా ఉంది. భవానీపురం వెళ్లే మార్గంలో రోడ్డును అనుకుని ఉన్న ఈ స్తంభం ఎప్పుడు పడిపోతుందోనని ఆ మార్గంలో వెళ్లే వారు ఆందోళన చెందుతున్నారు. విద్యుత్తు శాఖ అధికారులు ఇప్పటికే చాలవరకు ఇనుప స్తంభాల స్థానంలో సిమెంటు స్తంభాలు ఏర్పాటుచేశారు. ఇక్కడ కూడా కొత్తది ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
– న్యూస్‌టుడే, దేవీచౌక్

పై వంతెన పనులు షురూ

దివాన్‌చెరువు వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్తు టవర్లు

రాజానగరం, న్యూస్‌టుడే: దివాన్‌చెరువు వద్ద నిర్మించనున్న పై వంతెన పనులలో భాగంగా విద్యుత్తు, టవర్ లైన్లు, స్తంభాలు యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేస్తున్నారు. మరో వైపు ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూమిలో ఎత్తు పల్లాలు సరిచేస్తూ యంత్రాలు నిరంతరం పనిచేస్తున్నాయి. 2027 సంవత్సరంలో రానున్న గోదావరి నదీ పుష్కరాల నాటికి పై వంతెనను ఎట్టి పరిస్థితుల్లోను పూర్తిచేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం, జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ పనులను వేగవంతంగా నిర్వహిస్తున్నారు.

ఆదమరిస్తే అపాయం..

కాలనీ కష్టాలు

నేలపై విద్యుత్తు తీగ

మోరంపూడి, న్యూస్‌టుడే: శాటిలైట్ సిటీ బి-బ్లాక్ ప్రధాన రహదారి పక్కనే తాగునీటి ట్యాంకు పక్కనే 3 ఫేజ్ బోర్‌వెల్ మోటారు విద్యుత్తు తీగకు జాయింట్ చేసి నేలపై వదిలేశారు. గ్రామంలో నివాసాలకు సమీపంలో ఉంటుంది. దీనికితోడు పిల్లలు అక్కడే ఆడుకుంటారు. ప్రమాదాలకు అవకాశం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి తక్షణమే చర్యలను తీసుకోవాలని కోరుతున్నారు.

పలుమార్లు విన్నవించినా..

సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం ఉండట్లేదు. పరిష్కరించాలని గ్రామసభలలో సైతం దీనిపై మాట్లాడినా ఇప్పటివరకు పరిష్కారం కాలేదు. మొన్నటి వరకు ఈ ప్రాంతమంతా తుప్పలతో అధ్వానంగా ఉండేది. చిన్నపాటి వర్షం పడినా తీగలు జాయింట్ అయ్యి ఎర్త్ అయ్యేది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించాలి. – పగడం పుష్ప, స్థానికురాలు

పరిష్కరిస్తాం..

ఈ సమస్యను గ్రామసభలో స్థానికులు మా దృష్టికి తీసుకొచ్చారు. విద్యుత్తు తీగను ప్లాస్టిక్ పైపులో అమర్చి, భూగర్భంలో పెట్టి సరిచేస్తాం. త్వరగా పరిష్కరించి, స్థానికులకు ఇబ్బందులు లేకుండా చూస్తాం.
– టి.కృష్ణ, గ్రామ పంచాయతీ కార్యదర్శి

సరదాగా కలిశారు.. సంతోషం పంచారు

గురువును సన్మానిస్తున్న పూర్వ విద్యార్థులు

గోకవరం, న్యూస్‌టుడే: సాధారణంగా ఒక బ్యాచ్‌కు చెందిన విద్యార్థులు మాత్రమే అపూర్వ సమ్మేళనం నిర్వహించుకుంటారు. కాని 40 ఏళ్ల క్రితం నుంచి మొన్నటి వరకు చదువుకున్న విద్యార్థులందరూ తమ పాఠశాల వద్ద కలుసుకున్నారు. ఆదివారం గోకవరం మండలం మల్లవరం గ్రామంలోని డీవీపీఆర్ హైస్కూల్‌లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా జరిగింది. ఆ పాఠశాలలో చదువు పూర్తి చేసుకొని వివిధ ప్రాంతాలలో స్థిరపడిన వారందరూ కార్యక్రమానికి హాజరై నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఆనాడు వారు చదువుకున్న తరగతిలో బెంచీలపై కూర్చొని ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఈ సందర్భంగా ఇటీవల పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయురాలు శారా సులోచన, అబ్రహంపాల్ దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచి ఇడుదల లక్ష్మీ, మాజీ ఎంపీటీసీ అర్జునరావు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

ఎప్పటికీ మర్చిపోలేను

ఎక్కడెక్కడ నుంచి వచ్చిన స్నేహితులందరినీ కలవడం, అప్పటి జ్ఞాపకాలను అందరితో కలిసి పంచుకోవడం చాలా సంతోషంగా అనిపించింది. ఈ సమ్మేళనాన్ని ఎప్పటికీ మర్చిపోలేను.
– నాగమణి, పూర్వవిద్యార్థిని

గొప్ప అదృష్టం

ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన పూర్వవిద్యార్థులు ఎంతో శ్రమకోర్చి అంతా ఒక చోటుకి చేరడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నా. మా పిల్లలకు ఆనాటి స్నేహితులందర్నీ పరిచయం చేశాను.
– సోమిరెడ్డి వెంకటరమణ, పూర్వవిద్యార్థి

వృద్ధులకు దుప్పట్ల పంపిణీ

ధవళేశ్వరం: స్థానిక స్ఫూర్తి ఛారిటబుల్ ట్రస్ట్ నిత్యాన్నదాన కార్యక్రమం అయిదో వార్షికోత్సవాన్ని ట్రస్ట్ కార్యాలయంలో ట్రస్ట్ అధ్యక్షుడు ముత్యాల పోసికుమార్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. దాతలు జైకుమార్, జయప్రదల నేతృత్వంలో దుప్పట్లు, చాక్లెట్లు పంచిపెట్టారు. ట్రస్ట్ సభ్యులు సాగర్, వాసవి తదితరులు పాల్గొన్నారు.

యువతి అదృశ్యం

ధవళేశ్వరం, న్యూస్‌టుడే: యువతి అదృశ్యంపై ధవళేశ్వరం పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ గణేష్ తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక కంచరలైన్‌లో నివాసముంటున్న ఓ యువతిని తరచుగా చరవాణి చూడొద్దని తల్లి మందలించడంతో మనస్తాపం చెంది ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఎంత వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు. దాంతో ఆమె తల్లి ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు

సైనిక్ స్కూల్లో ప్రవేశపరీక్షకు 909 మంది హాజరు

శ్యామలాసెంటర్ : సైనిక్‌స్కూల్లో 6, 9వ తరగతిలో ప్రవేశాలకు నిర్వహించిన ప్రవేశపరీక్ష ఆదివారం ప్రశాంతంగా జరిగింది. నగరంలోని రాజమహేంద్రవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఎస్‌కేవీటీ, ఓక్‌ఉడ్ స్కూల్లో మధ్యాహ్నం 2నుంచి 5గంటల వరకు జరిగిన పరీక్షకు 1088 మందికి 909 హాజరవ్వగా 179మంది గైర్హాజరయ్యారు. మొత్తంగా 83.5% నమోదైందని సిటీ కోఆర్డినేటర్ రాజేంద్ర ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

రైలు పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం

కొవ్వూరు పట్టణం, న్యూస్‌టుడే: కొవ్వూరు - చాగల్లు రైల్వే స్టేషన్ల మధ్య పట్టాల పక్కన గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైందని తాడేపల్లిగూడెం రైల్వే ఎస్సై పి.అప్పారావు తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ ఈనెల 17న రాత్రి సమయంలో రైలు పట్టాల పక్కన ఓ వ్యక్తి చనిపోయి ఉన్నట్లు ట్రాక్‌మేన్ సమాచారం ఇచ్చాడన్నారు. 35 నుంచి 40 ఏళ్ల లోపు ఉన్న వ్యక్తి నాలుగు చొక్కాలు ధరించాడన్నారు. మృతుడి వివరాలు తెలియరాలేదన్నారు. మృతదేహాన్ని కొవ్వూరు ప్రభుత్వాసుపత్రికి తరలించామన్నారు. అతని ఆచూకీ తెలిస్తే 92475 85733, 70133, 60296 చరవాణులకు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ కోరారు.

వేధిస్తున్నారంటూ డయాలసిస్ టెక్నీషియన్ ఆత్మహత్య

ముప్పిడి సుధాకర్ (పాత చిత్రం)

జంగారెడ్డిగూడెం పట్టణం, న్యూస్‌టుడే: తప్పుడు ఫిర్యాదులు పెట్టి వేధింపులకు పాల్పడటంతో మనస్తాపానికి గురై ఓ డయాలసిస్ టెక్నీషియన్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఆదివారం జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ఉండేశ్వరపురం గ్రామానికి చెందిన ముప్పిడి సుధాకర్(27) కొంతకాలంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో నివాసముంటున్నారు. ఆయనకు మూడేళ్ల కిందట సరస్వతి(సిద్ధూ) అనే మహిళతో వివాహమైంది. సుధాకర్ జంగారెడ్డిగూడెం ప్రాంతీయాసుపత్రిలోని అపోలో డయాలసిస్ కేంద్రంలో సీనియర్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నారు. గతేడాది సెప్టెంబరులో ఓ డయాలసిస్ రోగికి.. సుధాకర్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. సుధాకర్ తమపై దాడి చేశాడని రోగి, అతడి బంధువులు కలెక్టర్‌కు మీ కోసం కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. దీంతో సుధాకర్‌ను మరో డయాలసిస్ కేంద్రానికి బదిలీ చేశారు. కొన్ని నెలల కిందట జంగారెడ్డిగూడెం కేంద్రంలో తిరిగి విధుల్లో చేరారు. అయితే సుధాకర్ ఆదివారం ఆసుపత్రి ఆవరణలోని మంచినీటి ఆర్వో ప్లాంట్ నిమిత్తం ఏర్పాటు చేసిన షెడ్డులో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కొద్దిసేపటి తరువాత గమనించిన ఆసుపత్రి సెక్యూరిటీ గార్డు సిబ్బందికి విషయాన్ని తెలిపాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనాస్థలికి చేరుకున్న ఎస్సై కుటుంబరావు మృతదేహాన్ని కిందకు దింపి పంచనామాకు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నలుగురి వేధింపుల వల్లే తను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సుధాకర్ రాసిన లేఖ ఘటనాస్థలిలో దొరికింది.

వేధింపుల కారణంగానే..

'నా చావుకు కారణం కొమ్మ అజయ్‌బాబు, ములకల వీరరాఘవులు, అలుగు ఆనందశేఖర్, యనమల కరుణకుమారి.. నా తప్పు లేకపోయినా అజయ్, వీరరాఘవులు కలిసి నాపై పీజీఆర్ఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఇక్కడి నుంచి పంపించాలని, వినకపోతే చంపాలని చూస్తున్నారు. నేను రెండుసార్లు పీజీఆర్ఎస్‌లో నా తప్పు ఉంటే చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశా. దానిని అధికారులు పట్టించుకోలేదు. అజయ్, ఆనందశేఖర్ అనేవాళ్లు నాపై 2023లో తప్పుడు కేసు పెట్టారు.. ఆసుపత్రిలో చనిపోతే నా చావుకు న్యాయం జరుగుతుందని ఆశ.' అంటూ సుధాకర్ ఆత్మహత్య చేసుకున్న ప్రాంతంలో 3 పేజీల లేఖ లభ్యమైంది.

సహకార సంఘం మాజీ వైస్‌ఛైర్మన్ మృతి



అప్పారావు (పాత చిత్రం)

కడియం, న్యూస్‌టుడే: కడియపులంక సహకార సంఘం మాజీ వైస్ ఛైర్మన్ బొరుసు అప్పారావు(93) వయోభారంతో ఆదివారం మృతిచెందారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. ఈయన సుదీర్ఘ కాలం సొసైటీ వైస్ ఛైర్మన్‌గా పనిచేశారు. ఆయన కుమారుడు బొరుసు సుబ్బారాయుడు కడియపులంక సర్‌ఆర్థర్‌కాటన్ నర్సరీ సంఘం మాజీ కార్యదర్శిగా పనిచేశారు. అప్పారావు మృతిపై నర్సరీ అసోసియేషన్ అధ్యక్షుడు రత్నం అయ్యప్ప, మాజీ అధ్యక్షుడు పుల్లా ఆంజనేయులు, ఏపీఐఐసీ డైరెక్టర్ మార్గాని సత్యనారాయణ, వ్యవసాయ సలహా మండలి మాజీ అధ్యక్షుడు ఈలి గోపాలం, కూటమి నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.

మట్టిరోడ్డుకు మోక్షం ఎప్పుడు..!

బొమ్మూరు చెరువుగట్టు చుట్టూ ఉన్న మట్టి రోడ్డులో రాకపోకలు సాగించలేకపోతున్నామని స్థానికులు చెబుతున్నారు. జాతీయ రహదారి రద్దీగా ఉంటే ద్విచక్రవాహనాలు చెరువుగట్టు వైపు రావడంతో దుమ్ము లేస్తుందని చెబుతున్నారు. వాహనాల రాకపోకలకు చిన్న రోడ్డులో నడిచి వెళ్లాలన్నా ఇబ్బందిగా ఉంటుందని మహిళలు అంటున్నారు. సీసీరోడ్డు లేకపోవడంతో ఏళ్ల తరబడి సమస్యగా ఉంటుందని చెబుతున్నారు. సమస్యపై కార్యదర్శి కాశీ స్పందిస్తూ సీసీరోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని తెలిపారు. త్వరలో పనులు ప్రారంభిస్తామన్నారు.– న్యూస్‌టుడే, బొమ్మూరు

(c) eenadu

కొవ్వూరు

•కొవ్వూరు •నిడదవోలు •గోపాలపురం

బహుమతులు అందజేస్తున్న కమిటీ నిర్వాహకులు

విజేతలకు బహుమతులు

ఉండ్రాజవరం, న్యూస్‌టుడే: సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా కె.సావరంలో ఇలవేల్పు ముత్యాలమ్మతల్లి కమిటీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. విజేతలకు విలువైన బహుమతులు అందజేశారు. రంగవల్లుల పోటీల్లో పాల్గొన్న 250 మంది యువతులు, చిన్నారులు, మహిళలకు ప్రోత్సాహక బహుమతులు పంపిణీ చేశారు. అమ్మవారికి అలంకరించిన చీరలను వారికి అందజేశారు.

వెంకన్న ఆలయ అభివృద్ధికి విరాళం

దేవరపల్లి, న్యూస్‌టుడే: దేవరపల్లిలోని శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి దేవస్థానం అభివృద్ధికి గ్రామానికి చెందిన ఆచంట గంగాధరప్రసాద్-లావణ్య దంపతులు రూ.20 వేలు విరాళాన్ని ఆలయ కమిటీ సభ్యులకు ఆదివారం అందజేశారు. అనంతరం దాతలకు ప్రత్యేక పూజలు జరిపి తీర్థప్రసాదాలు అందజేశారు. కొండపల్లి సత్యనారాయణ, గుడ్ల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

విరాళాన్ని అందజేస్తున్న దాతలు

మేమున్నాం.. మీకు తోడుగా

సమస్య: కొవ్వూరు రైల్వే బైపాస్ రోడ్డు, ఏడుగిట్టు రోడ్డుపక్కన ఇష్టానుసారం ఖాళీ కొబ్బరి బొండాలను పడవేస్తున్నారు. వాటిలో నీరు నిల్వగా మారి దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. - కె.రాజా, కొవ్వూరు

సమాధానం: నివాసాల సమీపంలో, రోడ్డు పక్కన ఖాళీ కొబ్బరి బొండాలను వేయకుండా చర్యలు తీసుకుంటాం.

- సీహెచ్ వెంకటేశ్వర్లు, పురపాలక కమిషనర్ - న్యూస్‌టుడే, కొవ్వూరు పట్టణం

సమస్య: చీపురుగూడెంలోని విన్ అప్ ప్రేయర్ హౌస్ కాలనీలో డ్రెయిన్ మట్టితో పూడిపోయి మురుగు ముందుకు పారక దుర్వాసన వస్తోంది.

సమాధానం: డ్రెయిన్ మరమ్మతులు చేయించి సమస్యను పరిష్కరిస్తాం.

- రామారావు, పంచాయతీ కార్యదర్శి, చీపురుగూడెం - న్యూస్‌టుడే, నల్లజర్ల

మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు: కొవ్వూరు: 80085 74497 నిడదవోలు: 80085 74501, గోపాలపురం: 91212 29084

వరినాట్లకు సిద్ధమైన బెంగాలీ కూలీలు

నిబంధనలు కాగితాల్లో.. ప్రాణాలు గాలిలో

● దేవరపల్లి ఎంపీపీ కెవికె.దుర్గారావు సోదరుడు కుప్పాల అప్పారావు గురువారం రాత్రి 11.30 గంటలకు గోపాలపురం నుంచి దేవరపల్లి వస్తుండగా డైమండ్ జంక్షన్ వద్దకు వచ్చేసరికి డివైడర్‌ని ఢీకొనగా తలకు తీవ్ర గాయాలవడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆ ప్రాంతంలో విద్యుత్తు దీపాలు సరిగా లేకపోవడం, ఎటువంటి రక్షణ కవచం, హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు వాపోతున్నారు.

దేవరపల్లి డైమండ్ జంక్షన్ సమీపంలో హెచ్చరిక బోర్డు లేకుండా ఇలా..

దేవరపల్లి, న్యూస్‌టుడే: ప్రమాదాలు నివారించడానికి రహదారి మధ్యలో ఏర్పాటు చేసిన డివైడర్లు ప్రయాణికులు, వాహనదారులకు మృత్యుమార్గాలుగా మారుతున్నాయి. జాతీయ రహదారిలోని సర్వీస్ మార్గంలోకి ఎక్కి, దిగే ప్రాంతాల్లో ఉన్న డివైడర్ వద్ద ఎటువంటి హెచ్చరిక, సూచికబోర్డులు లేకపోవడంతో ప్రమాదాలకు నిలయాలుగా దర్శనమిస్తున్నాయి. జిల్లా పరిధిలోని కొవ్వూరు-గుండుగొలను 16వ నంబరు జాతీయ రహదారి 53 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. శ్రీకాకుళం, విశాఖపట్నం, కాకినాడ, కోనసీమ జిల్లాల నుంచి విజయవాడ, హైదరాబాద్, ఖమ్మం ప్రయాణించడానికి సులువైన మార్గం అవ్వడంతో ఇదే మార్గంలో వాహనాలు ప్రయాణాలు అధికంగా చేస్తుంటాయి. ఈ ప్రదేశాల్లో విభాగినిలను రాత్రి సమయంలో గుర్తించే విధంగా విద్యుత్తు లైట్లు, రేడియం స్టిక్కర్లు, ఎరుపు రంగు బోర్డులు 20 మీటర్ల ముందు నుంచే ఏర్పాటుచేయాలి. ఏదైనా వాహనం డివైడర్‌ను ఢీకొడితే వెంటనే మరమ్మతులు చేయించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి. హైవే అధికారుల నిర్లక్ష్యంతో ఇలాంటి చర్యలు ఎక్కడా అమలవ్వడంలేదని వాహనదారులు ఆరోపిస్తున్నారు.

సమస్యలు ఇవి..

● దేవరపల్లిలోని డైమండ్ జంక్షన్ సమీపంలో రహదారి మధ్యలో ఉన్న డివైడర్‌కి ఎటువంటి హెచ్చరిక బోర్డు లేదు. దుద్దుకూరు, గౌరీపట్నంలలో ఇదే సమస్య వాహనదారులను వెంటాడుతుంది. ● కృష్ణంపాలెం జాతీయరహదారి నుంచి సర్వీస్ రహదారికి వెళ్లే ప్రాంతంలో డివైడర్‌పై ఎటువంటి రేడియం సిక్కర్లు లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ● యర్నగూడెం అండర్‌పాస్ సమీపంలోని ఇదే సమస్య నెలకొంది. ● నల్లజర్ల మండలంలోని దూబచర్ల-పుల్లలపాడు, ప్రియాంక కన్వెన్షన్, అనంతపల్లి ప్రాంతాల్లో డివైడర్లకు ఎటువంటి జాగ్రత్తలు లేకపోవడంతో ప్రయాణికులు సమస్యలు ఎదుర్కొంటున్నారు.● కొవ్వూరు మండలంలో పంగిడి, కాపవరం ప్రాంతాల్లో ఇవే సమస్యలు ఉన్నాయి.

విభాగిని సక్రమంగా ఉంటే ప్రయోజనాలు

✦ ఎదురెదురుగా ఢీకొనే ప్రమాదాలను డివైడర్లు తగ్గిస్తాయి. అతివేగాన్ని, తప్పుదోవలో డ్రైవింగ్ చేసే వాళ్లను అరికడతాయి. ✦ వాహనాలను వేరు వేరు వరుసల్లో ఉంచి ట్రాఫిక్ ప్రవాహాన్ని సులభతరం చేస్తాయి.✦ రాత్రి సమయంలో ఎదురుగా వచ్చే వాహనాల లైట్లు నేరుగా కళ్లల్లో పడకుండా అడ్డుకుంటాయి. ✦ జంతువులను, పశువులను రోడ్డుపైకి రాకుండా నిరోధిస్తాయి.

నేడు విద్యుత్తు సరఫరా నిలుపుదల

నిడదవోలు, న్యూస్‌టుడే: ఆర్డీఎస్ఎస్ పథకంలో భాగంగా 11కేవీ వ్యవసాయ ఫీడర్ విభజన పనుల నిమిత్తం ఈనెల 19న విద్యుత్తు సరఫరా నిలుపుదల చేయనున్నట్లు నిడదవోలు డివిజన్ ఈఈ ఎస్.నారాయణ అప్పారావు ఆదివారం తెలిపారు. దీని కారణంగా తాడిమళ్ల గ్రామ పరిధిలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు విద్యుత్తు సరఫరా ఉండదన్నారు.

వద్దూరులో గోగులమ్మకు విశేష పూజలు

ఉండ్రాజవరం: వద్దూరులో గ్రామదేవత గోగులమ్మతల్లికి నడిబొడ్డులో పూరిగుడిసె వద్ద పరిసరాల్లో పానకాలతో నైవేద్యాలు ఆదివారం చెల్లించారు. అమ్మవారితో పాటు గంగాలు పసుపు, కుంకుమలతో పూజలు చేశారు. భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు.

వరి నాట్లకు కూలీల కొరత..

గోపాలపురం: గోపాలపురం నియోజకవర్గ పరిధిలో పలు గ్రామాల్లో పొలాల దమ్ములు పూర్తి కావడంతో నాట్లు వేయడానికి కూలీలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజుకి రూ.500 ఇచ్చినా కూలీలు రాని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం బెంగాలీ కూలీలు అందుబాటులో ఉండటంతో వారితో పనులు చేయించుకుంటున్నారు. వారి ఒప్పందం ప్రకారం ఉండటంతో పనులు పది రోజులు ఆలస్యంగా అవుతాయని రైతులు చెబుతున్నారు.

సేవలకు ముందుండాలి..

పెరవలి, న్యూస్‌టుడే: సేవలకు లయన్స్ సభ్యులు ముందుండాలని జిల్లా లయన్స్ క్లబ్ గవర్నర్ ఎన్.పాపారావు నాయుడు సూచించారు. పెరవలి మండలం అన్నవరప్పాడులో వెంకటేశ్వరస్వామి కల్యాణమండపంలో ఆదివారం వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. నిడదవోలుకు చెందిన రంగా ప్రసాద సోదరుడు రంగా వెంకటేశ్వరరావు ఏర్పాటు చేసిన 60 దుప్పట్లను పంపిణీ చేశారు. కార్యక్రమం క్లబ్ అధ్యక్షుడు దేవరపు వెంకటరాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు. సభ్యులుగా నాగేశ్వరరావు, కర్రి సత్యనారాయణలు చేరారు. కార్యదర్శి ఉదయభాస్కరరావు, సభ్యులు బుంగా వన కృష్ణారావు, ఏడిద వీరవెంకట సత్యనారాయణ, కోటిపల్లి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

అన్నవరప్పాడులో దుప్పట్లు పంపిణీ చేస్తున్న రాజకుమారి, పాపారావు

మూడ్రోజులైనా ఎఫ్ఐఆర్ నమోదవ్వలేదు

కొవ్వూరు పట్టణం: దళితులపై జరుగుతున్న దాడులు పదవి ప్రభావం చూపిస్తున్నట్లు ఉన్నాయని, బాధితులు ఫిర్యాదు చేసి మూడ్రోజులైనా ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదని ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ అన్నారు. చాగల్లు మల్లవరంలో గెల్లా ఆదినారాయణ, సురేంద్రలను అగ్రవర్ణ వారు కులం పేరుతో దూషించి దాడి చేశారని ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నాయకులు జవహర్‌ను ఆదివారం కలిశారు. కొవ్వూరులోని కార్యాలయం వద్ద వినతిపత్రం ఇచ్చి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. జవహర్ స్పందిస్తూ తాను చైర్మన్ అయ్యాక చాగల్లు మండలంలో ఇది మూడో ఘటన అని, పోలీసు విచారణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. బాధితుల ఆవేదన విన్నానని, వాస్తవ పరిస్థితులను పరిశీలించి డీజీపీకి లేఖ రాస్తానన్నారు. బుంగా సంజయ్, దారా ఏసు రత్నం, చాపల చినరాజు, రాము పాల్గొన్నారు.

రేపు వాసవిమాత ఆత్మార్పణ దినం

కొవ్వూరు పట్టణం, న్యూస్‌టుడే: వాసవిమాత ఆత్మార్పణ దినోత్సవ కార్యక్రమాలు ఈనెల 20న జరగనున్నట్లు కొవ్వూరు ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు నాళం శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ వాసవి ట్రస్ట్, సంఘం ఆధ్వర్యంలో ఉదయం 9.45 గంటలకు ఆత్మార్పణ హోమగుండ అగ్ని ప్రతిష్ఠాపన హోమం, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నామన్నారు.

హనుమాన్ చాలీసా పారాయణం

నిడదవోలు: నిడదవోలు శ్రీరామదూత హనుమాన్ చాలీసా భక్త బృందం ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పారాయణాన్ని రాయిపేట మడిపల్లి భాస్కరం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. 108 సార్లు పారాయణం నిర్వహించారు.

వాహనం ఢీకొని ఒకరికి గాయాలు

చాగల్లు: గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి గాయాలపాలయ్యాడు. పోలీసుల వివరాల ప్రకారం కొవ్వూరు మండలం వాడపల్లి వద్ద గుర్తు తెలియని వ్యక్తి తీవ్ర గాయాలతో రోడ్డు పక్కన పడి ఉన్నాడు. గాయాలపాలైన వ్యక్తిని గుర్తించిన స్థానికులు 108 వాహనానికి సమాచారం అందించి, రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పట్టణ పోలీసులు క్షతగాత్రుడి వివరాలు, ప్రమాదానికి గల కారణాలు సేకరిస్తున్నారు.

నేస్తమా.. కుశలమా..

ఉండ్రాజవరం పాఠశాలలో 2005-06లో చదువుకున్న విద్యార్థులు

నల్లజర్ల, న్యూస్‌టుడే: ప్రకాశరావు పాలెం జడ్పీ ఉన్నత పాఠశాలలో 1996 నుంచి 2001 వరకు చదువుకున్న పదో తరగతి పూర్వపు విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. అలనాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ రోజంతా సందడి చేశారు. అప్పటి గురువులైన శాస్త్రి, రత్నకుమారి, ఉషారాణి, శ్రీనివాసులను సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. తమతో చదువుకుని వివిధ కారణాలతో మృతిచెందిన స్నేహితులకు సంతాపం తెలిపారు. పూర్వపు విద్యార్థులు గున్నేపల్లి నాగిని, గన్నమని సురేష్, నారకొండ శ్రీను, పాకలపాటి శిరీషా, రాపోలు వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఉండ్రాజవరం ఉన్నత పాఠశాలలో..

ఉండ్రాజవరం: మండల కేంద్రమైన ఉండ్రాజవరంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2005లో పదోతరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఆ పాఠశాల ఆవరణలో ఆదివారం నిర్వహించారు. ఉద్యోగ, ఉపాధి నిమిత్తం ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా 21 ఏళ్ల తరువాత విచ్చేసి వేడుక వద్ద పరిచయం చేసుకున్నారు. ఆనాటి గురువులను సత్కరించారు.

పెరవలి మండలం ఖండవల్లిలో..

పెరవలి: పెరవలి మండలం ఖండవల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని 2007-08 సంవత్సరంలో పదోతరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం సమావేశం అయ్యారు. వీరు చదువుకున్న పాఠశాలలో వారంతా కలుసుకుని ఆనాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు.

నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలెం పాఠశాల 1996-2001 పూర్వ విద్యార్థులు

పెరవలి మండలం ఖండవల్లి పాఠశాల 2007-08 పూర్వ విద్యార్థులు

చెత్తాచెదారం నిలిచి ఇక్కట్లు

దేవరపల్లి మండలం యర్నగూడెంలోని పల్లంట్ల వెళ్లే రహదారి జడ్పీ పాఠశాల సమీపంలో చెత్త చెదారాలు, మురుగు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. సమీపంలో సచివాలయం, జడ్పీ పాఠశాల ఉండటంతో అధిక సంఖ్యలో విద్యార్థులు ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. దీనిపై పంచాయతీ కార్యదర్శి అమ్మిరాజుతో ప్రస్తావించగా పరిశీలించి వెంటనే పరిష్కరిస్తామన్నారు. - న్యూస్‌టుడే, దేవరపల్లి

రాకపోకలు సాగించేదెలా?

తాళ్లపూడి నుంచి వేగేశ్వరపురం వెళ్లే ఆర్అండ్‌బీ రహదారి పక్కన వ్యర్థాలు గుట్టలుగా పేరుకుపోయాయి. పంటపొలాలకు వెళ్లే రైతులు, కూలీలు, పక్కనే ప్రధాన కాలువ నుంచి తాగునీరు తెచ్చేకునేవారు, రాకపోకలు సాగించే వాహనచోదకులు పలు ఇబ్బందులు పడుతున్నారు. ఈవిషయమై పంచాయతీ కార్యదర్శి సుభద్ర మాట్లాడుతూ చర్యలు చేపడతామన్నారు. –న్యూస్‌టుడే, తాళ్లపూడి

అడ్డు లేదు.. అడిగేవారు లేరు

చిత్రంలో చూస్తున్నది షెడ్డు కాదు. చాగల్లు మండలం దారవరం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రాంగణం. ప్రహరీ నిర్మించకపోవడం, నియంత్రించే వారు లేకపోవడంతో వాహనాలు, సామగ్రితో నిండిపోతోంది. విద్యార్థులు ఆటలు ఆడుకునే పరిస్థితి లేకుండా పోతోంది. నియంత్రించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంఈవో శుభాకర్ దృష్టికి తీసుకువెళ్లగా చర్యలు చేపడతామన్నారు. – న్యూస్‌టుడే, చాగల్లు

రహదారిపైనే మురుగునీరు

అది నిడదవోలు-నరసాపురం ఆర్అండ్‌బీ ప్రధాన రహదారి. ఈ రహదారిపై నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. అంతటి ప్రధానమైన ఈ రహదారిలో నిడదవోలు మండలం సమిశ్రగూడెం వద్ద గత కొన్ని రోజులుగా ఇంట్లో వినియోగించిన మురుగునీరు నిత్యం రహదారిపైకి చేరుతుంది. అటుగా రాకపోకలు సాగించే ప్రయాణికులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై గ్రామ కార్యదర్శి శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకెళ్లగా పరిశీలించి మురుగునీరు రహదారిపైకి రాకుండా తగు చర్యలు తీసుకుంటామన్నారు. – న్యూస్‌టుడే, నిడదవోలు

తెలుగు ప్రజల ఖ్యాతి పెంచిన నాయకుడు ఎన్టీఆర్

దేవరపల్లిలోని రక్తదాన శిబిరం వద్ద ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు

దేవరపల్లి: తెలుగు ప్రజల ఖ్యాతిని ప్రపంచ దేశాలకు తెలియజేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి, తెదేపా వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావుకు దక్కుతుందని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అన్నారు. దేవరపల్లిలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం తెదేపా నాయకులు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. సుమారు 50 మంది రక్తదానం చేశారు. ● **గోపాలపురం:** వేళ్లచింతలగూడెంలో మండల అధ్యక్షుడు రాము ఎన్టీఆర్‌కి నివాళి అర్పించారు. ● **కొవ్వూరు పట్టణం:** తెలుగు జాతి ఉన్నంత కాలం ఎన్టీఆర్ కీర్తిప్రతిష్ఠలు చిరస్థాయిగా నిలుస్తాయని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని కొవ్వూరు పార్టీ కార్యాలయం, బస్టాండు, విజయ విహార కూడళ్లు, చాగల్లు మండలంలో విగ్రహాలకు ఎమ్మెల్యే, నాయకులు నివాళులర్పించారు.

నిడదవోలులో విగ్రహం వద్ద తెదేపా నాయకులు, కార్యకర్తలు

పెరవలిలో విగ్రహానికి పూలదండ వేస్తున్న బూరుగుపల్లి శేషారావు

● **ఉండ్రాజవరం, పెరవలి, నిడదవోలు:** వేలివెన్ను, పెరవలిలో ఎన్టీఆర్ విగ్రహాలకు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఛైర్మన్ బూరుగుపల్లి శేషారావు ఆదివారం పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నిడదవోలు పట్టణంలోని విద్యుత్తు సబ్‌స్టేషన్ ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని పట్టణ తెదేపా అధ్యక్షుడు కొమ్మిన వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు.

కొవ్వూరు బస్టాండ్ వద్ద నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే ముప్పిడి, నాయకులు

రొంగల రాముడు మృతి తీరని లోటు



రాముడు చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న మంత్రి దుర్గేష్

నిడదవోలు: వ్యాపారవేత్త, స్వాతంత్ర్య సమరయోధుడు రొంగల రాముడు మృతి తీరనిలోటని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రొంగల రాముడు కుటుంబసభ్యులను ఆదివారం పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దుర్గేష్ మాట్లాడుతూ రాముడు స్వాతంత్ర్య పోరాటంలో గాంధీ, నెహ్రూ, సుభాష్‌చంద్రబోస్ తదితర స్వాతంత్ర్య పోరాట యోధులను కలవడంతో పాటు, 1942లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో ప్రకాశంపంతులతో కలిసి చురుకైన పాత్ర పోషించారన్నారు. పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

పట్టాలపై వ్యక్తి మృతదేహం

కొవ్వూరు పట్టణం: కొవ్వూరు - చాగల్లు రైల్వేస్టేషన్ల మధ్య పట్టాల పక్కన గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైందని తాడేపల్లిగూడెం రైల్వే ఎస్సై అప్పారావు తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ ఈనెల 17న రాత్రి సమయంలో రైలు పట్టాల పక్కన ఓ వ్యక్తి చనిపోయి ఉన్నట్లు ట్రాక్‌మేన్ సమాచారం ఇచ్చాడన్నారు. 35 నుంచి 40 ఏళ్ల లోపు ఉన్న వ్యక్తి నాలుగు చొక్కాలు ధరించాడన్నారు. మృతదేహాన్ని కొవ్వూరు ప్రభుత్వాసుపత్రికి తరలించామన్నారు.ఆచూకీ తెలిస్తే 92475 85733, 7013360296 చరవాణులకు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ కోరారు.

యువతి అదృశ్యం

ధవళేశ్వరం : యువతి అదృశ్యంపై ధవళేశ్వరం పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ గణేష్ వివరాల ప్రకారం..స్థానిక కంచరలైన్‌లో నివాసముంటున్న ఓ యువతిని తరచుగా చరవాణి చూడొద్దని తల్లి మందలించడంతో మనస్తాపం చెంది ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమె తల్లి ఆదివారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

మద్దతు కరవు.. సాగు బరువు

గోపాలపురం, కొవ్వూరు పట్టణం, న్యూస్‌టుడే: మొక్కజొన్నకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర లభించడం లేదు. ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి పండించాక ప్రకృతి వైపరీత్యాలతో పాటు కొనుగోళ్లు పూర్తిగా వ్యాపారుల దయపై ఆధారపడి పండించడంతో సాగుపై కర్షకుల్లో నిరుత్సాహం ఏర్పడుతోంది. దీంతో లాభాల మాట దేవుడెరుగు పెట్టుబడులకు ఇబ్బందులు ఉండవని రైతులు విత్తన మొక్కజొన్న సాగుకు ప్రస్తుతం మొగ్గు చూపుతున్నారు. గతంతో పోలిస్తే పంట సాగు విస్తీర్ణం బాగా తగ్గిన ఉన్న దాంట్లో 90శాతం పైబడి విత్తన సాగుపై రైతులు వెళ్తున్నారు.

విత్తన మొక్కజొన్నపై రైతుల ఆసక్తి

సాగులో ఉన్న మొక్కజొన్న పంట

ఎక్కువగా బోరుబావుల కిందనే..

కొవ్వూరు డివిజన్ పరిధిలో చాలా వరకు బోరుబావుల కిందనే మొక్కజొన్న సాగు అధికంగా ఉంది. గత ఏడాది డివిజన్‌లోని కొవ్వూరు, గోపాలపురం, నిడదవోలు నియోజకవర్గాల్లో 12 వందల ఎకరాల వరకు సాగు చేసేవారు. అప్పుడు వచ్చిన ఇబ్బందులు రైతులు దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది 8 నుంచి 9వందల ఎకరాల వరకు మాత్రమే సాగు చేస్తున్నారు. దానిలోను ఎక్కువగా విత్తన సాగు వైపు రైతులు వెళ్లారు. దానికి కారణం క్వింటా రూ. 2400 ప్రభుత్వం మద్దతు ధర ఉండగా కొనుగోలు దారులు సాకులు చెప్పి రూ.1800లకు మించి ధర ఇవ్వడం లేదు. దీంతో రైతులు పెట్టుబడులు సైతం రాని పరిస్థితి.

కంపెనీలే బాధ్యత తీసుకోవడంతో..

రెండో పంట వేయడానికి మొక్కజొన్న ఎంతో మేలు కావడంతో రైతులు తప్పక ఆ సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. విత్తనాల సరఫరా నుంచి రసాయన ఎరువుల పంపిణీ ఇతర ఖర్చులు కంపెనీలే బాధ్యత తీసుకోవడంతో పాటు విత్తన దశలోనే ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. విత్తన రకం బట్టి ఎకరానికి కనీసం నాలుగు టన్నుల వరకు దిగుబడి లభిస్తాయి. ఖర్చులు వారు పెట్టుకున్నా ఎంతో కొంత సొమ్ములు వస్తాయని రైతులు చెబుతున్నారు. వాస్తవానికి ప్రభుత్వం, అధికారులు ప్రమేయం లేకుండా రైతులతో విత్తన కంపెనీలు నేరుగా పంట ఒప్పందాలు చేసుకుంటున్నాయి. అంతా సవ్యంగా సాగితే ఎకరానికి రూ. 60 వేలు నుంచి రూ. 80 వేలు వరకు కంపెనీ వారు ఇస్తున్నారని దొండపూడి రైతు గంగరాజు చెబుతున్నాడు.

అశ్రుతాంజలి

మంచితనం, మానవత్వం మూర్తీభవించిన మహోన్నత వ్యక్తి, మాకు ప్రేమ, ఆప్యాయతానురాగాలు పంచిన మా మేనమామ

శ్రీ అక్కిన వెంకట రామకృష్ణ వరప్రసాద్ (రాము) గారి మరణం మాకు తీరని లోటు.

వారి పవిత్రాత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ...

కీ॥శే॥ శ్రీ అక్కిన వెంకట రామకృష్ణ వరప్రసాద్ (రాము) గారు

జననం: 09-06-1975, నిర్యాణం: 05-01-2026

చాగల్లు

మేనల్లుడు: నలజాల చాణక్య, B.Tech.,

మేనకోడలు: డా॥ నలజాల శ్రీనిజ, MBBS

మరియు కుటుంబసభ్యులు

(c) eenadu

మండపేట
• మండపేట • అనపర్తి

ఆకతాయిలపై చర్యలు తప్పవు: ఎమ్మెల్యే

టి.నగర్, న్యూస్‌టుడే: నగరంలో ఆకతాయిలపై చర్యలు తప్పవని అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హెచ్చరించారు. ఆదివారం స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులతో కలిసి 14వ డివిజన్‌లో పర్యటించారు. అక్కడ ఆకతాయిల బెడద ఎక్కువగా ఉందని మహిళలు ఎమ్మెల్యేకి తెలియజేశారు. దీంతో ఆయన మాట్లాడుతూ అనుమానితులను అదుపులోకి తీసుకోవాలన్నారు. ఆంధ్రనగర్‌లో ఖాళీ స్థలాలను నివాసాలుగా మార్చుకొంటూ గ్యాంగ్ రెచ్చిపోతున్నారని తెలుసుకుని తక్షణం అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సెల్‌ఫోన్ మరమ్మతులపై ఉచిత శిక్షణ

ధవళేశ్వరం, న్యూస్‌టుడే: రాజమహేంద్రవరం ఆల్కట్‌గార్డెన్స్‌లోని యూనియన్ బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో సెల్‌ఫోన్ రిపేరింగ్‌లో యువతకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఈనెల 21 నుంచి 30 రోజులపాటు యువతకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఈ కాలంలో ఉచిత వసతి, భోజన సదుపాయం కల్పిస్తామన్నారు. 8వ తరగతి విద్యార్హత కలిగి 19 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు అర్హులన్నారు. నిరుద్యోగులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు. వివరాలకు 9014328803 నంబరుకు ఫోన్‌చేసి సంప్రదించాలని తెలియజేశారు.

మేమున్నాం.. మీకు తోడుగా

ఉ 10 - మ 1 మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు
మండపేట: 80085 74183 అనపర్తి: 95333 66637
ద్వారపూడి: 98490 93850 అంగర: 97044 16418
రాయవరం: 80085 74185

మురుగు పారడంలేదు..

సమస్య: ఇప్పనపాడు బొమ్మల గుడి దగ్గర ఉన్న కాలువలో వ్యర్థాలు పేరుకుపోయి మురుగు పారడంలేదు.
- వీరబాబు స్థానికుడు

సమాధానం: పంచాయతీ కార్యదర్శి ఆర్.సత్యనారాయణను వివరణ కోరగా సిబ్బందిని పంపించి మురుగు పారుదలకు చర్యలు తీసుకుంటామన్నారు.
- న్యూస్‌టుడే, ద్వారపూడి

ట్రాఫిక్ యాతన.. ఎన్నాళ్లీ వేదన..?

పోలీస్ సిబ్బందిని నియమించాలి..

మండపేట గ్రామీణం, న్యూస్‌టుడే: మండపేట మండలం జడ్.మేడపాడు వంతెన నాలుగు రోడ్ల కూడలి వద్ద రోజురోజుకు ట్రాఫిక్ సమస్య ఎక్కువైపోతోంది. అంతేకాక సంక్రాంతి కావడంతో ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి రాకపోకలు సాగించేవారితో వంతెనపై గంటలతరబడి ట్రాఫిక్ స్తంభిస్తోంది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ద్వారపూడి రైల్వే స్టేషన్‌కు వెళ్లే ప్రయాణికులు సమయానికి చేరుకోలేక ట్రైన్ మిస్ అవుతున్నారు. నిత్యం వేలాది ద్విచక్ర, భారీ వాహనాలు సామర్లకోట-రాజమహేంద్రవరం కెనాల్ రోడ్డు, ద్వారపూడి- మండపేట రహదారిపై రాకపోకలు సాగిస్తుంటాయి. దీంతో జడ్.మేడపాడు కూడలి వద్ద రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ట్రాఫిక్ క్రమబద్ధీకరించేందుకు పోలీసు సిబ్బందిని నియమించాలని చోదకులు, స్థానికులు కోరుతున్నారు. దీనిపై మండపేట రూరల్ ఎస్సై వి.కిశోర్‌ను వివరణ కోరగా ట్రాఫిక్‌కు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతిరోజు ఉదయం, సాయంత్రంలో జడ్.మేడపాడు వంతెన కూడలిలో కచ్చితంగా పోలీసు సిబ్బంది విధులు నిర్వహించే చర్యలు తీసుకుంటామన్నారు.

జడ్.మేడపాడు కూడలిలో ట్రాఫిక్‌తో నిలిచిన వాహనాలు

సూర్యనారాయణ స్వామికి ప్రత్యేక పూజలు

పెదపూడి, న్యూస్‌టుడే: పెదపూడి మండలం జి.మామిడాడ ఉషాపద్మినీఛాయా సమేత సూర్యనారాయణ స్వామికి పుష్య మాసం చివరి ఆదివారం కావడంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు రేజేటి వెంకటనరసింహాచార్యులు ఆధ్వర్యంలో స్వామి వారికి పంచామృతాభిషేకాలు చేశారు. అనంతరం రజిత అలంకరణలో భక్తులకు దర్శనం కల్పించారు.

ప్రత్యేక అలంకరణలో జి.మామిడాడ సూర్యనారాయణ స్వామి

ఉత్సవ కమిటీతో సమీక్ష

రాయవరం, న్యూస్‌టుడే: రాయవరంలో మంగళవారం నిర్వహించనున్న పోలమ్మతల్లి జాతర ఉత్సవ ఏర్పాట్లు, ట్రాఫిక్ అంశాలపై ఉత్సవ కమిటీ సభ్యులతో రాయవరం ఎస్సై డి.సురేష్ బాబు ఆదివారం పోలీస్‌స్టేషన్లో సమీక్ష నిర్వహించారు. ఉత్సవాలను సంప్రదాయ పద్ధతిలో నిర్వహించాలన్నారు. అశ్లీల నృత్యాలు, జూదం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మాచవరం, బలభద్రపురం, తొస్సిపూడి, లొల్ల చింతల రోడ్డు వద్ద ట్రాఫిక్ దారి మళ్లింపు అంశాలను కమిటీకి వివరించారు. మండపేట రూరల్ సీఐ దొరరాజు పర్యవేక్షణలో వివిధ పోలీస్‌స్టేషన్ల సిబ్బంది బందోబస్తును పర్యవేక్షిస్తారన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉత్సవాలు జరపాలని ఎస్సై సూచించారు. సమావేశంలో ఎంపీపీ నౌడు వెంకటరమణ, కొల్లు రాంబాబు, బీ లీలా లక్ష్మణరావు, పోలమ్మతల్లి ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

పోలమ్మ ఉత్సవ కమిటీ సభ్యులతో సమీక్ష నిర్వహిస్తున్న ఎస్సై సురేష్‌బాబు

పలు అభివృద్ధి పనులు ప్రారంభం

బిక్కవోలు, న్యూస్‌టుడే: బలభద్రపురంలో రూ. ... లక్షల పంచాయతీ, ఉపాధి హామీ నిధులతో నిర్మించిన సీసీరోడ్డును ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో పయనింప చేస్తున్నామని, అనపర్తి రైల్వే స్టేషన్‌తో పాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు.
● బలభద్రపురం శివారు తాతానగరం వద్ద రూ.14 లక్షల వ్యయంతో నిర్మించబోయే ఆర్.వో (శుద్ధినీటి) ప్లాంటుకు శంకుస్థాపన చేశారు. వెలంపేటలో రూ. 5.5 లక్షల వ్యయంతో నిర్మించిన రక్షిత మంచినీటి పథకం గొట్టపుబావిని ప్రారంభించారు. అనంతరం సంతపేటలో రూ. 5.5 లక్షల వ్యయంతో నిర్మించిన రక్షిత మంచినీటి గొట్టపుబావిని ప్రారంభించారు. బలభద్రపురం, జి. దొంతమూరు గ్రామాలకు పారిశుద్ధ్య ఏర్పాట్లకు రూ. 16 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన రెండు ట్రాక్టర్లను బలభద్రపురం పంచాయతీ కార్యదర్శి అశోక్‌కు, జి. దొంతమూరు పంచాయతీకి అందించారు. ఇవన్నీ స్థానిక గ్రామం పరిశ్రమకు చెందిన కెమికల్ డివిజను వారు కార్పొరేట్ సోషియల్ రెస్పాన్సిబులిటీ (సి.ఎస్.ఆర్)పండ్ల నుంచి అందించారు.

సీసీరోడ్డు ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి

విజేతలకు బహుమతులు

బిక్కవోలు: సంక్రాంతితో మూడు రోజులపాటు జరిగిన పీపీఎల్ క్రికెట్ టోర్నమెంటు విజేతలకు ఆదివారం రాత్రి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బహుమతులు అందించారు. కాగా ఈ టోర్నమెంటులో మొత్తం 5 జట్లు పాల్గొనగా విజేతగా పీపీకే లెజెండ్స్ నిలిచిందని నిర్వాహకులు ఎమ్మెల్యేకు వివరించారు. సొసైటీ అధ్యక్షుడు పడాల సూర్యనారాయణ రెడ్డి, మండల తెదేపా అధ్యక్షుడు వెంకటరామారెడ్డి కూటమి నేతలు విజయభాస్కరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ధ్యానంతోనే సంపూర్ణ ఆరోగ్యం

రాయవరం, న్యూస్‌టుడే: ధ్యానంతోనే మానసిక ప్రశాంతత, సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని మాచవరం పిరమిడ్ ధ్యానకేంద్ర శిక్షకులు భాస్కరరెడ్డి అన్నారు. ఆదివారం రాయవరం సత్యసాయి భజన మందిర ప్రాంగణంలోని పిరమిడ్ కేంద్రంలో జరిగిన ఉచిత ధ్యానశిక్షణాశిబిరంలో ఆయన మాట్లాడారు. ఆత్మజ్ఞానం మానవునికి పరిపూర్ణ శాంతినిస్తుందని, రోజూ అరగంట ధ్యానం చేసేందుకు సమయాన్ని కేటాయించాలన్నారు. ధ్యాన శిక్షకుడు భాస్కరరెడ్డిని జొజ్జరపు కాశీవిశ్వనాథం, వెలగల పణికృష్ణారెడ్డి పిరమిడ్ సభ్యులు సత్కరించారు.

ధ్యాన శిక్షకులు భాస్కరరెడ్డిని సత్కరిస్తున్న పిరమిడ్ సభ్యులు

అంగర, న్యూస్‌టుడే: సంపూర్ణమైన ఆరోగ్యకర జీవనానికి ధ్యాన మార్గాన్ని అనుసరించడం ఉత్తమమని పెరవలికి చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ చెన్నా రాంబాబు అన్నారు. ఆదివారం కపిలేశ్వరపురం మండలంలోని పడమర ఖండ్రిక ఖణ్వ మహర్షి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో అమావాస్య సందర్భంగా ధ్యాన శిక్షణ తరగతి నిర్వహించారు.

గనిపోతురాజుస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్సీ

మండపేట గ్రామీణం: కేశవరంలో జరుగుతున్న గనిపోతురాజుస్వామి తీర్థ మహోత్సవాలలో భాగంగా ఆదివారం రాష్ట్ర సబ్ ఆర్డినేటరీ కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో వుండమట్ల రాజేష్, కమిటీ సభ్యులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో దూలం వెంకన్న బాబు, అన్నందేవుల కృష్ణారావు, తుపాకుల ప్రసన్నకుమార్ పాల్గొన్నారు.

గనిపోతురాజుస్వామి ఆలయంలో ఎమ్మెల్సీ త్రిమూర్తులు తదితరులు

అభ్యాస దీపిక.. విజ్ఞాన వీచిక

న్యూస్‌టుడే, శ్యామలా సెంటర్

ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేలా విద్యాశాఖ కార్యాచరణతో ముందుకు సాగుతోంది. వందరోజుల ప్రణాళికను ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలు అమలు చేస్తుండగా రాష్ట్ర విద్యా పరిశోధన, అభివృద్ధి శిక్షణ సంస్థ (ఎన్‌సీఈఆర్టీ) ఆధ్వర్యంలో విషయ నిపుణులతో అభ్యాస దీపికలు తయారు చేయించారు. వీటిని పదో తరగతి విద్యార్థులకు పంపిణీ చేస్తున్నారు. దీంతో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు నగరంలోని పాఠశాలల్లో కృషి చేస్తున్నారు.

ప్రణాళికతో ప్రశ్నల కూర్పు..

పబ్లిక్ పరీక్షల్లో వచ్చే ప్రశ్నలకు జవాబులు రాసేందుకు అవసరమైన విషయ పరిజ్ఞానానికి సంబంధించిన ప్రధాన అంశాలతో వీటిని రూపొందించారు. తెలుగు, ఉర్దూ, ఆంగ్ల మాధ్యమాల్లో వీటిని ముద్రించారు. ఇవి ఇప్పటికే పాఠశాలలకు చేరుకున్నాయి. ఆంగ్ల మాధ్య, పాఠశాలలకు సంబంధించిన అభ్యాస దీపికలను ఆయా మండలాల ఎంఈవోలకు అందించారు. ప్రతి విద్యార్థికి గణితం, జీవ, భౌతిక రసాయన, సాంఘిక శాస్త్రాలకు సంబంధించిన నాలుగు అభ్యాస కరదీపికలు అందిస్తున్నారు. వాటితో పాటు యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిపుణులైన ఉపాధ్యాయులతో తయారు చేయించిన అభ్యాస దీపికలను అందిస్తున్నారు. అయితే నామమాత్రపు రుసుముతో యూటీఎఫ్ అందిస్తుండగా ప్రభుత్వ అభ్యాస దీపికలు మాత్రం ఉచితంగానే అందిస్తోంది. నగరంలో 21 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా వీటిలో 2,450 మంది పరీక్షలు రాస్తున్నారు.



సైనిక్ స్కూల్లో ప్రవేశ పరీక్షకు 909 మంది హాజరు

శ్యామలా సెంటర్ : సైనిక్ స్కూల్లో 6, 9వ తరగతిలో ప్రవేశాలకు నిర్వహించిన ప్రవేశపరీక్ష ఆదివారం ప్రశాంతంగా జరిగింది. నగరంలోని రాజమహేంద్రవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఎస్‌కేవీటీ, ఓక్ ఉడ్ స్కూల్లో మధ్యాహ్నం 2నుంచి 5గంటల వరకు జరిగిన పరీక్షకు 1088 మందికి 909 హాజరవ్వగా 179మంది గైర్హాజరయ్యారు. మొత్తంగా 83.5% నమోదైందని సిటీ కోఆర్డినేటర్ రాజేంద్ర ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

అపూర్వ సమ్మేళనం.. ఆనంద పరవశం

మండపేట, న్యూస్‌టుడే: పట్టణానికి చెందిన పూర్వవిద్యార్థులు 1984-1985 సంవత్సరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదివిన విద్యార్థులు ఆదివారం స్థానిక కాపుభవన్‌లో సందడి చేశారు. ఈ సందర్భంగా చిన్ననాటి సంఘటనలు గుర్తు చేసుకుని ఆటపాటలతో కేరింతలు కొట్టారు. 50 మంది పేదలకు చీరలు పంపిణీ చేశారు.

వేంకటేశ్వరస్వామి సన్నిధిలో మాజీ ఎమ్మెల్సీ

బిక్కవోలు, న్యూస్‌టుడే: తూర్పుతిరుమలగా ప్రసిద్ధి చెందిన బలభద్రపురానికి చెందిన శ్రీదేవి, భూదేవి సహిత ప్రసన్న వేంకటేశ్వర స్వామిని రాజమహేంద్రవరానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు దంపతులు ఆదివారం రాత్రి దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం పండితుల ఆశీర్వచనం ఇచ్చారు. అనంతరం కమిటీ దంపతులకు స్వామివారి చిత్రపటాన్ని బహూకరించింది.

అప్పారావుకు స్వామివారి చిత్రపటాన్ని బహూకరిస్తున్న కమిటీ సభ్యులు

నేడు ఎమ్మెల్యే వేగుళ్ల పర్యటన

రాయవరం, న్యూస్‌టుడే: వి.సావరంలో రాష్ట్ర అంచనాల కమిటీ ఛైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు సోమవారం పర్యటించనున్నారు. ఆదివారం వెదురుపాక సహకార సంఘ అధ్యక్షుడు పిల్లి గణేశ్వరరావు మాట్లాడుతూ ఉదయం 10 గంటలకు రూ.22.30 లక్షల నిధులతో నిర్మించనున్న సీసీ రహదారులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేస్తారని తెలిపారు.

ప్రజాసమస్యలపై అర్జీల స్వీకరణ నేడు

కలెక్టరేట్, న్యూస్‌టుడే: జిల్లాలో ప్రజాసమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్) సోమవారం యథావిధిగా జరుగుతుందని ఇన్‌ఛార్జి జిల్లా కలెక్టర్(ఎఫ్ఏసీ) వై. మేఘాస్వరూప్ ఓ ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి పీజీఆర్ఎస్‌తో పాటు భూసంబంధ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ క్లినిక్ కూడా నిర్వహించనున్నట్లు చెప్పారు. పట్టాదారు పాస్ పుస్తకాల్లో తప్పులను సరిదిద్దేందుకు మండలాల వారీగా రెవెన్యూ అధికారుల సమక్షంలో ప్రత్యేక పరిశీలన చేస్తామన్నారు.

చిన్నారులపై కుక్కల దాడి

రాయవరం, న్యూస్‌టుడే: రాయవరం మండలం వెంటూరులో ఆదివారం కుక్కలు స్వైరవిహారం చేస్తూ స్థానిక గణేష్‌నగర్ రెండవ వార్డులో వెళుతున్న వారిపై దాడికి పాల్పడ్డాయి. ఈ ఘటనలో పిల్లి చంద్రవదన (13), గెద్దాడ మంజుల(7), గెద్దాడ లక్ష్మి కావ్య(6), వాసంశెట్టి మోక్ష జ్యోతి(2)లు కుక్కకాటుకు గురయ్యారు. తీవ్రంగా రక్తస్రావం కావడంతో స్థానికులు వారిని హుటాహుటిన సమీప ఆరోగ్య ఉపకేంద్రానికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం రామచంద్రపురం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. మాజీ సర్పంచి వాసంశెట్టి రాధాకృష్ణ, పిల్లి సత్యనారాయణ దీనిపై కార్యదర్శి త్రిమూర్తులను వివరణ కోరగా సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు.

పిల్లల వైద్యనిపుణుడు మూర్తి కన్నుమూత



హైదరాబాద్, న్యూస్‌టుడే: ప్రముఖ పిల్లల వైద్య నిపుణుడు, నిలోఫర్ ఆసుపత్రి పూర్వ సూపరింటెండెంట్ డాక్టర్ పి.ఎస్.మూర్తి(94) వయోభారంతో నల్లకుంటలోని తన నివాసంలో శనివారం రాత్రి కన్నుమూశారు. ఆయనకు భార్య పెద్దిబొట్ల శారద, కుమారులు శ్రీనివాస్ కుమార్, ఇందు శేఖర్, కుమార్తె, మనుమలు, మునిమనుమలు ఉన్నారు. ఆయన తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురంలో 1932 ఫిబ్రవరి 1న జన్మించారు. తెలుగు రాష్ట్రాల్లో సీనియర్ పిల్లల వైద్యనిపుణుడిగా గుర్తింపు పొందారు. బాలల ఆరోగ్య సంరక్షణకు తన జీవితాన్ని అంకితం చేసిన డాక్టర్ మూర్తి తరతరాల పిల్లల వైద్యులకు మార్గదర్శిగా ఉంటారని తెలంగాణ పీడియాట్రిక్ అకాడమీ కార్యదర్శి డాక్టర్.ఎన్.ఎల్.శ్రీధర్ అన్నారు.

దళిత యువకుడి హత్య దారుణం

మండపేట గ్రామీణం, న్యూస్‌టుడే: పల్నాడు జిల్లా పిన్నెల్లిలో దళిత యువకుడు సాల్మన్‌ను పాశవికంగా హత్య చేయడం దారుణమని ఏడిద గ్రామానికి చెందిన వైకాపా రాష్ట్ర ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి పలివెల సుధాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుడి కుటుంబానికి తక్షణం న్యాయం చేసి నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు.

జాతరలతో ఆధ్యాత్మిక సందడి

బిక్కవోలు, న్యూస్‌టుడే: కొంకుదురులో ఆదివారం చిన్నంవారి సత్తెమ్మ అమ్మవారి జాతర నిర్వహించారు. అమ్మవారిని భాజాభజంత్రీలతో ఊరంతా ఊరేగించారు. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, తెదేపానేత మనోజ్ రెడ్డి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. సొసైటీ అధ్యక్షుడు చిన్నం శ్రీనివాసరెడ్డి, మాజీ సర్పంచి వేణుగోపాల రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రాయవరం: రాయవరంలోని తుల్యభాగ నదీతీరంలో పోలమ్మ పుట్ట వద్ద వెలసిన ముత్యాలమ్మతల్లి జాతర ఆదివారం నిర్వహించారు. పోలమ్మతల్లి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక వెలమ రామాలయం నుంచి ముత్యాలమ్మతల్లి ఉత్సవమూర్తులను మేళతాళాలతో ఊరేగింపుగా ఆలయానికి వచ్చారు. కేరళా డప్పు వాయిద్యాలు, గరగ నృత్యాలు, కోలాటాలు ఆకట్టుకున్నాయి. ఆలయ కమిటీ సభ్యులు బీఎల్ లక్ష్మణరావు, కొల్లు అప్పారావు, కొల్లు రాంబాబు, బండారు శ్రీనివాసరావు, కిలపర్తి అప్పారావు, వెలమ యూత్ సభ్యులు, పరిసర గ్రామాల భక్తులు పాల్గొన్నారు.

ముత్యాలమ్మతల్లి గ్రామోత్సవంలో భక్తులు

కనులపండువగా 'రంగనాథస్వామి కల్యాణం'

రాయవరం: మండలంలోని వెదురుపాక విజయ దుర్గాపీఠాధిపతి వాడ్రేవు వెంకట సుబ్రహ్మణ్యం(గాడ్) 90 జన్మదినోత్సవ వేడుకల్లో నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగంగా రెండవ రోజు 'శ్రీరంగనాథస్వామి కల్యాణం' ఆదివారం కనులపండువగా నిర్వహించారు. పీఠాధిపతి గాడ్ పర్యవేక్షణలో 'సీతాసదన్'లో జరిగిన శ్రీరంగనాథుని కల్యాణ వేడుకలను వేదపండితులు పరాసర లక్ష్మీనరసింహ భట్టాచార్యులు, పల్లాప్రోలు రామకృష్ణాచార్యులు నేతృత్వంలో కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాయంత్రం పీఠంలోని విజయదుర్గాదేవికి నక్షత్రహారతులు నిర్వహించారు. పీఠం పర్యవేక్షకుడు వీవీ బాపిరాజు, విజయదుర్గా సేవాసమితి ప్రతినిధులు గాదే భాస్కరనారాయణ, సత్య వెంకట కామేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.

రంగనాథస్వామి కల్యాణం నిర్వహిస్తున్న వేదపండితులు

ప్రత్యేక అలంకరణలో అమ్మవారు

పశు ఆరోగ్య శిబిరాలు

దేవీచౌక్, న్యూస్‌టుడే: జిల్లాలో 320 గ్రామాల్లో పశు ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ టి.శ్రీనివాసరావు వెల్లడించారు. ఈనెల 19 నుంచి 31 వరకు 12 రోజులపాటు పశు ఆరోగ్య శిబిరాలు ఉంటాయన్నారు. ఒక్కో వైద్యుడు రోజుకో గ్రామం చొప్పున ఈ శిబిరాల్లో పాల్గొంటారన్నారు. ఈ శిబిరాల్లో పశువులకు ఆరోగ్య సమస్యలు ఉంటే పరీక్షలు చేసి మందులు ఇస్తామన్నారు. జిల్లాలో 2.60 లక్షల ఆవులు, గేదెలు, 2.50 లక్షల గొర్రెలు, మేకలు ఉన్నాయన్నారు.

వాహనం ఢీకొని వ్యక్తికి గాయాలు

చాగల్లు : గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి గాయాలపాలయ్యాడు. పోలీసుల వివరాల ప్రకారం కొవ్వూరు మండలం వాడపల్లి వద్ద గుర్తు తెలియని వ్యక్తి తీవ్ర గాయాలతో రోడ్డు పక్కన పడి ఉన్నాడు. గాయాలపాలైన వ్యక్తిని గుర్తించిన స్థానికులు 108 వాహనానికి సమాచారం అందించి, రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పట్టణ పోలీసులు క్షతగాత్రుడి వివరాలు, ప్రమాదానికి గల కారణాలు సేకరిస్తున్నారు.

నేటి నుంచి పశువైద్య శిబిరాలు

రాజానగరం, న్యూస్‌టుడే: పశువుల ఆరోగ్య పరిరక్షణ, ఉత్పాదకత పెంపు, వ్యాధుల నివారణ లక్ష్యంగా ఈ నెల 19 నుంచి 31 వరకు జిల్లాలో పశు ఆరోగ్య శిబిరాలు, పశు పోషకులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నామని పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకులు వెంకటేశ్వర్లు అన్నారు. గ్రామాల్లో శిబిరాల ఏర్పాట్లకు పనులు పూర్తయినట్లు తెలిపారు. పాడి పశువులు, దూడలు, మేకలు, గొర్రెలు, బాతులు, కోళ్లకు డీ వార్మింగ్ మాత్రల పంపిణీ, మశూచి నివారణ టీకాలు వేయడంతో పాటు అన్నిరకాల ఉచిత పశువైద్య సేవలు అందజేస్తారన్నారు.

మండలంలో వివరాలు

● 19వ తేదీన పాతతుంగపాడు, 20న పరిజల్లిపేట, 21న నామవరం, 22న పల్లకడియం, 23న సీతారాంపురం, 24న వెలుగుబంద, 27న తోకాడ, 28న జి.యర్రంపాలెం, 29న పాలచర్ల, 30న దివాన్‌చెరువు గ్రామాలలో శిబిరాలు నిర్వహిస్తామని పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఎమ్ఎస్ఎన్ మూర్తి తెలిపారు.

ఆనందకరంగా రామయ్యకు అభిషేకం

భద్రాచలం, న్యూస్‌టుడే: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ పరిసరాలు ఆదివారం రామనామాలతో మార్మోగాయి. అర్చకులు భక్తిశ్రద్ధలతో సుప్రభాతం పలికి ఆరాధించారు. వారానికి ఒకసారి ఉండే అభిషేకం భక్తులకు ఆనందం కలిగించింది. పసిడి పుష్పాల అర్చన ఘనంగా నిర్వహించారు. క్షేత్ర విశిష్టతను వైదిక పెద్దలు ప్రవచనం చేశారు. వైష్ణవ సంప్రదాయం ప్రకారం విష్వక్సేన పూజ చేసి పుణ్యాహ వాచనం నిర్వహించారు. ఉప ప్రధానార్చకులు రామస్వరూప్ పర్యవేక్షణలో తలంబ్రాల వేడుక భక్తిభావాలను చాటింది. రాజమహేంద్రవరానికి చెందిన శ్రీధర్ కుటుంబ సమేతంగా వచ్చి రూ.1.9 లక్షల విలువైన రెండు వెండి శంఖాలను ఈవో దామోదర్‌రావు ద్వారా రాములవారికి సమర్పించారు.

వెండిపూజా సామగ్రి బహూకరణ

అయినవిల్లి: అయినవిల్లి సిద్ధివినాయకస్వామి ఆలయానికి రాజమహేంద్రవరానికి చెందిన సత్యదేవ ఆటోమొబైల్స్ యజమాని ఆదివారం రూ.45 వేల విలువ గల వెండిపూజా సామగ్రిని అందజేశారు. వారికి అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటం బహూకరించారు.

గోదారమ్మకు హారతి వైభోగం

అఖండ గోదావరి తీరంలో గోదారమ్మకు అందిస్తున్న హారతి వేడుక ఆదివారం సాయంత్రం వైభవంగా జరిగింది. దేవాదాయ ధర్మాదాయశాఖ నిర్వహణలో పుష్కరఘాట్‌లో జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా 14రకాల హారతులను వేదపండితులు శాస్త్రోక్తంగా నదీమ తల్లికి అందించారు. సెలవు రోజు కావడంతో నగరవాసులు పెద్ద సంఖ్యలో హాజరై దర్శించుకున్నారు.

– న్యూస్‌టుడే రాజమహేంద్రవరం సాంస్కృతికం

ఎన్టీఆర్‌కు ఘన నివాళి

అనపర్తి గ్రామీణం, బిక్కవోలు, రాయవరం, మండపేట గ్రామీణం, పెదపూడి, రంగంపేట, అంగర, మండపేట, న్యూస్‌టుడే: అభివృద్ధికి చిరునామా మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతిని రామవరం, పొలమూరు, చినపొలమూరు గ్రామాల్లో ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. కూటమి నాయకులు పాల్గొన్నారు. ● బిక్కవోలు, పెదపూడిలో యువనేత నల్లమిల్లి మనోజ్‌రెడ్డి హాజరై ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ● 'సమాజమే దేవాలయం... ప్రజలే దేవుళ్లు' అనే మహత్తర ఆలోచనలతో రాజకీయాలకు, మానవత్వానికి మార్గదర్శనం చేసిన యుగపురుషుడు ఎన్టీఆర్ అని మాజీ ఎమ్మెల్సీ వీవీవీ చౌదరి అన్నారు. గ్రామంలో జరిగిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్ని మాజీ ఎమ్మెల్సీ మాట్లాడారు. ● రంగంపేటలోని అన్ని గ్రామాల్లోను ఎన్టీఆర్ వర్ధంతిని కూటమి నాయకులు, అభిమానులు నిర్వహించారు. వడిశలేరులో తెదేపా మాజీ ప్రధాన కార్యదర్శి ఆళ్ల గోవిందు, రంగంపేటలో తెదేపా అధ్యక్షుడు ఉద్దంద్రావు శ్రీనివాసరావు, ఎస్.టి.రాజాపురంలో జిల్లా తెదేపా ఉపాధ్యక్షుడు అడబాల వెంకట్రావు ఎన్టీఆర్ విగ్రహాలకు నివాళులర్పించారు. ● మండపేట మండలంలో ఎమ్మెల్యే వేగుళ్ల ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి నిర్వహించారు.

ఏడిదలో నివాళి అర్పిస్తున్న కూటమి నాయకులు

బిక్కవోలులో నివాళి అర్పిస్తున్న తెదేపా నేత మనోజ్‌రెడ్డి

మండపేటలో నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే వేగుళ్ల తదితరులు

(c) eenadu

కమనీయం .. ఉడుపి పర్యాయోత్సవం

బెంగళూరు, ఉడుపి (కెంగేరి), న్యూస్‌టుడే: ఉడుపి శ్రీకృష్ణమఠంలో శిరూరు పర్యాయోత్సవం నేపథ్యంలో ఆదివారం శిరూరు మఠాధిపతి శ్రీ వేదవర్ధన తీర్థ పీఠారోహణ బాధ్యతలు చేపట్టారు. ఇరవై ఏళ్ల చిన్నవయస్సులోనే వేదవర్ధన తీర్థ తొలిసారిగా శ్రీకృష్ణుడి పూజా విధివిధానాల బాధ్యతలను రెండేళ్ల పాటు నిర్వహించనున్నారు. 253వ పర్యాయోత్సవం సందర్భంగా వేల మంది భక్తులు ఈ సంబరాల్లో పాల్గొన్నారు. మధ్య రాత్రి 1.30 గంటలకు కాపు తాలూకా దండతీర్థలో పవిత్రమైన స్నానాలను ముగించుకున్న స్వామీజీ తెల్లవారుజామున మూడు గంటలకు జోడుకట్టె నుంచి ఊరేగింపుతో ఆలయానికి బయలుదేరారు. ఈ సందర్భంగా 80 సాంస్కృతిక బృందాలు, భజనమండలి సభ్యులు హాజరై శ్రీకృష్ణుని సేవలో తరించారు. ఊరేగింపులో అష్టమఠాధిపతులు పల్లకిలో వచ్చారు.

● పీఠారోహణ చేసిన శిరూరు మఠాధిపతి

ఉదయం ఐదుగంటలకు ఆలయంలోని కనకన కిండి (కనకదాసు కిటికీ) నుంచి శ్రీకృష్ణుడిని దర్శించిన వేదవర్ధనతీర్థ తర్వాత రథవీధిలో ఉన్న చంద్రమౌళీశ్వర, అనంతేశ్వర ఆలయాల్లో ఉన్న దేవుళ్లను దర్శించారు. ఆ తర్వాత పుత్తిగె మఠాధిపతి శ్రీసుగుణేంద్రతీర్థ, శిరూరు స్వామీజీ అక్షయపాత్రను అందించారు. సర్వజ్ఞ పీఠారోహణ సందర్భంగా వివిధ సంప్రదాయ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ వేడుకల్లో స్థానిక రాజకీయనేతలు పాల్గొన్నారు. రెండేళ్ల అవధికి అష్టమఠాలకు చిన్నికృష్ణుడి మఠం, పూజా కార్యక్రమాలు అన్ని బాధ్యతలు పర్యాయ పీఠాధిపతి స్వీకరించనున్నారు. గత పర్యాయ పీఠాధిపతిగా పుత్తిగెస్వామి శ్రీసుగుణేంద్రతీర్థ చేపట్టారు. ప్రస్తుతం చిన్నికృష్ణుడి పూజా కార్యక్రమాలన్నింటిని శిరూరు మఠాధిపతి చేపట్టారు.

నూతన పీఠాధిపతిని ఆహ్వానిస్తున్న పుత్తిగె స్వామీజీ సుగుణేంద్రతీర్థ, సుశీంద్రతీర్థ తదితరులు

విమానాశ్రయానికి బాంబు బెదిరింపు

బెంగళూరు (యలహంక), న్యూస్‌టుడే: బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి గుర్తుతెలియని నిందితులు ఈ.మెయిల్ బాంబు బెదిరింపులకు పాల్పడిన అంశం ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఆత్మహత్య బాంబర్ ద్వారా విమానాశ్రయంపై దాడికి పాల్పడతామని నిందితులు బెదిరింపులకు పాల్పడినట్లు విమానాశ్రయం పరిపాలన మండలి ఈ.మెయిల్‌కు బెదిరింపు సందేశం వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. మూడు ఆర్డీఎక్స్, ఐఈడీ ఉపయోగించి విమానాశ్రయం టెర్మినల్స్ పేల్చుతామని బెదిరింపు సందేశంలో నిందితులు హెచ్చరించారు. సమాచారం వచ్చిన వెంటనే పోలీసులు విమానాశ్రయంలో తనిఖీలు చేపట్టారు. బాంబు నియంత్రణ దళం, డాగ్ స్క్వాడ్ వచ్చి అన్ని ప్రాంతాలను తనిఖీలు చేశారు. ఎక్కడ పేలుడు పదార్థాలు కనపడకపోవడంతో ఉత్తుత్తి బాంబు బెదిరింపుగా గుర్తించారు. ఈనెల 16న వచ్చిన బెదిరింపు ఈ.మెయిల్ సందేశాన్ని సైబర్ క్రైమ్ పోలీసులు పరిశీలిస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.

మైత్రి.. ఏమిటో వైచిత్రి

ఈనాడు, బెంగళూరు: ఇటీవలే సుప్రీం కోర్టు గ్రేటర్ బెంగళూరు (జీబీఏ)కు ఎన్నికలు జులైలోగా ముగించాలని ఆదేశించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తోంది. పనిలో పనిగా జిల్లా, తాలూకా పంచాయతీలకూ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. మరి పార్టీల వారీగా అధికార కాంగ్రెస్ కంటే విపక్షాలకే సమస్య ఎదురవుతోంది. విధానసభ ఎన్నికల తర్వాత జతకట్టిన భాజపా, జేడీఎస్‌లు లోక్‌సభ ఎన్నికల్లో మంచి ఫలితాన్ని చవిచూశాయి. ఈ రెండున్నరేళ్లలో మూడు ఉప ఎన్నికలు మినహా పెద్దగా ఎన్నికల అవసరం రాలేదు. జీబీఏతో పాటు ఇతర స్థానిక ఎన్నికల్లో కలిసి పోటీ చేసే విషయంలో సందిగ్ధత కొనసాగుతోంది.

✦ భాజపా, జేడీఎస్‌ల బంధం లోతెంత?

✦ జీబీఏ ఎన్నికల్లో కలిసే పోటీ.. జిల్లా, తాలూకాల్లో తేలని పొత్తు

జీబీఏలో అనివార్యం

గ్రేటర్ బెంగళూరు పరిధిలో మొత్తం 23 నియోజకవర్గాలుండగా, ఇందులో జేడీఎస్‌కు కనీసం 6 స్థానాల్లో పట్టుంది. పులకేశినగర, దాసరహళ్లి, యలహంక, రాజాజీనగర, బ్యాటరాయనపుర, కేఆర్‌పురం తదితర క్షేత్రాల్లో జేడీఎస్ కనీసం 50 శాతం ఓట్లను రాబట్టే వీలుంది. పైగా జీబీఏ ఎన్నికలంటే విధానసభ ఎన్నికలగానే పరిగణించటం, ఐదు కార్పొరేషన్లుగా విభజించి వార్డుల సంఖ్యను రెట్టింపు చేయటంతో ఈ ఎన్నికల్లో అధికార పక్షాన్ని నిలువరించేందుకు భాజపా, జేడీఎస్‌ల పొత్తు కీలకం. ఈ ఎన్నికల్లో పొత్తు కచ్చితమని జేడీఎస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇక జిల్లా, తాలూకా పంచాయతీ ఎన్నికల్లో కార్యకర్తల భవిష్యత్తు దృష్ట్యా అధికారికంగా పొత్తు లేకున్నా స్నేహపూర్వక పోటీ ఉండనుంది. పాత మైసూరు, బెంగళూరు గ్రామీణ, మధ్య కర్ణాటక, తుమకూరు, కోలారు, హాసన జిల్లాల్లో ఎలాగూ పోటీ జేడీఎస్‌కు తిరుగులేని పట్టు ఉన్న కారణంగా ఇక్కడ ఇరు పార్టీల మధ్య సమన్వయం అనివార్యమవుతోంది.

నేతల తలోమాట

గత నెలలో జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు హెచ్.డి.దేవేగౌడ స్థానిక ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేస్తామని ప్రకటించారు. వాస్తవానికి స్థానిక ఎన్నికల్లో ఏ పార్టీ అధికారికంగా అభ్యర్థులను ప్రకటించదు. వారికి మద్దతిచ్చే విషయంలో పార్టీల అవసరం కీలకం. విధాసభ, లోక్‌సభ ఎన్నికల వరకు ఎన్డీఏతో కలిసి ఉండేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రకటించిన దేవేగౌడ..స్థానిక ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేస్తామని ప్రకటించినా ఆయన కుమారులు, కేంద్ర మంత్రి హెచ్.కుమారస్వామి మాత్రం ఎటూ తేల్చలేదు. పైగా ఈ విషయంపై ఇంకా జాతీయ స్థాయిలో చర్చించాల్సి ఉందన్నారు. ఇటీవల ముంబయి నగర ఎన్నికల్లో భాజపా సాధించిన ఘన విజయంతో జేడీఎస్ డోలాయమానంలో పడింది. తాము కలిసే పోటీ చేసేందుకు సిద్ధమని గత శుక్రవారం కుమారస్వామి ప్రకటించారు. తాము భాజపాతో కలిసి పోటీ చేయటం, స్థానిక నేతలతో కలిసి అభ్యర్థుల గెలుపునకు ప్రణాళిక రచిస్తామన్నారు.

ఈ స్నేహం ఎందాక?

రంగంలో కుమార

కేంద్ర మంత్రి కుమారస్వామి ఇటీవలి కాలంలో రాష్ట్ర రాజకీయాలపై ఆసక్తి చూపుతున్నారు. ఆరోగ్య కారణాల వల్ల కొద్ది రోజులు ఆయన దిల్లీకే పరిమితమైనా, గత రెండు నెలలుగా రాష్ట్రంలో చురుకుగా పర్యటిస్తున్నారు. పార్టీ వ్యవహారాలతో పాటు అధికార పక్షంపై వస్తున్న ఆరోపణలు, పలు కేసులు, శాంతి భద్రతల విషయంలో నేరుగా సర్కారును నిలదీస్తున్నారు. ఇటీవల ఆయనతో మాట్లాడిన సందర్భంగా రాష్ట్ర రాజకీయాల్లో ప్రవేశిస్తారా? అన్ని ప్రశ్నించగా, అందుకు మరింత సమయం ఉందన్నారు. 2028 ఎన్నికలకు ఏడాది ముందుగానే ఆయన పార్టీ జాతీయ రాజకీయాల నుంచి వైదొలుగుతారని తెలుస్తోంది. దేవేగౌడకు వయోభారం, రేవణ్ణ కుటుంబ సమస్యల కారణంగా పార్టీ డీలా పడిపోయింది. స్థానిక ఎన్నికలతో పార్టీకి పూర్వవైభవం తెచ్చే దిశగా రాష్ట్రంలోనే ఉంటారని తెలుస్తోంది.

'2028 వరకు సిద్ధరామయ్యే సీఎం'

బెంగళూరు(యశ్వంతపుర),న్యూస్‌టుడే: రానున్న 2028 వరకు సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా కొనసాగుతారని ఇందులో ఎలాంటి అనుమానం లేదని సాంఘిక సంక్షేమ శాఖమంత్రి డాక్టర్ హెచ్.సి.మహదేవప్ప జోస్యం చెప్పారు. ఆదివారం మైసూరులో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కేపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారని అసోం అసెంబ్లీ ఎన్నికల పరిశీలకుడిగా ఆయన దిల్లీకి వెళ్లారన్నారు. ఇందులో విపరీతమైన అర్థాలు సృష్టించి వ్యాఖ్యానాలు చేయాల్సిన అవసరం లేదన్నారు. 2028 వరకు సిద్ధరామయ్య సీఎంగా కొనసాగుతారని తెలిపారు. ఏదో జరుగుతుందని భాజపా నేతలు ఎదురు చూస్తున్నారని, ఏమీ జరగదని భాజపా ఎప్పుడు పూర్తి మెజార్టీతో అధికారంలోకి రాలేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాజపా- జేడీఎస్ పొత్తు ప్రభావం కాంగ్రెస్‌పై ఉండబోదని స్పష్టం చేశారు.

29న ఆర్టీసీ ఉద్యోగుల చలో బెంగళూరు

బెంగళూరు(యశ్వంతపుర),న్యూస్‌టుడే: దీర్ఘకాలంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 29న ఆర్టీసీ ఉద్యోగులు చలో బెంగళూరు కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. సమస్యలు పరిష్కరించాలని పదేపదే ప్రభుత్వంతో చర్చించిన ప్రయోజనం లేకపోవడంతో ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతున్నట్లు కేఎస్‌ఆర్టీసీ కార్మిక సంఘాల సంయుక్త క్రియా సమితి నేతలు ప్రకటించారు. గత 38 నెలల వేతన బకాయిలు చెల్లించలేదని, 2024 జనవరి ఒకటోతేదీ వేతనాల పెంచినట్లు ప్రకటించిన ఇప్పటి వరకు పెంచిన వేతనాలు అమల్లోకి రాలేదని సమితి నేత అనంతసుబ్బారావు తెలిపారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో పోరాటానికి సన్నద్ధులవుతున్నట్లు చెప్పారు.

భాజపాకు ప్రశ్నించే నైతిక హక్కు లేదు

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే: భాజపా అధికారంలో ఉన్నప్పుడు ఏ సంఘటనపైనా సీబీఐ దర్యాప్తునకు అప్పగించలేదని, తమను ప్రశ్నించే నైతిక హక్కు వారికి లేదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విరుచుకుపడ్డారు. ఆదివారం మైసూరు విమానాశ్రయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. భాజపా అధికారంలో ఉండగా ఏ ఒక్క సంఘటనను సీబీఐ దర్యాప్తునకు అప్పగించిన దాఖలాలు లేవని, తాము ఎనిమిది సంఘటనలను సీబీఐకి అప్పగించినట్లు గుర్తు చేశారు. మాజీ మంత్రులు శ్రీరాములు, జనార్దనరెడ్డి కాంగ్రెస్ నేతలను ఏకవచనంతో విమర్శిస్తున్నారనే అంశంపై ముఖ్యమంత్రి స్పందిస్తూ భాజపా నేతలకు సంస్కృతి లేదన్న విషయం మళ్లీ వెలుగులోకి వచ్చిందన్నారు. జనార్దనరెడ్డి బళ్లారిలో అడుగు పెట్టకూడదని న్యాయస్థానం ఎందుకు గతంలో ఆదేశించిందని, రిపబ్లిక్ ఆఫ్ బళ్లారిగా మార్చుతారని మాజీ లోకాయుక్త జస్టిస్ సంతోష్ హెగ్డే తన నివేదికలో వెల్లడించారని గుర్తు చేశారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో ప్రచారం చేసుకునేందుకు అనుమతించలేదని, ఆఖరికి కురుబర దేవస్థానంలో సమావేశం నిర్వహించామన్నారు. వారికి ప్రజాస్వామ్యం, పార్లమెంట్ వ్యవస్థలపై నమ్మకం లేదని.. భాజపా గూండాగిరిని చూసి తాము ఏమి నేర్చుకోవాలని నిలదీశారు. ప్రజాస్వామ్య వ్యవస్థ, రాజ్యాంగాలపై పూర్తి నమ్మకంతో కాంగ్రెస్ ముందుకు సాగుతోందన్నారు. ప్రజా వ్యతిరేక వీబీజీ రామ్ జీ పథకం రద్దు కోసం ప్రత్యేక శాసనసభ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మనరేగా పథకం ద్వారా స్వయం ఉపాధి, విద్య, సమాచార హక్కు, ఆహార భద్రత హక్కులను ప్రజలకు కల్పించిన ఘనత గత యూపీఏ కూటమి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. ఈ పథకాన్ని నాశనం చేసి వీబీజీ రామ్‌జీ పథకాన్ని అమలులోకి తెచ్చారని సిద్ధు మండిపడ్డారు. ఈ పథకాన్ని రద్దు చేయాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రత్యేక శాసనసభ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే: విద్య ఆత్మాభిమానాన్ని పెంపొందిస్తుందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. అన్ని ధర్మాలు కన్నా మానవ ధర్మం ప్రధానమన్నారు. ఆదివారం మైసూరులోని ముత్తతూరు జగద్గురు వీరసింహాసన మహాసంస్థాన ఆచార్య ఆది జగద్గురు శివరాత్రీశ్వర శివయోగి స్వామి సుత్తూరు జాతర మహోత్సవ కార్యక్రమం సందర్భంగా వ్యవసాయంలో మహిళ పాత్ర, ఆహార భద్రత అనే అంశంపై ఏర్పాటు చేసిన సెమినార్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ అన్ని ధర్మాల కన్నా మానవ ధర్మం మేలు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలని, మనుష్యుల మధ్య ప్రేమ, అనురాగాలు ఉండాలన్నారు. విద్య మనిషి వ్యక్తిత్వాన్ని రూపొందిస్తుందని, శిక్షణ ద్వారా సమాజం బాగుపడుతుందన్నారు. గ్రామాల్లో 70 శాతం మంది మహిళలు ఉన్నత విద్యకు దూరంగా ఉన్నారని తెలిపారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని గ్రామాల్లో విద్యాసంస్థలను ప్రారంభించామన్నారు. ఈ సందర్భంగా మైసూరు, చామరాజనగర జిల్లాల ప్రగతిపర రైతులను సత్కరించారు. కార్యక్రమంలో మంత్రులు డాక్టర్ మహదేవప్ప, డాక్టర్ సుధాకర్, డాక్టర్ శరణప్రకాశ్ పాటిల్, లక్ష్మీ హెబ్బాళ్కర్, శాసనసభ్యులు రవిశంకర్, గణేశ్‌ప్రసాద్, ఎ.ఆర్.కృష్ణమూర్తి, యశ్వంత్‌పాటిల్, డాక్టర్ యతీంద్ర సిద్ధరామయ్య తదితరులు పాల్గొన్నారు.

సన్మానం సందర్భంగా అభిమానులు బహూకరించిన కత్తిని చూపుతున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య

బిహార్‌లో పట్టుబడ్డ హుణసూరు దోపిడీ దొంగలు

ఈనాడు, బెంగళూరు: గత నెల 28న మైసూరు జిల్లావాసులను ఉలిక్కిపడేలా చేసిన హుణసూరు జ్యువెలరీ దోపిడీ దొంగలు ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. బిహార్, కర్ణాటక పోలీసుల ఉమ్మడి కార్యాచరణ ఫలితంగా వీరు బిహార్‌లో పట్టుబడ్డారు. ఆదివారం బిహార్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ (ఎస్‌టీఎఫ్), కర్ణాటక పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. దర్భాంగ్‌కు చెందిన హృషికేశ్ సింగ్, భాగల్పూర్‌కు చెందిన పంకజ్ కుమార్‌లను అరెస్టు చేశారు. వీరి నుంచి బంగారు ఆభరణాలు, ఉంగరం, రూ.లక్ష నగదు, మోటారు సైకిల్, ఆభరణాల పెట్టెలను స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరిపై హుణసూరు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు కాగా, పంకజ్‌కుమార్‌పై బిహార్, జార్ఖండ్, కర్ణాటక, రాజస్థాన్‌లో హత్యాయత్నం, దోపిడీ వంటి 16 కేసులు, హృషికేశ్‌పై పూర్నియా, నౌగాచియాల్లో హత్య, దోపిడీలకు సంబంధించి నాలుగు కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. గత నెల 28న హుణసూరులోని స్కై గోల్డ్ అండ్ డైమండ్ షోరూంలో మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రవేశించి అక్కడి సిబ్బందిని తుపాకులతో బెదిరించి రూ.4.5కోట్ల విలువైన బంగారు, వజ్రాభరణాలను దోచుకున్నారు. మొత్తం అయిదుగురు దుండగులు ఈ దోపిడీలో పాల్గొనగా వీరంతా పలు రాష్ట్రాల్లో హృషికేశ్, పంకజ్‌ల నేతృత్వంలోనే దోపిడీలకు పాల్పడేవారని పోలీసులు తెలిపారు. వీరిని నేడు (సోమవారం) మైసూరుకు తరలించి విచారణ చేపట్టనున్నారు.

గత నెలలో దోపిడీకి పాల్పడుతున్న దుండగులు (సీసీ కెమెరా చిత్రాలు)

పెళ్లన్నాడు.. నిలువునా ముంచాడు

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే: వివాహ పరిచయ వేదిక ఓ వ్యక్తి సాఫ్ట్‌వేర్ ఇంజినీరు అయిన యువతిని నమ్మించి రూ.1.53 కోట్లు మోసగించిన సంఘటన నగరంలో వెలుగులోకి వచ్చింది. మోసగాడు విజయరాజ్ గౌడపై 29 ఏళ్ల యువతి కెంగేరి పోలీసుఠాణాలో ఫిర్యాదు చేశారు. తన భార్యను చెల్లెలుగా పరిచయం చేసి మోసగించారని యువతి ఆరోపించారు. వైట్‌ఫీల్డ్‌లో నివసిస్తున్న యువతికి 2024 మార్చిలో మ్యాట్రిమోని ద్వారా విజయరాజ్ గౌడ పరిచయమయ్యాడు. తాను పారిశ్రామికవేత్త అని, తన ఆస్తి రూ.715 కోట్లు ఉంటుందని యువతిని నమ్మించాడు. తన ఆస్తి మొత్తాన్ని ఈడీ అధికారులు సీజ్ చేశారని, తన ఇంటికి తీసుకెళ్లి భార్య సౌమ్యను తన చెల్లెలుగా, బొరేగౌడను మాజీ తాలూకా అధికారిగా పరిచయం చేశాడు. ఆస్తి మొత్తాన్ని ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారని, ఉన్నత న్యాయస్థానం, సర్వోన్నత న్యాయస్థానంలో కేసులు ఉన్నాయని నకిలీ పత్రాలను నిందితులు యువతికి చూపించాడు. తనకు అత్యవసరంగా రూ.15వేలు కావాలని తీసుకున్నాడని అనంతరం దశలవారీగా తనతో పాటు స్నేహితుల వద్ద రూ.1.53కోట్ల వరకు తీసుకున్నట్లు యువతి వాపోయారు. డబ్బులు తిరిగి ఇవ్వాలని యువతి, ఆమె స్నేహితులు డిమాండ్ చేయడంతో కొంత మొత్తం వెనక్కి ఇచ్చాడని, మిగతా నగదు కోసం ఒత్తిడి తేవడంతో నిందితుడు బెదిరింపులకు పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంటికి వెళ్లి విచారించగా సౌమ్య నిందితుడి భార్య అన్న విషయం తెలియ వచ్చిందన్నారు. నిందితుడి నుంచి బెదిరింపులు ఎక్కువ కావడంతో న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

విద్యుత్తు బస్సు.. పర్యావరణానికి ఉషస్సు

బెంగళూరు (యలహంక), న్యూస్‌టుడే: రాష్ట్రంలో వాయు మాలిన్యాన్ని నియంత్రించేందుకు విద్యుత్తు ఆధారిత వాహనాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహించడంతో ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో ఛార్జింగ్ కేంద్రాలను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయనున్నారు. కొత్తగా 4,500 విద్యుత్తు ఆధారిత బస్సులను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించిన విషయం తెలిసిందే. మరోవైపు బెస్కాం నగరంలో 290 ఛార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. బస్సు, ట్రక్కులు తదితర పెద్దవాహనాలు ఛార్జింగ్ చేసే 240 కిలోమీటర్ల సామర్థ్యం కలిగిన ఛార్జింగ్ కేంద్రాలు, 60 నుంచి 120 కిలోమీటర్ల సామర్థ్యం కలిగిన ఛార్జింగ్ కేంద్రాలను ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తామని బెస్కాం డైరెక్టర్ శివశంకర్ వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 5,600 విద్యుత్తు ఛార్జింగ్ కేంద్రాలు ఉన్నాయి. ప్రధానమంత్రి ఈ.డ్రైవ్ పథకం కింద విద్యుత్తు ఆధారిత ఛార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. మరోవైపు బెంగళూరు నగరంలోని 15 చెరువులు వద్ద సౌరశక్తి విద్యుత్తు ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయనున్నారు.

● రాష్ట్రంలో 5,600 ఛార్జీల కేంద్రాలు

రహదారిపై పట్టాలపై సంచరించే బస్సు తరహా రైలు

మరిన్ని కొత్త బస్సుల రాక

ప్రజారవాణా వ్యవస్థ బీఎంటీసీలో డీజిల్ బస్సుల స్థానంలో విద్యుత్తు ఆధారిత బస్సుల సంఖ్య పెంచనున్నారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం విద్యుత్తు ఆధారిత బస్సులు కొనుగోలుకు ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు వచ్చింది. దీంతో పాటు రద్దీ ప్రదేశాల్లో ర్యాపిడ్ ట్రాన్స్‌పోర్టు సిస్టం(ఆర్టీసీ)ను అమల్లోకి తేనున్నారు. కోరమంగల, మడివాళ, హెచ్ఎస్ఆర్ లేఔట్, బొమ్మనహళ్లి, జయనగర, జేపీనగర, విజయనగర, ఎంజీ రోడ్డు, హలసూరు, ఇందిరానగర తదితర ప్రాంతాల్లో ఆర్టీసీ రవాణా వ్యవస్థను అమల్లోకి తీసుకురానున్నారు. రహదారి పక్కన పట్టాలపై రైలు సంచరించే వ్యవస్థను అమలు చేయనున్నారు. కేఎస్ఆర్టీసీ, బీఎంటీసీ డిపోల్లో ఛార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. విద్యుత్తు ఆధారిత వాహనాల ఛార్జింగ్ కేంద్రాల సంఖ్య పెరిగితే వాయు మాలిన్యం అదుపులోకి వస్తుందని కాలుష్య నియంత్రణ మండలి అధికారులు గుర్తించారు. దూర ప్రాంతాలతో పాటు ఆయా నగరాల్లోనూ విద్యుత్తు ఆధారిత బస్సు సంచారాన్ని ప్రవేశపెట్టారు. ఇప్పటి వరకు ఎలాంటి సమస్య తలెత్తడం లేదని అధికారులు తెలిపారు. ఆరుగంటల ఛార్జింగ్ చేస్తే ఏకధాటిగా 160 కిలోమీటర్ల దూరం సంచరిస్తున్నాయి. బెంగళూరు- మైసూరు, బెంగళూరు-తిరుపతి, బెంగళూరు-దావణగెరె, చిత్రదుర్గ తదితర నగరాలకు విద్యుత్తు ఆధారిత బస్సులు సంచరిస్తున్నాయి. రానున్న రోజుల్లో హైదరాబాద్, విజయవాడ, చెన్నై, ముంబయి నగరాలకు వీటిని నడుపుతామని అధికారులు చెబుతున్నారు.

నగర శివార్లలో హోటళ్ల వద్ద ఎక్కడపడితే అక్కడ విద్యుత్తు ఛార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు

కాలమే అన్నింటికీ బదులిస్తుంది-డీకే

ఈనాడు, బెంగళూరు: కాలమే అన్నింటికీ బదులిస్తుందని ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ పేర్కొన్నారు. ఆయన ఆదివారం దిల్లీలో మాట్లాడుతూ అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షుల సమావేశంలో హాజరయ్యేందుకు వచ్చాను. ఈ సమావేశంలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరణ కోసం పంచాయతీ స్థాయిలో పాదయాత్రలు చేపట్టాలని తీర్మానించినట్లు తెలిపారు. ప్రతి నియోజకవర్గాల్లోనూ 5కిలోమీటర్ల వరకు ఈ పాదయాత్ర చేయనున్నాం. ఇప్పటికే పంచాయతీ సభ్యులు, బ్లాక్ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశాలు ముగిశాయి. త్వరలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, పార్టీ బాధ్యులు రాష్ట్రాలను సందర్శించి ఈ ఆందోళన గురించి ప్రత్యేక మార్గదర్శకాలు విడుదల చేస్తారని తెలిపారు. ఇదే సమయంలో కర్ణాటక రాజకీయాలపై మాట్లాడారా? అని ప్రశ్నించగా మేమంతా రాజకీయ నాయకులం. అవి మాట్లాడకుంటా ఉంటామా? అని డీకే ప్రశ్నించారు. కానీ ఏం చర్చించామో మీతో చెప్పలేమన్నారు. అన్నింటికీ కాలమే బదులిస్తుందని నర్మగర్భంగా చెప్పారు. శుక్రవారం దిల్లీకి వెళ్లిన డీకే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ విపక్ష నేత రాహుల్‌గాంధీ, ప్రధాన కార్యదర్శులు రణదీప్ సింగ్ సుర్జేవాలా, కేసీ వేణుగోపాల్ పాల్గొనగా.. రాష్ట్ర మంత్రి ప్రియాంక్ ఖర్గే కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.

కాల్వలో జారిపడిన ఆ నలుగురు..

ఈనాడు, శివమొగ్గ: భద్రావతి తాలూకా హొళెహొన్నూరు భద్ర ఎడమ కాల్వలో ఆదివారం నలుగురు జారిపడిపోగా వీరి జాడ కోసం పోలీసులు, అగ్నిమాపక బృందం కార్యాచరణ మొదలు పెట్టారు. చీకటి పడటంతో వెతికే పనులు నిలిపివేసినట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసుల వివరాల పకారం నీలాబాయి(50), ఆమె కుమారుడు రవికుమార్(23), కుమార్తె శ్వేత(24), అల్లుడు పరశురామ్(28)లు తమ బంధువుల ఇంటికి ఓ జాతర నిమిత్తం వచ్చారు. ఆదివారం వీరంతా దుస్తులు ఉతికేందుకు దగ్గరిలోని కాల్వకు వెళ్లారు. ఈ సమయంలో శ్వేత కాలుజారి కాల్వలో పడగా ఆమెను రక్షించేందుకు పరశురామ్ ప్రయత్నించారు. ఆపై ఇద్దరూ దిగినా నీటిలో కొట్టుకుపోయినట్లు పోలీసులు తెలిపారు. బంధువుల ఇంటికి వెళ్లిన పోలీసులు వారిని ఓదార్చారు. నేడు(సోమవారం) వీరిని గుర్తించేందుకు ప్రత్యేక బృందాన్ని నియమిస్తామని హామీ ఇచ్చారు.

మంత్రి తిమ్మాపుర రాజీనామాకు పట్టు

బెంగళూరు (యలహంక), న్యూస్‌టుడే: ఎక్సైజ్ శాఖలో కొత్తగా మద్యం దుకాణాలు ప్రారంభించేందుకు సీఎల్-7 అనుమతులు మంజూరు చేసేందుకు మంత్రి ఆర్.బి. తిమ్మాపుర, ఆయన కుమారుడికి లంచం అడగడం దారుణమని ప్రతిపక్ష నేత ఆర్.అశోక్ మండిపడ్డారు. ఆయన మాట్లాడిన వీడియో వెలుగులోకి వచ్చిందని అందుకు బాధ్యత వహించి మంత్రి తన స్థానానికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆదివారం ఇక్కడ ఆయన విలేకర్లతో మాట్లాడుతూ మంత్రితో పాటు ఆయన కుమారుడికి లంచం ఇవ్వాలని సంబంధించిన శాఖ ఉప కమిషనర్ జగదీశ్ నాయక్ లోకాయుక్త విచారణలో వెల్లడించారని తెలిపారు. ఎక్సైజ్ శాఖ జిల్లాధికారి కె.ఎం.తమ్మణ్ణ, కానిస్టేబుల్ లక్కప్ప సీఎల్-7 అనుమతులకు సంబంధించిన చరవాణి సంభాషణ వెలుగులోకి వచ్చిందన్నారు. తక్షణం మంత్రి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

వీరుల కార్ఖానా.. కుద్రేమని

బెంగళూరు (క్రీడలు), న్యూస్‌టుడే: ఆ గ్రామంలోని యువతీ, యువకులు ఎక్కువ మంది దేశసేవకు తమ జీవితాన్ని అంకితం చేస్తున్నారు. బెళగావి తాలూకా కుద్రేమని గ్రామానికి చెందిన దాదాపు 350 మంది యోధులు బీఎస్ఎఫ్, సీఆర్‌పీఎఫ్‌కు ఎంపికై దేశ సరిహద్దుల్లో కాపలా కాసే బాధ్యతలు చేపట్టి గ్రామం పేరును నిలబెడుతున్నారు. వివరాల్లో కెళ్తే.. కర్ణాటక చిట్ట చివరి గ్రామం కుద్రేమని. ఇక్కడి బాలలు ఏ ఫర్ అంటే యాపిల్ అనరు. బదులుగా ఏ ఫర్ అంటే ఆర్మీ అంటారు. ఒకేసారి ఈ గ్రామానికే చెందిన తొమ్మిది మంది యువతీ, యువకులు సేనకు ఎంపిక కావడం మరో రికార్డు. కర్ణాటక - మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ఈ ప్రదేశంలో ఎక్కువగా మరాఠీ భాష మాట్లాడేవారు ఉన్నా కర్ణాటకకు చెందిన చివరి గ్రామం కుద్రేమని కావడం విశేషం. బెళగావికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామంలో 1200 ఇళ్లు ఉన్నాయి. ఏడువేల మంది జనసంఖ్య ఉంటుంది. వ్యవసాయం ఈ గ్రామస్థుల ప్రధాన వృత్తి.. ప్రతి రోడ్డుకు ఏడు సైనికుల ఇళ్లు ఉన్నాయి. ప్రస్తుతం 350మందికిపైగా యోధులు దేశ సరిహద్దుల్లో పనిచేస్తున్నారు. 50 మంది విరమణ పొందిన సైనికులున్నారు. గత ఫిబ్రవరిలో పరీక్షలు రాసిన తొమ్మిది మందికి ఆగస్టులో దైహిక పరీక్షలు జరిగాయి. నవంబరు వైద్య పరీక్షలు ముగిసింది. జనవరి 15న ఫలితాలు వెల్లడై వారంతా సేవకు సిద్ధమవడం విశేషం. సంక్రాంతి రోజున తమ తల్లిదండ్రులకు ఈ తీపి వార్తను తెలిపారు. 1965లో జీవనగోవేకర్ అనే వ్యక్తి ఈ గ్రామం నుంచి సేనావిభాగానికి చేరిన తొలి వ్యక్తి. ఆయన తర్వాత దత్తాత్రేయ పాటిల్, గోపాలపాటిల్ ఎన్నికయ్యారు. దశలవారీగా ఈ యోధుల ప్రేరణతో ఇక్కడి యువకులు సేనావిభాగానికి చేరుకొనేందుకు ఆసక్తి పెంచుకున్నారు. ప్రతి సారి ఏడెనిమిది మంది ఎంపికయ్యేవారు. తొలి సారిగా తొమ్మిది మంది ఎంపికవడం గమనార్హం. దీక్షాబలరామ ధామనేకర్(22), సాహిల్ భీమణ్ణపాటీల్(21), భరము రవికాంతగరవ (24) బీఎస్ఎఫ్‌కు ఎంపికయ్యారు. సంజీవని సంజయపాటీల (21), విజయ వెంకుపాటీల(23), రాజుమారుతి పాటీల(24), ఓంకారకల్లప్పగురవ(22) సీఆర్‌పీఎఫ్‌కు ఎంపికయ్యారు. రాకేశరవళు పన్నాళ్కర్ ఇండో టిబెటియన్ సరిహద్దు పోలీసుగా ఎన్నికయ్యారు. దాదాపు వీరంతా పేద కుటుంబాలకు చెందినవారే. ఇప్పటికే ఎనిమిది మంది మహిళా సైనికులు దేశాన్ని కాపలా కాస్తున్నారు. ఈ సందర్భంగా జయపాటీల మాట్లాడుతూ మా తల్లిదండ్రులు రైతులు. వారు పడేకష్టాలు చేసేందుకు కావడంలేదు. ఈ కారణంగా తాను ఆర్మీకి వెళ్లాలని నిర్ణయించుకున్నా. ఐదేళ్ల నుంచి ప్రయత్నిస్తున్నా.. నేడు బీఎస్ఎఫ్‌కు ఎన్నికయ్యానని ఆనందం వ్యక్తం చేశాడు.

గ్రామస్థులు, వారి పోషకులతో ఆర్మీకి ఎంపికైన యువకులు

ఎంపికైన యువతులను అభినందిస్తున్న కుటుంబ సభ్యులు

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 9121167525
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 9945050116

తెలుగుజాతి ఆత్మగౌరవం ఎన్టీఆర్

సింధనూరు, న్యూస్‌టుడే: తెలుగుజాతి గౌరవాన్ని దశదిశలా ఇనుమడింపజేసినందుకే ఎన్టీఆర్ తెలుగు లోగిళ్లలో ఆరాధ్యదైవంగా మారారని సింధనూరు క్లబ్ కాకతీయ అధ్యక్షుడు చిట్టూరి శ్రీనివాస్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు వర్ధంతి కావడంతో క్లబ్ ఆవరణలో ఆదివారం భక్తిశ్రద్ధలతో కార్యక్రమం నిర్వహించారు. ప్రాంగణంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి ఘన నివాళులు అర్పించారు. శ్రీనివాస్ మాట్లాడుతూ..ఆయనో మహనీయుడని అభివర్ణించారు. సినీ జగత్తులో చరిత్ర సృష్టించిన ఆయన రాజకీయరంగ ప్రవేశం చేసిన వెంటనే చక్రం తిప్పి యావత్ దేశానికి సంచలనంగా మారారని, దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్‌ను చూసేలా చేశారని కీర్తించారు. కార్యక్రమంలో డాక్టర్ శ్రీనివాస్, జేడీఎస్ నాయకుడు జి.సత్యనారాయణ, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు వెంకటేశ్, విజయా చౌదరి, సతీష్, సందీప్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

సింధనూరు క్లబ్ కాకతీయలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన తెలుగు పెద్దలు

రాష్ట్ర చరిత్రలో సువర్ణాధ్యాయం

మాన్వి, న్యూస్‌టుడే : దారుస్సలామ్ ఫౌండేషన్ ట్రస్టు అధ్యక్షుడు సయ్యద్ అక్బర్ పాషాసాబ్ తన పుత్రుడు అతీఫ్ వివాహాన్ని నిరాడంబరంగా చేయటమే కాకుండా పేద ముస్లిం కుటుంబాలకు చెందిన 111 జంటలకు ఉచిత సామూహిక వివాహాలు జరిపించటం రాష్ట్ర చరిత్రలోనే ప్రథమమని, ఇదో సువర్ణ అధ్యాయమని విధానసభ స్పీకర్ యు.టి.ఖాదర్ పేర్కొన్నారు. దాంపత్య జీవితంలోకి అడుగిడుతున్న కొత్త దంపతులు ఆదర్శ జీవనాన్ని సాగించాలని హితవు పలికారు. ప్రజాపనుల శాఖ మంత్రి సతీష్‌జార్కిహొళి మాట్లాడుతూ సమాజంలో డబ్బుతో మార్పురాదని సామాజిక కార్యక్రమాల ద్వారానే అది సాధ్యపడుతుందన్నారు. మంత్రి బోసురాజు మాట్లాడుతూ అక్బర్‌సాబ్ జిల్లాలో అనేక ప్రజాప్రయోజన కార్యక్రమాలు చేపడుతూ సేవలందిస్తున్నారని కొనియాడారు. అక్బర్‌సాబ్ మాట్లాడుతూ ఇక్కడ పెళ్లి చేసుకున్న దంపతులు ఆదర్శంగా జీవిస్తే చాలన్నారు. ఎమ్మెల్యేలు హంపయ్యనాయక్, హంపనగౌడ బాదర్లి, బసవనగౌడ తుర్వీహాళ్, ఎమ్మెల్సీ వసంతకుమార్, మాజీ మంత్రి శివనగౌడనాయక్, మాజీ ఎమ్మెల్మేలు రాజా వెంకటప్పనాయక్, ప్రతాప్‌పాటిల్, ప్రముఖులు మౌలానా, మహ్మద్ కుయ్, సజ్జాద్ మత్వాలే, తిమ్మారెడ్డి, అమరేశప్ప, బషీరుద్దీన్, శాంతప్ప, అస్లాంపాషా, స్వామీజీలు, శిక్షణ సంస్థల ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

వివాహ వేదికపై స్పీకర్ యు.టి.ఖాదర్, మంత్రులు సతీశ్, బోసురాజు

ఉద్యాన పంటలతో లాభాల సిరులు

నష్టాల నుంచి గట్టెక్కుతున్న దావణగెరె రైతులు

హొసపేటె, న్యూస్‌టుడే: జవే ఉద్యానంగా రాష్ట్రంలో వాసికెక్కిన, వక్క, దానిమ్మ పంటల్లో మొదటి స్థానంలో ఉన్న దావణగెరె జిల్లా రైతులపై లాభాల సిరులు కురుస్తున్నాయి. మొక్కజొన్న, వక్క, దానిమ్మ పంటలను పండిస్తున్న దావణగెరె జిల్లా రైతులు నష్టాల ఊబి నుంచి క్రమేణా గట్టెక్కుతున్నారు. ఏటేటా జిల్లాలో రైతుల ఆత్మహత్య ఘటనలు తగ్గుతున్నాయని జిల్లా వ్యవసాయశాఖ అధికారులు వెల్లడించిన గణాంకాల ద్వారా తెలుస్తోంది. ఉద్యానవనాల పంటలపై ఆసక్తి చూపుతున్న దావణగెరె జిల్లా రైతులు, వ్యవసాయ శాఖ అధికారులు సూచనల మేరకు సాగు చేస్తూ విజయం సాధిస్తున్నారు. 2023కన్నా ముందు జిల్లాలో పెద్ద సంఖ్యలో రైతుల ఆత్మహత్యలు చోటుచేసుకునేవి. అనంతరం వ్యవసాయశాఖ అధికారుల మార్గదర్శనం మేరకు ఉద్యానవన పంటలపై మక్కువ చూపుతూ విజయాలు సాధిస్తున్నారు. జిల్లాలో 3.29 లక్ష హెక్టార్ల సాగు భూమి ఉంది. 1.28 లక్ష హెక్టార్లలో మొక్కజొన్న, 63 వేల హెక్టార్లలో వరి, 1.08 లక్షల హెక్టార్లలో వక్కను పండిస్తున్నారు. వీటిలో వక్క, దానిమ్మకు మంచి ధర ఉండటంతో, ఆ పంటలపైనే ఎక్కువ మంది రైతులు ఆసక్తి చూపుతున్నారని వ్యవసాయశాఖ అధికారులు వెల్లడించారు.

దావణగెరె జిల్లాలో కళకళలాడుతున్న వక్కతోటలు

ఇంటి వద్ద కుప్పగా పోసిన జొన్నలు

కర్షకుల హర్షం..

వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు రైతులు ఉద్యానవన పంటలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. వక్క, దానిమ్మ, మొక్కజొన్న పంటలు రైతులను ఆదుకుంటున్నాయి. బ్యాంకులు కూడా వ్యవసాయ రుణాలను ఇవ్వటానికి ముందుకు రావడంతో రైతులకు ఎంతో మేలు కలుగుతోంది. దీంతో జిల్లాలో రైతులు ఆత్మహత్య ఘటనలు పూర్తిగా తగ్గాయి.

- బల్లూరు రవికుమార్, దావణగెరె యువ రైతు.

స్వల్ప వ్యాయామం చాలా అవసరం

ప్రత్యేక యోగా శిబిరంలో పాల్గొన్న స్థానికులు

హొసపేటె, న్యూస్‌టుడే: మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ కనీసం అరగంటైనా స్వల్ప వ్యాయామం చేయాలని యోగా శిక్షకుడు, పతంజలి యోగా సమితి జిల్లా బాధ్యుడు డాక్టర్ ఎస్.బి.హంద్రాళ్ పేర్కొన్నారు. పతంజలి యోగాసమితి ఆధ్వర్యంలో ఆదివారం స్వాతంత్ర్య ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక యోగా శిబిరంలో ఆయన మాట్లాడారు. ఇంటి పనుల్లో తీరిక లేకపోవడంతో చాలా మంది మహిళలు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని, తీరిక దొరికనప్పుడల్లా యోగా, వ్యాయామం, ప్రాణాయామం చేయాలని సూచించారు. ఉదయం అల్పాహారాన్ని కొంచెం ఎక్కువగా తీసుకుని, మధ్యాహ్నం, రాత్రి పూట తేలికైన ఆహారం తీసుకోవాలని తెలిపారు. చలికాలంలోనూ రోజూ కనీసం మూడు లీటర్ల నీరు తాగాలని సూచించారు. వికాస్ బ్యాంక్ సంచాలకుడిగా ఎన్నికైన అనంత్‌జోషిని ఈ సందర్భంగా నిర్వాహకులు సన్మానించారు. ప్రముఖులు ఎఫ్.టి. హళ్లికేరి, రాజేశ్ శర్మ, ప్రమీలమ్మ తదితరులు పాల్గొన్నారు.

పరప్పన అగ్రహార సహాయక జైలర్‌పై ఖైదీల దాడి

బెంగళూరు(యశ్వంతపుర),న్యూస్‌టుడే: పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో జైలర్‌పై ఖైదీలు దాడి చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈనెల 7న మధ్యాహ్నం మూడుగంటలకు కేంద్ర కారాగారంలో సహాయక జైలర్‌పై విచారణ ఖైదీలు ఆనంద్, అబ్దుల్‌ఘనీ అనవసరంగా దాడి చేశారు. జైలర్ కార్యాలయంలోకి బలవంతంగా ప్రవేశించేందుకు ప్రయత్నించారు. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన జైలు సిబ్బందిని కాళ్లతో తన్నుతూ దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటనతో కొద్ది సేపు జైల్లో భీతావహ వాతావరణం నెలకొంది. జరిగిన సంఘటనపై జైలు అధికారులు పరప్పన అగ్రహార పోలీసుఠాణాలో ఫిర్యాదు చేశారు.

వైభవంగా బన్ని మహంకాళమ్మ ఉత్సవం

బలకుంద బన్ని మహంకాళమ్మ రథోత్సవంలో జనసందోహం

సిరుగుప్ప, న్యూస్‌టుడే: బలకుంది బన్ని మహంకాళమ్మ ఉత్సవాన్ని వైభవంగా ఆచరించారు. ఉత్సవం పురస్కరించుకుని ఆదివారం ఉదయం అమ్మవారికి వివిధ అభిషేకాలు, పూజలు, నిర్వహించి వెండి ఆభరణాలతో అలంకరించారు. సాయంత్రం రథోత్సవం వైభవంగా నిర్వహించారు. బలకుంది గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాలు, సరిహద్దున ఆంధ్రలోని హొళగుంది మండల ప్రాంత గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఉత్సవంలో పాల్గొన్నారు.

నలుగురు విద్యార్థుల అరెస్టు

బెంగళూరు(బాణసవాడి),న్యూస్‌టుడే: పదోతరగతి ముందస్తు పరీక్ష ప్రశ్నపత్రాలను లీకేజీకి సంబంధించి నలుగురు విద్యార్థులను సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు. ఒక్కో ప్రశ్న పత్రాన్ని రూ.30 నుంచి రూ.100లకు టెలిగ్రామ్ యాప్ ద్వారా విక్రయించినట్లు గుర్తించారు. అరెస్టు చేసిన విద్యార్థులు నుంచి రూ.1200 నగదు స్వాధీనం చేసుకున్నారు. ప్రశ్న పత్రాన్ని ప్రింట్ తీసి స్కానింగ్ చేసే సమయంలో కేటాయించిన వాటర్‌మార్కు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వాటర్‌మార్కు ఉన్న ప్రశ్న పత్రాలను కేటాయించిన పాఠశాలల సీసీకెమెరాల్లో నిక్షిప్తమైన దృశ్యాల ఆధారంగా విద్యార్థులను అరెస్టు చేశామని సీసీబీ పోలీసులు తెలిపారు.

న్యాయవాదుల సంఘం జిల్లాధ్యక్షుడిగా నాగరాజ్

హొసపేటె, న్యూస్‌టుడే: న్యాయవాదుల సంఘం విజయనగర జిల్లా అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది గుజ్జల్ నాగరాజ్ ఎన్నికయ్యారు. ఆదివారం ఎన్నిక ప్రక్రియ జరిగింది. మొత్తం 300 ఓట్లలో 288మంది ఓటు వేశారు. అధ్యక్ష స్థానానికి పోటీలో ఉన్న గుజ్జల నాగరాజ్-164, కె.బి.బసవరాజ్-103, శ్రీనివాసమూర్తి-21 ఓట్లు పడ్డాయి. ప్రధాన కార్యదర్శిగా కృష్ణదేవరాయ, ఉపాధ్యక్షుడిగా హెచ్.ఎస్.దివాకర్, కోశాధ్యక్షుడిగా మంజుశ్రీలు ఎన్నికయ్యారు. సంయుక్త కార్యదర్శిగా న్యాయవాది భరత్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విజయనగర జిల్లా ఏర్పడ్డ తర్వాత మొదటిసారి జిల్లా సంఘానికి ఎన్నికలు జరిగాయి.

నూతన అధ్యక్షుణ్ని భుజాలపైకెత్తుకొని అభినందిస్తున్న న్యాయవాదులు

భక్తిశ్రద్ధలతో పురందరదాసుల ఆరాధనోత్సవం

పురందరదాసుల చిత్రపటాన్ని రథంలో ఉంచి ఊరేగిస్తున్న భక్తులు

బళ్లారి గ్రామీణ, న్యూస్‌టుడే: సంగీత పితామహులు, రామభక్తులు పురందరదాసుల ఆరాధనోత్సవం ఆదివారం రేడియోపార్కులోని వ్యాసంరాజమఠంలో అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పంచబృందావనాలకు అభిషేకాలు చేశారు. పుష్పాలు, వస్త్రాలతో అలంకరించారు. పురందరదాసుల చిత్రపటాన్ని రథంలోఉంచి అలంకరించి మఠం చుట్టూ ఊరేగించారు. పండితులు పురంధర దాసులు సంగీత ప్రపంచానికి అందించిన సేవలను భక్తులకు వివరించారు. భజన మండలి భక్తులు దాసుల కీర్తనలను ఆలపించారు. భక్తులందరికీ అన్న సంతర్పణ చేశారు. కార్యక్రమంలో మఠం వ్యవస్థాపకులు పాండురంగాచార్, అనంతాచార్, నాగరాజ్, రాఘవేంద్రరావు, అనంతాచార్, భీమరావు, సుగుణ, రాఘవన్, కవిత, విజయలక్ష్మీ, పద్మ, వసుధ, వందన, మేఘ, పరిమళ, రాధమ్మ, కెంచప్ప తదితరులు పాల్గొన్నారు.

సంచరిస్తున్న కారు దగ్ధం

బెంగళూరు(యశ్వంతపుర),న్యూస్‌టుడే: యశ్వంతపుర నుంచి మల్లేశ్వరానికి వెళ్తున్న ఓ కారులో హఠాత్తుగా మంటలు లేచి కాలిపోయిన ఘటన ఆదివారం ఉదయం జరిగింది. డ్రైవర్ కారు నుంచి కిందకు దిగడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. చుట్టు పక్కల ప్రజలు వచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. కారు పూర్తిగా దగ్ధమైనట్లు యశ్వంతపుర పోలీసులు తెలిపారు. బ్యాటరీలో విద్యుత్తుషార్ట్ సర్క్యూట్ ఘటనకు కారణమని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.

పోక్సో కేసులో నిందితుడి అరెస్టు

బెంగళూరు(యలహంక): ఓ బాలికను అపహరించి బలవంతంగా మతం మార్పిడికి పాల్పడి వివాహం చేసుకునేందుకు ప్రయత్నించిన నిందితుడు షోహిల్(23)కు వ్యతిరేకంగా అథణి పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. నిందితుడు 17 ఏళ్ల బాలికతో పరిచయం చేసుకుని ప్రేమిస్తున్నట్లు నమ్మించి బెంగళూరు తీసుకువెళ్లారు. బాలిక కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో రెండు పోలీసు బృందాలు బెంగళూరుకు వెళ్లి ప్రత్యేక కార్యాచరణ నిర్వహించి ఇద్దర్ని బంధించి అథణి పట్టణానికి తీసుకొచ్చారు.

ఇసుక అక్రమ తరలింపు: ఏసీ మెరుపు దాడి

బళ్లారి, న్యూస్‌టుడే: నగర శివార్లలో ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లపై అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారిపై బళ్లారి ఉప విభాగం ఏసీ హెచ్.డి.రాజేష్ మెరుపుదాడి చేశారు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో వాహనాలు, బండ్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. తాలూకా హగరినది (వేదావతి) నుంచి బళ్లారికి ఎడ్లబండ్లు, ట్రాక్టర్లు, టిప్పర్లలో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని సమాచారం రావడంతో ఏసీ హెచ్.డి.రాజేష్ నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్ (గనులు భూవిజ్ఞానశాఖ, పోలీసులు, రెవెన్యూశాఖ అధికారులు, సిబ్బంది) సమితి సిబ్బంది ఆదివారం తెల్లవారుజామున నగర శివారు ప్రాంతం సంగనకల్లు సమీపంలోని కార్గిల్ ఫ్యాక్టరీ సమీపానికి చేరుకున్నారు. ఎడ్లబండ్లు, ట్రాక్టర్లను రోడ్డు పక్కనే నిలబెట్టి వారి నుంచి వివరాలు తెలుసుకున్నారు. మొత్తం 25 ఎడ్లబండ్లు, ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఏసీ దాడి విషయం తెలియగానే పలు ఎడ్లబండ్లు, టిప్పర్లు తదితర వాహనాలను అక్రమార్కులు దారి మళ్లించుకుని తీసుకెళ్లారు. పట్టుబడిన వాహనాలు స్వాధీనం చేసుకుని ఆయా వ్యక్తులపై కేసులు నమోదు చేసుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏసీ తెలిపారు. బళ్లారి, మోకా పోలీసులు నిర్లక్ష్యం వల్ల ఇసుకను అక్రమంగా రాత్రికిరాత్రే తరలిస్తున్నారన్నారు.

ఇసుక తరలిస్తున్న ఎడ్లబండ్లను స్వాధీనం చేసుకున్న అధికారులు

జీవితాన్ని గెలిచిన జీనత్

గృహలక్ష్మి పథకంతో స్వయం ఉపాధి

బెంగళూరు (క్రీడలు), న్యూస్‌టుడే: సమాజంలో జీవితాన్ని గడిపేందుకు ఎంతో మందిని నిత్యం కష్టాలు వెంటాడుతూనే ఉంటాయి. పొట్ట కూటి కోసం బతుకుబండిని నడిపేందుకు నానాకష్టాలు పడాల్సిందే. ఇలాంటి పోరాటం మధ్యలోనే మంగళూరు కల్లాపుపట్లకు చెందిన జీనత్ అనే మహిళ తన స్వావలంబన జీవితాన్ని గృహలక్ష్మి పథకం ఎంతో సహాయపడింది. తన ఇద్దరు పిల్లల్ని పోషించేందుకు ఊరగాయలను విక్రయిస్తూ కాలం గడిపేది. ఊరగాయలను విక్రయించం కష్టంగా మారింది. తన ఈ ప్రయాణంలో చక్కని ఆలోచనతో ప్రభుత్వం అందిస్తున్న గృహలక్ష్మి పథకం చేదోడుగా నిలిచింది. వివాహమైన జీనత్ ఇద్దరు పిల్లల తల్లి. భర్త వదిలేయడంతో నాలుగేళ్ల నుంచి విడాకుల కోసం చూస్తోంది. ఈ నేపథ్యంలో పిల్లల పోషణ బాధ్యత తనపై పడింది. సొంతగూడు లేని జీనత్ తండ్రి వద్దే ఉంటోంది. ఉద్యోగం లేదు. పిల్లలను పోషించాలి. ఈ దశలో తానున్న ఇంట్లోనే ఊరగాయలను సిద్ధం చేయడం ఈమె జీవనోపాధికి ఆసరా అయింది. ఊరగాయ సిద్ధం చేసిన తర్వాత దీన్ని వినియోగదారుల అమ్మకాలు చేయడం సమస్యగా మారింది. ఈ దశలో గృహలక్ష్మి పథకం ఈమె జీవితంలో కొత్త మలుపు తిప్పింది. నెలకోసారి వచ్చే ఈ పథకం సొమ్ము పొదుపు చేసి రూ.20 వేలకు సెకండ్‌హ్యాండ్ ద్విచక్రవాహనాన్ని ఖరీదు చేసింది. ఏడు నెలల నుంచి ఈ వాహనంపై తన ఊరగాయ వ్యాపారాన్ని చేస్తోంది. గృహలక్ష్మి పథకం ఈమె జీవితానికి ఎంతో ఉపయోగకరంగా మారింది. ద్విచక్రవాహనం వచ్చిన తర్వాత ఈమె జీవితంలో మార్పులు వచ్చాయి. సమయం ఆదాతో పాటు జీవితంలో ఆర్థికంగా భరోసా దక్కిందని సంతోషం వ్యక్తం చేసింది.

ద్విచక్రవాహనంపై ముద్రించిన సీఎం, డీసీఎం, మంత్రి, స్పీకర్ చిత్రాలు

సిద్ధం చేసిన ఊరగాయలతో జీనత్

కృతజ్ఞతగా చిత్రాల ముద్రణ

గృహలక్ష్మి పథకం నుంచి వాహనాన్ని ఖరీదు చేసిన తన ద్విచక్రవాహనంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డి.కే.శివకుమార్, మంత్రి లక్ష్మీహెబ్బాళ్కర్, స్పీకర్ ఖాదర్ చిత్రాలను వేయించింది. ప్రభుత్వ పథకంతో తాను వాహనాన్ని ఖరీదు చేశానని, వారికి కృతజ్ఞతలుగా ఈ చిత్రాలు వేసుకున్నానని తెలిపింది. కేవలం ఇది ఆర్థిక సహాయం కాదు. మహిళల ఆత్మవిశ్వాసం పెరిగి వారి జీవితాల్లో నమ్మకాన్ని కలిగిస్తోంది. ఇందుకు ఉదాహరణ జీనత్, తనకు సాయం చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకొంటూ నిత్యం వారి సాయాన్ని తలచుకొంటూ వాహనంపై ఈ ప్రముఖుల చిత్రాలను వేయించుకోవడం విశేషం.

పర్యాటక రంగంలో ముందంజ

దీపం వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న విధానపరిషత్తు అధ్యక్షుడు బసవరాజ హొరట్టి తదితరులు

బెంగళూరు(యలహంక),న్యూస్‌టుడే: కర్ణాటకలో పర్యాటక ప్రదేశాలు ప్రసిద్ధి చెందాయని, దేశ, విదేశాల నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తున్నారని విధానపరిషత్తు అధ్యక్షుడు బసవరాజ హొరట్టి పేర్కొన్నారు. ఆయా ప్రదేశాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు మౌలిక సౌకర్యాలు కల్పించడంలో ముందంజలో ఉన్నట్లు చెప్పారు. ఆదివారం ఇక్కడ కేజీరోడ్డులోని ఎఫ్‌కేసీసీఐ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అడిగాస్ యాత్రా నూతన లోగోను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యాటకుల నమ్మకాలను ఏ సంస్థ వమ్ము చేయకూడదన్నారు. ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో పర్యాటక రంగానికి అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం పలు పథకాలను చేపట్టిందని గుర్తు చేశారు. కార్యక్రమంలో పంచమసాలి పీఠాధిపతి వచనానంద స్వామీ, కర్ణాటక రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ అధ్యక్షుడు రాధాకృష్ణ హొళ్ల, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి మండలి అధ్యక్షుడు ఎం.శ్రీనివాసన్, సినీ నటి ఆదితి ప్రభుదేవ్, నాగరాజ్ అడిగ పాల్గొన్నారు.

EENADU Classifieds

JOBS

మంచి అవకాశం 100% జెన్యున్, న్యూగా స్టార్ట్ చేసిన ఇండియన్ కంపెనీలో P/F టైమ్‌చేస్తూ వీక్లీ 5K to 10k సంపాదన. Q: ఇంటర్/డిగ్రీ. ✆ 96668 25999

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలను ఇచ్చుటకు ఈ క్రింది నెంబర్లను సంప్రదించగలరు.

బళ్ళారి : 9121167525

బెంగుళూరు : 9121167527

ప్రకటనలపై జి.ఎస్.టి. 5% వర్తించబడును

మహన్ చిత్రీకరణ ప్రారంభం

బెంగళూరు(యశ్వంతపుర),న్యూస్‌టుడే: ఆకాశ్ పిక్చర్ బ్యానర్‌పై నిర్మిస్తున్న 'మహన్' చిత్రం చిత్రీకరణ సంక్రాంతి సందర్భంగా ప్రారంభమైంది. సంక్రాంతికి రైతులకు మధ్య ఉన్న సంబంధాలను తెరపై చూపుతామని దర్శకుడు పీసీ శేఖర్ తెలిపారు. ప్రముఖ హీరో విజయరాఘవేంద్ర నటిస్తున్న చిత్రంలో ఆయన రైతు పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కళ్ల కట్టినట్లు తెరపై చూపించనున్నారు. రాధిక, నారాయణ్, మిత్ర, నమ్రతాగౌడ, వర్షభూళ్లమ్మ నటిస్తున్నారు.

మహన్ చిత్రంలో విజయరాఘవేంద్ర

తిక్కురామ టీజర్ విడుదల

అడవులు పరిసరాలు ఉంటే ఆక్సిజన్ దొరుకుతుందనే అంశంపై శ్రుతి జి.బి. కోమల నటరాజ్ కలిసి నిర్మిస్తున్న 'తిక్లురామ' చిత్రం టీజర్ విడుదల చేశారు. ఒక నిమిషం టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుందని దర్శకుడు మంజుకవి తెలిపారు. పరిసరాల సంరక్షణ, సామాజిక బాధ్యత, సంస్కారం తదితర బాధ్యతలను మహిళలు నిర్వహిస్తున్నారని తెలియజేశారు. విద్యావంతులు అన్యాయంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. అన్ని అంశాలు చిత్రంలో ఉన్నట్లు తెలిపారు. డాక్టర్ రాజ్‌వీర్, సంగీత, మిత్ర, భాగ్యశ్రీ, శృతి, గోవిందేగౌడ, వినోద్ గుబ్బరగాల, సుచేంద్ర ప్రసాద్, మండ్యసిద్ధు, పవిత్ర తదితరులు నటిస్తున్నారు. వినుమనసు సంగీతం అందిస్తున్నారు.

తిక్లురామ చిత్ర బృందం

ఫిబ్రవరి 6న కాటన్‌పేట గేట్ విడుదల

కాటన్‌పేటగేట్ చిత్రంలో వేణుగోపాల్, యశ్వన్

ఆర్.ఎస్.ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించిన 'కాటన్‌పేట గేట్' చిత్రం ఫిబ్రవరి 6న రాష్ట్రవ్యాప్తంగా విడుదల కానుంది. యాక్షన్, కామిడి, సెంటిమెంట్‌తో కూడిన మనోరంజనాత్మక అంశాలు చిత్రంలో ఉన్నట్లు దర్శకుడు వై.రాజ్‌కుమార్ తెలిపారు. కన్నడ, తెలుగు భాషల్లో చిత్రాన్ని నిర్మిస్తున్నామని చెప్పారు. వేణుగోపాల్, యశ్వన్, సురభితివారి, అనుశ్‌జైన్, సుధీక్షా, కిస్లెచౌధరి, పార్థ, సాయికుమార్, రఘు, కట్టప్ప తదితరులు నటిస్తున్నా చిత్రానికి ఎన్.ఎస్.ప్రసు సంగీతం అందిస్తున్నారు.

సుఖీభవ పాటలు వచ్చాయ్

నూతన నటులతో నిర్మిస్తున్న 'సుఖీభవ' చిత్రం పాటలను ఇటీవల రేణుకాంబ స్టుడియోలో విడుదల చేశారు. వేద ఆర్యన్ ఫిలింస్ బ్యానర్‌పై సంతోష్‌కుమార్, భార్గవి సంతోష్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రేమ ప్రధాన అంశంతో కూడిన చిత్రమని, హాస్యంగా ఉందని పాటలు ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకున్నట్లు దర్శకుడు ఎన్.కె.రాజేశ్ నాయుడు తెలిపారు. బెంగళూరు, ఉడుపి, సకలేశ్‌పుర, కళస తదితర ప్రాంతాల్లో పలు దృశ్యాలను చిత్రీకరించారు. మహేంద్ర, సుస్మిత నాయక్, వియాన్‌శిగ్డే, గౌరవ్‌శెట్టి, శోభారాజ్, రవిశంకర్‌గౌడ, సునీల్ పురాణిక్, తుకాలి సంతు, మైత్రిజగ్గి తదితరులు నటిస్తున్నారు.

సుఖీభవ పాటలు విడుదల కార్యక్రమంలో చిత్రబృందం

(c) eenadu

బళ్ళారి

● బళ్ళారి ● రాయచూరు ● కొప్పళ ● విజయనగర ● చిత్రదుర్గ

మురుగు కాలువలు నిర్మించరూ!

రోడ్డు పక్కన నిలబడిన మురుగు నీరు

కంప్లి, న్యూస్‌టుడే: తాలూకాలోని చిక్క జాయిగనూరు దళిత కాలనీలో కెంచమ్మ దేవి ఆలయం నుంచి వేంకటేశ్వర స్వామి ఆలయం వరకు ఇరువైపులా మురుగు కాలువలు నిర్మించాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు. మార్గానికి ఇరువైపులా మురుగు కాలువలు లేకపోవడం వల్ల ఇళ్లలో వాడిన నీరు, వర్షపు నీరు రోడ్డు పక్కన నిలబడుతోంది. దీనివల్ల దోమలు అధికమయ్యాయి. అంటు వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. అందువల్ల వెంటనే ఇరువైపులా మురుగు కాలువలు నిర్మించాలని రామయ్య, లింగప్ప, మల్లయ్య, రాజమ్మ, పార్వతమ్మ, హులిగమ్మ తదితరులు కోరుతున్నారు.

విద్యుత్తు వినియోగంలో జాగ్రత్త వహించాలి

జెస్కాం ఏఈఈ శ్రీనివాస ప్రసాద్‌కు వినతిపత్రం సమర్పిస్తున్న వినియోగదారులు

కంప్లి, న్యూస్‌టుడే: విద్యుత్తు వినియోగంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కంప్లి జెస్కాం ఏఈఈ శ్రీనివాస ప్రసాద్ సూచించారు. స్థానిక జెస్కాం కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విద్యుత్తు వినియోగదారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎక్కడైనా సమస్య ఏర్పడితే నేరుగా కార్యాలయానికి వచ్చి తెలపాలన్నారు. సాయిబాబా ఆలయం, చక్కెర కర్మాగారం ప్రాంతాల్లో కరెంటు తీగలు కిందకు వేలాడుతున్నాయి. సరిచేయాలంటూ స్థానికులు వివిధ సమస్యలను అధికారులకు విన్నవించారు. అసిస్టెంట్ ఇంజినీర్లు వినయ్ కుమార్, మహంతేశ్, భీమేశ్ పాల్గొన్నారు.

తెలుగు సంఘం కాలమానిని విడుదల

హొసపేటె, న్యూస్‌టుడే: టీబీ డ్యాం కర్ణాటక తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఎన్‌టీఆర్ 30వ వర్ధంతి, 2026 కొత్త సంవత్సరం కాలమానిని విడుదల కార్యక్రమం ఆదివారం సంఘం భవనంలో నిర్వహించారు. అధ్యక్షుడు ఆర్.వెంకటేశ్వరరావు, కార్యదర్శి ధర్మారావు, సంఘం రాజపోషకులు గోవిందప్ప, సహకార్యదర్శి రెడ్డి వెంకటేశ్ ప్రముఖులు తిప్పేస్వామి, రాధాకృష్ణ, సత్యనారాయణ, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు మాట్లాడుతూ.. ఎన్‌టీఆర్ అడుగు జాడల్లో నడుస్తూ, ఆయన ఆదర్శాలను పాటిస్తూ సంఘాన్ని అభివృద్ధిబాటలో తీసుకెళ్తున్నామని తెలిపారు. తెలుగు ప్రజలకు కావాల్సిన సమాచారంతో ఈసారి కాలమానిని సిద్ధం చేశామని తెలిపారు. సంఘం ప్రముఖులు పాల్గొన్నారు.

కార్యక్రమంలో పాల్గొన్న సంఘం ప్రముఖులు

చికిత్సలు జాస్తి..పోషకాహారం నాస్తి

◆ పెరుగుతున్న క్షయవ్యాధి కేసులు ◆ సంస్థల సాయం అందక ఇబ్బందులు

బళ్లారి, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం 2030 నాటికి క్షయ రహిత దేశంగా మార్చడానికి నడుం బిగించింది. వ్యాధి గ్రస్తులకు ఔషధాలతో పాటు పౌష్టికాహారం కూడా అంతే ముఖ్యం. పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి క్షయవ్యాధి గ్రస్తులకు పౌష్టికాహార కిట్లు వితరణ చేయడంతో కేసులు అదుపులోకి వచ్చాయి. 2024లో పౌష్టికాహారం అందజేస్తున్న జేఎస్ డబ్ల్యు ఫౌండేషన్ చేతులెత్తేయడంతో ఆరోగ్యశాఖ ఉచితంగా ఔషధాలు అందజేస్తున్నా..పౌష్టికాహారం లేమితో వ్యాధి కేసులు పెరుగుతున్నాయి.

నగరంలోనూ అధికంగా పీడితులు

జిల్లాలో వివిధ పరిశ్రమలు, గనులు తవ్వకాలు ఉండటం వల్ల కాలుష్యంతో క్షయవ్యాధి కేసులు పెరుగుతున్నాయి. ఉపాధి కోసం వలస వచ్చిన వారిలో కూడా క్షయ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఉన్నారు. ప్రస్తుతం జిందాల్‌లో కూడా క్షయవ్యాధి పరీక్షలు ప్రారంభం కావడంతో కేసులు పెరుగుతున్న విషయం స్పష్టమైంది. బళ్లారిలోనే 49శాతం కేసులు ఉండగా, మిగిలిన ప్రాంతాల్లో 51శాతం వ్యాధిగ్రస్తులు ఉన్నారు.

అందుబాటులోకి వచ్చిన చికిత్స

2030 నాటికి క్షయవ్యాధి రహిత జిల్లాగా మార్చాలనే లక్ష్యంతో ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖాధికారులు మెరుగైన చికిత్సను అందుబాటులోకి తీసుకువచ్చారు. గంటలోపే వ్యాధిని గుర్తించే ట్రూనాట్ ప్రాథమిక, సముదాయ ఆరోగ్య కేంద్రాలు, జిల్లా, బిమ్స్‌లో కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. సీబీనాట్ నుంచి రెండు గంటల్లో వ్యాధిని గుర్తిస్తారు. ఈ ఆధునాతన పరికరాలు ఐదు ఆసుపత్రుల్లో సిద్ధంగా ఉన్నాయి. ఆరోగ్య శాఖ హ్యాండ్ ఎక్స్‌రేలు అందుబాటులోకి తీసుకురావడంతో ఏఐ యాప్ అనుసంధానంతో రెండు నిమిషాల్లో రిపోర్ట్ వస్తోంది.

కేసుల వివరాలు

ఏడాది	నమోదైన	నయమైన	శాతం	మృతులు
2025	3192	---	---	---
2024	2402	2402	85.7	158
2023	2501	2162	86.4	180
2022	2710	2258	83.3	217
2021	2824	2281	80.8	267

పౌష్టికాహారమే అసలు సమస్య

జిందాల్‌తో పాటు సండూరులోని గనులు లీజుదారులు పౌష్టికాహారం ఇవ్వడానికి ముందుకు వచ్చేవారు. రూ.750లు విలువ చేసే 3 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, కిలో పెసర పప్పు, కిలో శనగలు, కిలో బెల్లం, కిలో నూనె, కిలో గోధుమలు అందజేసేవారు. జేఎస్‌డబ్ల్యు ఫౌండేషన్ ప్రతి ఏడాది మూడు వేల మంది క్షయ బాధితులకు సీఎస్ఆర్ నిధులు నుంచి అందజేసేవారు. ప్రస్తుతం నిలిపివేయడంతో ఆ వ్యాధిగ్రస్తులు కూడా పెరుగుతున్నారని వైద్యులు పేర్కొన్నారు.

హ్యాండ్ ఎక్స్‌రే, ఎక్స్‌రేలు తీస్తున్న సాంకేతిక నిపుణులు

మెరుగైన చికిత్స అందిస్తున్నాం

గతంలో క్షయవ్యాధి ప్రాణాంతకం అనే భావన ఉండేది. చికిత్సలో పలు మార్పులు వచ్చాయి. గంట లోపే పరీక్షలు చేసి, చికిత్స అందిస్తున్నాం. ఆసుపత్రులకు రావడం కష్టమైన వారిని మా సిబ్బందే ఇంటి వద్దకు వెళ్లి హ్యాండ్ ఎక్స్‌రే ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్నాం. దీంతో తక్షణమే కేసుల్ని గుర్తించి చికిత్స అందజేస్తున్నాం - **డాక్టర్.ఇంద్రాణి, క్షయవ్యాధి నియంత్రణాధికారి**

హొసపేటె యువకుడికి యువ పురస్కారం

హొసపేటె, న్యూస్‌టుడే: కర్ణాటక రాష్ట్ర యువ సంఘాల సమాఖ్య, బెంగళూరు, దక్షిణ కన్నడ జిల్లా యువజన సమాఖ్యలు సంయుక్తంగా ఇటీవల దక్షిణ కన్నడ జిల్లా సుళ్యలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హొసపేటె యువకుడు ఎన్.వెంకటేశ్ రాష్ట్ర స్థాయి యువపురస్కారం అందుకున్నారు. సుళ్య ఎమ్మెల్యే భారతీ మురుళ్య చేతుల మీదుగా ఆయన పురస్కారం అందుకున్నారు. క్రియాశీల కార్యకర్తగా, దివ్యాంగులు, మురికివాడల ప్రజల సమస్యల పరిష్కారానికి యువకుడు వెంకటేశ్ అలుపెరుగని కృషి చేసినందుకు ఈ పురస్కారానికి ఎంపిక చేశామని నిర్వాహకులు తెలిపారు.

యువ పురస్కారం అందుకున్న వెంకటేశ్
(కింద వరుసలో కుడి నుంచి రెండో వ్యక్తి)

గాంధీతత్వాలు విద్యార్థులకు మేల్కొలుపు

బళ్లారి గ్రామీణ, న్యూస్‌టుడే: గాంధీజీతత్వాలను విశ్వవిద్యాలయాలు, పదవీ పూర్వ విద్యార్థులకు అందించేందుకు పాటుపడాలని ప్రముఖ గమకి పరిశోధకులు సిరిగెరె పన్నరాజ్ పేర్కొన్నారు. శనివారం ఆలాప్ కళాసంఘం, రంగ జంగమ సంస్థ సంయుక్తాధ్వర్యంలో దొడ్డనగౌడ రంగమందిరంలో ఏర్పాటు చేసిన నాటక ప్రదర్శనను ఆయన ప్రారంభించి మాట్లాడారు. దేశ స్వాతంత్య్రం కోసం, గ్రామాల్లో సమానతకు ఆనాడే పూనుకున్న మహనీయుడన్నారు. గాంధీజీతత్వాలు నేటి యువత అలవర్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఆయన జీవిత విశేషాలు, తత్వవిచారాలు పాఠ్యాంశాల్లో పొందుపర్చాలన్నారు. అనంతరం తాండవ నృత్య అకాడమీ విద్యార్థుల ప్రదర్శించిన నృత్యాలు, శివమొగ్గ రంగాయణ బృందం ప్రదర్శించిన మోహనగాంధీ నాటకం ప్రేక్షకులను రంజింపజేసింది. యువసాహితీవేత్త శివలింగస్వామి సత్కరించారు. కార్యక్రమంలో వాణిజ్య పాఠ్యశాల మండలి ఉపాధ్యక్షుడు దొడ్డప్ప, రామచంద్ర, ప్రకాశ్, రమణప్ప, తిప్పేస్వామి, కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

నాటకంలో రసవత్తర సన్నివేశం

సేవా భావంతోనే జీవితానికి సార్థకత

కంప్లి, న్యూస్‌టుడే: ప్రతి మనిషి కుటుంబ నిర్వహణతో పాటు సమాజసేవా కార్యక్రమాల్లో తన వంతు సేవలు అందిస్తే జీవితానికి సార్థకత లభిస్తుందని సోమసముద్ర జగద్గురు కొట్టూరు సంస్థాన శాఖా మఠం పీఠాధిపతి సిద్ధలింగ మహాస్వామి తెలిపారు. కంప్లి గురు మఠంలో గొగ్గ బసయ్య 42వ పుణ్య స్మరణ, ఉజ్జయిని సిద్ధలింగ జగద్గురు 90వ పుణ్యస్మరణ శనివారం రాత్రి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన సాన్నిధ్యం వహించి మాట్లాడుతూ పిల్లలకు చదువుతో పాటు సంస్కారం నేర్పాలన్నారు. సాంగత్రయ సంస్కృత పాఠశాల విశ్రాంత ప్రధానాచార్యులు శశిధర శాస్త్రి, హేమయ్య స్వామి మాట్లాడారు. విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించి కార్మికులను సత్కరించారు. అయోధ్య శరణ బసవరాజ, గొగ్గ చెన్నబసవ రాజ, గురుసిద్ధయ్య, కార్తిక స్వామి, అక్క మహాదేవి మహిళా మండలి సభ్యులు, సంస్కృత పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.

కార్యక్రమంలో ప్రసంగిస్తున్న సిద్ధలింగ మహాస్వామి

నేడు మహాయోగి వేమన జయంతి

బళ్లారి, న్యూస్‌టుడే: జిల్లా యంత్రాంగం, జిల్లా పంచాయతీ, కన్నడ సంస్కృతిశాఖ, బళ్లారి నగర పాలికె సంయుక్తంగా ఈ నెల 19న మధ్యాహ్నం 12లకు జోళదరాశి దొడ్డనగౌడ రంగమందిరంలో మహాయోగి వేమన జయంతిని నిర్వహిస్తున్నట్లు అధికారి నాగరాజు తెలిపారు. కార్యక్రమానికి మంత్రి జమీర్ అధ్యక్షత వహిస్తారు. ఎమ్మెల్యేలు, లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు, మేయర్, బుడా అధ్యక్షుడు, డీసీ, జడ్పీ సీఈవో తదితరులు పాల్గొంటున్నట్లు తెలిపారు.

పది విద్యార్థుల జీవితానికి మలుపు

సాంస్కృతికోత్సవంలో విద్యార్థినులు

సిరుగుప్ప, న్యూస్‌టుడే: పదో తరగతి విద్యార్థుల జీవితాన్ని మెరుగుపర్చే దశ అని విశ్వజ్యోతి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అధ్యక్షుడు బసవలింగప్ప పేర్కొన్నారు. ఆదివారం కళాశాల్లో తాలూకా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ మొరార్జీ దేశాయి వసతి పాఠశాలలు, కస్తూరిబాయి వసతి పాఠశాలలు, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థులకు ప్రతిభ ప్రదర్శన పోటీ పరీక్షలు నిర్వహించారు. ఉపాధ్యాయులతో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయుల బోధనకు తోడు మీరు కూడా సాధన చేసి మంచి ఫలితాన్ని సాధించాలన్నారు. పదో తరగతి చదువుతున్న ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 700 మంది విద్యార్థులు తరలివచ్చి పోటీ పరీక్షలు రాశారు. పోటీ పరీక్షల్లో ప్రతిభావంతులకు పీయూసీలో ఉచిత ప్రవేశాన్ని అందిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినుల భరతనాట్య, దేశభక్తి గీతాలకు నృత్యాలు చేసి అలరించారు. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులను సన్మానించారు. పాఠశాల కార్యదర్శి వివేక్, ప్రధాన ఆచార్యుడు హెచ్.ఎం. శివప్రకాశ్, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

తుంగభద్ర జలాశయం నీటిమట్టం

పూర్తిస్థాయి నీటిమట్టం 1633 అడుగులు

18-01-2026 (ఉ॥ 8 గంటలకు)	ప్రస్తుతం	గత సంవత్సరం
నీటిమట్టం (అడుగుల్లో)	1604.32	1621.67
ఇన్‌ఫ్లో (క్యూసెక్కుల్లో)	000	000
అవుట్‌ఫ్లో (క్యూసెక్కుల్లో)	511	12,011
నీటి నిల్వ (టి.ఎం.సి)	27.642	66.139

గరిష్ఠసామర్థ్యం (133 టీఎంసీలు) వాస్తవసామర్థ్యం 105.788 టీఎంసీలు

ఆశయ సాధనకు పునరంకితమౌదాం

చిత్రపటానికి నివాళులర్పిస్తున్న కమ్మవారి సంఘం సభ్యులు

మాన్వి, న్యూస్‌టుడే : ఎన్టీఆర్ కారణజన్ముడని, నటుడిగా, రాజకీయ నాయకుడిగా చరిత్ర సృష్టించారని తాలూకా కమ్మవారి సంఘం ప్రముఖులు కొనియాడారు. నందమూరి తారక రామారావు వర్ధంతిని పురస్కరించుకుని స్థానిక కమ్మసముదాయ భవనంలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొని మాట్లాడారు. రెండు రూపాయిలకే కిలోబియ్యం పథకాన్ని ప్రవేశ పెట్టి పేదల ఆకలిని తీర్చిన మహనీయుడన్నారు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రజలకు గుర్తింపు తెచ్చిన స్ఫూర్తి ప్రదాత అన్నారు. కార్యక్రమంలో సంఘం ప్రముఖులు గొడవర్తి శ్రీనివాస్, ఉమామహేశ్వరరావు, బి.టి.సత్యనారాయణ, ఎన్.మల్లికార్జున, ఎస్.రమేష్, ఎస్.శ్రీనివాస్, టి.రామకృష్ణ, జి.సుబ్బారావు చౌదరి, జి.సురేష్, ఉండవల్లి రాంబాబు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

నేడు సాహిత్య ఉపన్యాస కార్యక్రమం

బళ్లారి గ్రామీణ: సమతా సాహితీ ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం రాఘవ సంగీత భవన్‌లో విశ్రాంత ఆంగ్ల ఆచార్యులు సత్యనారాయణ రెడ్డితో సాహిత్య ఉపన్యాస కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ట్రస్ట్ అధ్యక్షుడు సురేంద్రబాబు తెలిపారు. సాహిత్యం..జీవితం అనే అంశంపై ప్రసంగిస్తారన్నారు. సాహితీప్రియులు, నగరప్రజలు, సమతా సభ్యులు, కళాకారులు పాల్గొనాలని ఆయన కోరారు.

ఎన్టీఆర్‌కు ఘనంగా నివాళులు

నందమూరి తారకరామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన సంఘం అధ్యక్షుడు ముండ్లూరు అనూప్‌కుమార్ తదితరులు

బళ్లారి, న్యూస్‌టుడే: తెలుగు చలనచిత్ర నటుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు 30వ వర్ధంతిని ఆదివారం అభిమానులు ప్రవాసాంధ్రులు ఘనంగా నిర్వహించారు. స్థానిక కోర్టు రహదారిలోని కమ్మ కల్యాణమండపం ముందు ప్రతిష్ఠించిన నందమూరి తారకరామారావు విగ్రహానికి సంఘం అధ్యక్షుడు ముండ్లూరు అనూప్‌కుమార్, కార్యదర్శి దామోదర్ చౌదరి, ఉపాధ్యక్షుడు ముల్లంగి చంద్రశేఖర్ చౌదరి, ప్రభాకర్‌నాయుడు, బాబు ప్రకాశ్, చల్లా అమరేంద్రనాథ చౌదరి, భీమనేని ప్రసాద్, రమేశ్, భీమనేని భాస్కర్, కె.సి.సురేష్ బాబు, ప్రసాద్, రాజశేఖర్, వెంకటనాయుడు తదితరులు పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రత్యేకంగా నందమూరి అభిమానుల సంఘం అధ్యక్షుడు ఎర్రిస్వామి, బసవరాజు తదితరులు పాల్గొని పూలమాల వేసి నివాళులర్పించారు. అదేవిధంగా స్థానిక కంటోన్మెంట్‌లోని టి.బి.శ్యానిటోరియం ఆసుపత్రి ఆవరణలో ఎన్టీఆర్ అన్నదాన సేవా ట్రస్ట్ అధ్యక్షుడు గుర్రం లాల్‌మోహన్ నేతృత్వంలో నందమూరి తారకరామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బుడా అధ్యక్షుడు జె.ఎస్.ఆంజనేయులు, మోహన్‌దాస్, ప్రకాష్, హరిబాబు, రాజేంద్రప్రసాద్, మల్లికార్జున, రామానాయుడు, విజయకుమార్, ఉమాపతి, భీమనేని వెంకటేశులు, మోదపల్లి సుబ్బరాయుడు, కార్పొరేటర్ రామాంజనేయులు, ముల్లంగి నందీష్, పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎన్టీఆర్ అన్నదాన సేవా ట్రస్ట్ చేస్తున్న అన్నదానం 521వ రోజుకు చేరుకోవడంతో రోగులు, వారి సంబంధీకులకు అన్నదానం చేశారు.

అన్నదానం చేస్తున్న ట్రస్ట్ అధ్యక్షుడు, సభ్యులు తదితరులు

బసవేశ్వరుడికి అమావాస్య పూజలు

కంప్లి: సోమేశ్వర ఆలయంలో భక్తులు

కంప్లి, న్యూస్‌టుడే: అమావాస్యను పురస్కరించుకుని ఆదివారం కంప్లిలోని పురాతన సోమేశ్వర, కోట పంపాపతి, పేట బసవేశ్వర, కూలికట్టె బసవేశ్వర, ముక్తినాథేశ్వర, సణాపుర వీరభద్రేశ్వర తదితర ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. ఉదయం అభిషేకం అనంతరం విగ్రహాలను అలంకరించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రాచీన సోమేశ్వర ఆలయానికి భక్తులు అధికసంఖ్యలో వచ్చారు. స్థానికులతో పాటు గంగావతి, కారటగి, కనకగిరి, కొప్పళ తదితర ప్రాంతాల ప్రజలు స్వామిని దర్శించుకుని పూజలు ఆచరించారు.

సాలుంచిమర క్యాంపులో: కారటగి తాలూకా సాలుంచిమర క్యాంపులోని శిర్డీ సాయిబాబా ఆలయంలో అమావాస్య పూజలు నిర్వహించారు. అభిషేకం, బిల్వార్చన, సాయి నామ సంకీర్తన, హారతులు తదితర కార్యక్రమాలు చేపట్టారు. ప్రసాద వితరణ జరిగింది. ఆలయ సమితి ప్రతినిధులు, క్యాంపు ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాలు, క్యాంపుల ప్రజలు పాల్గొన్నారు.

బళ్లారి గ్రామీణ, న్యూస్‌టుడే: ఎత్తిన బూదిహాళ్‌లో వెలసిన బసవేశ్వరుడికి ఆదివారం అమావాస్యను పురస్కరించుకుని విశేష పూజలు ఆచరించారు. అభిషేకాలు, గంగోత్సవం నిర్వహించారు. పుష్పాలు, రజతకవచం, తమలపాకులతో అలంకరించారు. భక్తులకు అన్నదానం చేశారు. అల్లీపురం మహదేవతాతకు, చెళ్లగుర్కి ఎర్రితాతకు విశేషంగా అలంకరించి పూజలు చేపట్టారు. భక్తులకు ప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో ఆలయ, మఠం కమిటీ సభ్యులు, అర్చకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

బళ్లారి, న్యూస్‌టుడే: ఆదివారం అమావాస్య సందర్భంగా కాళభైరవుడికి ప్రత్యేక పూజలు చేశారు. చిత్రదుర్గం జిల్లా మొలకాల్మూరు తాలూకా హనగల్లు క్రాస్‌లోని అటవీ ప్రాంతం కొండల మధ్య వెలసిన కాళభైరవుడికి ఆదివారం, అమావాస్య రోజులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం, అమావాస్య ఒకే రోజు కావడంతో పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు తెల్లగుమ్మడికాయలో నువ్వులా నూనెతో వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. బళ్లారి, చిత్రదుర్గం, బెంగళూరు తదితర జిల్లాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

సిరుగుప్ప, న్యూస్‌టుడే: పట్టణంలోని ఉరుకుంది ఈరణ్ణ స్వామి ఆలయంలో అమావాస్య పూజలను భక్తిశ్రద్ధలతో ఆచరించారు. చొల్లంగి అమావాస్య పురస్కరించుకుని ఆదివారం ఉదయం స్వామి వారికి పంచామృతాభిషేకం, వివిధ ధార్మిక పూజలు, పుష్పాలతో అలంకరణ, మహామంగళారతి, తదితర పూజ కార్యక్రమాలను నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కాలనీ వాసులతో పాటు పట్టణంలోని వివిధ కాలనీల నుంచి భక్తులు తరలి వచ్చి స్వామి వారి దర్శనం చేసుకున్నారు.

ఉరుకుంది ఈరణ్ణ ఆలయంలో అమావాస్య పూజల్లో పాల్గొన్న భక్తులు

బెంగళూరులో నూతన విద్యా చట్టంపై సదస్సు

బళ్లారి, న్యూస్‌టుడే: అఖిల భారత శిక్షణ ఉళిసి సమితి కర్ణాటక రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఈ నెల 24న బెంగళూరులో జాతీయ విద్యాచట్టంపై నిపుణలతో సదస్సు నిర్వహిస్తున్నట్లు సమితి సభ్యులు నాగరత్న, సోమశేఖర్‌గౌడ తెలిపారు. ఆదివారం ఉదయం పత్రికాభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న బడ్జెట్‌లో 25శాతం నిధులు విద్యాశాఖకు కేటాయించాలన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులను భర్తీ చేయాలి. తాత్కాలికంగా పనిచేస్తున్న వారికి క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. విద్యా సంస్థల్లో మౌలిక సౌకర్యాలు కల్పించాలి. నూతన విద్యా చట్టం ప్రభుత్వాలు చర్చించి ప్రవేశపెడితే ప్రయోజనం శూన్యం, నూతన విద్యా చట్టం విద్యా నిపుణులు, వైద్యులు, శాస్త్రవేత్తలు, సాహితీవేత్తలు తదితరుల అభిప్రాయాలను సేకరించి పరిశీలించి తర్వాత చట్టం అమలు చేస్తే విద్యార్థులకు అనుకూలంగా ఉంటుందన్నారు. 24న జరిగే సదస్సులో ప్రముఖ వైద్యులు అరవింద్, యోగానందారెడ్డి, తాజుద్దీన్, గోవర్ధన్, ఎస్.రెడ్డి, శశిధర బడిగేర్, శంకర్‌లతో పాటు యూజీసీ మాజీ అధ్యక్షుడు సుఖదేవ్ థరోట్, న్యాయమూర్తి చలమేశ్వర్, ప్రకాష్, ప్రభాకర్, పునియాని తదితరులు పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న సంఘం సభ్యులు నాగరత్న, సోమశేఖర్‌గౌడ

పాఠశాల్లో సంక్రాంతి సంబరాలు

కంప్లి, న్యూస్‌టుడే: కంప్లి సాంగత్రయ సంస్కృత పాఠశాల్లో బణజిగ మహిళా సంఘం సంక్రాంతి సంబరాలు నిర్వహించింది. శనివారం ప్రారంభమైన ఉత్సవాలు ఆదివారం ముగిశాయి. ఉపన్యాసకురాలు డాక్టర్ అక్క మహాదేవి ఆదివారం బహుమతి ప్రదానోత్సవాన్ని ప్రారంభించి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలి. తల్లిదండ్రులు ఆడపిల్లలకు సైతం ఉన్నత విద్య అందించాలని సూచించారు. మహిళా సంఘం అధ్యక్షురాలు చైత్ర గడాద మాట్లాడుతూ ప్రతి ఏటా సంక్రాంతి సంబరాలను సంఘటితంగా జరుపుకుంటున్నామన్నారు. ముగ్గులు తదితర పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు. రంగోళిలో లక్ష్మీ దేవి (ప్రథమ), చైత్ర (ద్వితీయ), కల్లుడి రశ్మి (తృతీయ) స్థానాల్లో నిలిచారు. సంఘం ప్రతినిధులు వాలి శకుంతల, అన్నపూర్ణ, కొట్రమ్మ, ఎం.విజయలక్ష్మి, వినూత, బణజిగ సముదాయ అధ్యక్షుడు ప్రసాద్, సురేశ్ గౌడ, శివరాజ్, శివానంద తదితరులు పాల్గొన్నారు.

కార్యక్రమ ప్రారంభోత్సవంలో ఉపన్యాసకురాలు అక్క మహాదేవి తదితరులు

అలెమారి ప్రజలకు అన్యాయం జరగనివ్వం

మాన్వి, న్యూస్‌టుడే : అలెమారి సముదాయం ప్రజలకు రిజర్వేషన్ల పరంగా అన్యాయం జరగనివ్వమని మంత్రి ఎన్.ఎస్.బోసురాజు హామీ ఇచ్చారు. ఆదివారం స్థానిక సత్యసాయిగార్డెన్‌లో అలెమారి చన్నదాసర్ హొలియదాసర్ మాలదాసరి క్షేమాభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వాభిమాన సమావేశం, బృహత్ సాంస్కృతిక కళా ప్రదర్శనను మంత్రి ప్రారంభించి మాట్లాడారు. దేశంలో మొదటిసారి తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో మాత్రమే వర్గీకరణ రిజర్వేషన్లను అమల్లోకి తెచ్చినట్లు చెప్పారు. వర్గీకరణలో కొన్ని సముదాయలకు అన్యాయం జరిగిన అంశాన్ని ప్రభుత్వం గుర్తించిందన్నారు. ఇప్పటికే మంత్రివర్గ సమావేశంలో ఈ విషయమై చర్చించామన్నారు. హక్కుల సాధనకు ఐక్యంగా పోరాటం చేసినప్పుడే ప్రభుత్వాలు గుర్తిస్తాయన్నారు. పట్టణంలో సముదాయ భవనం, గ్రంథాలయం ఏర్పాటుకు సహకరిస్తామన్నారు. క్షేమాభివృద్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వి.చలపతి అలెమారి సముదాయం ప్రజల సమస్యలను వివరించారు. ఎమ్మెల్యే హంపయ్యనాయక్ అంబేడ్కర్ చిత్రపటానికి మాల వేసి కళా ప్రదర్శనను ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్యేలు గంగాధర్‌నాయక్, రాజా వెంకటప్పనాయక్, విముక్తి బుడకట్టు మహాసభ కార్యదర్శి ఆనందకుమార్, కార్యదర్శి మహదేవప్ప, పరిశోధనాధికారి డాక్టర్ మల్లికార్జున మాట్లాడారు. జిల్లాలోని వివిధ తాలూకాల నుంచి అలెమారి సముదాయం ప్రజలు భారీగా తరలివచ్చారు. హాజరైన నాయకులు, ప్రముఖులను ఘనంగా సత్కరించారు.

జ్యోతి వెలిగించి ప్రదర్శనను ప్రారంభిస్తున్న మంత్రి బోసురాజు

సింధనూరు జిల్లా ఏర్పాటే అందరి లక్ష్యం

సింధనూరు, న్యూస్‌టుడే: సింధనూరు జిల్లా ఏర్పాటుకు ఏ విధంగా ముందడుగు వేయాలి, ఎటువంటి పోరాటం చేయాలో తెలుసుకునేందుకు విధాన పరిషత్ సభ్యుడు బసనగౌడ బాదర్లి స్థానిక టౌన్‌హాల్లో ఆదివారం బృహత్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంగా అవతరించడానికి అన్ని అర్హతలూ ఉన్న సింధనూరును ప్రభుత్వం గుర్తించాలని, ప్రజలు పడుతున్న కష్టాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలని తాలూకాలోని వివిధ వర్గాల ప్రముఖులు, వివిధ మఠాల స్వాములు డిమాండ్ చేశారు. పట్టణం, పల్లెల నుంచి వివిధ వర్గాల ప్రజలు విచ్చేశారు. అధికసంఖ్యలో జనం రావడంతో టౌన్‌హాల్ జనంతో కిటకిటలాడింది. తొలుత సింధనూరు జిల్లాగా చేయడానికి ఓ పోరాట సమితిని ఏర్పాటు చేయాలని తీర్మానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బసనగౌడ మాట్లాడుతూ సింధనూరును జిల్లా చేయాలనే అంశంపై ఇటీవల తాను చట్టసభల్లో ప్రస్తావించానని స్పష్టం చేశారు. అందరూ సమష్టిగా పోరాడితే ఫలితం దక్కుతుందన్నారు.

కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న వివిధ వర్గాల ప్రముఖులు

అదిరే..కళ్లు చెదిరే..నృత్యాలు

బళ్లారి, న్యూస్‌టుడే: ప్రతి నిత్యం నాలుగు గోడల మధ్య చదువులకే పరిమితమైన విద్యార్థులు తమలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీశారు. అదిరే స్టెప్పులతో అదరగొట్టారు. బళ్లారి రాఘవ కళామందిరం కేకలు కేరింతలతో మారుమోగిపోయింది. డ్యాన్స్ పోటీలకు యువతి, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బళ్లారి ఆంధ్రకళా సమితి ఆధ్వర్యంలో బళ్లారి రాఘవ కళామందిరంలో నిర్వహించిన డ్యాన్స్ పోటీలను సమితి అధ్యక్షుడు ముల్లంగి చంద్రశేఖర్‌చౌదరి, శ్యామసుందర్, భీమనేని ప్రసాద్, భీమనేని భాస్కర్‌నాయుడు, రాజశేఖర్, వెంకమాంబ, డా.సురేంద్రబాబు, రామాంజనేయులు, జి.ఆర్.వెంకటేశులు పాల్గొని ప్రారంభించారు. మొత్తం 15 గ్రూపులు డ్రాన్స్ పోటీల్లో పోటీ పడ్డారు. మొదటి స్థానంలో నిలిచిన బృందానికి రూ.10వేలు, ద్వితీయ రూ.5వేలు సోలో పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచిన బృందానికి రూ.5వేలు, ద్వితీయ స్థానంలో నిలిచిన బృందానికి రూ.3వేలు నగదు బహుమతి అందజేసి అభినందించారు.

విజేతగా నిలిచిన నృత్య బృందం

(c) eenadu

సబర్బన్ మార్గం పనుల్లో కదలిక

ప్రధాని మోదీ సమీక్షతో అధికారుల పరుగులు

చిక్కబాణావర వద్ద సాగుతున్న పనులు

బెంగళూరు(యశ్వంతపుర),న్యూస్‌టుడే: బెంగళూరు నగర సబర్బన్ రైలు మార్గం నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని ప్రధాని నరేంద్రమోదీ అధికారులకు సూచించారు. దిల్లీలో ఆయన కేంద్ర నగరాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో ఇటీవల సమావేశమయ్యారు. సబర్బన్ రైలు నిర్మాణ పనులపై సమీక్షించారని ఇక్కడ కె.రైడ్ అధికారులు వెల్లడించారు. 2024 కల్లా సబర్బన్ రైలు పనులు పూర్తి చేయాలని నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసే సమయంలో ప్రధాని నరేంద్రమోదీ గడువు విధించిన విషయం తెలిసిందే. అనేక కారణాలతో పనుల్లో జాప్యం జరిగింది. ఇప్పుడు పనుల్లో వేగం పెంచారు. ప్రధాని ఉన్నతాధికారులతో సమావేశం కావడంతో నిర్మాణ పనుల్లో మరింత వేగం పెరుగుతుందని నగరవాసులు భావిస్తున్నారు.

● సబర్బన్ రైలు పనులకు జర్మనీ బ్యాంకు రూ.495 కోట్ల ఆర్థిక సాయం చేసింది. తొలిదశలో చేపట్టిన బయ్యప్పనహళ్లి - చిక్కబాణవార (మల్లిగె మార్గం) నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. రెండు ఉపరితల రైల్వేస్టేషన్లు, మరో రెండు ఉపరితల ఇంటర్ ఛేంజ్ స్టేషన్లను నిర్మిస్తారు. బెన్నిగానహళ్లి, కసూర్తినగర, సేవానగర, బాణసవాడి, నాగవార, కనకనగర, హెబ్బాళ్, మత్తికెరె, యశ్వంతపుర, శెట్టిహళ్లి, మైదరహళ్లి, చిక్కబాణవార స్టేషన్లను నిర్మిస్తారు. స్టేషన్ నిర్మాణ పనులకు టెండర్లను ఖరారు చేసినట్లు కె.రైడ్ సంస్థ అధికారులు తెలిపారు. ఈ మార్గం పనులు 2027కల్లా పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే ప్రధాని నరేంద్రమోదీ విధించిన గడువు పూర్తయింది. 2027 ఆఖరి కల్లా మల్లిగె మార్గం నిర్మాణ పనులు పూర్తి చేసి రైలు సంచారం ప్రారంభిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జర్మనీ బ్యాంకు నిధులు సమకూర్చడంతో పనుల్లో వేగం పుంజుకుంది. నాలుగు మార్గాల నిర్మాణానికి రూ.15,767 కోట్లు వ్యయం చేస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 20 శాతం చొప్పున నిధులు సమకూర్చుతుండగా 60 శాతం నిధులు ప్రైవేట్ ఆర్థిక సంస్థల నుంచి పొందనున్నారు. సిటీ రైల్వేస్టేషన్ నుంచి అంతర్జాతీయ విమానాశ్రయం వరకు సబర్బన్ రైలు మార్గం కోసం భూసేకరణ ప్రక్రియను పూర్తి చేశారు. మట్టి పరీక్ష పనులు సాగుతున్నాయి. సబర్బన్ రైలు సేవలు అందుబాటులోకి వస్తే నగర రహదారులపై సంచార రద్దీ 50 శాతం అదుపులోకి వస్తుందని అధికారులు అంచనా వేశారు. నాలుగు మార్గాల్లోని 169 కిలోమీటర్ల సబర్బన్‌రైలు మార్గం పనులు పూర్తి చేసేందుకు మరో ఐదేళ్ల సమయం పట్టవచ్చునని అంచనా వేస్తున్నారు.

హెబ్బాళ్ సబర్బన్ రైల్వేస్టేషన్ నమూనా

ముత్యాలనగర సబర్బన్ రైల్వేస్టేషన్ నమూనా చిత్రం

తెలుగుజాతి ఆత్మగౌరవం ఎన్టీఆర్

సింధనూరు క్లబ్ కాకతీయలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన తెలుగు పెద్దలు

సింధనూరు, న్యూస్‌టుడే: తెలుగుజాతి గౌరవాన్ని దశదిశలా ఇనుమడింపజేసినందుకే ఎన్టీఆర్ తెలుగు లోగిళ్లలో ఆరాధ్యదైవంగా మారారని సింధనూరు క్లబ్ కాకతీయ అధ్యక్షుడు చిట్టూరి శ్రీనివాస్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు వర్ధంతి కావడంతో క్లబ్ ఆవరణలో ఆదివారం భక్తిశ్రద్ధలతో కార్యక్రమం నిర్వహించారు. ప్రాంగణంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి ఘన నివాళులు అర్పించారు. శ్రీనివాస్ మాట్లాడుతూ..ఆయనో మహనీయుడని అభివర్ణించారు. డాక్టర్ శ్రీనివాస్, జేడీఎస్ నాయకుడు జి.సత్యనారాయణ, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు వెంకటేశ్, విజయా చౌదరి, సతీష్, సందీప్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

పరప్పన అగ్రహారలో సహాయక జైలర్‌పై ఖైదీల దాడి

బెంగళూరు(యశ్వంతపుర),న్యూస్‌టుడే: పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో జైలర్‌పై ఖైదీలు దాడి చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈనెల 7న మధ్యాహ్నం మూడుగంటలకు కేంద్ర కారాగారంలో సహాయక జైలర్‌పై విచారణ ఖైదీలు ఆనంద్, అబ్దుల్‌ఘనీ అనవసరంగా దాడి చేశారు. జైలర్ కార్యాలయంలోకి బలవంతంగా ప్రవేశించేందుకు ప్రయత్నించారు. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన జైలు సిబ్బందిని కాళ్లతో తన్నుతూ దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటనతో కొద్దిసేపు జైల్లో భీతావహ వాతావరణం నెలకొంది. జరిగిన సంఘటనపై జైలు అధికారులు పరప్పన అగ్రహార పోలీసుఠాణాలో ఫిర్యాదు చేశారు.

కదులుతున్న కారు కాలిపోయింది

బెంగళూరు(యశ్వంతపుర),న్యూస్‌టుడే: యశ్వంతపుర నుంచి మల్లేశ్వరానికి వెళ్తున్న ఓ కారులో హఠాత్తుగా మంటలు లేచి కాలిపోయిన ఘటన ఆదివారం ఉదయం జరిగింది. డ్రైవర్ కారు నుంచి కిందకు దిగడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. చుట్టు పక్కల ప్రజలు వచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. కారు పూర్తిగా దగ్ధమైనట్లు యశ్వంతపుర పోలీసులు తెలిపారు. బ్యాటరీలో విద్యుత్‌షార్ట్ సర్క్యూట్ ఘటనకు కారణమని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.

కుక్కపై చిరుత దాడి

బెంగళూరు(యలహంక),న్యూస్‌టుడే: మైసూరు జిల్లా గుండ్లుపేట తాలూకా మద్దూరు గ్రామంలో సబ్బన్న పొలంలో ఉన్న వీధి కుక్కపై చిరుత పులి దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనతో గ్రామస్థుల్లో భయాందోళన నెలకొంది. గురువారం అర్ధరాత్రి చిరుత వీధి కుక్కను వేటాడే దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. ఈ ప్రదేశాన్ని మద్దూరు అటవీశాఖ అధికారులు పరిశీలించారు. చిరుతను బంధించేందుకు బోను ఏర్పాటు చేశారు. మరోవైపు కబ్బహళ్లి ప్రధాన రహదారిలో చిరుత సంచారం వెలుగులోకి రావడంతో రాత్రిళ్లు ప్రజలు సంచరించేందుకు ఆందోళన చెందుతున్నారు. సంచరిస్తున్న చిరుతను బంధించి ప్రజలకు రక్షణ కల్పించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

బెంగళూరు(యశ్వంతపుర),న్యూస్‌టుడే: వీధికుక్క మీదకు రావడంతో దాని బారి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించే సమయంలో ద్విచక్రవాహనంపై నుంచి కిందపడి విశ్వనాథ్ రెడ్డి(44) అనే వ్యక్తి మృతి చెందిన సంఘటన బెళగావి జిల్లా అథణి పట్టణంలో జరిగింది. కంబార వీధిలో అదుపు తప్పి ద్విచక్రవాహనం గోడను ఢీకొనడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

నలుగురు విద్యార్థుల అరెస్టు

బెంగళూరు(బాణసవాడి),న్యూస్‌టుడే: పదోతరగతి ముందస్తు పరీక్ష ప్రశ్నపత్రాలను లీకేజీకి సంబంధించి నలుగురు విద్యార్థులను సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు. ఒక్కో ప్రశ్న పత్రాన్ని రూ.30 నుంచి రూ.100లకు టెలిగ్రామ్ యాప్ ద్వారా విక్రయించినట్లు గుర్తించారు. అరెస్టు చేసిన విద్యార్థులు నుంచి రూ.1200 నగదు స్వాధీనం చేసుకున్నారు. ప్రశ్న పత్రాన్ని ప్రింట్ తీసి స్కానింగ్ చేసే సమయంలో కేటాయించిన వాటర్‌మార్క్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పదినెలల పులి పిల్లల సంరక్షణ

బెంగళూరు(బాణసవాడి): చామరాజనగర జిల్లా నంజేదేవనపుర గ్రామం సమీపంలోని అటవీ ప్రాంతాల్లో కనపడిన నాలుగు పులి పిల్లలను అటవీ శాఖ అధికారులు సంరక్షించారు. అధికారులు వాటికి మత్తు సూది ఇచ్చి అటవీ ప్రదేశానికి తరలించారు. మరో రెండు పులిపిల్లలను రక్షించే చర్యల్లో అధికారులు నిమగ్నమయ్యారు.

బెంగళూరు విపణిలో కూరగాయల ధరలు

(హాప్‌కామ్స్-కిలో.రూ.లలో)

బీన్స్-	55
క్యారెట్-	60
బీరకాయలు-	50
క్యాబేజి-	35
క్యాలీఫ్లవర్(ఒక్కటి)-	30
సొరకాయ-	55
దొండకాయలు-	45
పొట్లకాయ-	45
పచ్చి మిరపకాయలు-	75
కాకర కాయలు-	55
టమాటా(నాటు)-	55
టమాటా-	45
గుమ్మడి-	35
ఆలుగడ్డ-	45
ఉల్లి(మేలురకం)-	40
ఉల్లి(సాధారణ)-	35
వెల్లుల్లి-	180
సాంబారు ఉల్లి-	165
బీట్‌రూట్-	55
వంకాయలు-	55
బెండకాయలు-	55
ముల్లంగి-	55
నిమ్మకాయ-	110

పండ్లు, ఫలాలు ధరలు

వాషింగ్టన్ ఆపిల్-	395
సిమ్లా ఆపిల్-	285
గ్రీన్ ఆపిల్-	345
అరటి కాయలు-	35
సపోటా-	65
పైనాపిల్-	65
బొప్పాయి-	35
ఆరంజి-	95
బత్తాయి-	65

(న్యూస్‌టుడే, యశ్వంతపుర)

ఉద్యాన పంటలతో లాభాల సిరులు

నష్టాల నుంచి గట్టెక్కుతున్న దావణగెరె రైతులు

హొసపేటె, న్యూస్‌టుడే: జవళి ఉద్యమంగా రాష్ట్రంలో వాణిజ్యకెక్కిన, వక్క, దానిమ్మ పంటల్లో మొదటి స్థానంలో ఉన్న దావణగెరె జిల్లా రైతులపై లాభాల సిరులు కురుస్తున్నాయి. మొక్కజొన్న, వక్క, దానిమ్మ పంటలను పండిస్తున్న దావణగెరె జిల్లా రైతులు నష్టాల ఊబి నుంచి క్రమంగా గట్టెక్కుతున్నారు. ఏటేటా జిల్లాలో రైతుల ఆత్మహత్య ఘటనలు తగ్గుతున్నాయని జిల్లా వ్యవసాయశాఖ అధికారులు వెల్లడించిన గణాంకాల ద్వారా తెలుస్తోంది. ఉద్యానవనాల పంటలపై ఆసక్తి చూపుతున్న దావణగెరె జిల్లా రైతులు, వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు సాగు చేస్తూ విజయం సాధిస్తున్నారు. 2023కన్నా ముందు జిల్లాలో పెద్ద సంఖ్యలో రైతుల ఆత్మహత్యలు చోటుచేసుకునేవి. అనంతరం వ్యవసాయశాఖ అధికారుల మార్గదర్శనం మేరకు ఉద్యానవన పంటలపై మక్కువ చూపుతూ విజయాలు సాధిస్తున్నారు. జిల్లాలో 3.29 లక్ష హెక్టార్ల సాగు భూమి ఉంది. 1.28 లక్ష హెక్టార్లలో మొక్కజొన్న, 63 వేల హెక్టార్లలో వరి, 1.08 లక్ష హెక్టార్లలో వక్కను పండిస్తున్నారు. విపణిలో వక్క, దానిమ్మకు మంచి ధర ఉండటంతో, ఆ పంటపైనే ఎక్కువ మంది రైతులు ఆసక్తి చూపుతున్నారని వ్యవసాయశాఖ అధికారులు వెల్లడించారు.

దావణగెరె జిల్లాలో కళకళలాడుతున్న వక్కతోటలు

ఇంటి వద్ద కుప్పగా పోసిన జొన్నలు

కర్షకుల హర్షం..

వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు రైతులు ఉద్యానవన పంటలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. వక్క, దానిమ్మ, మొక్కజొన్న పంటలు రైతులను ఆదుకుంటున్నాయి. బ్యాంకులు కూడా వ్యవసాయ రుణాలను ఇవ్వటానికి ముందుకు రావడంతో రైతులకు ఎంతో మేలు కలుగుతోంది. దీంతో జిల్లాలో రైతులు ఆత్మహత్య ఘటనలు పూర్తిగా తగ్గాయి.

- బల్లూరు రవికుమార్, దావణగెరె యువ రైతు.

పోక్సో కేసులో నిందితుడి అరెస్టు

బెంగళూరు(యలహంక): ఓ బాలికను అపహరించి బలవంతంగా మతం మార్పిడికి పాల్పడి వివాహం చేసుకునేందుకు ప్రయత్నించిన నిందితుడు షాహిల్(23)కు వ్యతిరేకంగా అథణి పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. నిందితుడు ఓ బాలిక(17)తో పరిచయం చేసుకుని ప్రేమిస్తున్నట్లు నమ్మించి బెంగళూరు తీసుకువెళ్లారు. బాలిక కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో రెండు పోలీసు బృందాలు బెంగళూరుకు వెళ్లి ప్రత్యేక కార్యాచరణ నిర్వహించి ఇద్దర్ని బంధించి అథణి పట్టణానికి తీసుకొచ్చారు. దర్యాప్తు కొనసాగుతోంది.

ఇసుక అక్రమ తరలింపు: ఏసీ మెరుపు దాడి

బళ్లారి, న్యూస్‌టుడే: నగర శివార్లలో ఎడ్లబండ్లు, ట్రాక్టర్లపై అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారిపై బళ్లారి ఉప విభాగం ఏసీ హెచ్.డి.రాజేష్ మెరుపుదాడి చేశారు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో వాహనాలు, బండ్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. తాలూకా హగరినది (వేదావతి) నుంచి బళ్లారికి ఎడ్లబండ్లు, ట్రాక్టర్లు, టిప్పర్లలో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని సమాచారం రావడంతో ఏసీ హెచ్.డి.రాజేష్ నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్ (గనులు భూవిజ్ఞానశాఖ, పోలీసులు, రెవెన్యూశాఖ అధికారులు, సిబ్బంది) సమితి సిబ్బంది ఆదివారం తెల్లవారుజామున నగర శివారు ప్రాంతం సంగనకల్లు సమీపంలోని కార్గిల్ ఫ్యాక్టరీ సమీపానికి చేరుకున్నారు. ఎడ్లబండ్లు, ట్రాక్టర్లను రోడ్డు పక్కనే నిలబెట్టి వారి నుంచి వివరాలు తెలుసుకున్నారు. మొత్తం 25 ఎడ్లబండ్లు, ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఏసీ దాడి విషయం తెలియగానే పలు ఎడ్లబండ్లు, టిప్పర్లు తదితర వాహనాలను అక్రమార్కులు దారి మళ్లించుకుని తీసుకెళ్లారు. పట్టుబడిన వాహనాలు స్వాధీనం చేసుకుని ఆయా వ్యక్తులపై కేసులు నమోదు చేసుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏసీ తెలిపారు. బళ్లారి, మోకా పోలీసులు నిర్లక్ష్యం వల్ల ఇసుకను అక్రమంగా రాత్రికిరాత్రే తరలిస్తున్నారన్నారు.

ఇసుక తరలిస్తున్న ఎడ్లబండ్లను స్వాధీనం చేసుకున్న అధికారులు

జీవితాన్ని గెలిచిన జీనత్

గృహలక్ష్మి పథకంతో స్వయం ఉపాధి

బెంగళూరు (క్రీడలు), న్యూస్‌టుడే: సమాజంలో జీవితాన్ని గడిపేందుకు ఎంతో మందిని నిత్యం కష్టాలు వెంటాడుతూనే ఉంటాయి. పొట్ట కూటి కోసం బతుకుబండిని నడిపేందుకు నానాకష్టాలు పడాల్సిందే. ఇలాంటి పోరాటం మధ్యలోనే మంగళూరు కల్లాపుపట్లకు చెందిన జీనత్ అనే మహిళ తన స్వావలంబన జీవితాన్ని గృహలక్ష్మి పథకం ఎంతో సహాయపడింది. తన ఇద్దరు పిల్లల్ని పోషించేందుకు ఊరగాయలను విక్రయిస్తూ కాలం గడిపేది. ఊరగాయలను విక్రయించం కష్టంగా మారింది. తన ఈ ప్రయాణంలో చక్కని ఆలోచనతో ప్రభుత్వం అందిస్తున్న గృహలక్ష్మి పథకం చేదోడుగా నిలిచింది. వివాహమైన జీనత్ ఇద్దరు పిల్లల తల్లి. భర్త వదిలేయడంతో నాలుగేళ్ల నుంచి విడాకుల కోసం చూస్తోంది. ఈ నేపథ్యంలో పిల్లల పోషణ బాధ్యత తనపై పడింది. సొంతగూడు లేని జీనత్ తండ్రి వద్దే ఉంటోంది. ఉద్యోగం లేదు. పిల్లలను పోషించాలి. ఈ దశలో తానున్న ఇంట్లోనే ఊరగాయలను సిద్ధం చేయడం ఈమె జీవనోపాధికి ఆసరా అయింది. ఊరగాయ సిద్ధం చేసిన తర్వాత దీన్ని వినియోగదారుల అమ్మకాలు చేయడం సమస్యగా మారింది. ఈ దశలో గృహలక్ష్మి పథకం ఈమె జీవితంలో కొత్త మలుపు తిప్పింది. నెలకోసారి వచ్చే ఈ పథకం సొమ్ము పొదుపు చేసి రూ.20 వేలకు సెకండ్‌హ్యాండ్ ద్విచక్రవాహనాన్ని ఖరీదు చేసింది. ఏడు నెలల నుంచి ఈ వాహనంపై తన ఊరగాయ వ్యాపారాన్ని చేస్తోంది. గృహలక్ష్మి పథకం ఈమె జీవితానికి ఎంతో ఉపయోగకరంగా మారింది. ద్విచక్రవాహనం వచ్చిన తర్వాత ఈమె జీవితంలో మార్పులు వచ్చాయి. సమయం ఆదాతో పాటు జీవితంలో ఆర్థికంగా భరోసా దక్కిందని సంతోషం వ్యక్తం చేసింది.

ద్విచక్రవాహనంపై ముద్రించిన సీఎం, డీసీఎం, మంత్రి, స్పీకర్ చిత్రాలు

సిద్ధం చేసిన ఊరగాయలతో జీనత్

కృతజ్ఞతలు చాటారిలా..

గృహలక్ష్మి పథకం నుంచి వాహనాన్ని ఖరీదు చేసిన తన ద్విచక్రవాహనంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డి.కె.శివకుమార్, మంత్రి లక్ష్మీహెబ్బాళ్కర్, స్పీకర్ ఖాదర్ చిత్రాలను వేయించింది. ప్రభుత్వ పథకంతో తాను వాహనాన్ని ఖరీదు చేశానని, వారికి కృతజ్ఞతలుగా ఈ చిత్రాలు వేసుకున్నానని తెలిపింది. కేవలం ఇది ఆర్థిక సహాయం కాదు. మహిళల ఆత్మవిశ్వాసం పెరిగి వారి జీవితాల్లో నమ్మకాన్ని కలిగిస్తోంది. ఇందుకు ఉదాహరణ జీనత్, తనకు సాయం చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకొంటూ నిత్యం వారి సాయాన్ని తలచుకొంటూ వాహనంపై ఈ ప్రముఖుల చిత్రాలను వేయించుకోవడం విశేషం.

పర్యాటక రంగంలో ముందంజ

దీపం వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న విధానపరిషత్తు అధ్యక్షుడు బసవరాజ హొరట్టి తదితరులు

బెంగళూరు(యలహంక),న్యూస్‌టుడే: కర్ణాటకలో పర్యాటక ప్రదేశాలు ప్రసిద్ధి చెందాయని, దేశ, విదేశాల నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తున్నారని విధానపరిషత్తు అధ్యక్షుడు బసవరాజ హొరట్టి పేర్కొన్నారు. ఆయా ప్రదేశాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు మౌలిక సౌకర్యాలు కల్పించడంలో ముందంజలో ఉన్నట్లు చెప్పారు. ఆదివారం ఇక్కడ కేజీరోడ్డులోని ఎఫ్‌కేసీసీఐ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అడిగాస్ యాత్రా నూతన లోగోను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యాటకుల నమ్మకాలను ఏ సంస్థ వమ్ము చేయకూడదన్నారు. ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో పర్యాటక రంగానికి అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం పలు పథకాలను చేపట్టిందని గుర్తు చేశారు. కార్యక్రమంలో పంచమసాలి పీఠాధిపతి వచనానంద స్వామీ, కర్ణాటక రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ అధ్యక్షుడు రాధాకృష్ణ హొళ్ల, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి మండలి అధ్యక్షుడు ఎం.శ్రీనివాసన్, సినీ నటి ఆదితి ప్రభుదేవ్, నాగరాజ్ అడిగ పాల్గొన్నారు.

EENADU Classifieds
JOBS
మంచి అవకాశం 100% జెన్యూన్, న్యూగా స్టార్ట్ చేసిన ఇండియన్ కంపెనీలో P/F టైమ్‌చేస్తూ వీక్లీ 5K to 10k సంపాదన. Q: ఇంటర్/డిగ్రీ. ✆ 96668 25999

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలను ఇచ్చుటకు ఈ క్రింది నెంబర్లను సంప్రదించగలరు.
బళ్ళారి : 9121167525
బెంగళూరు : 9121167527
ప్రకటనలపై జీఎస్‌టీ 5% వర్తించును

మహన్ చిత్రీకరణ ప్రారంభం

బెంగళూరు(యశ్వంతపుర),న్యూస్‌టుడే: ఆకాశ్ పిక్చర్ బ్యానర్‌పై నిర్మిస్తున్న 'మహన్' చిత్రం చిత్రీకరణ సంక్రాంతి సందర్భంగా ప్రారంభమైంది. సంక్రాంతికి రైతులకు మధ్య ఉన్న సంబంధాలను తెరపై చూపుతామని దర్శకుడు పీసీ శేఖర్ తెలిపారు. ప్రముఖ హీరో విజయరాఘవేంద్ర నటిస్తున్న చిత్రంలో ఆయన రైతు పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కళ్ల కట్టినట్లు తెరపై చూపించనున్నారు. రాధిక, నారాయణ్, మిత్ర, నమ్రతాగౌడ, వర్ధభూమ్మ నటిస్తున్నారు.

మహన్ చిత్రంలో విజయరాఘవేంద్ర

తిక్కురామ టీజర్ విడుదల

అడవులు పరిసరాలు ఉంటే ఆక్సిజన్ దొరుకుతుందనే అంశంపై శ్రుతి జి.బి. కోమల నటరాజ్ కలిసి నిర్మిస్తున్న 'తిక్కురామ' చిత్రం టీజర్ విడుదల చేశారు. ఒక నిమిషం టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుందని దర్శకుడు మంజుకవి తెలిపారు. పరిసరాల సంరక్షణ, సామాజిక బాధ్యత, సంస్కారం తదితర బాధ్యతలను మహిళలు నిర్వహిస్తున్నారని తెలియజేశారు. విద్యావంతులు అన్యాయంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. అన్ని అంశాలు చిత్రంలో ఉన్నట్లు తెలిపారు. డాక్టర్ రాజ్‌వీర్, సంగీత, మిత్ర, భాగ్యశ్రీ, శృతి, గోవిందేగౌడ, వినోద్ గూబ్బరగాల, సుచేంద్ర ప్రసాద్, మండ్యసిద్ధు, పవిత్ర తదితరులు నటిస్తున్నారు. వినుమనసు సంగీతం అందిస్తున్నారు.

తిక్కురామ్ చిత్ర బృందం

కాటన్‌పేటగేట్ చిత్రంలో వేణుగోపాల్, యశ్వన్

ఫిబ్రవరి 6న కాటన్‌పేట గేట్ విడుదల

ఆర్.ఎస్.ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించిన 'కాటన్‌పేట గేట్' చిత్రం ఫిబ్రవరి 6న రాష్ట్రవ్యాప్తంగా విడుదల కానుంది. యాక్షన్, కామిడి, సెంటిమెంట్‌తో కూడిన మనోరంజక అంశాలు చిత్రంలో ఉన్నట్లు దర్శకుడు వై.రాజ్‌కుమార్ తెలిపారు. కన్నడ, తెలుగు భాషల్లో చిత్రాన్ని నిర్మిస్తున్నామని చెప్పారు. వేణుగోపాల్, యశ్వన్, సురభి తివారి, అను శ్జైన్, సుధీక్షా, కిస్లెచౌధరి, పార్థు, సాయికుమార్, రఘు, కట్టప్ప తదితరులు నటిస్తున్నా చిత్రానికి ఎస్.ఎస్.ప్రసు సంగీతం అందిస్తున్నారు.

సుఖీభవ పాటలు వచ్చాయ్

నూతన నటులతో నిర్మిస్తున్న 'సుఖీభవ' చిత్రం పాటలను ఇటీవల రేణుకాంబ స్టుడియోలో విడుదల చేశారు. వేద ఆర్యన్ ఫిలింస్ బ్యానర్‌పై సంతోష్‌కుమార్, భార్గవి సంతోష్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రేమ ప్రధాన అంశంతో కూడిన చిత్రమని, హాస్యంగా ఉందని పాటలు ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకున్నట్లు దర్శకుడు ఎన్.కె.రాజేశ్ నాయుడు తెలిపారు. బెంగళూరు, ఉడుపి, సకలేశ్‌పుర, కళస తదితర ప్రాంతాల్లో పలు దృశ్యాలను చిత్రీకరించారు. మహేంద్ర, సుస్మిత నాయక్, వియాన్‌శెట్టి, గౌరవ్‌శెట్టి, శోభరాజ్, రవిశంకర్‌గౌడ, సునీల్ పురాణిక్, తుకాలి సంతు, మైత్రేజ్జగ్గి తదితరులు నటిస్తున్నారు.

సుఖీభవ పాటలు విడుదల కార్యక్రమంలో చిత్రబృందం

(c) eenadu

శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి

ఆలయం ఎదుట కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీఎం శ్యామ్‌ప్రసాద్ కుటుంబం

తిరుమల, న్యూస్‌టుడే : శ్రీవారిని కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీఎం శ్యామ్ ప్రసాద్ దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో కుటుంబసభ్యులతో కలిసి ఆలయం వద్దకు చేరుకున్న న్యాయమూర్తికి తితిదే అధికారులు స్వాగతం పలికి శ్రీవారి దర్శనం చేయించారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా తితిదే అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.

బెంగళూరు

• బెంగళూరు • కోలారు • మైసూరు • హోసూరు • చిక్కబళ్లాపుర • తుమకూరు

స్వామీజీ ఆదర్శాలను అలవరచుకోవాలి

కార్యక్రమంలో మాట్లాడుతున్న గోపాలయ్య

బెంగళూరు (తెంగిర): బాలగంగాధరనాథ స్వామీజీ ఆదర్శాలను అలవరచుకోవాలని ఎమ్మెల్యే కె.గోపాలయ్య పిలుపునిచ్చారు. ఆదివారం మహాలక్ష్మీ లేఅవుట్ విధానసభా క్షేత్రం కామాక్షిపాళ్యలో స్వామీజీ ఉద్యానవనంలో ఆయన జయంతి సందర్భంగా విగ్రహానికి పూలు సమర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గోపాలయ్య మాట్లాడుతూ విద్యా సంస్థలు స్థాపించి వేల మంది విద్యార్థులకు చక్కని భవిష్యత్తును అందించారన్నారు. కార్యక్రమంలో సౌమ్యనాథస్వామీజీ, పాలికె మాజీ ఉప మేయర్ హేమలతా గోపాలయ్య, మండల అధ్యక్షుడు నాగేంద్ర, ప్రధాన కార్యదర్శి నిసర్గ జగదీశ్ తదితరులు పాల్గొన్నారు.

హోసూరు కబుర్లు

ఎన్టీఆర్‌కు నివాళులర్పిస్తున్న నాయకులు, అభిమానులు

తారకరాముడు చిరస్మరణీయులు

హోసూరు, న్యూస్‌టుడే : తెలుగు ప్రజల గౌరవాన్ని, తెలుగు భాషా తీయదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఎన్టీఆర్ వర్ధంతిని హోసూరు ప్రాంతంలో ఘనంగా నిర్వహించారు. బుక్కసాగరంలో విశ్రాంత కలెక్టర్ కృష్ణ స్థాపించిన ఎన్టీఆర్ ఇంటర్నేషనల్ పాఠశాల ఆవరణలోని నిలువెత్తు ఎన్టీఆర్ విగ్రహానికి పాఠశాల నిర్వాహకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు, అభిమానులు కార్యక్రమంలో పాల్గొన్నారు. హోసూరు రింగ్‌రోడ్డులో ఎ.ఐ.ఎ.డి.ఎం.కె. నాయకుడు, నటుడు మురళీ కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతిని నిర్వహించారు. కర్ణాటక మాలూరు తాలూకా గజగనూరు గ్రామానికి చెందిన అభిమాని రవి ముద్రించిన కాలమానిని మురళి, అభిమానులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రముఖులు పేరండపల్లి రాజన్న, చిన్నారు సీతారాం, మురుగదాస్, హెచ్.వి.నాగరాజ్, దేవీశెట్టిపల్లి చంద్రశేఖర్, బాగలూరు అశ్వత్థనారాయణ, సింగసాదనపల్లి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

నాట్యం చేస్తున్న కళాకారిణి

అలరించిన పొంగల్ వేడుకలు

కృష్ణగిరి (దెంకణికోట) న్యూస్‌టుడే : నాలుగు రోజులుగా తమిళనాట పొంగల్ పండుగను అతి వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం కృష్ణగిరి శివారు సేలం రోడ్డులోని అవతానపట్టి వద్ద పార్కులో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కృష్ణగిరి, ఇతర జిల్లాల నుంచి వచ్చిన కళాబృందాలు నాట్యం, ఆటలు, పాటలు, నాటక ప్రదర్శనలు, కోలాటం, బొమ్మలాట, భరత నాట్యం వంటి ప్రదర్శనలు అబ్బురపరిచాయి. కలెక్టర్ దినేశ్‌కుమార్, కృష్ణగిరి డీవో ఉమాశంకర్, అధికారి నాగరాజు పాల్గొన్నారు.

చిత్రపటానికి నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే సురేంద్రబాబు, ఆంజనేయులు ప్రముఖులు

ఎన్టీఆర్ .. తెలుగోడి ఆత్మగౌరవ ప్రతీక

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే: ప్రపంచ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఘనత మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావుకు దక్కుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం తెదేపా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పేర్కొన్నారు. ఎన్టీ రామారావు వర్ధంతి సందర్భంగా ఆదివారం ఇక్కడ డాలర్స్ కాలనీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎన్టీ రామారావు చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీ రామారావు 1982లో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసి పేదల సంక్షేమ పథకాలను చేపట్టారని, కిలో బియ్యం రెండు రూపాయలకు అందించారని గుర్తు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రజలకు గుర్తింపు తెచ్చారని, సామాజిక న్యాయానికి పెద్దపీట వేసి వెనుకబడిన వర్గాలకు రాజకీయాల్లో అవకాశం కల్పించారని తెలిపారు. బెంగళూరు తెదేపా ఫోరం సంచాలకుడు శ్రీకాంత్ మాట్లాడుతూ ఎన్టీఆర్ అంటే ఆత్మగౌరవానికి ప్రతీక అని వ్యాఖ్యానించారు. పేదలను ఆర్థికంగా, సామాజికంగా ముందుకు తెచ్చారని తెలిపారు. బెంగళూరు ఉత్తర కమ్మవారి సంఘం అధ్యక్షుడు గుమ్మడి సాంబశివరావు మాట్లాడుతూ తెదేపా ఏర్పాటు చేసిన ఎన్టీ రామారావు తక్కువ కాలంలో రాజ్యాధికారంలోకి వచ్చారని గుర్తు చేశారు. వాల్మీకి అభివృద్ధి మండలి అధ్యక్షుడు, కళ్యాణదుర్గం మాజీ మున్సిపాలిటీ అధ్యక్షుడు వై.పి.రమేష్ మాట్లాడారు.

అట్టహాసంగా సాగుతున్న ఒలింపిక్స్ క్రీడలు

అమాని చెరువులో హోరాహోరీగా పడవ పోటీలు

కబడ్డీలో తలపడుతున్న బాలికలు

తుమకూరు, న్యూస్‌టుడే : తుమకూరు మహాత్మా గాంధీ క్రీడాప్రాంగణంలో జరుగుతున్న ఒలింపిక్ పోటీల్లో బాలికల ఫాయిల్ ఫెన్సింగ్‌లో బెంగళూరు రూరల్‌కు చెందిన సయ్యద్ ఇఫ్రాక్ బాను బంగారు పతకం కైవసం చేసుకోగా, శ్రీరక్ష వెండి పతకం చేజిక్కించుకున్నారు. బెంగళూరు నగరానికి చెందిన ధృతిశా అండన్, పి.సి.నిషా కాంస్య పతకాలను గెలుపొందారు. బాలికల ఎపి ఫెన్సింగ్‌లో బెంగళూరు నగరానికి చెందిన సెజల్ గులియా బంగారు, ఎన్.బి దివ్యా వెండి పతకం, హెచ్.వి.లహరి, బి.నైదిలి కాంస్య పతకాలను అందుకున్నారు. బాలికల సేబర్ ఫెన్సింగ్‌లో బెంగళూరుకు చెందిన దీక్షా ఎల్.గౌడ బంగారం, ఎస్.తన్వి వెండి, కె.లావణ్య, హెచ్.వందనా కాంస్య పతకం దక్కించుకున్నారు. బాలుర ఫాయిల్ ఫెన్సింగ్‌లో బెంగళూరు రూరల్‌కు చెందిన సయ్యద్ బహుద్దీన్ బంగారు, గాబ్రిల్ ఎలిశ వెండి, మను నాయక్, సచిన్ కాంస్య పతకాలు గెలుపొందారు. పురుషుల ఎపి విభాగంలో ఎం.జయసూర్య, ఎం.సుశాంత్‌సూర్య, యశ్వంత్, ఎస్.బి. చిరాన్ విజయం సాధించారు. బాలుర సేబర్ విభాగంలో చామరాజనగర్‌కు చెందిన బి.ఆర్. సుహాస్ బంగారు, చామరాజనగర్ యశ్వంత్ నాయక్ వెండి, బెంగళూరుకు చెందిన రాజేంద్రసింగ్, రోహిత్ కాంస్య పతకాలు గెలుపొందారు. ఆర్చరీ పోటీల్లో నవ్య, దేవమ్మ రెండు బంగారు పతకాలు గెలుచుకున్నారు. ఆర్చరీ, తైక్వాండో, బ్యాడ్మింటన్, ఫెన్సింగ్ పోటీలు ఆసక్తిగా సాగాయి. తుమకూరు యూనివర్సిటీ మైదానంలో జరిగిన ఆర్చరీ పోటీల్లో ముగ్గురికి పతకాలు దక్కాయి. నవ్య, దేవమ్మ, అక్షితలు పతకాలు దక్కించుకున్నారు. పురుషుల ఆర్చరీ పోటీలో దేవరాజ్, అమిత్ జయంత్ గౌడ, వినయ్‌కుమార్ పతకాలు అందుకున్నారు. అమానిచెరువులో పడవపోటీలు ఆసక్తిగా సాగాయి.

క్రికెట్ అభిమానులకు శుభవార్త: మంత్రి పరమేశ్వర్

బెంగళూరు (క్రీడలు), న్యూస్‌టుడే : చిన్నస్వామి స్టేడియంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్-ఐపీఎల్ పోటీల నిర్వహణకు అనుమతి ఇవ్వనున్నామని హోంమంత్రి జి.పరమేశ్వర్ స్పష్టం చేశారు. ఆదివారం సదాశివనగరలోని ఆయన నివాసంలో ఐపీఎల్ పోటీల నిర్వహణపై మాట్లాడుతూ మార్చిలో ఐపీఎల్ జరగనుందని, ఆలోపు పోటీల నిర్వహణకు ఇవ్వాల్సిన షరతులను పూర్తి చేయాల్సి ఉందన్నారు. సమయం తక్కువగా ఉందని, కేఎస్‌సీఏకు అందించిన నిబంధనలను పాటించాలన్నారు. న్యాయమూర్తి డి.కున్హా విచారణ సమితిని ఏర్పాటు చేసి స్టేడియంలో పరిశీలించాలని సూచించామని చెప్పారు. మంత్రివర్గ సమావేశంలో చర్చించి అధికారుల సమితిని ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. డి.కున్హా అందించిన నియమాలను కర్ణాటక క్రికెట్ సంఘానికి (కేఎస్‌సీఏ) పంపామని, వారు విధించిన గడువులోగా నిబంధనలు పూర్తిచేయాలని సూచించామన్నారు. వీటన్నింటినీ అధ్యయనం చేసేందుకు మహేశ్వర్‌రావు సమితిని ఏర్పాటు చేశామన్నారు. కేఎస్‌సీఏపై నమ్మకం ఉందని, ఇప్పటికే మరమ్మతులు జరుగుతున్నాయన్నారు. చిన్నస్వామి మైదానం గేటను తీసే పనులు చేస్తున్నారని మంత్రి వివరించారు.

మఠాల్లో ఉత్తరాయణ అమావాస్య పూజలు

ఉత్తరాయణ పుణ్యకాలపు ప్రథమ అమావాస్య సందర్భంగా ఆదివారం తుమకూరు నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా మఠాలు, దేవాలయాల్లో దేవతలకు ప్రత్యేక అలంకరణలు, పూజలు నిర్వహించారు. తుమకూరు చిక్కపేటె ప్రాంతంలోని హిరేమఠంలో మల్లికార్జునస్వామికి ప్రత్యేక అలంకరణ చేశారు. మఠం అధ్యక్షుడు శివానంద శివాచార్యస్వామీజీచే ప్రవచన కార్యక్రమాలు కొనసాగాయి. హోరెపేటె కరిబసవస్వామి మఠంలో కాశీవిశ్వనాథస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పెద్దసంఖ్యలో దేవుళ్ల దర్శనం చేసుకున్నారు. **- న్యూస్‌టుడే, తుమకూరు**

కన్నుమూసిన ఆడపులి ప్రీతి

మైసూరు : చామరాజేంద్ర జంతు ప్రదర్శనశాలలో సందర్శకులను ఆకర్షిస్తున్న ఆడపులి **ప్రీతి** కన్నుమూసింది. ఇదే జూలో తారా, రాకి పులలకు 2022 ఏప్రిల్ 27న ప్రీతి జన్మించింది. మెదడు పొరలు వాయడంతో ఐదు రోజుల నుంచి అది ఆహారాన్ని తీసుకోవడం మానేసింది. చికిత్స పొందుతూ మూడేళ్ల తొమ్మిది నెలల ప్రీతి మరణించిందని జూ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనూష తెలిపారు.

'పచ్చని మైసూరు-స్వచ్ఛ మైసూరు' అభియాన

ప్రారంభ కార్యక్రమంలో ఉదయ్‌ప్రకాశ్, ఆనంద్, మహిళలు

బెంగళూరు (క్రీడలు), న్యూస్‌టుడే : మహిళలు ఆర్థిక స్వావలంబన కోసం ఆరోగ్య, జీవనశైలీ సంస్థగా ఉన్న హర్బలైఫ్ ఇండియా సంస్థ శిశుమందిరం సహకారంతో ఇకో వీల్స్ మహిళా పథకాన్ని మైసూరులో ప్రారంభించింది. మహిళలు నడిపే 75 ఎలెక్ట్రికల్ ఆటోలను ఆవిష్కరించారు. పరిసరస్నేహిగా ఉన్న ఈ వాహనం మహిళలు ఆర్థికంగా బలపడేందుకు అవకాశాన్ని కల్పించిందన్నారు. హర్‌రూట్, అవర్ ఫ్యూచర్ అభియాన పేరిట ఏడాది పాటు పచ్చని మైసూరు, స్వచ్ఛ మైసూరు కార్యక్రమాన్ని ప్రారంభించారు. హర్బలైఫ్ ఇండియా అనుష్టాన విభాగం ఉపాధ్యక్షుడు ఉదయ్‌ప్రకాశ్, మైసూరు నగర పోలీసు కమిషనర్ సీమాలాట్కర్, శిశుమందిరం డైరెక్టర్ సి.ఆనంద్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

ఎగువభద్రకు నిధులు సమకూర్చండి

విలేకరులతో మాట్లాడుతున్న కోదండరామయ్య, ప్రముఖులు

చిత్రదుర్గం, న్యూస్‌టుడే : చిత్రదుర్గం, తుమకూరు, చిక్కమగళూరు, దావణగెరె జిల్లాల్లోని బయలుసీమ ప్రాంతాలను సస్యశ్యామలం చేయనున్న ఎగువభద్ర సాగునీటి పారుదల పథకానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టింపులకు పోకుండా నిధులను సమకూర్చి అభివృద్ధి పనులు చేపట్టాలని చిత్రదుర్గం మాజీ లోక్‌సభ సభ్యుడు కోదండరామయ్య సూచించారు. చిత్రదుర్గంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ పథకం కింద అభివృద్ధి పనులు ప్రారంభమై 16 సంవత్సరాలు గడిచినా ఇంకా సగం పనులు కూడా పూర్తి చేయకపోవడం దురదృష్టకరమన్నారు. ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రకటించిన విధంగా రూ.5,300 కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తన వంతు నిధులను సమకూర్చాలన్నారు. కార్యక్రమంలో ప్రముఖులు రవివర్మకుమార్, సోమగుడ్డ రంగస్వామి, ఈచఘట్ట సిద్ధవీరప్ప, బేడరెడ్డిహళ్లి బసవరెడ్డి, చెళ్లకెర బసవరాజ్, ఉజ్జినప్ప, శేషణ్ణ కుమార్, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.

తాగునీటి కోసం పోరాటాలు చేయాలా?

ముళబాగిలు, న్యూస్‌టుడే : కరవు ప్రాంతాల్లో 30 ఏళ్లుగా వేలాది మంది తాగునీటి కోసం పోరాటాలు చేస్తున్నప్పటికీ ఫలితం లేదని, స్వాతంత్ర్యం వచ్చి 78 ఏళ్లు కావస్తున్నా తాగునీరు అందించలేకపోవడం విచారకరమని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి వి.గోపాల గౌడ ఆవేదన వ్యక్తం చేశారు. కోలారు నగర శాశ్వత నీటిపారుదల పోరాట కమిటీ అధ్వర్యంలో నిర్వహించిన జలగ్రహ సమావేశంలో ఆయన మాట్లాడారు. అంబేడ్కర్ రాజ్యాంగం ప్రకారం అందరికీ సమానత్వం, సామాజిక న్యాయం పొందేందుకు అవకాశం ఉందని, తాగునీటి కోసం చేపట్టే కార్యక్రమాల్లో భాగస్వామ్యమవుతున్నానన్నారు. బెంగళూరు నగరంలో ఉపయోగించే మురుగునీటిని శుద్ధి చేసి కోలారు, చిక్కబళ్లాపుర, కేసీ వ్యాలీ, వృషభావతి వంటి ప్రాంతాలకు తాగునీటిని సరఫరా చేయడాని ఆయన ఖండించారు.

బాలల స్టేషనరీ స్టాల్

వేడివేడిగా ఛాట్స్ తయారీ

సంక్రాంతి సంత విజయవంతం

బెంగళూరు (సాంస్కృతికం), న్యూస్‌టుడే : ఇట్టుమడులోని రవిహిల్‌వ్యూ ప్రాంతంలో ఆదివారం నిర్వహించబడిన సంక్రాంతి సంత విజయవంతంగా ముగిసింది. సుమారు 30కి పైగా వైవిధ్యమైన అంగళ్లు ఇక్కడ వెలిశాయి. వివిధ ఛాట్ రుచులు, వంటకాలు, వస్త్ర దుకాణాలు, గృహిణులు తయారుచేసిన ఊరగాయలు, అప్పడాలు, వడియాలు, బాలలను ఆకర్షించే పెయింటింగ్ వస్తువులు, మనసులను దోచే చిత్తరవులు, సుందరమైన ఆభరణ పెట్టెలు, పిల్లల ఆట వస్తువులు, బాలల ఆటల పోటీలు, నోరూరించే కేకుల వెరైటీలు, కుక్కీస్, ఉన్ని వస్త్రాలు, యువతులకు నచ్చే డ్రస్సులు ఆయుర్వేద మందుల దుకాణాలను ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగిన ఈ సంతలో ఈ ప్రాంత ప్రజల నవ్వుల సంతోష సందడులతో మారుమోగింది. ఇక్కడ నివాసుల సంక్షేమ సంఘం ప్రతినిధులు పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యమిచ్చారు. ఈ సందర్భంగా ప్రముఖ గాయకుడు కార్తిక్ పాడిన కన్నడ, హిందీ సినీ గీతాలాపనలు ఆహూతులను రంజింపజేశారు.

'దేశ భద్రత, భవిష్యత్తు కోసం పరిశోధనలు'

కార్యక్రమంలో జగదీశ్వరరావు, ఏకాంబరం నాయుడు, మాల్యాద్రి బొగ్గవరపు తదితరులు

బెంగళూరు (బాణసవాడి), న్యూస్‌టుడే : శాస్త్రమంటే కేవలం యంత్రాలు, ప్రయోగాలు కాదు. శాస్త్రమంటే ఆలోచన, కల్పన, ప్రశ్నించడం లేకపోతే కొత్త ఆవిష్కరణలు రావని డీఆర్‌డీఓ శాస్త్రవేత్త ఎల్.జగదీశ్వరరావు తెలిపారు. ఆదివారం కల్యాణనగరలోని ఇండో ఏషియన్ అకాడమీ విద్యాసంస్థల ఆడిటోరియంలో కర్ణాటక తెలుగు రచయితల సమాఖ్య, ఇండో ఏషియన్ అకాడమీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన బహుభాషా కవుల సమ్మేళనం, సంక్రాంతి సాహిత్య పురస్కారాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. డీఆర్‌డీఓలో తాము చేసే పరిశోధనలు దేశభద్రత, భవిష్యత్తు కోసమన్నారు. తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషాలు కలిపి దేశ ఆలోచనాల శక్తి పెంచుతుందన్నారు. ఇండో ఏషియన్ అకాడమీ విద్యాసంస్థ అధ్యక్షుడు డాక్టర్ టి.ఏకాంబరం నాయుడు మాట్లాడుతూ తెలుగు కన్నడ భాషలకు ప్రాచీన కాలం నుంచి మంచి సంబంధం ఉందన్నారు. కృష్ణదేవరాయలు అందుకు నిదర్శమన్నారు. సమాఖ్య ఛైర్మన్ డాక్టర్ మాల్యాద్రి బొగ్గవరపు మాట్లాడుతూ బహుభాషా కవుల సమ్మేళనానికి అన్ని రాష్ట్రాల నుంచి ఉత్తమ స్పందన వచ్చిందన్నారు. కార్యక్రమంలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహిత పి.చంద్రశేఖర్ ఆజాద్, సమాఖ్య అధ్యక్షుడు మరంగంటి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ సింగూరు నరేంద్రబాబు, ఉపాధ్యక్షురాలు డాక్టర్ ఎం.వి.లక్ష్మీ, మహిళ కార్యదర్శి పుష్పలత తదితరులు పాల్గొన్నారు.

'పౌరకార్మికుల' సినిమాను ఆదరించండి

గోడపత్రికలను విడుదల చేస్తున్న ప్రముఖులు

పావగడ, న్యూస్‌టుడే : పౌరకార్మికుల కష్టాలు, ప్రజలు వారిపై చూసే చిన్న చూపును ఇతివృత్తంగా చేసుకొని సమాజానికి ఒక మంచి సందేశం ఇవ్వాలన్న ఉద్దేశంతో తీసిన రామ అండ్ రాము సినిమాను ఆదరించాలని సినిమా నటుడు, దర్శకుడు, నిర్మాత, సమర్పకుడు చంద్రు ఓబయ్య తెలిపాడు. పట్టణంలోని విశ్రాంతి భవనంలో ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఫిబ్రవరి 13న విడుదల కానున్న రామ అండ్ రాము సినిమాను ప్రేక్షకులు మంచి హృదయంతో ఆదరించాలన్నారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహం ముందు స్థానికులతో కలిసి సినిమా గోడపత్రికలను విడుదల చేశారు. కార్యక్రమంలో కేపీసీసీ కార్యదర్శి కోర్టు నరసప్ప, భాజపా నేత శివకుమార్ సాకేల్, విలేకరి హనుమంతరాయప్ప, న్యాయవాది ఎస్.టి.నరసింహ, నరసప్ప, కెంచరాయ తదితరులు పాల్గొన్నారు.

పదెకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం

బెంగళూరు (యలహంక), న్యూస్‌టుడే : ఆనేకల్ తాలూకా జిగణి-బన్నేరుఘట్ట ప్రధాన రహదారి కూప్పగేట్ వద్ద కబ్జాకు గురైన పది ఎకరాల ప్రభుత్వ భూమిని బెంగళూరు నగర జిల్లాధికారులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాధికారి జగదీశ్ నేతృత్వంలోని అధికారులు అక్కడ స్వాధీన ప్రక్రియ చేపట్టారు. భూమి చుట్టూ కంచె ఏర్పాటు చేశారు. రైతులు వివిధ సంఘాల నుంచి వ్యతిరేకత వస్తుందన్న ముందస్తుగా ఆ ప్రదేశంలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ముగ్గురు వ్యక్తులు నకిలీ పత్రాలతో భూస్వాధీనం చేసుకుని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయస్థానం ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో స్వాధీన ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.

చిన్నారి అక్క పాటకు బుల్లి చెల్లి నృత్యం

నగరంలోని ఈత కొలను లేఅవుట్ సుధీంద్రనగర్ రాఘవేంద్ర స్వామి మఠంలో పది రోజులుగా పురంధరదాసుల ఆరాధనా ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం సాయంత్రం చిన్నారి గాయని అప్రమేయ, దృతి ఆలపించిన పురంధరదాస కీర్తలను ఆహూతులను రంజించాయి. నాలుగేళ్ల చిన్నారి ధన్వి ఆత్రేయ చేసిన భక్తిపూర్వక సుందర నృత్యానికి సభ ఫిదా అయిపోయింది. పక్కవాద్య సహకారాన్ని టి.ఎస్.రమేష్, (కీబోర్డు), బి.ఆర్.ప్రకాశ్ (తబలా) అందించారు.

- న్యూస్‌టుడే, బెంగళూరు (సాంస్కృతికం)

కళ, సంస్కృతి ఉత్సవాల ప్రారంభం

డొళ్లుకుణితకు నృత్యం చేస్తున్న బాలలు

బెంగళూరు (క్రీడలు), న్యూస్‌టుడే : ఆర్ట్ మంత్రం ట్రస్టు ఆధ్వర్యంలో బెంగళూరు నేషనల్ గ్యాలరీ ఆఫ్ మాడ్రన్ ఆర్ట్ పేరిట కళ, సంస్కృతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. కబ్బన్ ఉద్యానవనంలో ఈనెల 25 వరకు జరిగే కార్యక్రమంలో బాలలకు చిత్రకళలను రచించే పోటీలతో పాటు కళాకారుల నుంచి నేరుగా చిత్రకళలు, జానపద నృత్యాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. హస్తకళలు, కవిత్వం, కుండలు, సృజనాత్మక సాహిత్యాన్ని ప్రోత్సహించనుంది. కళాకారులకు మద్దతుగా గిరిజనులు, ఆర్థికంగా అణగారిన వర్గాల సంక్షేమానికి, ప్రకృతి పరిరక్షణ, సామాజిక సమానత్వంపై అవగాహన పెంచేందుకు ట్రస్టు కృషి చేస్తోంది.

చిన్నతరహా పరిశ్రమలకు ప్రాధాన్యం

మహదేవ దంపతులను సత్కరిస్తున్న జగదీశ్‌షెట్టర్ తదితరులు

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : హుబ్బళ్లి-ధార్వాడ ప్రాంతంలో చిన్నతరహా పరిశ్రమలు అభివృద్ధికి మహదేవ్ వి.కారమణి శ్రమించారని మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ షెట్టర్ తెలిపారు. ఆదివారం హుబ్బళ్లిలో జరిగిన కార్యక్రమంలో మహదేవ్ వి.కారమణి దంపతులను వివిధ రంగాల పారిశ్రామికవేత్తలు సత్కరించారు. చిన్నతరహా పరిశ్రమలు ఏర్పడేందుకు ప్రోత్సహించారని, కన్నడ రాజోత్సవ పురస్కారం, ఉత్తమ పారిశ్రామికవేత్త పురస్కారం తదితర పురస్కారాలు అందుకున్నట్లు గుర్తు చేశారు. పలు సామాజిక సేవ కార్యక్రమాలను చేపట్టారని తెలిపారు. కార్యక్రమంలో స్వర్ణ గ్రూపు అధ్యక్షుడు డాక్టర్ వి.ఎస్.వి.ప్రసాద్, ఎమ్మెల్యే మహేశ్ తంగినకాయ, కె.ఎల్.ఈ సాంకేతిక విశ్వవిద్యాలయం కులపతి డాక్టర్ అశోక్ షెట్టర్ తదితరులు పాల్గొన్నారు.

శివమొగ్గలో నాణేలు, స్టాంపుల ప్రదర్శన

నాణేలను తిలకిస్తున్న సందర్శకులు

పావగడ (శివమొగ్గ) న్యూస్‌టుడే : శివమొగ్గ శుభమంగళ సముదాయ భవనంలో మలెనాడు నాణేలు, స్టాంపుల సంగ్రహణ సంఘం, కర్ణాటక సొసైటీ ఆధ్వర్యంలో నాణేలు, స్టాంపులు, పురాతన వస్తువుల ప్రదర్శన నిర్వహించారు. వీటిని తిలకించడానికి, కొనడానికి ప్రజలు ఉత్సుకత చూపించారు. ఒక దేశం చరిత్ర, అభివృద్ధిని ఆ దేశ నాణేలు తెలియచేస్తాయి. భారతదేశ అద్భుతమైన వారసత్వం మరే దేశంలోనూ కనిపించని విధంగా నాణేలు, నోట్లు, స్టాంపులు భవిష్యత్తరాలకు అందించడానికి సహాయ పడతాయి. కదంబరులు, చాళుక్యులు, హోయసలులు, రాష్ట్రకూటులు, విజయనగర, టిప్పు, మైసూరు, యాదవులు ఇతర భారతీయ రాజుల పరిపాలనలోని నాణేలను చూడవచ్చు. విదేశీ నోట్లు, ప్లాస్టిక్ నోట్లు, ప్రపంచంలో అతి పెద్ద నోటు, అతి చిన్న నోట్లను ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. పురాతన వస్తువులు, దేవతల విగ్రహాలు, బైనాక్యులర్లు, పరికరాలనుర తిలకించవచ్చు. నాణేలు, స్టాంపుల ప్రదర్శనలో భారత తపాలా శాఖ విడుదల చేసిన బంగారు స్టాంపులు అందరి దృష్టి ఆకర్షించాయి. ప్రసిద్ధ దేశాలు, ముఖ్యమైన వ్యక్తులు, జంతువుల గౌరవార్థం వీటిని విడుదల చేశారు. చిక్కమగళూరు జిల్లా తరికెరెకు చెందిన నాగార్జున లక్షల రూపాయల వెచ్చించి ఆసక్తితో వాటిని సేకరించి ప్రదర్శించారు. నాణేలు, స్టాంపుల విక్రేతలు, కొనుగోలుదారులు చూసి ఆనందించారు. ఈ సందర్భంగా నిర్వాహకుడు, సభ్యుడు బద్రీనాథ్ మాట్లాడుతూ దేశంలోని కోల్‌కతా, ఆంధ్ర, కేరళ, తమిళనాడు ప్రాంతాల నుంచి ప్రదర్శనకారులు పాల్గొనగా కర్ణాటక వారికి ప్రాధాన్యం ఇచ్చామన్నారు. 40 ఏళ్ల నుంచి బంగారు స్టాంపులు, నాణేలు, నోట్లు, పెన్నులు, సీసాలు, 800 రకాల ఖరీదైన ప్లేట్లను సేకరించి ప్రదర్శన చేపడుతున్నానని వెల్లడించారు. తిరుపతి నుంచి వచ్చిన సేకరణదారుడు రాజేశ్ మాట్లాడుతూ 1950 నుంచి నేటి వరకు భారతదేశంలో ముద్రించిన నాణేలను సేకరించి అమ్మడం నా అలవాటు. ఇక్కడ ప్రజల నుంచి మంచి స్పందన లభించిదన్నారు. నాణేల ప్రదర్శన సందర్శించిన చైత్ర, విద్యార్థిని ప్రీతి మాట్లాడుతూ నాణేల ప్రదర్శన ఆకట్టుకొందని, దేశ చరిత్రను తెలుసుకోవచ్చని, ముందు తరాల వారికి తెలియజేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.

పురాతన శిల్పాలు, వస్తువులు

(c) eenadu

బళ్ళారి

● బళ్ళారి ● రాయచూరు ● కొప్పళ ● విజయనగర ● చిత్రదుర్గ

2028 వరకు సిద్ధరామయ్యే సీఎం

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : రానున్న 2028 వరకు సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా కొనసాగుతారని ఇందులో ఎలాంటి అనుమానం లేదని సాంఘిక సంక్షేమ శాఖమంత్రి డాక్టర్ హెచ్.సి.మహదేవప్ప జోస్యం చెప్పారు. ఆదివారం మైసూరులో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కేపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారని అసోం అసెంబ్లీ ఎన్నికల పరిశీలకుడిగా ఆయన ఢిల్లీకి వెళ్లారన్నారు. ఇందులో ప్రత్యేకమైన అర్థాలు సృష్టించాల్సిన వ్యాఖ్యానాలు చేయాల్సిన అవసరం లేదన్నారు. 2028 వరకు సిద్ధరామయ్య సీఎంగా కొనసాగుతారని తెలిపారు. ఏదో జరుగుతుందని భాజపా నేతలు ఎదురు చూస్తున్నారని, ఏమీ జరగదని భాజపా ఎప్పుడు పూర్తి మెజార్టీతో అధికారంలోకి రాలేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాజపా- జేడీఎస్ పొత్తు ప్రభావం కాంగ్రెస్‌పై ఉండబోదని స్పష్టం చేశారు.

మంత్రి తిమ్మాపుర రాజీనామాకు పట్టు

అశోక్

బెంగళూరు (యలహంక), న్యూస్‌టుడే: ఎక్సైజ్ శాఖలో కొత్తగా మద్యం దుకాణాలు ప్రారంభించేందుకు సీఎల్-7 అనుమతులు మంజూరు చేసేందుకు మంత్రి ఆర్.బి.తిమ్మాపుర ఆయన కుమారుడికి లంచం ఇవ్వాలన్న వీడియో వెలుగులోకి వచ్చిందని అందుకు బాధ్యత వహించి మంత్రి తన స్థానానికి రాజీనామా చేయాలని ప్రతిపక్ష నేత ఆర్.అశోక్ డిమాండ్ చేశారు. ఆదివారం ఇక్కడ ఆయన విలేకర్లతో మాట్లాడుతూ మంత్రితో పాటు ఆయన కుమారుడికి లంచం ఇవ్వాలని సంబంధించిన శాఖ ఉప కమిషనర్ జగదీశ్ నాయక్ లోకాయుక్త విచారణలో వెల్లడించారని తెలిపారు. ఎక్సైజ్ శాఖ జిల్లాధికారి కె.ఎం.తమ్మణ్ణ, కానిస్టేబుల్ లక్ష్మీపుల సీఎల్-7 అనుమతులకు సంబంధించిన చరవాణి సంభాషణ వెలుగులోకి వచ్చిందన్నారు. అనుమతులకు మంత్రితో పాటు ఆయన కుమారుడికి లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారని తెలిపారు. తక్షణం మంత్రి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

కమనీయం .. ఉడుపి పర్యాయోత్సవం

● పీఠారోహణ చేసిన శిరూరు మఠాధిపతి

నూతన పీఠాధిపతిని ఆహ్వానిస్తున్న పుత్తిగె స్వామీజీ సుగుణేంద్రతీర్థ, సుశీంద్రతీర్థ తదితరులు

బెంగళూరు, ఉడుపి (కెంగేరి), న్యూస్‌టుడే: ఉడుపి శ్రీకృష్ణమఠంలో శిరూరు పర్యాయోత్సవం నేపథ్యంలో ఆదివారం శిరూరు మఠాధిపతి శ్రీ వేదవర్ధన తీర్థ పీఠారోహణ బాధ్యతలు చేపట్టారు. ఇరవై ఏళ్ల చిన్నవయస్సులోనే వేదవర్ధన తీర్థ తొలిసారిగా శ్రీకృష్ణుని పూజ విధివిధానాల బాధ్యతలను రెండేళ్ల పాటు నిర్వహించనున్నారు. 253వ పర్యాయోత్సవం సందర్భంగా వేల మంది భక్తులు ఈ సంబరాల్లో పాల్గొన్నారు. మధ్య రాత్రి 1.30 గంటలకు కాపు తాలూకా దండతీర్థలో పవిత్రమైన స్నానాలను ముగించుకున్న స్వామీజీ తెల్లవారుజామున మూడు గంటలకు జోడుకట్టె నుంచి ఊరేగింపుతో ఆలయానికి బయలుదేరారు. ఈ సందర్భంగా 80 సాంస్కృతిక బృందాలు, భజనమండలి సభ్యులు హాజరై శ్రీకృష్ణుని సేవలో తరించారు. ఊరేగింపులో అష్టమఠాధీశులు పల్లకిలో ఆసీనులైనారు. ఉదయం ఐదుగంటలకు ఆలయంలోని కనకన కిండి (కనకదాసుల కిటికీ) నుంచి శ్రీకృష్ణుడిని దర్శించిన వేదవర్ధనతీర్థ తర్వాత రథవీధిలో ఉన్న చంద్రమౌళీశ్వర, అనంతేశ్వర ఆలయాల్లో ఉన్న దేవుళ్లను దర్శించారు. ఆ తర్వాత పుత్తిగె మఠాధిపతి శ్రీసుగుణేంద్రతీర్థ, శిరూరు స్వామీజీ అక్షయపాత్రను అందించారు. సర్వజ్ఞ పీఠారోహణ సందర్భంగా వివిధ సంప్రదాయక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ వేడుకల్లో స్థానిక రాజకీయనేతలు పాల్గొన్నారు. గత పర్యాయం అవధిని ముగించుకున్న పుత్తిగె శ్రీకృష్ణ మఠం, పూజా కార్యక్రమాలు అన్ని బాధ్యతలు పర్యాయ పీఠాధిపతి స్వీకరించనున్నారు. గత పర్యాయ పీఠాధిపతిగా పుత్తిగె స్వామి శ్రీసుగుణేంద్రతీర్థ చేపట్టారు. ప్రస్తుతం చిన్నికృష్ణుడి పూజా కార్యక్రమాలను నిత్యం శిరూరు మఠాధిపతి చేపట్టారు.

వేడుకల్లో పాల్గొన్న అష్టమఠాధిపతులు
కమనీయం .. ఉడుపి పర్యాయోత్సవం

25న ఉత్సవ్ మారథాన్ పోటీలు

రాయచూరు, న్యూస్‌టుడే : రాయచూరు ఉత్సవ్‌ను పురస్కరించుకుని ఈ నెల 25న మారథాన్ పోటీలను ఏర్పాటు చేస్తామని జిల్లా అదనపు పాలనాధికారి శివానంద ఒక ప్రకటనలో వెల్లడించారు. మహాత్మాగాంధీ మైదానంలో ఉదయం 6 గంటలకు ప్రారంభమై.. ఆర్టీవో, మహావీర కూడళ్ల మీదుగా తిరిగి మైదానాన్ని చేరుకుంటుందని వివరించారు. విజేతలకు ప్రథమ బహుమతిగా రూ.15 వేలు, ద్వితీయ రూ. 10 వేలు, తృతీయ బహుమతి రూ.5 వేలు ప్రదానం చేస్తామని వివరించారు. ఆసక్తి కలిగిన వారు జిల్లా యువజన సేవా, క్రీడాశాఖ లేక అథ్లెటిక్ సంఘంలో పేర్లు నమోదు చేయించుకోవాలని సూచించారు.

'అలెమారి' ప్రజలకు అన్యాయం జరగనివ్వం

కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న మంత్రి బోసురాజు, తదితరులు

మాన్వి, న్యూస్‌టుడే : అలెమారి సముదాయం ప్రజలకు రిజర్వేషన్ పరంగా అన్యాయం జరగనివ్వమని మంత్రి ఎన్.ఎస్.బోసురాజు హామీ ఇచ్చారు. ఆదివారం స్థానిక సత్యసాయిగార్డెన్‌లో అలెమారి చన్నదాసర్ హొలియదాసర్ మాదాసనరి క్షేమాభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వాభిమాన సమావేశం, బృహత్ సాంస్కృతిక కళా ప్రదర్శనను మంత్రి ప్రారంభించి మాట్లాడారు. దేశంలో మొదటిసారి తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో మాత్రమే వర్గీకరణ రిజర్వేషన్లను అమల్లోకి తెచ్చినట్లు చెప్పారు. వర్గీకరణలో కొన్ని సముదాయాలకు అన్యాయం జరిగిన అంశాన్ని ప్రభుత్వం గుర్తించిందన్నారు. ఇప్పటికే మంత్రివర్గ సమావేశంలో ఈ విషయమై చర్చించామన్నారు. హక్కుల సాధనకు ఐక్యంగా పోరాటం చేసినప్పుడే ప్రభుత్వాలు గుర్తిస్తాయన్నారు. పట్టణంలో సముదాయ భవనం, గ్రంథాలయం ఏర్పాటుకు సహకరిస్తామన్నారు. క్షేమాభివృద్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వీ.రంజన్ అలెమారి సముదాయం ప్రజల సమస్యలను వివరించారు. ఎమ్మెల్యే హంపయ్యనాయక్ అంబేడ్కర్ చిత్రపటానికి మాల వేసి కళా ప్రదర్శనను ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్యేలు గంగాధర్‌నాయక్, రాజా వెంకటప్పనాయక్, విముక్తి బుడకట్టు మహాసభ కార్యదర్శి ఆనందకుమార్, కార్యదర్శి మహాదేవప్ప, పరిశోధనాధికారి డాక్టర్ మల్లికార్జున మాట్లాడారు. జిల్లాలోని వివిధ తాలూకాల నుంచి అలెమారి సముదాయం ప్రజలు భారీగా తరలివచ్చారు. హాజరైన నాయకులు, ప్రముఖులను ఘనంగా సత్కరించారు.

రాష్ట్ర చరిత్రలో సువర్ణ అధ్యాయం

మాన్వి, న్యూస్‌టుడే : దారుస్సలామ్ ఫౌండేషన్ ట్రస్టు అధ్యక్షుడు సయ్యద్ అక్బర్ పాషాసాబ్ తన పుత్రుడు అతీఫ్ వివాహాన్ని నిరాడంబరంగా చేయటమే కాకుండా పేద ముస్లిం కుటుంబాలకు చెందిన 111 జంటలకు ఉచిత సామూహిక వివాహాలు జరిపించటం రాష్ట్ర చరిత్రలోనే ప్రథమమని, ఇదో సువర్ణ అధ్యాయమని విధానసభ సభాధ్యక్షుడు యు.టి.ఖాదర్ పేర్కొన్నారు. దాంపత్య జీవితంలోకి అడుగిడుతున్న కొత్త దంపతులు ఆదర్శ జీవనాన్ని సాగించాలని హితవు పలికారు. ప్రజాపనుల శాఖ మంత్రి సతీష్‌జార్కిహొళి మాట్లాడుతూ సమాజంలో డబ్బుతో మార్పురాదని సామాజిక కార్యక్రమాల ద్వారానే అది సాధ్యపడుతుందన్నారు. మంత్రి బోసురాజు మాట్లాడుతూ అక్బర్‌సాబ్ జిల్లాలో అనేక ప్రజాప్రయోజన కార్యక్రమాలు చేపడుతూ సేవలందిస్తున్నారని కొనియాడారు. అక్బర్‌సాబ్ మాట్లాడుతూ ఇక్కడ పెళ్లి చేసుకున్న దంపతులు ఆదర్శంగా జీవిస్తే చాలన్నారు. ఎమ్మెల్యేలు హంపయ్యనాయక్, హంపనగౌడ బాదర్లి, బసవనగౌడ తుర్విహాళ్, ఎమ్మెల్సీ వసంతకుమార్, మాజీ మంత్రి శివనగౌడనాయక్, మాజీ ఎమ్మెల్యేలు రాజా వెంకటప్పనాయక్, ప్రతాప్‌పాటిల్, ప్రముఖులు మౌలానా, మహ్మద్ కుయ్, సజ్జాద్ మత్వాలే, తిమ్మారెడ్డి, అమరేశప్ప, బషీరుద్దీన్, శాంతప్ప, అస్లాంపాషా, స్వామీజీలు, శిక్షణ సంస్థల ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

వివాహ వేదికపై స్పీకర్ యు.టి.ఖాదర్, మంత్రులు సతీశ్, బోసురాజు

నియమాలు పాటిస్తే ప్రమాదాల నియంత్రణ

ప్రసంగిస్తున్న బిరాదార్

రాయచూరు, న్యూస్‌టుడే : సంచార నియమాలను పాటిస్తే రహదారి ప్రమాదాలను అరికట్టవచ్చని రెడ్‌క్రాస్ సంస్థ విద్యా విభాగం జిల్లా సంచాలకుడు, ఉపాధ్యాయుడు దండప్ప బిరాదార్ పేర్కొన్నారు. రాయచూరు తాలూకాలోని ఉడగమల్ ఖానాపూరు ప్రభుత్వ పాఠశాల ఆవరణలో రహదారి సురక్షత నియమాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బిరాదార్ మాట్లాడుతూ వాహనాల సంఖ్య విపరీతంగా పెరగడం, ప్రయాణ సమయంలో నియమాలను ఉల్లంఘిస్తున్నందునే దుర్ఘటనలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బాలలు వాహనం నడిపి ప్రమాదాలకు కారణమైతే ఇంటి పెద్దలపై కేసు నమోదు చేస్తారని హెచ్చరించారు. డ్రైవింగ్ లైసెన్సు పొందే వరకు వాహనాన్ని నడపవద్దని విద్యార్థులకు సూచించారు. ఆర్.సి. పుస్తకం, లైసెన్సు, బీమా, కాలుష్య నియంత్రణ పత్రాలను దగ్గర ఉంచుకోవాలని కోరారు. ముఖ్య గురువు వీరేశ్ ఉపన్యసిస్తూ పిల్లలు ద్విచక్ర వాహనాలను నడపవద్దని హితవు పలికారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాండురంగ దేశాయి, వీణా కులకర్ణి, శివలీలా, సరస్వతి, అనితా పాల్గొన్నారు.

బిహార్‌లో పట్టుబడ్డ హుణసూరు దోపిడీ దొంగలు

ఈనాడు, బెంగళూరు: గత నెల 28న మైసూరు జిల్లావాసులను ఉలిక్కిపడేలా చేసిన హుణసూరు జ్యువెలరీ దోపిడీ దొంగలు ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. బిహార్, కర్ణాటక పోలీసుల ఉమ్మడి కార్యాచరణ ఫలితంగా వీరు బిహార్‌లో పట్టుబడ్డారు. ఆదివారం బిహార్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ (ఎస్‌టీఎఫ్), కర్ణాటక పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. దర్భాంగ్‌కు చెందిన హృషికేశ్ సింగ్, భాగల్పూర్‌కు చెందిన పంకజ్ కుమార్‌లను అరెస్టు చేశారు. వీరి నుంచి బంగారు ఆభరణాలు, ఉంగరం, రూ.లక్ష నగదు, మోటారు సైకిల్, ఆభరణాల పెట్టెలను స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరిపై హుణసూరు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు కాగా, పంకజ్‌కుమార్‌పై బిహార్, జార్ఖండ్, కర్ణాటక, రాజస్థాన్‌లో హత్యాయత్నం, దోపిడీ వంటి 16 కేసులు, హృషికేశ్‌పై పుర్నియా, నౌగాచియాల్లో హత్య, దోపిడీలకు సంబంధించి నాలుగు కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. గత నెల 28న హుణసూరులోని స్కై గోల్డ్ అండ్ డైమండ్ షోరూంలో మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రవేశించి అక్కడి సిబ్బందిని తుపాకులతో బెదిరించి రూ.4.5కోట్ల విలువైన బంగారు, వజ్రాభరణాలను దోచుకున్నారు. మొత్తం అయిదుగురు దుండగులు ఈ దోపిడీలో పాల్గొనగా వీరంతా పలు రాష్ట్రాల్లో హృషికేశ్, పంకజ్‌ల నేతృత్వంలోనే దోపిడీలకు పాల్పడేవారని పోలీసులు తెలిపారు. వీరిని నేడు (సోమవారం) మైసూరుకు తరలించి విచారణ చేపట్టనున్నారు.

గత నెలలో దోపిడీకి పాల్పడుతున్న దుండగులు (సీసీ కెమెరా చిత్రాలు)

జీవితాన్ని గెలిచిన జీనత్

● గృహలక్ష్మి పథకంతో స్వయం ఉపాధి

సిద్ధం చేసిన ఊరగాయలతో జీనత్

బెంగళూరు (క్రీడలు), న్యూస్‌టుడే: సమాజంలో జీవితాన్ని గడిపేందుకు ఎంతో మందిని నిత్యం కష్టాలు వెంటాడుతూనే ఉంటాయి. పొట్ట కూటి కోసం బతుకుబండిని నడిపేందుకు నానాకష్టాలు పడాల్సిందే. ఇలాంటి పోరాటం మధ్యలోనే మంగళూరు కల్లాపుపట్లకు చెందిన జీనత్ అనే మహిళ తన స్వావలంబన జీవితాన్ని గృహలక్ష్మి పథకం ఎంతో సహాయపడింది. తన ఇద్దరు పిల్లల్ని పోషించేందుకు ఊరగాయలను విక్రయిస్తూ కాలం గడిపేది. ఊరగాయలను విక్రయించం కష్టంగా మారింది. తన ఈ ప్రయాణంలో చక్కని ఆలోచనతో ప్రభుత్వం అందిస్తున్న గృహలక్ష్మి పథకం చేదోడుగా నిలిచింది. వివాహమైన జీనత్ ఇద్దరు పిల్లల తల్లి. భర్త వదిలేయడంతో నాలుగేళ్ల నుంచి విడాకుల కోసం చూస్తోంది. ఈనేపథ్యంలో పిల్లల పోషణల బాధ్యత తనపై పడింది. సొంతగూడు లేని జీనత్ తండ్రి వద్దే ఉంటోంది. ఉద్యోగం లేదు. పిల్లలను పోషించాలి. ఈ దశలో తానున్న ఇంట్లోనే ఊరగాయలను సిద్ధం చేయడం ఈమె జీవనోపాధికి ఆసరా అయింది. ఊరగాయ సిద్ధం చేసిన తర్వాత దీన్ని వినియోగదారుల అమ్మకాలు చేయడం సమస్యగా మారింది. ఈ దశలో గృహలక్ష్మి పథకం ఈమె జీవితంలో కొత్త మలుపు తిప్పింది. నెలకోసారి వచ్చే ఈ పథకం సొమ్ము పొదుపు చేసి రూ.20 వేలకు సెకెండ్‌హ్యాండ్ ద్విచక్రవాహనాన్ని ఖరీదు చేసింది. ఏడు నెలల నుంచి ఈ వాహనంపై తన ఊరగాయ వ్యాపారాన్ని చేస్తోంది. గృహలక్ష్మి పథకం ఈమె జీవితానికి ఎంతో ఉపయోగకరంగా మారింది. ద్విచక్రవాహనం వచ్చిన తర్వాత ఈమె జీవితంలో మార్పులు వచ్చాయి. సమయం ఆదాతో పాటు జీవితంలో ఆర్థికంగా భరోసా దక్కిందని సంతోషం వ్యక్తం చేసింది.

ద్విచక్రవాహనంపై ముద్రించిన సీఎం, డీసీఎం, మంత్రి, స్పీకర్ చిత్రాలు

ద్విచక్రవాహనంపై నేతల చిత్రాలు

గృహలక్ష్మి పథకం నుంచి వాహనాన్ని ఖరీదు చేసిన తన ద్విచక్రవాహనంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డి.కే.శివకుమార్, మంత్రి లక్ష్మీహెబ్బాళ్కర్, స్పీకర్ ఖాదర్ చిత్రాలను వేయించింది. ప్రభుత్వ పథకంతో తాను వాహనాన్ని ఖరీదు చేశానని, వారికి కృతజ్ఞతలుగా ఈ చిత్రాలు వేసుకున్నానని తెలిపింది. కేవలం ఇది ఆర్థిక సహాయం కాదు. మహిళల ఆత్మవిశ్వాసం పెరిగి వారి జీవితాల్లో నమ్మకాన్ని కలిగిస్తోంది. ఇందుకు ఉదాహరణ జీనత్, తనకు సాయం చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకొంటూ నిత్యం వారి సాయాన్ని తలచుకొంటూ వాహనంపై ఈ ప్రముఖుల చిత్రాలను వేయించుకోవడం విశేషం.

మడివాళ ప్రతినిధులతో సమావేశమైన తహసీల్దార్

ఫిబ్రవరి 1న మడివాళ జయంతి

రాయచూరు, న్యూస్‌టుడే : మడివాళ మాచిదేవర జయంతిని ఫిబ్రవరి 1న ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని జిల్లా పాలనాధికారి కార్యాలయం తహసీల్దార్ జగదీశ్ అధికారులకు సూచించారు. జయంతి నిర్వహణపై చర్చించేందుకు జిల్లా పాలనాధికారి కార్యాలయంలో సన్నాహక సమావేశం జరిగింది. అధ్యక్షత వహించిన జగదీశ్ మాట్లాడుతూ ఆ రోజు ఉదయం 9 గంటలకు మడివాళ మాచిదేవర కూడలి వద్ద చిత్రపటంతో ఊరేగింపు ప్రారంభించి.. ప్రముఖ రహదారుల మీదుగా 11 గంటలకు రంగమందిరాన్ని చేరుకోవాలని సూచించారు. నగరంలోని ప్రధాన కూడళ్లు, రంగమందిరాన్ని అలంకరించాలని, రహదారుల్లో స్వచ్ఛతా పనులు చేపట్టాలని నిర్దేశించారు. ప్రొటోకాల్ ప్రకారం ఆహ్వాన పత్రికలు ముద్రించి ప్రజా ప్రతినిధులకు నేరుగా అందించాలని కోరారు. మడివాళ సామాజికవర్గం ప్రతినిధులు శివమూర్తి, ఎ.చంద్రశేఖర్, గోవిందు, శివరాజకుమార్ తదితరులు సలహాలు, సూచనలు ఇచ్చారు.

మంగళవారపేట యువకుడి అదృశ్యం

రాజప్ప

రాయచూరు, న్యూస్‌టుడే : స్థానిక అశోక్ డిపో దగ్గర్లోని మంగళవారపేట నివాసి రాజప్ప (31) అనే యువకుడు కన్పించడం లేదని సదరబజార్ ఠాణాకు ఫిర్యాదు అందింది. డిసెంబరు నాల్గో తేదీ సాయంత్రం 6 గంటలకు బయటికి వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిన రాజప్ప తిరిగి రాలేదు. బంధువులు, స్నేహితుల ఇళ్ల వద్దకు వెళ్లారేమోనని కుటుంబ సభ్యులు విచారించినా ఫలితం లేకపోయింది. దీంతో పోలీసులను ఆశ్రయించారు. 5.5 అడుగుల ఎత్తు ఉన్న ఇతడు కన్నడ, తెలుగు, హిందీ మాట్లాడుతారని పోలీసులు తెలిపారు. ఎవరికైనా కన్పిస్తే ఠాణాకు సమాచారం ఇవ్వాలని కోరారు.

ఉత్సవంలో పుస్తక ప్రదర్శన

రాయచూరు, న్యూస్‌టుడే : మూడు రోజుల పాటు జరిగే రాయచూరు ఉత్సవ్‌లో పుస్తక ప్రదర్శనలకు, విక్రయాల దుకాణాలను తెరిచేందుకు జిల్లా యంత్రాంగం అవకాశం కల్పించినట్లు జిల్లా కేంద్ర గ్రంథాలయం అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కల్గిన ప్రచురణకర్తలు, రచయితలు అనుమతులకు గ్రంథాలయాన్ని సంప్రదించాలని కోరారు. ఫిబ్రవరి 5 నుంచి 7వ తేదీ వరకు ఉత్సవ్‌ను నిర్వహించాలని తీర్మానించిన విషయం తెలిసిందే.

ఎన్టీఆర్ ఆశయ సాధనకు పునరంకితం కావాలి

చిత్రపటానికి నివాళులర్పిస్తున్న కమ్మవారి సంఘం సభ్యులు

మాన్వి, న్యూస్‌టుడే : ఎన్టీఆర్ కారణజన్ముడని, నటుడిగా, రాజకీయ నాయకుడిగా చరిత్ర సృష్టించారని తాలూకా కమ్మవారి సంఘం ప్రముఖులు కొనియాడారు. నందమూరి తారక రామారావు వర్ధంతిని పురస్కరించుకుని స్థానిక కమ్మసముదాయ భవనంలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొని మాట్లాడారు. రెండు రూపాయిలకే కిలోబియ్యం పథకాన్ని ప్రవేశ పెట్టి పేదల ఆకలిని తీర్చిన మహనీయుడన్నారు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రజలకి గుర్తింపు తెచ్చిన స్ఫూర్తి ప్రదాత అన్నారు. కార్యక్రమంలో సంఘం ప్రముఖులు గొడవర్తి శ్రీనివాస్, ఉమామహేశ్వరరావు, బి.టి.సత్యనారాయణ, ఎన్.మల్లికార్జున, ఎస్.రమేష్, ఎస్.శ్రీనివాస్, టి.రామకృష్ణ, జి.సుబ్బారావు చౌదరి, జి.సురేష్, ఉండవల్లి రాంబాబు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

నేడు విద్యుత్తు సరఫరాకు అంతరాయం

రాయచూరు: నగరంలోని ఆర్టీవో కార్యాలయం, యంకణ్ణ యాదవ్ రెస్టారెంట్, అశోక్‌నగర్ చుట్టు పక్కల ప్రాంతాల్లో సోమవారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేస్తారు. రెండు ట్రాన్స్‌ఫార్మర్ల (టీసీ) ఎల్.టి.మార్గాలను బదలాయించాల్సిన నిమిత్తం సరఫరాను స్తంభింప చేస్తామని జెస్కాం అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్తు అంతరాయానికి ప్రజలు సహకరించాలని కోరారు.

సైన్యంలో చేరాలని పిలుపు

ప్రసంగిస్తున్న అనిరుధ్

రాయచూరు, న్యూస్‌టుడే : దేశ సేవ చేయటానికి భారతీయ సైన్యంలో చేరాలని కల్నల్ అనిరుధ్ యువతను కోరారు. సర్వీస్ సెలక్షన్ బోర్డు (మిలటరీ) కార్యకలాపాలపై విద్యార్థులకు అవగాహన కోసం రాయచూరు వ్యవసాయ విజ్ఞాన విశ్వవిద్యాయంలో ఉపన్యాస కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన అనిరుధ్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని, శారీరక దృఢత్వాన్ని సాధించేందుకు నిరంతర సాధన చేయాలని సూచించారు. వ్యవసాయ సాంకేతిక విభాగం డీన్ అయ్యనగౌడ ప్రసంగిస్తూ అగ్నివీర్ భర్తీ ప్రక్రియలో ఒకసారి అవకాశాన్ని కోల్పోతే రెండో సారి అవకాశం లభించడం కష్టమని తెలుసుకోవాలన్నారు. అధ్యక్షత వహించిన డాక్టర్ సతీష్‌కుమార్ మాట్లాడుతూ ఎన్‌సీసీలో సీ ప్రమాణ పత్రం పొందిన వారికి నియామకాల్లో ప్రాధాన్యం ఇస్తారని వెల్లడించారు. వ్యవసాయ డీన్ నారాయణరావ్, ఎన్‌సీసీ అధికారి మల్లికార్జున, సబ్ మేజర్ శ్యామ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

పెళ్లన్నాడు.. నిలువునా ముంచాడు

బెంగళూరు(యశ్వంతపుర), న్యూస్‌టుడే: వివాహ పరిచయవేదిక ఓ వ్యక్తి సాఫ్ట్‌వేర్ ఇంజినీరు అయిన యువతిని నమ్మించి రూ.1.53 కోట్లు మోసగించిన సంఘటన నగరంలో వెలుగులోకి వచ్చింది. మోసగాడు విజయరాజ్ గౌడపై 29 ఏళ్ల యువతి కెంగేరి పోలీసుఠాణాలో ఫిర్యాదు చేశారు. తన భార్యను చెల్లెలుగా పరిచయం చేసి మోసగించారని యువతి ఆరోపించారు. వైట్‌ఫీల్డ్‌లో నివసిస్తున్న యువతికి 2024 మార్చిలో మ్యాట్రిమోని ద్వారా విజయరాజ్ గౌడ పరిచయమయ్యాడు. తాను పారిశ్రామికవేత్త అని, తన ఆస్తి రూ.715 కోట్లు ఉంటుందని యువతిని నమ్మించాడు. తన ఆస్తి మొత్తాన్ని ఈడీ అధికారులు సీజ్ చేశారని, తన ఇంటికి తీసుకెళ్లి భార్య సౌమ్యను తన చెల్లెలుగా, బొరేగౌడను మాజీ తాలూకా అధికారిగా పరిచయం చేశాడు. ఆస్తి మొత్తాన్ని ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారని, ఉన్నత న్యాయస్థానం, సర్వోన్నత న్యాయస్థానంలో కేసులు ఉన్నాయని నకిలీ పత్రాలను నిందితులు యువతికి చూపించాడు. తనకు అత్యవసరంగా రూ.15వేలు కావాలని తీసుకున్నాడని అనంతరం దశలవారీగా తనతో పాటు స్నేహితుల వద్ద రూ.1.53కోట్ల వరకు తీసుకున్నట్లు యువతి వాపోయారు. డబ్బులు తిరిగి ఇవ్వాలని యువతి, ఆమె స్నేహితులు డిమాండ్ చేయడంతో కొంత మొత్తం వెనక్కి ఇచ్చాడని, మిగతా నగదు కోసం ఒత్తిడి తేవడంతో నిందితుడు బెదిరింపులకు పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంటికి వెళ్లి విచారించగా సౌమ్య నిందితుడి భార్య అన్న విషయం తెలియ వచ్చిందన్నారు. నిందితుడి నుంచి బెదిరింపులు ఎక్కువ కావడంతో న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

29న ఆర్టీసీ ఉద్యోగుల చలో బెంగళూరు

బెంగళూరు(యశ్వంతపుర),న్యూస్‌టుడే: దీర్ఘకాలంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 29న ఆర్టీసీ ఉద్యోగులు చలో బెంగళూరు కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. సమస్యలు పరిష్కరించాలని పదే పదే ప్రభుత్వంతో చర్చించిన ప్రయోజనం లేకపోవడంతో ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతున్నట్లు కేఎస్ఆర్టీసీ కార్మిక సంఘాల సంయుక్త క్రియా సమితి నేతలు ప్రకటించారు. గత 38 నెలల వేతన బకాయిలు చెల్లించలేదని, 2024 జనవరి ఒకటోతేదీ వేతనాల పెంచినట్లు ప్రకటించిన ఇప్పటి వరకు పెంచిన వేతనాలు అమల్లోకి రాలేదని సమితి నేత అనంతసుబ్బారావు తెలిపారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో పోరాటానికి సన్నద్ధులవుతున్నట్లు చెప్పారు.

మానవ ధర్మమే ఉన్నతమైంది


సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య

బెంగళూరు(యశ్వంతపుర),న్యూస్‌టుడే: విద్య ఆత్మాభిమానాన్ని పెంపొందిస్తుందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. అన్ని ధర్మాలు కన్నా మానవ ధర్మం ప్రధానమన్నారు. ఆదివారం మైసూరులోని ముత్తతూరు జగద్గురు వీరసింహాసన మహాసంస్థాన ఆచార్య ఆది జగద్గురు శివరాత్రీశ్వర శివయోగి స్వామి సుత్తూరు జాతర మహోత్సవ కార్యక్రమం సందర్భంగా వ్యవసాయంలో మహిళ పాత్ర, ఆహార భద్రత అనే అంశంపై ఏర్పాటు చేసిన సెమినార్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ అన్ని ధర్మాల కన్నా మానవ ధర్మం మేలు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలని, మనుష్యుల మధ్య ప్రేమ, అనురాగాలు ఉండాలన్నారు. విద్య మనిషి వ్యక్తిత్వాన్ని రూపొందిస్తుందని, శిక్షణ ద్వారా సమాజం బాగుపడుతుందన్నారు. గ్రామాల్లో 70 శాతం మంది మహిళలు ఉన్నత విద్యకు దూరంగా ఉన్నారని తెలిపారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని గ్రామాల్లో విద్యాసంస్థలను ప్రారంభించామన్నారు. ఈ సందర్భంగా మైసూరు, చామరాజనగర జిల్లాల ప్రగతిపర రైతులను సత్కరించారు. కార్యక్రమంలో మంత్రులు డాక్టర్ మహదేవప్ప, డాక్టర్ సుధాకర్, డాక్టర్ శరణప్రకాశ్ పాటిల్, లక్ష్మీ హెబ్బాళ్కర్, శాసనసభ్యులు రవిశంకర్, గణేశ్‌ప్రసాద్, ఎ.ఆర్.కృష్ణమూర్తి, యశ్వంత్‌పాటిల్, డాక్టర్ యతీంద్ర సిద్ధరామయ్య తదితరులు పాల్గొన్నారు.

జొన్న పంట నమోదు ప్రక్రియ షురూ

● మార్కెట్‌లో ధర ఊపందుకునే అవకాశం

రాయచూరు ఏపీఎంసీ మార్కెట్

రాయచూరు, న్యూస్‌టుడే : జొన్న కొనుగోలు కేంద్రాల్లో ఎట్టకేలకు నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లాలో సేకరణ కేంద్రాలను తెరుస్తామని ప్రభుత్వం డిసెంబరులో ప్రకటించింది. నమోదు కార్యక్రమాన్ని వెంటనే మొదలు పెట్టలేదు. ఆలస్యమైతే ఒకేసారి రైతులు వస్తారని తద్వారా నమోదు చేసేటప్పుడు సాంకేతిక సమస్యలు తలెత్తుతాయని, కొనుగోళ్లలో జాప్యం ఏర్పడుతుందని రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. నమోదును ఆరంభించకపోతే ఆందోళనకు దిగుతామని సింధనూరులో దళ్ (ఎస్) నాయకులు జిల్లా యంత్రాంగానికి స్పష్టం చేశారు. రైతులు, ప్రతిపక్షాల ఒత్తిడి వల్ల మొదలైంది. పేర్ల నమోదుకు అన్నదాతలు ముందుకొస్తున్నారు. మార్కెట్లకు కొద్ది ప్రమాణంలో పంట వస్తోంది. వచ్చే వారం నుంచి పోటెత్తనున్నాయి.

మూడు లక్షల టన్నుల కొనుగోళ్లు లక్ష్యం

రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి 0.88 లక్షల మెట్రిక్ టన్నులు, రబీకి సంబంధించి 2.12 లక్షల మెట్రిక్ టన్నుల జొన్నను ఖరీదు చేయాలని ప్రభుత్వం లక్ష్యాన్ని పెట్టుకుంది. ఒక సీజన్‌లో పండించిన పంటను మాత్రమే కొనుగోలు చేస్తారు. ఎకరాకు 15 క్వింటాళ్లు చొప్పున గరిష్ఠంగా 150 క్వింటాళ్లను కొంటారు. క్వింటాల్‌కు రూ. 3699 చెల్లిస్తారు. నమోదు చేసుకునేందుకు ఫ్రూట్స్ ఎఫ్ఐడీ సంఖ్య, ఆధార్ కార్డు, పట్టా పారం నకళ్లను కేంద్రాల్లో అందజేయాలి.

జనవరి ఆరంభంలో ధర అంతంతే

జిల్లాలో హైబ్రీడ్ జొన్న, తెల్ల జొన్న రెండు రకాలను సాగు చేస్తారు. ముందుగానే పండించిన హైబ్రీడ్ పంట జిల్లాలోని ఏపీఎంసీలకు డిసెంబరు చివరి నుంచి తేవడం మొదలైంది. అప్పట్లో మార్కెట్‌లో క్వింటాల్ ధర రూ.2600 లోపే ఉండేది. కేంద్రం జొన్నకు నిర్ణయించిన ధర రూ. 3699 ఉంది. విపణిలో రూ.700కు పైగా తక్కువకు విక్రయించారు. ఇపుడు ధర ఊపందుకునే అవకాశముంది. రాయచూరు తాలూకాలో తెల్లజొన్నను, మాన్వి, సిరివార, సింధనూరులో హైబ్రీడ్ జొన్నను అధికంగా సాగు చేస్తారు. ఈ సీజన్‌లో రెండు రకాలు కలిపి 60 వేలకు హెక్టార్లకు పైగా సాగు చేశారు. తెల్ల రకానితో పోలిస్తే హైబ్రీడ్‌లో దిగుబడి అధికం. హైబ్రీడ్ ఎకరాకు 20 క్వింటాళ్లకు పైగా పండిస్తారు. అతివృష్టి ప్రభావం వల్ల సింధనూరు తాలూకాలో దిగుబడులు కొంత మేరకు తగ్గాయి. తుంగభద్ర ఎడమకాల్వలో పండిస్తారు. నాణ్యమైన రాయచూరు జొన్నకు దేశ వ్యాప్తంగా డిమాండ్ ఉంది.

ధర పుంజుకునే ఆస్కారం

నమోదు ప్రక్రియ వల్ల ఏపీఎంసీ విపణిల్లో గిట్టుబాటు ధర దక్కవచ్చు. మార్కెట్ వర్తకులు ఉదయం పంట కొంటే సాయంత్రమే సొమ్ము ఇస్తున్నారు. అమ్మిన వారం రోజుల్లో సొమ్ము ఖాతాల్లో పడేలా ప్రభుత్వం విధానాలను రూపొందిస్తే అత్యధిక మంది కర్షకులు సేకరణ కేంద్రాల వైపు మొగ్గుచూపుతారు.

- లక్ష్మణగౌడ (జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు)

(c) eenadu

ఈనాడు ఒడిశా

సోమవారం జనవరి 19, 2026

అమృత్ భారత్ రైలుకు ఆటంకం

రాయగడ పట్టణం, న్యూస్‌టుడే: మద్యం తాగి ఓ వ్యక్తి రైలు పట్టాలపై కూర్చోవడంతో అమృత్ భారత్ రైలుకు కొద్దిసేపు ఆటంకం కలిగింది. భువనేశ్వర్ స్టేషన్ సమీపాన ఆదివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఆర్పీఎఫ్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రంగపాణి - నాగెర్కోయిల్ అమృత్ భారత్ రైలు భువనేశ్వర్ స్టేషన్‌లో ప్రవేశిస్తున్న సమయంలో పట్టాలపై ఓ వ్యక్తి కూర్చొని ఉండడం లోకో పైలట్ గమనించారు. చాలా సమయం హారన్ కొట్టినప్పటికీ ఆయన కదలకపోవడంతో అత్యవసర బ్రేకు వేసి రైలును నిలిపివేశారు. రైలు ఎస్కార్ట్ సిబ్బంది అందించిన సమాచారం మేరకు ఆర్పీఎఫ్ సిబ్బంది చేరుకొని ఆయనను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు లక్ష్మీసాగర్ ప్రాంతానికి చెందిన పి.అప్పన్న రావుగా గుర్తించారు.

ఒడిశాలో భారీగా పెట్టుబడులకు ఒప్పందాలు

కోల్‌కతా సదస్సులో సీఎం మోహన్

పెట్టుబడుల వివరాలు తెలుపుతున్న సీఎం మోహన్

భువనేశ్వర్, న్యూస్‌టుడే: 'వికసిత్ భారత్-2047' ధ్యేయం నెరవేర్చడంలో ఒడిశా అగ్రగామిగా నిలుస్తోందని, పారిశ్రామికరంగంలో ముందంజలో ఉందని ముఖ్యమంత్రి మోహన్‌చరణ్ మాఝి చెప్పారు. శనివారం కోల్‌కతాలో రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడిదారుల రెండు రోజుల సదస్సు చేపట్టింది. ఓ హోటల్‌లో జరిగిన ఈ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించి మాట్లాడారు. ఒడిశాలో ఖనిజ సంపదలు పుష్కలంగా ఉన్నాయని, సద్వినియోగం చేయాలన్న ఆశయంతో తమ ప్రభుత్వం పెట్టుబడిదారులకు స్థలం, మంచినీరు, విద్యుత్తు తదితర సౌకర్యాలు కల్పిస్తోందన్నారు. భద్రతకు, పెట్టుబడులకు గ్యారంటీ ఇస్తున్నామన్నారు. సదస్సులో పరిశ్రమలశాఖ మంత్రి సంపద్ స్వయిన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనుగార్గ్, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి హేమంత శర్మ తదితర అధికారులు పాల్గొన్నారు. తూర్పు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ పారిశ్రామిక గ్రూపుల అధినేతలు, సీఈవోలు హాజరయ్యారు.

90 వేల మందికి ఉపాధి: శనివారం రాత్రి సదస్సులో భాగంగా 27 ఒప్పందాలు కుదిరాయని, రూ.81,864 కోట్ల పెట్టుబడులు రానున్నాయని సీఎం మోహన్ విలేకరులకు చెప్పారు. 90 వేల మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని, ఫార్మా, మెడికల్ డివైస్, టెక్స్‌టైల్, ఐటీ, స్టీల్, అల్యూమినా రంగాల్లో పెట్టుబడులొస్తాయని, త్వరలో మరికొన్ని ఒప్పందాలు జరుగుతాయని తెలిపారు.

తల్లి, ఇద్దరు కుమార్తెలపై చాకుతో దాడి

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: గంజాం జిల్లా దిగపొహండి సమితిలోని తురుబుడి పంచాయతీలో కాండేశ్వర గ్రామంలోని ఇందిరా ఆవాస్ కాలనీలో నివాసముంటున్న వితంతు కుమారి సెఠి (58), ఆమె ఇద్దరు అవివాహిత కుమార్తెలు సబితా సెఠి (32), ఝిలి సెఠి (24)లు శనివారం రాత్రి భోజనాలు చేసి నిద్రపోయారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంటి తలుపులు ఎవరో గట్టిగా కొట్టడంతో తల్లి కుమారి వెళ్లి తలుపులు తెరిచింది. బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించిన గుర్తు తెలియని యువకుడు కుమారి మెడపై చాకుతో పొడిచాడు. ఆమెను కాపాడేందుకు వెళ్లిన ఇద్దరు కుమార్తెలపైనా చాకుతో దాడి చేసి, ద్విచక్ర వాహనంపై పరారయ్యాడు. వారి కేకలతో మేల్కొన్న ఇరుగుపొరుగు వారు వారిని దిగపొహండిలోని ఆరోగ్య కేంద్రంలో చేర్పించారు. ప్రాథమిక చికిత్స అనంతరం తల్లి, ఇద్దరు కుమార్తెలను బ్రహ్మపురలోని ఎమ్కేసీజీ ఆసుపత్రికి తరలించారు. వీరిలో చిన్న కుమార్తె ఝిలి పరిస్థితి విషమంగా ఉండటంతో కటక్ ఎస్సీబీ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆదివారం గ్రామానికి వెళ్లి దర్యాప్తు చేపట్టారు.

ఈడీ సోదాల్లో రూ. 2.63 కోట్లు స్వాధీనం

ఈడీ స్వాధీనం చేసుకున్న నగదు

అల్మిరా నిండుగా కరెన్సీ కట్టలు (సోదాల్లో కనిపించిన నగదు)

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: గంజాం జిల్లాలో సిండికేట్‌లుగా ఏర్పడి అక్రమ ఇసుక రవాణా, నల్లరాయి మైనింగ్ వ్యవహారంతోపాటు సారా బట్టీల లావాదేవీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) భువనేశ్వర్ జోనల్ కార్యాలయం ఆధ్వర్యంలో ఇటీవల గంజాం జిల్లాలోని 25 చోట్లతోపాటు దేశంలోని ఆరు రాష్ట్రాల్లో దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో గంజాం జిల్లాలోని ఒకరి ఇంట్లో అల్మిరా నిండుగా కరెన్సీ కట్టలను గుర్తించారు. దాడుల్లో మొత్తం రూ.2.63 కోట్ల నగదు, పలు వాహనాలు, విలువైన దస్త్రాలు, ఆస్తుల రికార్డులు, ఒప్పందాలు, మైనింగ్ లీజు ఒప్పంద పత్రాలు తదితరాలు స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని రుషికుల్యా, బాహుదా, బొడొ నదుల నుంచి అక్రమ ఇసుక తవ్వకాలు, నకిలీ వై-ఫార్మ్‌లతో రవాణా, కండబలంతో స్థానికుల్ని భయపెట్టి అక్రమ మైనింగ్‌లతో ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం వాటిల్లుతోందని ఇటీవల 'కాగ్' నివేదికలో పేర్కొందన్నారు. పలువురు సిండికేట్ సభ్యులపై హత్యలు, అపహరణలు, భౌతిక దాడులు, ఫోర్జరీ, మోసాలు, బలవంతపు వసూళ్లు వంటి ఆరోపణలతో ఠాణాల్లో కేసులు కూడా నమోదయ్యాయని తెలిపారు. వీటన్నింటి ఆధారాలతో ఈడీ దాడులు నిర్వహించిందని, దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని ఆ ప్రకటనలో పేర్కొంది.

స్మగ్లర్ల ఇళ్లల్లో నోట్ల కట్టలు

పది మంది అరెస్టు: రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు

ఓ స్మగ్లర్ ఇంట్లో స్వాధీనం చేసుకున్న నగదు తదితరాలు

రాయగడ పట్టణం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో 'ఆపరేషన్ గోరక్ష' పేరుతో పశువుల స్మగ్లర్లపై కొరడా ఝుళిపిస్తున్న పోలీసులు వారి సంపద చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు. నాలుగు జిల్లాల్లో ఇంతవరకు 10 మందిని అరెస్టు చేసిన పోలీసులు స్మగ్లర్ల ఇళ్లల్లో జరిపిన సోదాల్లో సుమారు రూ.100 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించారు. కేంఝర్ ఎస్పీ నితిన్ కుశాల్కర్ మాట్లాడుతూ కేంఝర్, భద్రక్, జాజ్‌పూర్, మయూర్‌భంజ్ జిల్లాల్లోని స్మగ్లర్ల నివాసాల్లో తనిఖీలు నిర్వహించినట్లు చెప్పారు. మొత్తం 46 చోట్ల సోదాలు నిర్వహించి పది మందిని అదుపులోకి తీసుకున్నామన్నారు. వారి వద్ద రూ.1.52 కోట్ల నగదు, 1.131 కిలోల బంగారం, 3.80 కిలోల వెండి, 23 నాలుగు చక్రాల వాహనాలు, 23 ద్విచక్ర వాహనాలు తదితరాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. పశువుల రవాణా, స్మగ్లింగ్ ద్వారా నిందితులు కూడబెట్టిన ఆస్తుల విలువ సుమారు రూ.100 కోట్ల మేర ఉండొచ్చని తనిఖీల సందర్భంగా పోలీసులు గుర్తించారన్నారు. అరెస్టయిన వారిలో భద్రక్‌కు చెందిన షేక్ రజాన్ అలియాస్ తాజుద్దీన్, కేంఝర్‌కు చెందిన టిప్పుసుల్తాన్, కున్ను సాహు, అర్జున్ సాహు షేక్ అక్బర్, నసీర్, శిపు సాహు, మయూర్‌భంజ్‌కు చెందిన మృత్యుంజయ మహాపాత్ర్, సుజిత్ మహంతి, కె.నయిమ్ ఉన్నారు. దాదాపు ఏడాది కిందట పశువుల స్మగ్లర్లు ఓ పోలీస్ వాహనంపై దాడి చేసిన ఘటన నేపథ్యంలో పశు అక్రమ రవాణాను పూర్తిగా నిర్మూలించాలని నిర్ణయించినట్లు ఎస్పీ నితిన్ వెల్లడించారు.

పోలీసులను చుట్టుముట్టిన గ్రామస్థులు

స్మగ్లర్ల నివాసాల్లో సోదాలకు వెళ్లిన పోలీసులకు పలుచోట్ల చుక్కెదురైంది. దీంతో భారీ సంఖ్యలో పోలీసులు, భద్రత బలగాలను మోహరింపజేయాల్సిన పరిస్థితి ఎదురైంది. మయూర్‌భంజ్‌లోని తెంటోపొసి గ్రామానికి వెళ్లిన పోలీసులను గ్రామస్థులు చుట్టిముట్టి నట్లు సమాచారం. స్మగ్లర్లకు చెందిన కార్లను సీజ్ చేసే సమయంలో టైర్లలోని గాలి తీసేసి పోలీసులను ఇబ్బందులకు గురిచేయడం గమనార్హం. పట్టుబడ్డ నిందితులపై 50కి పైగా క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు.

'కృషి ఒడిశా-2026' విజయవంతం చేయాలి

సమీక్షా సమావేశంలో ఉపముఖ్యమంత్రి సింగ్‌దేవ్, అధికారులు

భువనేశ్వర్, న్యూస్‌టుడే: ఈ నెల 22 నుంచి 24 వరకు భువనేశ్వర్‌లోని బిజుపట్నాయక్ క్రీడా మైదానంలో నిర్వహించనున్న 'కృషి ఒడిశా-2026' కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వ్యవసాయ శాఖ బాధ్యతలు పర్యవేక్షిస్తున్న ఉపముఖ్యమంత్రి కనకవర్ధన్ సింగ్‌దేవ్ అధికారులను కోరారు. కృషి ఒడిశా కార్యక్రమం ఏర్పాటుకు సంబంధించి శనివారం రాత్రి భువనేశ్వర్‌లోని కృషి భవన్‌లో సింగ్‌దేవ్ ఉన్నతాధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి అరవింద పాఢి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సింగ్‌దేవ్ మాట్లాడుతూ... మూడు రోజుల కృషి ఒడిశా కార్యక్రమాల్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు అన్నదాతలకు విలువైన సూచనలిస్తారని, ఆధునిక వ్యవసాయ యంత్ర సామగ్రి ప్రదర్శితమవుతుందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు.

విద్యార్థులకు వస్త్రాలు, ఫలాల అందజేత

విద్యార్థులకు కొత్త వస్త్రాలు, ఫలాలు అందజేస్తున్న అతిథులు, నిర్వాహకులు

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: ప్రముఖ సినీ నటుడు, ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) 30వ వర్ధంతి, స్థానిక ఎన్టీఆర్ సేవా సమితి 18వ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం సేవా కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక డైమండ్ ట్యాంకు రోడ్డులోని వేద పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి అతిథులుగా జమ్ముల శైలజ, డాక్టర్ ఎస్.మన్మథరావు, జె.సూర్యనారాయణ, పురుషోత్తంరెడ్డి, సలహాదారు డి.వి.బ్రహ్మం పాల్గొన్నారు. వేద పాఠశాలలో 68 మంది విద్యార్థులకు వస్త్ర (కొత్త పంచె, చాపు), ఫలాలు అందజేశారు. పాఠశాల బోధకుల్ని సత్కరించారు. కార్యక్రమంలో వార్డు కార్పొరేటరు టి.కిశోర్ పాత్ర్, నిర్వాహక సేవా సమితి అధ్యక్ష, కార్యదర్శులు ఎస్.శ్రీనివాసరావు, సీహెచ్.చక్రధరరావు పాల్గొన్నారు. ఉపాధ్యక్షుడు ఎం.వరప్రసాద్, సంయుక్త కార్యదర్శి పి.వెంకటేశ్వరరావు, కోశాధికారి బి.సోమేశ్వరరావు (బాల) ఇతర సభ్యులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.

భద్రత, సౌకర్యాలకు ప్రాధాన్యం

తీర సంబరాలు నిర్వహించే ప్రాంతంలో ఉన్నతాధికారుల పరిశీలన

గోపాలపూర్, న్యూస్‌టుడే: ఈ నెల 27 నుంచి గోపాల్‌పూర్ తీర సంబరాలు నిర్వహించనున్నారు. సౌకర్యాలు, భద్రతకు ప్రాధాన్యమిచ్చామని గంజాం పాలనాధికారి వి.కీర్తివాసన్ విలేకరులకు చెప్పారు. శనివారం రాత్రి స్థానిక ఎన్ఏసీ కార్యాలయంలో ఉత్సవాలకు సంబంధించి అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం చేపట్టారు. తీర సంబరాలు నిర్వహించే ఆవరణ తిలకించారు. యుద్ధ ప్రాతిపదికన వేదిక నిర్మాణం పనులు పూర్తి చేయాలని ఈవెంట్ సంస్థకు ఆదేశించారు. అనంతరం పాలనాధికారి మాట్లాడుతూ.. తీర సంబరాలు నేపథ్యంలో పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తారన్న అంచనాతో మంచినీరు, పారిశుద్ధ్యం, రాకపోకలు, వాహనాల పార్కింగ్, భద్రతకు ప్రాధాన్యమిచ్చామన్నారు. బీచ్ రోడ్ అంతటా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని, దీపాలంకరణ జరుగుతుందని తెలిపారు. నాలుగు రోజుల ఉత్సవాల్లో ఓలీవుడ్, బాలీవుడ్ స్టార్ నైట్ కార్యక్రమాలు, సైకత శిల్ప ప్రదర్శన, బీచ్ క్రీడలు, ఓర్మాస్ ఆధ్వర్యంలో మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన, విక్రయాలు జరుగుతాయన్నారు.

విన్నవించి విసిగిపోయారు... గతి లేక తాగేస్తున్నారు..

జయపురం, న్యూస్‌టుడే: కొరాపుట్ జిల్లా దశమంతపూర్ సమితి లోరేష్ గ్రామంలోని ప్రజలు సరైన తాగునీటి సదుపాయం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో గొట్టపుబావి లేకపోవడంతో కొండలు, రాళ్ల మీద నుంచి వచ్చే కలుషిత నీరే దిక్కని గ్రామస్థులు వాపోతున్నారు. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం... గ్రామం పంచాయతీ కార్యాలయానికి ఏడు కిలోమీటర్లు, సదరు సమితికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. గ్రామంలో స్వచ్ఛమైన నీటి సదుపాయాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని, పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎటువంటి ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో కొండ మీద నుంచి జారుతున్న కలుషిత నీటిపైనే ఆధారపడుతున్నామని ఆవేదన చెందుతున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

కలుషిత నీటిని సేకరిస్తున్న మహిళలు

పరిశోధనలకు ఆర్థిక సాయం: సూర్యవంశీ

భువనేశ్వర్, న్యూస్‌టుడే: విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కళాశాలల్లో పరిశోధనలు చేస్తున్న అధ్యాపకులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుందని ముఖ్యమంత్రి రీసెర్చ్, ఇన్నోవేషన్ ఫెలోషిప్ కింద రూ.10 లక్షలు చొప్పున అందిస్తుందని ఉన్నత విద్యాశాఖ మంత్రి సూర్యవంశీ సూరజ్ చెప్పారు. శనివారం రాత్రి భువనేశ్వర్‌లోని లోక్‌సేవాభవన్‌లో ఏర్పాటైన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... 2025-26లో 60 మంది అధ్యాపకులను ఎంపిక చేసి సొమ్ము చెల్లిస్తున్నట్లు చెప్పారు. పరిశోధకులు రాష్ట్ర హితం, వికాసం ధ్యేయంగా పరిశోధనలు చేసి ఆవిష్కరణలు చేయాలన్నారు. కార్యక్రమంలో ఉన్నత విద్యాశాఖ సంచాలకుడు కాశీ ప్రసన్న మహాపాత్ర్, ఉన్నత విద్యాపరిషత్ సమన్వయకర్త ఆచార్య అతానుకుమార్ పతి, రమాదేవి విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య చండీచరణ రథ్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

అధ్యాపకులకు చెక్కులు అందజేస్తున్న మంత్రి సూర్యవంశీ

క్రీడాకారులతో హరిబాబు కరచాలనం

క్రీడలతో సత్సంబంధాలు: గవర్నరు

భువనేశ్వర్, న్యూస్‌టుడే: క్రీడలు దేశ ప్రతిష్ఠ అని, వివిధ దేశాలతో సత్సంబంధాలకు బాటలు వేస్తున్నాయని, శాంతి, సమత, మమత చాటుతున్నాయని గవర్నరు కంభంపాటి హరిబాబు చెప్పారు. భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియంలో ఏర్పాటైన హాకీ ఇండియా లీగ్ పోటీలను శనివారం రాత్రి ప్రారంభించిన గవర్నరు మాట్లాడుతూ... హాకీలో ఒడిశా క్రీడాకారులు అంతర్జాతీయ క్రీడా వేదికలపై రాణిస్తున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడలు, క్రీడాకారుల్ని ప్రోత్సహిస్తున్నందున యువతీ యువకులు అవకాశాలు సద్వినియోగం చేసుకుని రాష్ట్ర ప్రతిష్ఠ పెంచాలన్నారు. కార్యక్రమంలో క్రీడలు, సాంస్కృతిక శాఖల మంత్రి సూర్యవంశీ సూరజ్, హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ తిర్కీ, కోశాధికారి శేఖర్ మోహర్.జె, క్రీడల శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి సచిన్ రామచంద్ర యాదవ్ ఇతర అధికారులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

సభాపతి చేతుల మీదుగా పుస్తకావిష్కరణ

భువనేశ్వర్, న్యూస్‌టుడే: ప్రముఖ రచయిత్రి భువనేశ్వర్ పండా రచించిన 'సొందేహారె సొలితా' (సందేహాలతో ఇబ్బందులు) పుస్తకాన్ని శాసనసభాపతి సురమాపాఢి ఆవిష్కరించారు. శనివారం రాత్రి అసెంబ్లీలోని సభాపతి చాంబర్‌లో ఈ కార్యక్రమం ఏర్పాటైంది. కవులు అపర్ణామహంతి, ప్రబీణ్‌మహంతి, శాసనసభ కార్యదర్శి సత్యాబ్రతరౌత్, రచయిత సరోజ్‌ఖోలో తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభాపతి మాట్లాడుతూ... కుటుంబాల్లో విలువలు, బాధ్యతల గురించి రచయిత్రి సొందేహారె సొలితా పుస్తకంలో విపులంగా వివరించారని, పాఠకుల ఆదరణ ఈ పుస్తకానికి ఉంటుందని పేర్కొన్నారు.

పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న సభాపతి సురమాపాఢి, ఇతర రచయితలు

నృత్యాలతో అలరింత

జానపద నృత్యం సందడి

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: స్థానిక సెయింట్ స్టీఫెన్స్ చర్చి మైదానంలో జరుగుతున్న '13వ మహానగర్ మహోత్సవాలు-2026'లో శనివారం రాత్రి గంజాం జిల్లాతోపాటు వివిధ జిల్లాల కళా బృందాలు ఆధునిక, జానపద, శాస్త్రీయ నృత్యాలతో సందర్శకుల్ని అలరించారు. వివిధ రంగాల ప్రముఖులు మనోజ్ కుమార్ ప్రధాన్, చంద్రధ్వజ సాహు అతిథులుగా పాల్గొన్నారు. వేడుకల్లో పలువురు సామాజికవేత్తలు, కళాకారులు, ఇతర రంగాల ప్రముఖుల్ని నిర్వాహకులు సత్కరించారు. అంతకుముందు ఇదే వేదికపై భంజనగర్ లోహార్‌ఖండి సాహిత్య సంసద్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి కవితా పఠనం, సాహితీ సమావేశం ఏర్పాటైంది. బ్రహ్మపుర మహానగర సాంస్కృతిక పరిషత్ ఆధ్వర్యంలో ఈ మహోత్సవాలు జరుగుతున్నాయి.

మయూర్‌భంజ్‌లో పక్షుల లెక్కింపు మొదలు

బైనాక్యులర్లతో లెక్కింపు నిర్వహిస్తున్న అటవీ సిబ్బంది

రాయగడ పట్టణం, న్యూస్‌టుడే: మయూర్‌భంజ్ జిల్లాలో వార్షిక పక్షుల లెక్కింపు కార్యక్రమాన్ని అటవీశాఖ మొదలుపెట్టింది. ఈ సందర్భంగా అటవీ అధికారులు 150కి పైగా పారా బాతులు (షో వెలర్ డక్)ను గుర్తించారు. అటవీ వర్గాల సమాచారం మేరకు సిమిలిపాల్ అభయారణ్యంతోపాటు బరిపద, కొరంజియా, రాయిరంగపూర్ అటవీ ప్రాంతాల్లోని 100కి పైగా నీటి వనరుల్లో లెక్కింపు చేపడుతున్నారు. ఏడు అటవీ రేంజ్ పరిధుల్లోని 46 ప్రదేశాల్లో ప్రక్రియ నిర్వహించనున్నారు.

రుణాలిప్పిస్తానని మహిళలకు మోసం

జయపురం, న్యూస్‌టుడే: రుణాలు ఇప్పిస్తానని చెప్పి ఓ మహిళ మోసగించిందని ఆరోపిస్తూ కొందరు బాధిత మహిళలు శనివారం రాత్రి జయపురం టౌన్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఐఐసీ సచ్చీంద్ర ప్రధాన్ తెలిపిన వివరాల ప్రకారం.. . బొయిపరిగూడ సమితి రామగిరి ప్రాంతానికి చెందిన కొందరు మహిళలను రెండు నెలల క్రితం కేబీఎస్‌డీ రోడ్డుకు చెందిన సైరాభా అనే మహిళ కలిసింది. వారందరికీ రుణాలు మంజూరు చేస్తానని, దానికి ఆమెకు ప్రతి ఒక్కరూ రూ.1000 ఇవ్వాలని చెప్పింది. ఈ ఒప్పందానికి అంగీకరించిన మహిళలు వివిధ పత్రాలు అందజేశారు. ఒక్కొక్కరికి రూ.50వేలు చొప్పున మంజూరు కాగా సైరా కేవలం రూ.19వేలు అందజేసింది. ఈ నెల 16న బ్యాంకు నుంచి ఒక్కొక్కరు రూ.57 వేలు కట్టాలని నోటీసులు జారీ చేయగా, మహిళలంతా బ్యాంకుకు వెళ్లి విషయం తెలుసుకొని పోలీసులను ఆశ్రయించారు.

ఠాణా వద్ద బాధితులు

'అన్ని కోణాల్లో సమీక్షించిన తర్వాతే అరవింద సస్పెన్షన్'

భువనేశ్వర్, న్యూస్‌టుడే: కేంద్రపడ జిల్లా పట్కురా ఎమ్మెల్యే అరవింద మహాపాత్ర్ బిజద నాయకత్వాన్ని ధిక్కరించారని, పార్టీకి వ్యతిరేకంగా పనులు చేసినట్లు ఆధారాలున్నాయని, అన్ని కోణాల్లో సమీక్షించిన నవీన్ పట్నాయక్ ఆయనపై చర్యలు తీసుకున్నారని బిజద కార్యదర్శి అమరేష్ పత్రీ చెప్పారు. ఆదివారం భువనేశ్వర్‌లోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో బిజద టిక్కెట్ పొందిన తర్వాత నాయకత్వం మాట పట్టించుకోకుండా ఆయన తండ్రి బిజయ్ మహాపాత్ర్ చెప్పిన విధంగా నడుచుకున్నారని, కేంద్రపడ బిజద ఎంపీ అభ్యర్థి పరాజయానికి కారణమయ్యారన్నారు. మరోవైపు అరవింద భువనేశ్వర్‌లో విలేకరులతో మాట్లాడుతూ... తనను సస్పెండు చేసిన తర్వాత బిజద నాయకత్వం రోజుకో కట్టుకథ చెబుతోందని, ఇదంతా అవాస్తవమని, తాను దిల్లీ వెళుతున్నానని వచ్చిన తర్వాత నవీన్‌ను కలిసే ప్రయత్నం చేస్తానని తెలిపారు.

గరియా డుడుమ ఆకట్టుకుంటోందమ్మ...

ఆహ్లాదం పంచుతున్న పడవ నమూనా

మాచ్‌ఖండ్, న్యూస్‌టుడే: ప్రకృతి అందాలకు నెలవైన మల్కాన్‌గిరి జిల్లాలో గరియా డుడుమ పర్యాటకుల స్వర్గధామంగా మారింది. మల్కాన్‌గిరి జిల్లా కోయిర్‌పుట్ సమితి ఉదిలిబెడ పంచాయితీలోని గరియా డుడుమ జలపాతాన్ని ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు సందర్శిస్తున్నారు. చుట్టూ పచ్చని కొండల నడుమ పెద్ద పెద్ద బండరాళ్ల మీద నుంచి పడుతున్న జలపాతం సందర్శకులను అమితంగా ఆకట్టుకుంటోంది. స్థానికులు పర్యాటకుల కోసం అందమైన కర్రల వంతెనలను ఏర్పాటు చేశారు. గోవిందపల్లి నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతానికి రహదారి మార్గం ఉంది. కానీ అది ఇరుకైన దారి కనుక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. జిల్లా యంత్రాంగం చొరవ తీసుకొని రహదారిని విస్తరించాలని గ్రామస్థులు కోరుతున్నారు. అలాగే పర్యాటక ప్రదేశాన్ని అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకోవాలని విన్నవించుకుంటున్నారు.


నిత్యం నీటి ప్రవాహంతో గరియా డుడుమ జలపాతం

ఛాంపియన్ బిహార్.. ఒడిశాకు కాంస్యం

ముగిసిన జాతీయ రగ్బీ పోటీలు

ఛాంపియన్ ట్రోఫీ, పసిడి పతకాలతో బిహార్ క్రీడాకారిణులు

కాంస్యపతకాలు, బహుమతులతో ఒడిశా క్రీడాకారిణులు. చిత్రంలో అతిథులు

బ్రహ్మపుర క్రీడలు, న్యూస్‌టుడే: భువనేశ్వర్‌లోని కళింగ మైదానంలో మూడు రోజులు నిర్వహించిన పదో సబ్‌జూనియర్ మహిళా జాతీయ రగ్బీ 7ఎస్ పోటీలు శనివారం రాత్రి ముగిశాయి. ఇందులో అండర్-15 విభాగంలో జరిగిన తుదిపోరులో బిహార్ జట్టు 34-7 గోల్ల తేడాతో మహారాష్ట్ర జట్టును ఓడించి ఛాంపియన్‌గా నిలిచింది. తృతీయ స్థానానికి నిర్వహించిన మ్యాచులో ఒడిశా జట్టు 47-5 గోల్ల తేడాతో కర్ణాటకను ఓడించి కాంస్య పతకం గెలుచుకుంది. పోటీల అనంతరం జరిగిన ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర క్రీడాశాఖ కార్యదర్శి సచిన్ యాదవ్, అదనపు కార్యదర్శి బిజయకుమార్ స్వయిన్, సంచాలకుడు విజయ్ ఎద్దుల, రగ్బీ ఇండియా అధ్యక్షుడు రాహుల్ బోస్, కార్యదర్శి గెరాల్డ్ ప్రభు, ఒడిశా రగ్బీ ఫుట్‌బాల్ సంఘం అధ్యక్షుడు ప్రియదర్శి మిశ్రలు అతిథులుగా హాజరై మొదటిమూడు స్థానాల్లో నిలిచిన జట్ల క్రీడాకారులకు ట్రోఫీలు, నగదు పురస్కారాలు అందజేశారు. రగ్బీ ఇండియా సౌజన్యంతో రాష్ట్ర క్రీడాశాఖ, ఒడిశా రగ్బీ ఫుట్‌బాల్ సంఘాలు సంయుక్తంగా ఈ పోటీలు నిర్వహించారు.

నేడు సీఎం వినతుల స్వీకరణ కార్యక్రమం రద్దు

భువనేశ్వర్, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి మోహన్ చరణ్‌మాఝి ఇతర కార్యక్రమాల్లో తీరిక లేకుండా ఉన్నందున సోమవారం (19న) వినతుల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొనరు. ఈమేరకు శనివారం రాత్రి భువనేశ్వర్‌లోని సీఎంఓ అధికార వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు.

నిధులున్నాయని నిర్మించి.. నిరుపయోగంగా వదిలేసి...

పిచ్చిమొక్కల మధ్య ఉన్న ఆరోగ్య కేంద్రం

నవరంగపూర్, న్యూస్‌టుడే: జిల్లాలోని నందహండి సమితి బాబనగూడ గ్రామస్థులు ఆరోగ్య కేంద్రం నిర్వహణ పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన ఆరోగ్యకేంద్రం నిరుపయోగంగా మారిందని, వైద్యులు రాక కేంద్రం మూతపడిందని దీనివల్ల అసాంఘిక కార్యకలాపాలకు ఆ ప్రాంతం అడ్డాగా మారిందని వాపోతున్నారు. ఈ విషయమై 'న్యూస్‌టుడే' బీడీవో దుర్యోధన్ బోయిని అడగ్గా, క్షేత్ర పరిశీలన చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

(c) eenadu

గిరాకీ కొండంత.. ఉత్పత్తి గోరంత

జయపురం, న్యూస్‌టుడే: కొరాపుట్ జిల్లాలో చేపల వినియోగదారుల డిమాండ్‌ను ఆశాఖ తీర్చలేకపోతుంది. డిమాండ్ ఎక్కువగా ఉన్నా ఉత్పత్తి తక్కువగానే ఉంటోందని స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో సంవత్సరానికి 17,500 మెట్రిక్ టన్నుల చేపల గిరాకీ ఉండగా, ఉత్పత్తి 12,000 మెట్రిక్ టన్నులే ఉత్పత్తి అవుతున్నాయి. 5,000 మెట్రిక్ టన్నులకు పైగా చేపలు ఆంధ్రా నుంచి దిగుమతి చేస్తున్నారు. వాస్తవానికి ఆంధ్రా నుంచి వచ్చే చేపల ధర అధికంగా ఉంటుంది. ప్రజలు ఆ చేపలను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారని వ్యాపారులు చెబుతున్నారు.

ఆంధ్రా నుంచి వచ్చిన చేపలను తీసుకుంటున్న వ్యాపారులు

వివరాలిలా...

శాఖాధికారులు తెలిపిన వివరాల ప్రకారం, జిల్లాలో 2,898 మంది రైతులు చేపల ఉత్పత్తిలో జీవనం సాగిస్తున్నారు. మురాన్ డ్యాంలో 600 హెక్టార్లలో, కొలాబ్ జలాశయంలో 3,500 హెక్టార్లలో, లమతపుట్‌లో 500, కొడింగ జలాశయంలో 72 హెక్టార్లలో చేపల పెంపకం జరుగుతుంది. మత్స్యశాఖ ప్రతి సంవత్సరం 1.20 కోట్ల చేప పిల్లలను విక్రయిస్తుంది. రైతులు 1000 చిన్న చేప పిల్లలు రూ. 200, పెద్ద చేపపిల్ల ఒక్కక్కటి రూ. 4 చొప్పున కొనుగోలు చేస్తారు.

హాకీ ఇండియా లీగ్‌లో వేదాంత కళింగ లాన్సర్స్ గెలుపు

మ్యాచులో కళింగ లాన్సర్స్ జట్టు క్రీడాకారుల ఆనందం

బ్రహ్మపుర క్రీడలు, న్యూస్‌టుడే: భువనేశ్వర్‌లోని కళింగ మైదానంలో శనివారం రాత్రి జరిగిన హాకీ ఇండియా లీగ్ టోర్నీ మొదటి మ్యాచులో వేదాంత కళింగ లాన్సర్స్ జట్టు గెలుపొందింది. ఈ మ్యాచులో కళింగ లాన్సర్స్ జట్టు క్రీడాకారులు 6-1 గోళ్ల తేడాతో ఎస్‌జీ పైలర్స్ జట్టు క్రీడాకారులపై గెలుపొందారు. అంతకుముందు నిర్వహించిన ప్రారంభ వేడుకల్లో గవర్నరు డాక్టర్ కె.హరిబాబు, క్రీడల మంత్రి సూర్యవంశీ సూరజ్, హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ తిర్కి అతిథులుగా హాజరై టోర్నీ ట్రోఫీని ఆవిష్కరించారు. తరువాత మ్యాచు వీక్షించి ఇరు జట్ల క్రీడాకారులను వారు అభినందించారు. వేడుకల్లో రాష్ట్ర క్రీడాశాఖ కార్యదర్శి సచిన్ యాదవ్, అదనపు కార్యదర్శి బిజయకుమార్ స్వయిన్, సంచాలకుడు విజయ్ ఎద్దుల, హాకీ ఇండియా, ఒడిశా హాకీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

ప్రారంభ వేడుకల్లో గవర్నరు హరిబాబు, మంత్రి సూర్యవంశీ, దిలీప్ తిర్కి తదితరులు

కళల కాణాచి గంజాం జిల్లా

జగన్నాథ విగ్రహం వద్ద దీపం వెలిగిస్తున్న పాలనాధికారి

గోపాలపూర్, న్యూస్‌టుడే: వికసిత్ భారత్‌లో సాంస్కృతిక వైభవానికి ప్రాధాన్యం ఉందని, కళామతల్లి ప్రతిష్ఠ కోసం కేంద్రం పలు కార్యక్రమాలు చేపట్టినట్లు గంజాం పాలనాధికారి వి.కార్తికేయ పాండ్యన్ చెప్పారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలోని ఈస్టర్న్ జోన్ కల్చరల్ సెంటర్ (ఈజెడ్‌సీసీ) గోపాల్‌పూర్ స్వర్గద్వారం పార్కు వేదికగా రెండు రోజుల నృత్యోత్సవాలు చేపట్టింది. ఈ వేడుకలను శనివారం రాత్రి కీర్తివాసన్ ప్రారంభించి మాట్లాడారు. కళల కాణాచి గంజాం జిల్లా వైభవం విశ్వవ్యాప్తంగా చెప్పారు. ఈ జెడ్‌సీసీ గోపాల్‌పూర్ పర్యాటక కేంద్రంలో ప్రముఖ కళాకారులతో ఉత్సవాలు చేపట్టడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో బ్రహ్మపుర నగర కమిషనర్ అరవింద రాజు షిర్కే, సబ్‌కలెక్టరు అవినాష్ కుమార్, ఎస్పీ డాక్టర్ శ్రవణ వివేక్ ఎం, ఇతర అధికారులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో ఒడిస్సీ, జానపద, ఆధునిక నృత్యాలు, చారిత్రకమైన ప్రహ్లాద నాటకం, దొండోనాచో తదితరాలు సందర్శకులను అలరించాయి.

గంజాం జిల్లా వైభవంపై శంఖారావం

వైభవంగా గజపతి ఉత్సవాలు ప్రారంభం

ఉత్సవాలను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యేలు రూపేష్, దాశరథి, కలెక్టర్ అక్షయ్

పర్లాఖెముండి, న్యూస్‌టుడే: పట్టణంలోని గజపతి క్రీడా మైదానంలో కలెక్టర్ అక్షయ్ సునీల్ అగర్వాల్ అధ్యక్షతన ఆదివారం నుంచి ఐదు రోజులపాటు జరుగనున్న గజపతి ఉత్సవాలను ఆదివారం సాయంత్రం ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, అతిథులుగా మోహన ఎమ్మెల్యే దాశరథి గమాంగ్, జిల్లా పరిషత్ అధ్యక్షుడు గవర్నర తిరుపతిరావు, ఎస్పీ జతీంద్ర పండా, పురపాలక అధ్యక్షురాలు నిర్మల శెఠి పాల్గొని రిబ్బన్ కట్ చేసి ఉత్సవాలను ప్రారంభించారు.

బ్రహ్మపురలో పోలీసు ఇన్‌స్పెక్టర్ల బదిలీలు

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: బ్రహ్మపుర పోలీసు జిల్లా పరిధిలోని బ్రహ్మపుర నగరంలో పలు పోలీసు స్టేషన్ల ఐఐసీ (ఇన్‌స్పెక్టరు ఇన్‌ఛార్జి)లు బదిలీ అయ్యారు. శనివారం జరిగిన జిల్లా పోలీసు ఎస్టాబ్లిష్‌మెంట్ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. బ్రహ్మపుర బైద్యనాథపూర్ ఠాణా ఐఐసీ సుచిత్ర పరిదాను పయినామడియమట్టు బదిలీ చేసినట్లు బ్రహ్మపుర ఎస్పీ శరవణ వివేక్ ఎం. ఓ ఉత్తర్వులో పేర్కొన్నారు. పెద్దబజారు ఠాణా ఐఐసీ బాబా శంకర సరాప్‌ను కూడా పయినామడియమట్టు, మహిళా ఠాణా ఐఐసీ అహల్యా మహారణాను డీసీఆర్‌బీకి, బ్రహ్మపుర టౌన్ ఠాణా ఇన్‌స్పెక్టరు సుజాతా కన్హర్‌ను మహిళా ఠాణా ఐఐసీగా బదిలీ చేశారు. హెడ్‌క్వార్టర్ ఉన్న ఇన్‌స్పెక్టరు శుభ్రత్ కుమార్ బెహరను బైద్యనాథపూర్ ఠాణాకు, ఆశిష్ కుమార్ స్వయిన్‌ను పెద్దబజారు ఠాణాకు, ప్రదీప్ కుమార్ దాస్‌ను గుసానినువాగాం ఠాణాకు, సౌమ్యరంజన్ జీనీ, గాయత్రీ గొచ్ఛాయత్‌లను సైబర్ ఠాణాకు బదిలీ చేసినట్లు ఎస్పీ ఆ ఉత్తర్వుల్లో తెలిపారు.

చిలికాలో పక్షుల లెక్కింపు

తంపర జలాశయంలో కనువిందు చేస్తున్న స్వదేశీ, విదేశీ పక్షులు

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: ఆసియాలో అతి పెద్ద ఉప్పునీటి సరస్సుగా ఖ్యాతి గాంచిన చిలికాలో ఆదివారం పక్షుల లెక్కింపు చేపట్టారు. చిలికా వన్యప్రాణి డివిజన్ ఆధ్వర్యంలో 22 బృందాలు ఇందులో పాల్గొన్నాయి. ఆయా బృందాల్లో పక్షి నిపుణులు, అటవీ శాఖ అధికారులు, సిబ్బంది, బొంబే నేచుర్ హిస్టరీ సొసైటీ శాస్త్రవేత్తలు, వివిధ సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. గంజాం, పూరీ, ఖుర్దా జిల్లాలకు విస్తరించిన చిలికా సరస్సుకు ఏటా శీతాకాలంలో లక్షలాది స్వదేశీ, విదేశీ పక్షులు వలస వస్తున్న సంగతి తెలిసిందే.

బ్రహ్మపుర అటవీ డివిజన్ ఆధ్వర్యంలో..

బ్రహ్మపుర అటవీ డివిజన్ ఆధ్వర్యంలోనూ ఆదివారం పక్షుల లెక్కింపు జరిగింది. డివిజన్‌లోని బ్రహ్మపుర, సామంతియాపల్లి, కళ్లికోట, దిగపహండి అటవీ రేంజ్‌ల పరిధుల్లోని రుషికుల్యా, బాహుదా, ఘోడాహాడ తదితర నదులు, జలాశయాలు, భారీ చెరువుల్లో తదితరాల్లో ఈ లెక్కింపు చేపట్టారు. ఆయాచోట్ల మొత్తం 49 బృందాలు లెక్కింపుల్లో పాల్గొన్నాయి. గంజాం జిల్లా ఛత్రపురంలోని తంపర జలాశయంలో భారీగా స్వదేశీ, విదేశీ జాతుల పక్షుల్ని గుర్తించామని పక్షి ప్రేమికులు స్వాధీన్ కుమార్ సాహు, శిబరామ్ పాణిగ్రాహి మధ్యాహ్నం 'న్యూస్‌టుడే'కు చెప్పారు.

చిలికా సరస్సులో బైనాక్యులర్ల ద్వారా పరిశీలిస్తున్న పక్షి నిపుణులు, చిత్రంలో బృందం సభ్యులు

ఈ నెల 22న సుభద్ర సొమ్ము

భువనేశ్వర్, న్యూస్‌టుడే: ఈ నెల 22న 4.57 లక్షల మందికి సుభద్ర సొమ్ము చెల్లింపులు జరుగుతాయని ఉపముఖ్యమంత్రి ప్రభాతి పరిడ చెప్పారు. ఆదివారం భువనేశ్వర్‌లో ఆమె విలేకరులతో మాట్లాడుతూ... 18వ లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమచేయాలనుకున్నామని అనివార్య కారణాల వల్ల స్వల్ప ఆలస్యం జరుగుతున్నట్లు తెలిపారు. ఇది వరకటి వాయిదాల్లో ఈ కేవైసీ ఇబ్బందుల వల్ల సొమ్ము అందని వారికి గురువారం న్యాయం జరుగుతుందన్నారు.

ధాన్యం తినేసిన ఏనుగుల గుంపు

బ్రహ్మపుర, న్యూస్‌టుడే: గంజాం జిల్లా సన్నాఖెముండి సమితిలోని సింపిపూర్ గ్రామంలో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఏనుగుల గుంపు ప్రవేశించింది. గ్రామ శివార్లలో రైతులు భద్రపరిచిన బస్తాల్లోని ధాన్యాన్ని తినేశాయి. పలు బస్తాల్ని తొక్కి నాశనం చేశాయి. సమీపంలోని పండ్ల, కాయగూరల పంటల్ని కూడా అవి నాశనం చేశాయి. ఆదివారం బాధిత రైతుల ద్వారా సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది గ్రామానికి చేరుకుని నష్టాన్ని పరిశీలించారు.

గజల్ శ్రీనివాస్‌కు రాతెస ధన్యవాదాలు

ఖరగ్‌పూర్: ఇటీవల ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలు విజయవంతంగా ముగిసిన సంగతి విదితమే. ఈ మహాసభల్లో నిర్వాహకులు డా.గజల్ శ్రీనివాస్ ప్రతిపాదించిన తీర్మానాలలో రాతెస ప్రతిపాదించిన మూడు తీర్మానాలను పేర్కొనడంతో ఆనందంగా ఉందని అధ్యక్షుడు రాళ్లపల్లి సుందర రావు శ్రీనివాస్‌కు ధన్యవాదాలు తెలిపారు.

నేటి నుంచి జంతు వైద్య శిబిరాలు

పార్వతీపురం గ్రామీణం: జిల్లాలో నేటి నుంచి ఈ నెలాఖరు వరకు జంతు వైద్య శిబిరాలు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధమైందని జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి ఎస్.మన్మథరావు తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ. శిబిరాలు నిర్వహించనున్నాం. సోమవారం పార్వతీపురం మండలం చినబొండపల్లిలో శిబిరం మొదలవుతుంది.

అలరించిన శాస్త్రీయ గానం

కర్ణాటక సంగీతం ఆలపిస్తున్న గాయకురాలు

భువనేశ్వర్, న్యూస్‌టుడే: రాజధాని సంగీత ఉత్సవాలు-2026లో భాగంగా శనివారం రాత్రి జాతీయ స్థాయిలో ఖ్యాతిగాంచిన గాయకులు కర్ణాటక, హిందుస్థానీ గానంతో ఆహూతులను సమ్మోహితులను చేశారు. భువనేశ్వర్‌లోని చారిత్రక రాజరాణి ఆలయ ప్రాంగణంలో సంగీత ఉత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.

జాతీయ విలువిద్యలో మనస్వరికి కాంస్యం

మనస్వరి హస్తక్

బ్రహ్మపుర క్రీడలు, న్యూస్‌టుడే: మణిపూర్‌లో ఈ నెల 14 నుంచి 18 వరకు జరిగిన 69వ ఎస్‌జీఎఫ్‌ఐ జాతీయ పాఠశాలల అండర్-19 బాలబాలికల విలువిద్య పోటీల్లో రాష్ట్ర బాలిక ప్రతిభ చాటింది. శనివారం నిర్వహించిన ఇండియన్ రౌండ్‌లో రాష్ట్రానికి చెందిన మనస్వరి హస్తక్ తృతీయ స్థానంలో నిలిచి కాంస్య పతకం గెలుచుకుంది.

బ్యాడ్మింటన్‌లో ఆరాధన ఛాంపియన్

ట్రోఫీ అందుకుంటున్న ఆరాధన బెబర్త

కొరాపుట్, న్యూస్‌టుడే: రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ తరఫున భద్రక్‌లో నిర్వహించిన రాష్ట్ర ఛాంపియన్ షిప్ పోటీల్లో కొరాపుట్‌కు చెందిన ఆరాధన బెబర్త అండర్ 19 విభాగంలో ఛాంపియన్‌గా నిలిచింది.

అశుతోష్ మృతి తీరని లోటు

నివాళులు అర్పిస్తున్న ప్రముఖులు

రాయగడ, న్యూస్‌టుడే: పాత్రికేయుడిగా అందరి చేత గుర్తింపు పొందిన అశుతోష్ కుమార్ పట్నాయక్ మృతి పాత్రికేయ రంగానికి తీరని లోటని అదనపు కలెక్టర్ నవీన్ చంద్ర నాయక్ అన్నారు. ఆదివారం జిల్లా సంస్కృతి భవనంలో ప్రెస్, మీడియా సంక్షేమ సంఘం ఏర్పాటు చేసిన సంతాప సభలో పాల్గొన్నారు.

ఘనంగా వార్షికోత్సవాలు

కాలమానిని ఆవిష్కరిస్తున్న అతిథులు, నిర్వాహకులు

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: ఒడిశా చిత్రాలయ యజమానుల మహాసంఘం సదుగాళ్ శాఖ 21వ వార్షికోత్సవాలు ఆదివారం బ్రహ్మపురలో ఘనంగా జరిగాయి. స్థానిక గుసానినువాగాంలోని గోపాలకృష్ణ రంగమంచ్‌లో నిర్వహించిన వేడుకలకు నారాయణ సాహు అధ్యక్షత వహించారు. అతిథులుగా గంజాం జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షుడు సూరత్‌చంద్ర ప్రధాన్, జిల్లా దొండకాళీ మహాసంఘం అధ్యక్షుడు బ్రజసుందర్ మల్లిక్, నిర్వాహక మహాసంఘం గంజాం జిల్లా అధ్యక్షుడు దిలీప్‌కుమార్ సామంతరా, కార్యదర్శి దుర్గాప్రసాద్ ఆచార్య తదితరులు పాల్గొన్నారు. చిత్రాలయ రంగంలో ఎదురవుతున్న సమస్యలపై సమావేశంలో చర్చించారు.

శిశిర సరస మేళా మరో రెండ్రోజులు

సంఘాల మహిళల్ని సత్కరిస్తున్న మంత్రి నాయక్

భువనేశ్వర్, న్యూస్‌టుడే: భువనేశ్వర్ జనతా మైదాన్‌లో ఏర్పాటైన 'శిశిర సరస-2026' మేళా మరో రెండ్రోజులు పొడిగిస్తున్నట్లు గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి రబినారాయణ నాయక్ చెప్పారు. ఈ నెల 10న ప్రారంభమైన మేళా 18న ముగియాల్సి ఉంది. విక్రయాలు ఆశాజనకంగా ఉన్నందున మహిళా సంఘా (ఎస్‌హెచ్‌జీ)ల వినతి మేరకు మేళా పొడిగించాలని నిర్ణయం తీసుకున్నామని మంత్రి చెప్పారు. ఈ సందర్భంగా మహిళల్ని మంత్రి సత్కరించారు.

మహిళా జర్నలిస్టుపై దాడి : నిరసన

ఖరగ్‌పూర్, న్యూస్‌టుడే: ముర్షిదాబాద్ జిల్లా బేల్డంగా పట్టణంలో మహిళా జర్నలిస్టు సోమా మైతీపై శుక్రవారం కొందరు దాడి జరిపి గాయపరిచిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో బేల్డంగా భగ్గుమంది. పలుచోట్ల నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఆందోళనకారులు ఎక్కడికక్కడ టైర్లను కాల్చి రాకపోకలను స్తంభింప చేశారు.

నిరసన ప్రదర్శనలతో భగ్గుమన్న బేల్డంగా

పర్యాటక ప్రాంతాలపై చిన్నచూపు

కురిలి ప్రాంతంలో ఎమ్మెల్యే కడం

సిమిలిగుడ, న్యూస్‌టుడే: పొట్టంగి సమితిలో అందమైన పర్యాటక ప్రదేశాలున్నాయని, ఆ శాఖ ఈ ప్రాంతాల పట్ల చిన్నచూపు చూస్తోందని ఎమ్మెల్యే రామచంద్ర కడం ఆరోపించారు. పొట్టంగి సమితి కురిలి గ్రామంలోని పాముల రాయి గుహ, పర్వతం, దిబ్బరాయి తదితర సుందర ప్రదేశాలను ఎమ్మెల్యే ఆదివారం సందర్శించి వీటిని పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

విజేతలకు ప్రశంసా పత్రాలు

నవరంగపూర్, న్యూస్‌టుడే: జిల్లాలోని డాబుగావ్ సమితిలో ఉన్న ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల వార్షికోత్సవం శనివారం ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మనోహర్ రంధారి వివిధ పోటీల్లో గెలిచిన విజేతలకు ప్రశంసాపత్రాలు, ట్రోఫీలు అందజేశారు.

ప్రశంసాపత్రాలు పట్టుకున్న విద్యార్థులు, ఎమ్మెల్యే తదితర అధికారులు

వందేమాతరం జాగృత గీతం

బహుమతులు అందుకున్న విజేతలు, వేదికపై అతిథులు

రాయగడ, న్యూస్‌టుడే: వందేమాతరం 150 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా శనివారం సాయంత్రం బిజు పట్నాయక్ ఆడిటోరియంలో పురస్కార సభ జరిగింది. ముఖ్య అతిథిగా అదనపు కలెక్టర్ నవీన్ చంద్ర నాయక్ పాల్గొని వందేమాతరం ప్రజలందరినీ జాగృత పరిచే గొప్ప గీతమన్నారు. పలు కార్యక్రమాలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు.

క్రమశిక్షణతోనే ఉన్నత శిఖరాలు

ప్రసంగిస్తున్న ఎంపీ సప్తగిరి

సిమిలిగుడ, న్యూస్‌టుడే: పట్టణంలోని ఢిల్లీ పబ్లిక్ సెకండరీ స్కూల్ వార్షికోత్సవం శనివారం ఘనంగా జరిగింది. ముఖ్యఅతిథిగా ఎంపీ సప్తగిరి ఉలక పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రమశిక్షణ ఉంటే ఉన్నత స్థాయికి ఎదుగుతామన్నారు. పొట్టంగి ఎమ్మెల్యే రామచంద్ర కడం తదితరులు పాల్గొన్నారు.

రైతులపై ఎందుకింత నిర్లక్ష్యం

పర్లాఖెముండి, న్యూస్‌టుడే: గుసాని సమితిలోని పలు పంచాయతీల్లో అడవి పందుల బెడద వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. గ్రామానికి చెందిన కొందరు రైతులు పండించిన సుమారు 8 ఎకరాలకు పైగా ధాన్యాన్ని అడవి పందులు తినేశాయని, రైతులపై యంత్రాంగం ఎందుకింత నిర్లక్ష్యం వహిస్తోందని ప్రశ్నిస్తున్నారు.

పందులు చెల్లాచెదురు చేసిన ధాన్యం

ఘనంగా ఠాకూర్ చంద్ర జయంతి

పర్లాఖెముండి, న్యూస్‌టుడే: ఠాకూర్ అనుకుల చంద్ర 138వ జయంతి వార్షికోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని రాజు వీధిలో జగన్నాథ మందిర ప్రాంగణం నుంచి ఆయన చిత్రపటాన్ని పట్టణ పురవీధుల్లో ఊరేగింపు కార్యక్రమం చేపట్టారు.


పట్టణంలో ర్యాలీ చేపడుతున్న భక్తులు

గిరిజన అభివృద్ధికి పెద్ద పీట

శిబిరంలో పాల్గొన్న కలెక్టర్ మనోజ్‌సత్య వాన్ మహాజన్ తదితరులు

కొరాపుట్, న్యూస్‌టుడే: జిల్లా కేంద్రంలో గిరిజన అభివృద్ధిపై శిక్షణా శిబిరం నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జిల్లాలో గిరిజన అభివృద్ధి కోసం అమలు చేస్తున్న పలు ప్రణాళికలపై చర్చించి వాటి ప్రాధాన్యతపై కలెక్టర్ మనోజ్ సత్యవాన్ మహాజన్ వివరణ ఇచ్చారు.

పరిసరాల శుభ్రం

రాణి డుడుమా జలపాతం వద్ద శ్రమదానం

సిమిలిగుడ, న్యూస్‌టుడే: అంతర కళాశాల స్థాయి యువజన వారోత్సవాల్లో రెండో రోజు విద్యార్థులంతా నందపూర్ సమితిలో రాణి డుడుమా జలపాతానికి వెళ్లి పరిసర ప్రాంతాల్ని శుభ్రం చేశారు. మాజీ సీఎం జీను హీకాకా, మాజీ ఎమ్మెల్యేలు ప్రీతమ్ పాఢి, ప్రఫ్ఫుల కుమార్ పంగి తదితరులు పాల్గొన్నారు.

నందపూర్ సమితిలో ఎంపీ పర్యటన

సిమిలిగుడ, న్యూస్‌టుడే: నందపూర్ సమితిలో కొరాపుట్ ఎంపీ సప్తగిరి ఉలక ఆదివారం పర్యటించారు. వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై సమీక్షించారు. నందపూర్ ప్రాంతంలో సందర్శించగా కార్యకర్తలు ఆయనకు అఖండ స్వాగతం పలికి భారీ ర్యాలీ నిర్వహించారు.

ఎంపీ సప్తగిరి, ఎమ్మెల్యే కడం తదితరులు

ర్యాలీలో పాల్గొన్న సభ్యులు

రోడ్డు భద్రతపై చైతన్య ర్యాలీ

సిమిలిగుడ, న్యూస్‌టుడే: సునాబెడకు చెందిన ఏరోనాటిక్స్ కళాశాలకు చెందిన యూత్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై ఆదివారం చైతన్య ర్యాలీ నిర్వహించారు. కళాశాల నుంచి ఫై జోన్ గేట్ వరకు ప్లకార్డులతో ర్యాలీ చేస్తూ వాహనదారులకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కలిగించారు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు సంప్రదించండి
Cell: 80085 97609
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 80081 11237

వాహనం ఢీకొని ఇద్దరి దుర్మరణం

రాయగడ పట్టణం, న్యూస్‌టుడే: గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఆదివారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బగువా గ్రామానికి చెందిన గౌతం సాహు (18), చంద్రశేఖర్ మహాపాత్ర్ (22) ద్విచక్ర వాహనంపై జలేశ్వర్ రైల్వేస్టేషన్‌కు వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. హైవే-57లోని జలేశ్వర్ - చందనేశ్వర్ రహదారిపై నంపో కూడలి వద్ద వీరు ప్రయాణిస్తున్న మోటార్ సైకిల్‌ను గుర్తుతెలియని వాహనం ఢీకొంది. దీంతో యువకులిద్దరూ ఘటనా స్థలంలోనే మృతి చెందారు. మృత దేహాలను పోస్టుమార్టం కోసం ఓ సీహెచ్‌సీకి తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి..

జయపురం, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన జయపురం పట్టణం రత్నాకర్ గూడ ప్రాంతంలో జరిగింది. ఐఐసీ సచ్చీంద్ర ప్రధాన్ తెలిపిన వివరాల ప్రకారం... పర్శురామ్ సాహు (70) శనివారం నడుచుకుంటూ వెళ్తుండగా, గుర్తు తెలియని వాహనం అతడిని ఢీకొంది. స్థానికులు ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

పోలీసుల అదుపులో ఉపాధ్యాయుడు

రాయగడ గ్రామీణం, మునిగుడ, న్యూస్‌టుడే; రాయగడ జిల్లా మునిగుడ సమితి అంబోదల ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయుడు కృష్ణరాజును పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం..పాఠశాల ఆవరణలో ఉన్న సరస్వతి, గణపతి విగ్రహాలను ధ్వంసం చేసిన కృష్ణను ప్రధానోపాధ్యాయిని ఫిర్యాదు మేరకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

గుర్తు తెలియని జంతువు దాడి: 13 గొర్రెలు, మేక మృతి

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: గంజాం జిల్లా సన్నాఖెముండి సమితిలో పుడామారి పంచాయతీలోని బతాగడ గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని జంతువు దాడిలో 13 గొర్రెలు, ఓ మేక మృతిచెందాయి. గ్రామానికి చెందిన సంతోష్ గౌడ అనే రైతు ఊరి చివరల్లోని పశువుల శాలలో ఉంచిన గొర్రెలు, మేక మృతి చెంది ఉండటాన్ని శనివారం గుర్తించాడు. సమాచారం అందుకున్న పశు వైద్య కేంద్రం వైద్యులు, సిబ్బంది మధ్యాహ్నం గ్రామానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. గుర్తు తెలియని జంతువు దాడిలో అవి మృతిచెంది ఉంటాయని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కళేబరాలను స్వాధీనం చేసుకుని పరీక్షకు తరలించారు. బాధిత రైతు సంతోష్‌ను ప్రభుత్వం ఆదుకోవాలని, అటవీ శాఖ నష్ట పరిహారం ఇవ్వాలని గ్రామస్థులు కోరుతున్నారు.

బ్రహ్మోత్సవాల పనులకు శ్రీకారం

ఖరగ్‌పూర్, న్యూస్‌టుడే: పట్టణ పాత కోళీ ప్రాంతంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో మార్చి నెలలో ఆలయ స్వర్ణోత్సవ బ్రహ్మోత్సవాలు భారీ ఎత్తున నిర్వహించనున్నారు. దీనికోసం శనివారం రాత్రి కమిటీ సభ్యులు పూజలు నిర్వహించి బ్రహ్మోత్సవాల పనులకు శ్రీకారం చుట్టారు.

ఏనుగుల సంచారం

ఖరగ్‌పూర్, న్యూస్‌టుడే: పశ్చిమ మిద్నాపూర్‌లోని ఆనంద్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధి సఫాడహ గ్రామంలో ఏనుగులు సంచరిస్తున్నాయి. స్థానికంగా ఉన్న ఓ పొలంలో చొరబడి ఆలుగడ్డలను నాశనం చేశాయి.

పోలీసు అధికారుల బదిలీలు

ఖరగ్‌పూర్, న్యూస్‌టుడే: తూర్పు మిద్నాపూర్ జిల్లాలోని పోలీస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. 11 పోలీస్ స్టేషన్లకు చెందిన పోలీస్ అధికారులను బదిలీ చేసింది.

ఎస్ఐఆర్ హియరింగ్ ప్రారంభం

ఖరగ్‌పూర్, న్యూస్‌టుడే: ఓట్లు కోసం చేసిన దరఖాస్తులపై సందేహాలు ఉన్న ఓటర్లను పిలిచి హియరింగ్ జరిపే ప్రక్రియ రెండో విడత శనివారం ప్రారంభమైంది ఈ ప్రక్రియ ఈ నెల 31 వరకు జరగనుంది.

కోణార్క్ ఆలయ నిర్మాణానికి మత్స్యకారుల విరాళం

విరాళం అందిస్తున్న నాయకులు

నక్కపల్లి, న్యూస్‌టుడే: నక్కపల్లి మండలం నుంచి వలసవెళ్లిన మత్స్యకారులు ఒడిశాలోని కోణార్క్‌లో సొంతంగా నిర్మిస్తున్న సూర్యదేవుని ఆలయానికి రాజయ్యపేట, బోయపాడుకు చెందిన తెదేపా మత్స్యకార నాయకులు రూ. 75 వేలు విరాళాన్ని అందజేశారు. మంత్రి అనిత ఆదేశాలతో తెదేపా నాయకులు ఆదివారం కోణార్క్ చేరుకుని అక్కడి నాయకులకు నగదు అందించారు. ఈ కార్యక్రమంలో పిక్కి సత్తియ్య, పిక్కి గంగరాజు, పిక్కి కోదండరావు, లోకరాజు, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.

భారత్ బంద్‌కు సీపీఐ పిలుపు

నివాళులు అర్పిస్తున్న నేతలు

జయపురం, న్యూస్‌టుడే: వేతనాల పెంపు, నిత్యావసర వస్తువుల ధరల పెంపునకు వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి 12న భారత్ బంద్‌కు సీపీఐ పిలుపునిచ్చింది. జయపురం పట్టణం సీపీఐ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు బృంద బడనాయక్ నేతృత్వంలో ఆదివారం స్వాతంత్ర్య సమరయోధుడు, దివంగత సీపీఐ నేత సోమనాథ్ పాత్ర్‌కు నివాళులు అర్పించారు.

(c) eenadu

డబ్బా నిండింది... కాలువలో పడేద్దాం

పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘంలో చంద్రశేఖరస్వామి ఆలయ కూడలి వద్ద ఏర్పాటు చేసిన చెత్త డబ్బా నిండిపోవడంతో పక్కనే ఉన్న కాలువలో చెత్త పడేస్తున్నారు. దుర్వాసన, దోమల బెడదతో సమీప నివాసితులు ఇబ్బందులు పడుతున్నారు. సిబ్బందిని పంపించి చెత్త డబ్బా, కాలువలో ఉన్న చెత్తను తరలించేలా చర్యలు చేపడతామని పారిశుద్ధ్య విభాగ హెల్త్ అసిస్టెంట్ శేఖర్ తెలిపారు. –న్యూస్‌టుడే, పలాస

సగం రోడ్డుతో జనానికి ఇక్కట్లు

ఇచ్ఛాపురం 23వ వార్డులో మొదటి లైను నుంచి రెండో లైనుకు వెళ్లే మార్గంలో రాధాకృష్ణ మందిరం వద్ద రోడ్డు పనులు సగంలో నిలిచిపోయాయి. ఏడేళ్ల కిందట దీన్ని నిర్మించగా.. నిధులు చాలక సగంలో ఆపేశారు. నాటి నుంచి రాకపోకలకు అవస్థలు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కమిషనర్ రమేష్ స్పందిస్తూ కౌన్సిల్ తీర్మానం, నిధుల లభ్యత మేరకు సమస్యను పరిష్కరిస్తామన్నారు. – న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం

మురుగు సాగక.. సమస్యలు తీరక

బారువ మేజర్ పంచాయతీ చాట్లబజార్ ప్రధానరోడ్డు పరిధిలో కాలువలు లేకపోవడంతో స్థానికులు మురుగు సమస్య ఎదుర్కొంటున్నారు. మురుగు, వాడుకనీరు నిలిచిపోతోందని స్థానికులు వాపోతున్నారు. కాలువలు నిర్మించాలని కోరుతున్నారు. దీన్ని పంచాయతీ అభివృద్ధి అధికారి లక్ష్మణమూర్తి దృష్టికి తీసుకెళ్లగా ప్రతిపాదనలు పంపించి పనులు చేపడతామన్నారు. – న్యూస్‌టుడే, సోంపేట

మరుగున పడ్డాయి

ఇచ్ఛాపురం మూడో వార్డు ఏఎస్‌పేట పుర ప్రాథమిక పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు వినియోగించాల్సిన మరుగుదొడ్ల దుస్థితి ఇది. పాఠశాల ప్రారంభంలో నిర్మించిన వీటిని మళ్లీ మరమ్మతులు కూడా చేయలేదు. గోడలు పగుళ్లు బారి, కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. తలుపులు, లోపల పరికరాలన్నీ శిథిలమే.. పిల్లలు ఆరుబయటే కాలకృత్యాలు తీర్చుకోవాల్సి వస్తోంది. పుర కమిషనర్ నల్లి రమేష్ స్పందిస్తూ పరిశీలించి, ప్రతిపాదనలు పంపిస్తామన్నారు. – న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం

దారి మూసేసింది..

పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘం పరిధి నెహ్రూ నగర్‌లోని ఓ వీధిలో రహదారి మధ్యలో జిల్లేడు మొక్క పెరిగి రాకపోకలకు అడ్డంగా మారింది. దీంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. పనికిరాని మొక్కలు తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. పారిశుద్ధ్య కార్మికులను పంపించి తొలగిస్తామని పారిశుద్ధ్య విభాగ ఇన్‌ఛార్జి శేఖర్ తెలిపారు. – న్యూస్‌టుడే, పలాస

గిరిజనులు.. సహజత్వానికి ప్రతీకలు

మందస, న్యూస్‌టుడే: గిరిజనులు... సహజత్వానికి ప్రతీకలని, నేటికీ వారి జీవన శైలి విభిన్నమేనని ఏపీ ఎన్జీవోస్, గ్రీన్ ఆర్మీ అధ్యక్షుడు గోపాల్ పేర్కొన్నారు. సంక్రాంతి సందర్భంగా మందస మండలం సవరబావణపురం గిరిజనులకు శనివారం చలి దుప్పట్లు సమకూర్చారు. ఇంటింటికి మిఠాయిలు, నూతన వస్త్రాలు పంచారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులు ఎ.మధుబాబు, కె.సాయి వెంకట శివప్రసాద్, డి.శ్రీనివాసరావు, గ్రీన్ ఆర్మీ సభ్యుడు హుస్సేన్, గిరిజన సంఘ నాయకులు ధర్మారావు పాల్గొన్నారు.

స్వచ్ఛ పల్లెలతో ఆరోగ్యం

స్వచ్ఛ పల్లెలతోనే ఆరోగ్య వాతావరణం నెలకొంటుందని వక్తలు పేర్కొన్నారు. వజ్రపుకొత్తూరు మండలం అక్కుపల్లి పంచాయతీలో స్థానిక సర్పంచి లండ లోలాక్షీ ఆధ్వర్యంలో చెత్త సేకరణ మినీ ట్రాక్టర్‌ను ప్రారంభించారు. ఇంటింటి చెత్త సేకరణకు గ్రామస్థులు సహకరించాలని కోరారు. పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. మాజీ సర్పంచి లండ రామలింగం, వార్డు సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. – న్యూస్‌టుడే, వజ్రపుకొత్తూరు

రబీ పంటలకు అందుబాటులో ఎరువులు

సోంపేట, న్యూస్‌టుడే: రబీ పంటలకు ఎరువులు అందుబాటులో ఉన్నాయని మండల వ్యవసాయాధికారి బి.నర్సింహమూర్తి తెలిపారు. ఆయన శనివారం కొర్లాం ఎరువుల దుకాణంలో తనిఖీ చేసి నిల్వలు పరిశీలించారు. వరి, టమాట ఇతర పంటలకు అవసరమైన ఎరువులు పీఏసీఎస్, డీసీఎంఎస్ కేంద్రాలతోపాటు కొర్లాం దుకాణం ద్వారా పంపిణీకి చర్యలు తీసుకున్నామన్నారు. సిఫార్సు మేరకు మాత్రమే వినియోగించాలని రైతులకు సూచించారు.

కొర్లాం ఎరువుల దుకాణంలో తనిఖీలు నిర్వహిస్తున్న ఏవో నర్సింహమూర్తి

తీరంలో సౌర వెలుగులు

కంబాలరాయుడుపేట బీచ్ వద్ద శివాలయం ఏర్పాటు చేయడంతో పర్యాటకుల తాకిడి పెరిగింది. ఈ మేరకు స్థానిక మాజీ సర్పంచి కంబాల దానేసు కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడుకు బీచ్ వద్ద సోలార్ దీపాలు ఇవ్వాలని విన్నవించడంతో రూ.5 లక్షలకు పైగా నిధులు మంజూరు చేశారు. ఈమేరకు బీచ్ రోడ్డు, పరిసరాల్లో 20 దీపాలు ఏర్పాటు చేశారు. దీంతో స్థానికులు, పర్యాటకులు సంతోషం వ్యక్తం చేశారు. – న్యూస్‌టుడే, వజ్రపుకొత్తూరు గ్రామీణం

కేఆర్‌పేట బీచ్‌లో వేసిన సోలార్ దీపాలు

నిత్యావసర సరకుల పంపిణీ

ముకుందకు సరకులు అందజేస్తున్న ఉద్దానం యూత్ క్లబ్ సభ్యులు

కవిటి గ్రామీణం, న్యూస్‌టుడే: బొరివంక గ్రామానికి చెందిన గుడియా ముకుంద అనే నిరుపేద కుటుంబానికి ఉద్దానం యూత్ క్లబ్ సభ్యులు శిల్పి భైరి తిరుపతి ఆర్థిక సాయంతో అసిరిపోలమ్మ అమృత కలశంలో భాగంగా రెండు నెలలకు సరిపడే నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ సభ్యుడు దుద్ది సతీష్ కుమార్, యూత్ క్లబ్ అధ్యక్షుడు ఎల్.దీనబంధ్, డొంబరు, రాజు, ధర్మారావు, పాపారావు, గ్రామస్థులు, యువత తదితరులు పాల్గొన్నారు.

అట్టలి కొండ.. జనమే నిండా

పాలకొండ సమీపంలో అట్టలి కొండపై శనివారం భక్తులతో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. ఏటా కనుమ, ముక్కనుమ రోజుల్లో కొండపై కొలువుదీరిన కొండసూరమ్మ, మరిడమ్మలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సమీప ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. – న్యూస్‌టుడే, పాలకొండ

తోటపల్లికి పోటెత్తిన భక్తులు

గరుగుబిల్లి, న్యూస్‌టుడే: మండలంలోని తోటపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామిని శనివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య పెరిగింది. మన్యం, విజయనగరం జిల్లాలతోపాటు ఒడిశా నుంచి తరలివచ్చారు. ఆలయ నిర్వహణకు సరిపడా సిబ్బంది లేకపోవడం దర్శనంలో జాప్యం జరుగుతోందని భక్తులు చెబుతున్నారు.

ఆదమరిస్తే ఆపదే

సాలూరు పట్టణంలోని బంగారమ్మ కాలనీ అటవీశాఖ కార్యాలయానికి వెళ్లే దారిలో కల్వర్టు పలకలు విరిగి.. ఇనుప చువ్వలు పైకితేలి ప్రమాదకరంగా ఉన్నాయి. రాత్రివేళ పాదచారులు, ద్విచక్ర వాహనదారులు గాయాలపాలవుతున్నారు. పలకలు వేసి ప్రమాదాలు నివారించాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయం పుర ఏఈ అలేక్ కుమార్ వద్ద ప్రస్తావించగా మరమ్మతులు చేయిస్తామన్నారు. – న్యూస్‌టుడే, సాలూరు

చెత్త తొలగించరూ..

పొందూరు మండలంలోని గ్రామాల పరిధిలో చెత్త సేకరణ అస్తవ్యస్తంగా సాగుతోంది. పర్యవేక్షణ లోపంతో పూర్తిస్థాయిలో అమలు కావడం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో రహదారులు, కాలువల్లో వ్యర్థాలు వేస్తున్నారని, అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఈ విషయమై ఎంపీడీవో వాసుదేవరావు వద్ద ప్రస్తావించగా చర్యలు తీసుకుంటామన్నారు. – న్యూస్‌టుడే, పొందూరు గ్రామీణం

మట్టి దారే దిక్కు!

జి.సిగడాం మండలం గదబపాలెం గ్రామానికి వెళ్లే మట్టి రహదారి అధ్వానంగా ఉందని, రహదారికి ఇరువైపులా పనికిరాని మొక్కలు ఏపుగా పెరగడంతో అవస్థలు పడుతున్నామని గ్రామస్థులు చెబుతున్నారు. రహదారి మరమ్మతులు చేపట్టాలని పలుమార్లు విన్నవించుకున్నా అధికారులు పట్టించుకోలేదని అంటున్నారు. ఈ విషయంపై పంచాయతీరాజ్ ఏఈ లతశ్రీ వద్ద ప్రస్తావించగా రహదారి మరమ్మతులకు ఉన్నతాధికారులకు నివేదిక పంపించామని తెలిపారు. – న్యూస్‌టుడే, జి.సిగడాం

పగలూ వెలుగులే..

ఎచ్చెర్ల మండలం అరిణాం అక్కివలస గ్రామంలో వీధి దీపాలు నిరంతరం వెలుగుతునే ఉన్నాయి. ప్రధాన వీధిలో ఉన్న అన్ని దీపాలు రాత్రి, పగలు తేడా లేకుండా వెలుగుతున్నాయని అధికారులకు తెలియజేసినా స్పందించడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. దీంతో విద్యుత్తు వృథా అవుతోందని అధికారులు స్పందించి వీధి దీపాలు రాత్రి వేళల్లో మాత్రమే వెలిగేలా చూడాలని కోరుతున్నారు. పంచాయతీ కార్యదర్శి డి.జగదాంబ దృష్టికి తీసుకెళ్లగా క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. – న్యూస్‌టుడే, ఎచ్చెర్ల

దుర్వాసన.. దోమల బెడద

పొందూరు మండలం పుల్లాజీపేట గ్రామంలో కాలువలు అధ్వానంగా ఉండటంతో దోమల బెడద అధికంగా ఉందని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. నెలలు తరబడి కాలువల్లో పూడికలు తీయకపోవడంతో దుర్వాసన వ్యాపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. ఈ విషయాన్ని ఎంపీడీవో వాసుదేవరావు వద్ద ప్రస్తావించగా గ్రామ పంచాయతీ అధికారులతో మాట్లాడి చర్యలు చేపడతామన్నారు. – న్యూస్‌టుడే, పొందూరు గ్రామీణం

పొంచి ఉన్న ప్రమాదం

సరుబుజ్జిలి మండలంలోని పెద్దమాలపేట-సుబ్బపేట గ్రామాల మధ్య రహదారికి ఇరువైపులా పేరుకుపోయిన పనికిరాని మొక్కలను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. ఈ మొక్కల వల్ల విష సర్పాలు, అడవి పందుల భయం ఎక్కువగా ఉందని భయాందోళన చెందుతున్నారు. పనికిరాని మొక్కలను తొలగించాలని కోరుతున్నారు. ఈ విషయాన్ని ఎంపీడీవో ఎం.పావని వద్ద 'న్యూస్‌టుడే' ప్రస్తావించగా పరిశీలించి ఉపాధిహామీ పథకం పనుల్లో భాగంగా అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.– న్యూస్‌టుడే, సరుబుజ్జిలి

9 కి.మీ. నడిచి చదువుకున్న పాఠశాలకు

లావేరు, న్యూస్‌టుడే: విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తాను చదువుకున్న పాఠశాలకు శనివారం కాలినడకన వెళ్లారు. లావేరు మండలం మెట్టవలస గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాలకు రణస్థలం మండలంలోని స్వగ్రామం వరహానర్సింహపురం నుంచి కుమార్తె నిఖిలతో కలిసి 9 కి.మీ. నడుచుకుంటూ చేరుకున్నారు. విద్యార్థి దశలోని రోజులను గుర్తు చేసుకున్నారు. ఈ ప్రయాణంలో పలు గ్రామాల మీదుగా వెళ్లడంతో ఆయా ప్రాంతాల ప్రజలు ఎంపీకి ఘనస్వాగతం పలికారు. అనంతరం పాఠశాలలో పూర్వ విద్యార్థులు, స్నేహితులతో కలిసి 50 వసంతాల నిర్వహణ కార్యక్రమంపై చర్చించారు. ఎంపీ మాట్లాడుతూ.. స్వర్ణోత్సవాలను ఏప్రిల్ నెలలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్నామని, దీనికి అందరూ సహకరించాలన్నారు.

మెట్టవలస పాఠశాలకు కాలి నడకన వెళ్తున్న ఎంపీ కలిశెట్టి

శాస్త్రోక్తంగా హనుమాన్ దర్శనోత్సవం

ఇచ్ఛాపురంలోని కోదండరామస్వామి దేవాలయంలో శనివారం ముక్కనుమ హనుమత్ దర్శనోత్సవాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. త్రేతాయుగంలో హనుమాన్‌కు ఇచ్చిన వరం ప్రకారం కలియుగంలోనూ శ్రీరామ హనుమత్ దర్శనోత్సవాలు అన్ని ప్రముఖ శ్రీరామక్షేత్రాల్లో జరుగుతున్నాయని వేదపండితులు పద్మకుమార్ ఆచార్యులు పేర్కొన్నారు. ఆలయ ధర్మకర్తలు ప్రత్తి శ్రీలక్ష్మి, సాకేత్‌ల పర్యవేక్షణలో ఏర్పాట్లు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఉదయం అభిషేకాలు, సిందూర మర్ధనం, సాయంత్రం హనుమాన్ మందిరం వద్దకు శ్రీరాములవారిని కొలువుదీర్చి, పూజలు జరిపారు. ఈ సందర్భంగా హనుమాన్, శ్రీరామ కీర్తనలను ఆలపించిన కళాకారులు అందరినీ అలరించారు. – న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం

ఊరంతా ఏకమై.. స్వచ్ఛతకు రూపమై

బియ్యాలవలసలో 'ముస్తాబు' వెలుగులు

'ముస్తాబు'.. వినడానికి ఓ చిన్న పదమే.. కానీ ఓ ఐఏఎస్ అధికారికి వచ్చిన ఆలోచన కేవలం విద్యార్థులకే పరిమితం కాకుండా మారుమూల పల్లెలకు సైతం విస్తరిస్తోంది. పరిశుభ్రత వెలుగులు విరజిమ్ముతున్నాయి. ఇందుకు నిదర్శనంగా మన్యంలోని ఓ గిరిజన గ్రామం నిలుస్తోంది.

– న్యూస్‌టుడే, గుమ్మలక్ష్మీపురం, కురుపాం గ్రామీణం

పది రోజుల్లో చక్కదిద్ది..

జిల్లాలోని బడుల్లో మొదలై.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో అమలవుతున్న కార్యక్రమం 'ముస్తాబు'. ఆపై ఇది జిల్లాలోని గ్రామాల్లోనూ అమలయ్యేలా యంత్రాంగం చర్యలు తీసుకుంది. ఆ సూచనలను పక్కాగా అమలు చేసి.. ఆదర్శ గ్రామంగా మారింది కురుపాం మండలం బియ్యాలవలస. 50 ఇళ్లు, సుమారు 250 మంది జనాభా ఉన్న ఆ పల్లె ప్రధాన రహదారి అపరిశుభ్రంగా ఉండడంతో ఒకప్పుడు ముక్కు మూసుకుని నడవాల్సిన పరిస్థితి. అలాంటిది గ్రామస్థులంతా ఏకమై పది రోజుల్లోనే పల్లెను పరిశుభ్రంగా తీర్చిదిద్దారు. ఉన్నతాధికారుల మన్ననలు పొంది గ్రామాన్ని పురస్కారానికి ఎంపికయ్యేలా చేశారు.

మొక్కలకు వెదురు కర్రలతో ఏర్పాటు చేసిన కంచె, ముస్తాబు చేసిన రహదారి

ఊరు మారింది: 'ముస్తాబు' మా ఊరినే మార్చేసింది. ఇంత అందంగా చేస్తామనుకోలేదు. అంతా ఏకం కావడంతోనే ఇది సాధ్యమైంది. ప్రతి పల్లెలోనూ ఇలాంటి కార్యక్రమాలు చేపడితే ఎంతో బాగుంటుంది. మా గ్రామానికి అవార్డు ఇస్తామని చెప్పడం సంతోషంగా ఉంది.

- తాడంగి పద్మావతి, బుద్ధేశ్వరరావు, యూత్ సభ్యులు

ఐక్యతకు పురస్కారం: స్థానికంగా లభ్యమయ్యే వెదురుతోనే గ్రామాలను సుందరంగా తీర్చిదిద్దుకోవచ్చని బియ్యాలవలస గ్రామస్థులు నిరూపించారు. ఐక్యతకు నిదర్శనంగా నిలిచిన వీరికి ఈనెల 26న గణతంత్ర దినోత్సవం రోజున పురస్కారం ప్రదానం చేయనున్నాం. ప్రతిఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించేలా యువత చైతన్యం కలిగించాలి. - ప్రభాకరరెడ్డి, కలెక్టర్

వెదురు బెంచీపై గ్రామస్థులు

కలెక్టర్ ప్రభాకరరెడ్డి శ్రీకారం చుట్టిన 'ముస్తాబు' కార్యక్రమాన్ని పంచాయతీ కార్యదర్శి వెంకటనాయుడు స్థానిక యువత, మహిళలు, పెద్దలకు వివరించారు. అంతా కలిసి సుమారు రూ.50 వేలు పోగు చేశారు. గ్రామంలోని

అడుగుపెడితే ఆహ్లాదం

ప్రతి ఉద్యోగి 5, సచివాలయ ఉద్యోగులు 4 చొప్పున మొక్కలతోపాటు మరికొన్ని పండ్లు, పువ్వులు, అలంకార, ఆక్సిజన్ మొక్కలను అందించారు. రహదారికి ఇరువైపులా నాటించి, వెదురు కర్రలతో కంచెలు ఏర్పాటు చేసి, రంగులు వేశారు. మొక్కలకు జాతీయ నాయకుల పేర్లు పెట్టారు. యువతను బ్లాక్‌లుగా విభజించి సంరక్షణ బాధ్యతలు అప్పగించారు. విద్యుత్తు స్తంభాలు కావాలని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో రోజుల వ్యవధిలోనే నాలుగు ఏర్పాటు చేశారు. గ్రామంలోకి అడుగు పెట్టిన వెంటనే ఆహ్లాదకర వాతావరణం కనువిందు చేస్తోంది. వెదురు కర్రల బెంచీలు, వాటికి ఇరువైపులా వెదురు చెత్తబుట్టలు ఆకట్టుకుంటున్నాయి. రోజూ రెండు పూటలా పారిశుద్ధ్య కార్మికులు శుభ్రం చేయడంతో వీధులు, కాలువలు చక్కగా కనిపిస్తున్నాయి.

గోడు వినండి.. గొంతు తడపండి

– న్యూస్‌టుడే, పొందూరు గ్రామీణం

ఎన్నో ఏళ్ల నుంచి మహిళలు పడుతున్న కష్టాలు తీర్చి, ప్రతీ ఇంటికి రక్షిత మంచినీరు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన జల్‌జీవన్‌మిషన్ పనులు పడకేశాయి. ప్రజల భాగస్వామ్యంతో గ్రామీణ తాగునీరు, పారిశుద్ధ్య కమిటీ పర్యవేక్షణలో చేపట్టిన నీటి పథకాల నిర్మాణాలు అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. మరో రెండు నెలల్లో వేసవి ప్రారంభం కానుంది. ఇప్పటికే నియోజకవర్గంలో పలు గ్రామాల్లో రక్షిత నీటి వసతులు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. పొందూరు మండలంలో గ్రామాల్లో జల్‌జీవన్ మిషన్ పనులను కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతోంది. పొందూరు మండలంలో 23 చోట్ల మాత్రమే గ్రామాల్లో పనులు పూర్తి చేశారు. మరో 15 చోట్ల పనులు జరుగుతున్నాయి. 30 గ్రామాల్లో పనులకు బిల్లులు విడుదలకాక మధ్యలోనే నిలిచిపోయాయి.

కృష్ణాపురం గ్రామంలో నిరుపయోగంగా పైపులు

❖ నియోజకవర్గంలో నాలుగు మండలాల్లోనూ ఇదే పరిస్థితి దర్శనమిస్తుంది. కొన్ని చోట్ల గుత్తేదారులకు బిల్లులు విడుదల కాకపోవడంతో గుత్తేదారులు పనులు నిలిపివేశారు. కొన్ని గ్రామాల్లో నీటి నిర్మాణాలు పూర్తికాకుండానే శిథిలావస్థకు చేరుతున్నాయి. ట్యాంకులు అలంకార ప్రాయంగా పడి ఉన్నాయి. నిధుల లేమితో పలు గ్రామాల్లో పనులు ప్రారంభం కాలేదు. మండలాల్లో పలు గ్రామాల్లో పథకాలు మంజూరు చేయక ఆ గ్రామాల ప్రజలు రక్షిత నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు.

చేతిపంపులే దిక్కు

పొందూరు మండలంలో పలు చోట్ల గ్రామాల్లో జల్‌జీవన్ మిషన్ పనులు ముందుకు సాగకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ చేతిపంపుల నుంచి నీరు తెచ్చుకొని తాగుతున్నారు. గ్రామాల్లో నీటి కోసం అల్లాడుతున్నారు. కొన్ని గ్రామాల్లో పనులు పూర్తయినా ప్రారంభం కాలేదని గ్రామస్థులు వాపోతున్నారు. పలు గ్రామాల్లో మహిళలు పొలంలో ఉన్న బావిల్లో నీరు తెచ్చుకొని వినియోగిస్తున్నామని తెలిపారు. వేసవిలోగా పనులు పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

గుత్తేదారులకు నోటీసులు

జల్‌జీవన్ మిషన్ పనులకు బిల్లులు విడుదల చేయకపోవడంతో గుత్తేదారులు పనులు నిలిపివేశారు. మార్చి నెల చివరి వారంలోగా పనులు పూర్తి చేయాలి. గడువులోగా నిర్మాణాలు పూర్తి చేసి రక్షిత నీరు ఇంటింటికీ ఇవ్వాలని గుత్తేదారులకు నోటీసులు జారీ చేశాం. సకాలంలో పనులు పూర్తిచేసేందుకు చర్యలు చేపడుతున్నాం.

– ఎం.వి.కె. నాయుడు, ఏఈ, ఆర్‌డబ్ల్యూఎస్, పొందూరు

జలపాతాలకు పండగొచ్చింది

సంక్రాంతి నేపథ్యంలో సాలూరు మండలంలోని శిఖపరువు, దళాయివలస జలపాతాల వద్ద శనివారం పర్యాటకులు ఆనందంగా గడిపారు. కుటుంబాలతో సహా స్నానాలు చేస్తూ అక్కడే సామూహిక భోజనాలు చేశారు.

–న్యూస్‌టుడే, సాలూరు గ్రామీణం

పంట నష్టం సర్వే మొదలు

పార్వతీపురం గ్రామీణం, న్యూస్‌టుడే: పార్వతీపురం పరిసరాల్లో గజ సంచారంలో నష్టపోయిన పంటల సర్వే మొదలైందని డీఎఫ్‌వో జీపీపీ ప్రసూన అన్నారు. పార్వతీపురం మండలంలో నవంబరు వరకు పరిహారం అందించామన్నారు. ఏనుగుల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసి నివేదికలు అందించగానే.. ఉన్నతాధికారుల ఆదేశాలతో పరిహారం పంపిణీ చేస్తామన్నారు.

సందర్భమేదైనా ఈనాడు ను చేసుకోండి వేదిక
మీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు ఈనాడు లో ప్రకటనల ద్వారా తెలియజేయండి

ఈనాడు యాడ్స్ ద్వారా తెలియజేయండి
ప్రకటనల కొరకు సంప్రదించండి
80085 97609

(c) eenadu

శ్రమకోర్చి శివయ్య దర్శనానికి నడిచి

కొండపైకి వెళ్తున్న భక్తులు

ప్యారిస్, న్యూస్‌టుడే: తై అమావాస్య సందర్భంగా చదురగిరి సుందర మహాలింగం ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. విరుదునగర్ జిల్లా శ్రీవిల్లిపుత్తూర్ సమీపం చదురగిరి కొండపై ఉన్న సుందర మహాలింగ స్వామి ఆలయానికి తై అమావాస్య సందర్భంగా పలు ప్రాంతాలకు చెందిన భక్తులు ఆదివారం పెద్ద సంఖ్యలో విచ్చేశారు. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు 15 వేల మంది కొండపైకి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు.

'జాన'ల సొగసు చూడ తరమా..

'చెన్నై సంగమం-నమ్మ ఊరు తిరువిళా' ఆదివారం చెన్నై ఎగ్మూర్ మ్యూజియం ఆడిటోరియంలో జరిగింది. ఈ సందర్భంగా జానపద కళాకారిణుల ఫ్యాషన్ షో అలరించింది.

సమావేశంలో రామదాస్ తదితరులు

పీఎంకే అధ్యక్షుడిని నేనే: రామదాస్

సైదాపేట, న్యూస్‌టుడే: పీఎంకే అధ్యక్షుడిని తానేనని, కూటమి గురించి త్వరలోనే ప్రకటిస్తానని పీఎంకే వ్యవస్థాపకులు రామదాస్ తెలిపారు. విళుప్పురం జిల్లా తైలాపురం తోటలో పీఎంకే కార్యనిర్వాహక కమిటీ సమావేశం ఆదివారం జరిగింది. ఇందులో పలువురు నేతలు పాల్గొన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలు, కూటమి తదితర విషయాల గురించి ఈ సందర్భంగా చర్చించారు. అనంతరం రామదాస్ విలేకర్లతో మాట్లాడుతూ... పీఎంకే అధ్యక్షుడిని తానేనని తెలిపారు. కూటమి గురించి త్వరలో మంచి నిర్ణయం ప్రకటిస్తామని పేర్కొన్నారు. దిల్లీ న్యాయస్థానం తీర్పు ప్రకారం పీఎంకే గుర్తు, జెండా, పేరు అన్బుమణి ఉపయోగించకూడదని తెలిపారు. ఒకవేళ ఉపయోగిస్తే అది కోర్టు ధిక్కరణ అవుతుందన్నారు. పార్టీ అధ్యక్షుడిగా అన్బుమణిని పేర్కొంటుండటం బాధగా ఉందని, ఇకపై అలా వేయొద్దని పేర్కొన్నారు. ఎలాగైనా ఓట్లు పొందాలనే ఉద్దేశంతో ఎన్నికల హామీల్లో ఏమైనా చెప్పొచ్చని తెలిపారు. అయితే ప్రజలే నిజమైన యజమానులని, వారే ఎవరికి ఓటేయాలో తీర్మానిస్తారని చెప్పారు.

రాష్ట్రంలో మొదలైన ఏఐ విప్లవం

- దేశంలోనే తొలి గ్లోబల్ పార్క్ ఏర్పాటుకు సన్నాహాలు
- వివిధ రంగాల్లో వినూత్న పోకడలకు శ్రీకారం
- ఐదేళ్లలో పెనుమార్పులకు అవకాశం

ఐఐటీ మద్రాస్‌లోని రిసెర్చ్ పార్క్‌లో దేశంలోనే తొలిసారిగా పూర్తిస్థాయి గ్లోబల్ 'ఏఐ' పార్క్‌ను తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ ఏడాది నుంచే గణనీయ మార్పులకు శ్రీకారం చుట్టాలని చూస్తోంది. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచేలా, వారంతా తమిళనాడు మీద ఆధారపడే స్థాయికి ఎదిగేలా సామర్థ్యాన్ని అందిపుచ్చుకోవాలనే ప్రణాళికలతో ముందుకెళ్తోంది.

- ఈనాడు-చెన్నై



ఏఐ పార్క్‌లో రానున్న ఐదేళ్లలో రూ.10వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఈ మధ్యే రాష్ట్ర ప్రభుత్వం 'సర్వం ఏఐ' సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్ర అవసరాల మేరకు కృత్రిమ మేధ(ఏఐ) సాంకేతికత ద్వారా పెనుమార్పులు తీసుకొచ్చేలా ఈ సంస్థకు కీలక బాధ్యతలను అప్పగించింది. ఈ ప్రాజెక్టు ద్వారా 1000 మంది అత్యున్నత డీప్‌టెక్ నిపుణులు కొలువుదీరేలా చూడటంతో పాటు.. వీరంతా కలిసి ఇక్కడ అత్యంత భద్రతతో ఏఐ వ్యవస్థను తీసుకొచ్చేలా ప్రణాళికలు రూపొందించింది.

అత్యాధునిక టెక్ వనరులు

ఏఐపై ప్రత్యేక పరిశోధనలు చేసేందుకు తరమణిలోని ఐఐటీ మద్రాస్ క్యాంపస్‌లో ఉన్న ఐఐటీ రిసెర్చ్ పార్క్‌లో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. ఇక్కడ ఏఐ పనితీరు మీద పరిశోధనలు చేసేందుకు వినూత్న ప్రయోగశాల అందుబాటులోకి రానుంది. ఏఐ ఆవిష్కరణల కోసం ప్రత్యేక క్లస్టర్లు రానున్నాయి.

స్వదేశీ పరిజ్ఞానం

రాష్ట్రాన్ని బలమైన ఆర్థిక వనరుగా మార్చడంలో ఈ పార్క్ కీలకపాత్ర పోషించనున్నట్లు ప్రభుత్వం భావిస్తోంది. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుతూ విలువలతో కూడిన ఏఐ వినియోగంపై ఈ కేంద్రం తగు సూచనలు, సలహాలు ఇస్తుంది. ఇతర దేశాల సాంకేతికతపై ఎక్కువగా ఆధారపడకుండా స్వదేశీ పరిజ్ఞానం, ఏఐ సాంకేతికతల సాయంతో పనిచేయనుంది.

మార్పులు ఈవిధంగా..

- అత్యాధునిక ఏఐ కంప్యూటర్ వ్యవస్థతో పాటు డేటాను భద్రపరిచేందుకు తీసుకురావాల్సిన విధానాల్ని రూపొందించే వ్యవస్థ ఈ పార్క్ ద్వారా సాకారం కానుంది.
- రాష్ట్రంలో ఏఐ వ్యవస్థను బలీయం చేసేలా సంస్థలు, పరిశ్రమల్లో ఉండే నిపుణులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు జరగనున్నాయి.
- పరిపాలనపరంగా ఏఐని తీసుకురావడంతో పాటు దాన్ని సమర్థమంతంగా, సురక్షితమైందిగా ఉండేలా ఈ పార్క్ సాంకేతికతను తీసుకురానుంది.
- వివిధ రంగాల్లో ఏఐ వాడకంపై ప్రత్యేక పరిశోధనలు జరగనున్నాయి. ప్రత్యేకించి విద్య, వ్యవసాయం, ఆరోగ్య రంగాల్లో వాడకాన్ని ప్రభావవంతంగా వినియోగించే తీరుపై పలు విధానాల్ని రూపొందించనున్నారు.
- వినియోగంపరంగా రాష్ట్రం అగ్రస్థానంలో ఉండేలా ప్రయత్నాలు జరగనున్నాయి. ప్రజల నిత్యావసరాలపై ఏఐ పనితీరునూ పరీక్షించనున్నారు. తగు విధివిధానాలు విడుదల చేయనున్నారు.

ఇదో పెద్ద విజయం కాబోతోంది

ఈ ఏఐ పార్క్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శం. ఇతర రాష్ట్రాలు సైతం తమ డేటాను తమిళనాడులో భద్రతపరచుకునే సాంకేతికతను మనం సొంతం చేసుకోబోతున్నాం. ఇదో పెద్ద విజయం కాబోతోంది.

- టీఆర్‌బీ రాజా, రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి

ఇక కృత్రిమ మేధ ఉద్యోగాల పర్వం

ఉద్యోగాల కల్పనకు ఏఐ వినూత్నంగా ఇక్కడికి రానుంది. గతంలో తయారీ, ఐటీ వ్యవస్థలు ఉద్యోగావసరాల్ని ఏ విధంగా భర్తీచేశాయో.. రానున్న రోజుల్లో ఏఐ అదే తరహాలో ముందుకెళ్లనుంది. ఇందుకు ఏఐ పార్క్ ఎంతగానో ఉపయోగపడనుంది. రానున్న రోజుల్లో రాష్ట్రం నుంచి ఏఐ వేదికగా అంతర్జాతీయ ఆవిష్కర్తలు వెలుగులోకి రానున్నారు.

- ప్రొఫెసర్ వి.కామకోటి, ఐఐటీ మద్రాస్ డైరెక్టర్

సారథులు వీరే..

ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న 'సర్వం ఏఐ' సంస్థ బెంగళూరు, చెన్నై కేంద్రాల నుంచి పనిచేస్తోంది. ఈ సంస్థకు సహ వ్యవస్థాపకులుగా బెంగళూరుకు చెందిన వివేక్ రాఘవన్, చెన్నైకి చెందిన ప్రత్యూష్ కుమార్ ఉన్నారు.



- వివేక్ రాఘవన్ ఇదివరకే ఆధార్ రూపొందించడంలో కీలకంగా ఉన్నారు. ఈ ప్రాజెక్టులో చీఫ్ బయోమెట్రిక్ ఆర్కిటెక్ట్‌గా, చీఫ్ ప్రాజెక్టు మేనేజర్‌గా స్వచ్ఛంద సేవలు అందించారు. సుప్రీంకోర్టు తీర్పుల్ని భారతీయ భాషల్లో సాంకేతికంగా అనువదించేందుకు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ఏఐ కమిటీలో ఈయన సభ్యుడు.

- ప్రత్యూష్‌కుమార్ ఐఐటీ బాంబేలో బీటెక్ చదివి, కంప్యూటర్ ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ చేశారు. ఐబీఎంలో రిసెర్చ్ సైంటిస్ట్‌గా చేసిన అనుభవంతో 'వన్ ఫోర్త్ ల్యాబ్' సంస్థను ఏర్పాటుచేశారు. ఆ తర్వాత ఐఐటీ మద్రాస్‌లో అధ్యాపక వృత్తి ఎంచుకున్నారు. ఏఐపై విస్తృత పరిశోధనలు చేసిన ఈయన.. సర్వం ఏఐ సంస్థ ఏర్పాటులో కీలక భూమిక పోషించారు.

ఇతర రాష్ట్రాలకు వెళ్తున్న పెట్టుబడిదారులు: గవర్నర్ ఆర్.ఎన్.రవి

ప్రసంగిస్తున్న గవర్నర్ ఆర్ఎన్ రవి

చెన్నై, న్యూస్‌టుడే: పలు కారణాలతో పరిశ్రమల రంగంలో పెట్టుబడులను రాష్ట్రం ఆకర్షించలేకపోయిందని, దీంతో పెట్టుబడిదారులు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారని గవర్నర్ ఆర్.ఎన్.రవి తెలిపారు. చెన్నైలోని ఓ ప్రైవేటు హోటల్‌లో ఆదివారం జరిగిన 'పాన్‌ఐఐటీ టెక్4భారత్ సమ్మిట్ 2026' శిఖరాగ్ర సదస్సులో గవర్నర్ ఆర్.ఎన్.రవి పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రం ఏటా 2లక్షల మందికిపైగా ఇంజినీర్లను తయారు చేస్తోందని, ఉన్నత విద్యలో అత్యధికమైన అడ్మిషన్ శాతాన్ని, ఎక్కువ సంఖ్యలో పేటెంట్లనూ నమోదు చేస్తోందని తెలిపారు. ఈ కారణాలతో సాంకేతిక, అంకురాల్లో లీడర్‌గా రూపొందడానికి మహత్తర శక్తిని కలిగి ఉందని పేర్కొన్నారు. అయినా పరిశ్రమ రంగంలో పారదర్శకమైన, కళ్లకు తెలియని ఖర్చులు కారణంగా పెట్టుబడిదారులను ఆకర్షించకలేకపోయిందని, దీంతో పెట్టుబడిదారులు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారని తెలిపారు. ఈ కారణాలతో రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిశ్రమలు కూడా తమ వ్యాపారాన్ని విస్తరించడానికి సుముఖంగా లేవని, దీంతో రాష్ట్రం తగిన అభివృద్ధిని చేరుకోలేక వెనకబడిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు మధ్య విద్యా ప్రమాణాల్లో వైరుధ్యాలు చోటుచేసుకున్నాయని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే విద్యా సంస్థల్లోని విద్యా ప్రమాణాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు.

ద్రావిడ భావజాల సాహిత్యాన్ని మీ ప్రజలకు పరిచయం చేయండి

- విదేశీయులకు స్టాలిన్ పిలుపు

చెన్నై, న్యూస్‌టుడే: ద్రావిడ భావజాల సాహిత్యాన్ని తమ దేశాల్లోన్ని ప్రజలకు పరిచయం చేయాలని విదేశీ ప్రతినిధులను ముఖ్యమంత్రి స్టాలిన్ కోరారు. కలైవాణర్ అరంగంలో ఆదివారం జరిగిన చెన్నై ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ -2026 ముగింపు వేడుకలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ... మానవ జాతి ఆలోచనలను, జ్ఞాన సంపదను ఇతరులకు, తర్వాతి తరాలకు తీసుకెళ్లే సాధనమే పుస్తకాలన్నారు. జర్మనీ, ఇంగ్లండ్, ఇటలీ, అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాల్లో జరిగే అంతర్జాతీయ పుస్తక వేడుకలు తమిళనాడులోనూ జరగాలని భావించానని, దానిని ప్రస్తుతం నెరవేర్చుతున్నానని తెలిపారు. 40కుపైగా దేశాలకు చెందిన పబ్లిషర్లు ఈ వేడుకకు రావడం అంతర్జాతీయ విజ్ఞాన కేంద్రంగా చెన్నై రూపొందిందని చెప్పడానికి నిదర్శనమని తెలిపారు. అదే సమయంలో ప్రపంచస్థాయి విజ్ఞానం, సాహిత్య పుస్తకాలు సులభమైన తమిళంలో మన గ్రామీణ విద్యార్థులకు లభించాలని కోరారు. ఆ దిశగా తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. తమిళంలోని ఉత్తమ రచనలను ఆంగ్లం, ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్ తదితర 20కుపైగా భాషల్లోకి తమిళనాడు టెక్స్ట్‌బుక్, ఎడ్యుకేషనల్ సర్వీసెస్ కార్పొరేషన్ ద్వారా అనువదించడానికి నిధులు కేటాయించామని తెలిపారు. ప్రపంచ దేశాల ఉత్తమ రచనలను తమిళంలోకి తీసుకురావాలని, మానవత్వం, సామాజిక న్యాయం వంటి ద్రావిడ భావజాల సాహిత్యాన్ని తమ దేశాల ప్రజలకు పరిచయం చేయాలంటూ కార్యక్రమంలో పాల్గొన్న విదేశీ ప్రతినిధులకు పిలుపునిచ్చారు.

పుస్తక ప్రదర్శనలో ముఖ్యమంత్రి తదితరులు

1,800కు పైగా ఒప్పందాలు

కార్యక్రమంలో తమిళనాడు భాషానువాద సబ్సిడీ ద్వారా అనువదించిన తమిళనాడు టెక్స్ట్‌బుక్, ఎడ్యుకేషనల్ సర్వీసెస్ కార్పొరేషన్‌కు చెందిన 44 పుస్తకాలు, ప్రజా గ్రంథాలయం విభాగానికి చెందిన 40 పుస్తకాలను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. తమిళ పుస్తకాల హక్కులను ఇతర భాషల్లోకి, ఇతర భాషా పుస్తకాల హక్కులను తమిళంలోకి తర్జుమా చేసేందుకు అంతర్జాతీయ పుస్తక ప్రదర్శనలో పాల్గొన్న వందకుపైగా విదేశాలకు చెందిన పబ్లిషర్లు, అంతర్జాతీయ సాహిత్య ఏజెంట్లు, కాపీరైట్ మేనేజర్లతో 1,800కుపైగా అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. కార్యక్రమంలో మంత్రులు అన్బిల్ మహేశ్ పొయ్యామొళి, పి.కె.శేఖర్‌బాబు, జీసీసీ మేయర్ ప్రియ, దక్షిణ చెన్నై ఎంపీ తమిళచ్చి తంగపాండియన్, తమిళనాడు టెక్స్ట్‌బుక్ కార్పొరేషన్ ఛైర్మన్ లియోని, సినీ గేయరచయిత వైరముత్తు, కవి మనుష్యపుత్రన్, కన్నడ రచయిత్రి భాను ముష్తాక్, ప్రభుత్వ ఉన్నతాధికారులు పలువురు పాల్గొన్నారు.

సమావేశంలో అర్జున్‌రామ్ మేఘ్వాల్, నయినార్ నాగేంద్రన్, అరవింద్ మేనన్, ఎల్.మురుగన్ తదితరులు

పొత్తులపై ఉత్కంఠకు 23న తెర

నయినార్

సైదాపేట, న్యూస్‌టుడే: ఎన్డీయే పొత్తుల ఉత్కంఠకు 23వ తేదీ తెరపడుతుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ తెలిపారు. 23వ తేదీ మధురాంతకంలో జరిగే భాజపా భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లు, భద్రత గురించి పరిశీలించేందుకు భాజపా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల డిప్యూటీ ఇన్‌ఛార్జి, కేంద్ర మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ చెన్నైకి వచ్చారు. చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన నేతృత్వంలో సమావేశం జరిగింది. ముందుగా ఉదయం భాజపా అన్ని విభాగాల నిర్వాహకులతో నయినార్ నాగేంద్రన్ ఆలోచనలు జరిపారు. ఈ సమావేశాల్లో భాజపా జాతీయ కార్యదర్శి, భాజపా తమిళనాడు వ్యవహారాల ఇన్‌ఛార్జి అరవింద్ మేనన్, కేంద్ర సహాయ మంత్రి ఎల్.మురుగన్, తమిళిసై సౌందరరాజన్, వానతీ శీనివాసన్ తదితరులు పాల్గొన్నారు. తర్వాత నయినార్ నాగేంద్రన్ విలేకర్లతో మాట్లాడుతూ... 23న మధురాంతకంలో ఎన్డీయే కూటమి ప్రచారాన్ని ప్రధాని మోదీ ప్రారంభిస్తారని తెలిపారు. ఎన్డీయే కూటమిలో ఎవరెవరు ఉంటారో ఆ రోజు మీరు వేదికపై చూడొచ్చని చెప్పారు. అన్నాడీఎంకే ఎన్నికల హామీని డీఎంకే కాపీ కొట్టడం సరికాదన్నారు.

మళ్లీ దిల్లీ వెళ్లిన విజయ్

చెన్నై, న్యూస్‌టుడే: కరూర్ తొక్కిసలాట దుర్ఘటనకు సంబంధించి సీబీఐ దర్యాప్తునకు హాజరయ్యేందుకు టీవీకే అధ్యక్షుడు, నటుడు విజయ్ ఆదివారం సాయంత్రం దిల్లీ వెళ్లారు. కరూర్ జిల్లా వేలుసామిపురంలో సెప్టెంబరు 27న జరిగిన విజయ్ ప్రచారసభ తొక్కిసలాటలో 41 మంది మరణించిన ఘటనపై సీబీఐ దర్యాప్తు జరుపుతున్న విషయం తెలిసిందే. ఇటీవల సమన్లు అందుకున్న విజయ్ దిల్లీలోని సీబీఐ కార్యాలయంలో ఈ నెల 12న హాజరయ్యారు. ఆయన్ను పలు గంటలపాటు సీబీఐ అధికారులు విచారించారు. మరుసటి రోజు కూడా విచారణకు హాజరుకావాల్సి ఉండగా పొంగల్ సెలవు కారణంగా మరో రోజు హాజరయ్యేందుకు మినహాయింపు కోరారు. దానికి సీబీఐ అనుమతిస్తూ సోమవారం విచారణకు హాజరుకావాలని వెల్లడించింది. దీంతో చెన్నైకు తిరిగి వచ్చిన విజయ్ మళ్లీ విచారణకు హాజరయ్యేందుకు ఆదివారం సాయంత్రం ప్రత్యేక విమానం ద్వారా దిల్లీ వెళ్లారు.

టీవీకే మేనిఫెస్టో కమిటీ సమావేశం రేపు

చెన్నై: టీవీకే మేనిఫెస్టో రూపకల్పన కమిటీ మంగళవారం సమావేశం కానుంది. పార్టీ ప్రధానకార్యదర్శి బుస్సి ఆనంద్ విడుదల చేసిన ప్రకటనలో... ఇప్పటికే పార్టీ అధ్యక్షుడు విజయ్ ప్రకటించిన మేనిఫెస్టో కమిటీ మంగళవారం ఉదయం 10.30 గంటలకు చెన్నైలోని పార్టీ కార్యాలయంలో సమావేశం కానుందని తెలిపారు. రాష్ట్ర ప్రజల అభివృద్ధి, రాష్ట్ర స్థూల అభివృద్ధి లక్ష్యంతో ఈ మేనిఫెస్టో రూపొందనుందని పేర్కొన్నారు. దీని గురించి పలువర్గాల అభిప్రాయాలు సేకరించడం, గణాంకాలు పొందడం గురించి సమావేశంలో చర్చించనున్నట్లు తెలిపారు.

25న అన్నాడీఎంకే 'వీర వణక్క నాల్' సభలు

సైదాపేట, న్యూస్‌టుడే: అన్నాడీఎంకే తరఫున ఈనెల 25వ తేదీ 'వీర వణక్క నాల్' సభలు నిర్వహించనున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. హిందీ వ్యతిరేక ఉద్యమంలో ప్రాణాలను త్యాగం చేసిన అమరవీరులను స్మరించుకునే విధంగా అన్నాడీఎంకే విద్యార్థి విభాగం తరఫున ఈ నెల 25న వీర వణక్క నాల్ సభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పార్టీ వివిధ విభాగాల నిర్వాహకులు పాల్గొనాలని సూచించారు.

ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులర్పించిన అభిమానులు

నట సార్వభౌముడికి ఘన నివాళి

విల్లివాక్కం, న్యూస్‌టుడే: తెలుగువారి కీర్తిని నలుదిశలా వ్యాపింపజేసిన మహానటుడు నందమూరి తారక రామారావు వర్ధంతిని పుళల్ కావాంగరైలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ అభిమానులు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన వీరాభిమాని వెంగయ్య నేతృత్వం వహించారు. ఆయనతో పాటు అభిమానులు, పుళల్ కావాంగరై తెలుగు వెల్ఫేర్ అసోసియేషన్ నిర్వాహకులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్‌ని స్ఫూర్తిగా తీసుకొని తెలుగు వారంతా ఐక్యంగా మెలగాలని పిలుపునిచ్చారు. సినీ, రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేసిన ఎన్టీఆర్ తెలుగు వారి హృదయాల్లో ఇప్పటికీ జీవిస్తున్నారని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా శుభ్రతా కార్మికులకు సాయం పంపిణీ చేశారు.

పాత పింఛను డిమాండ్‌తో ఫిబ్రవరి 3 నుంచి సమ్మె : యాక్టో జియో

చెన్నై, న్యూస్‌టుడే: పాత పింఛను పథకం అమలు సహా పలు డిమాండ్లతో ఫిబ్రవరి 3 నుంచి సమ్మె చేపట్టనున్నట్లు యాక్టో జియో వెల్లడించింది. కొత్త పింఛను పథకాన్ని రద్దు చేసి పాత పింఛను పథకాన్ని అమలు చేయాలనే డిమాండ్‌తో జాక్టో జియో, పోటో జియో తదితర సంస్థల తరఫున గతంలో సమ్మె ప్రకటించాయి. తమిళనాడు అస్యూర్డ్ పెన్షన్ స్కీమ్ (టీఏపీఎస్)ను ముఖ్యమంత్రి ప్రకటించడంతో సమ్మె నిర్ణయాన్ని జాక్టో జియో ఉపసంహరించుకుంది. అసంతృప్తితో ఉన్న సంఘాలు మాత్రం యాక్టో జియో పేరిట కొత్త సంఘాన్ని ఏర్పాటు చేశాయి. పాత పింఛను పథకం సహా 21 అంశాలను డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 3వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు యాక్టో జియో సమావేశం నిర్ణయించింది.

ఆఖరి ఘడియలు.. అభిమాన నాయకుడి తలంపులు

- ఆరాధ్య దైవం జయంతి రోజే కన్నుమూసిన వీరాభిమాని ఇసక్కి

- న్యూస్‌టుడే, టీనగర్

తమిళనాడు రాజకీయాల్లో ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్) ఒక శకం. ఆయన వెండితెరపై కనిపిస్తే ఈలలు, రాజకీయ వేదికపై నిలబడితే జయజయధ్వానాలు. కానీ, తిరునెల్వేలి జిల్లాలోని ఓ కుగ్రామంలో మాత్రం ఆయనను కేవలం నాయకుడిగా కాక, సాక్షాత్తూ దైవంగా భావించి పూజించే ఓ వీరాభిమాని ఉన్నారు. ఆయనే పాపాంకుళం ఇసక్కి. చిత్రమేమిటంటే.. ఏ నాయకుడి కోసం తన జీవితాన్ని అంకితం చేశాడో, సరిగ్గా అదే నాయకుడి జయంతి నాడే ఇసక్కి కన్నుమూయడం అందరినీ కంటతడి పెట్టేలా చేసింది.

పాలమ్మిన డబ్బుతో టీ కొట్టు

ఇసక్కి ప్రస్థానం ఎంతో సాదాసీదాగా మొదలైంది. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి, వీధి తిరిగి పాలు అమ్మి కుటుంబాన్ని పోషించేవారు. అయితే తన గుండె నిండా ఎంజీఆర్ బొమ్మే ఉండేది. 1972లో ఎంజీఆర్ సొంత పార్టీ పెట్టినప్పుడు, ఇసక్కి ఆయన వెంట నడిచి జైలుకు కూడా వెళ్లారు. 1973లో తను సంపాదించిన కొద్దిపాటి డబ్బుతో ఓ చిన్న టీ కొట్టు తెరిచి, దానికి ఎంజీఆర్ టీ స్టాల్ అని పేరు పెట్టారు. అది కేవలం టీ కొట్టు మాత్రమే కాదు. ఎంజీఆర్ ఫొటోలతో నిండిన దేవాలయం.

ఎంజీఆర్ చిత్రపటాలతో నిండిన దుకాణం

విగ్రహం పెట్టి నిత్య పూజలు

కాలక్రమేణా ఇసక్కి కష్టం ఫలించింది. 1999లో పెద్ద టీ కొట్టును నిర్మించారు. అయితే ఇసక్కి మనసులో ఒకటే కోరిక.. తన ఆరాధ్య దైవానికి విగ్రహం పెట్టించాలని. 2004లో ఆ కల నెరవేర్చుకున్నారు. తన దుకాణం ముందే ఎంజీఆర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించి, ప్రతిరోజూ ఉదయం దానికి హారతిచ్చి, పూజలు చేసిన తర్వాతే టీ గ్లాసు పట్టుకునేవారు. ఎంజీఆర్ జయంతి వచ్చిందంటే ఆ గ్రామంలో ఇసక్కి చేసే హడావుడి అంతా ఇంతా కాదు.

ఆ కోరిక తీరకుండానే...

ఎంజీఆర్ విగ్రహానికి పూజ చేస్తూ...

గత కొన్ని రోజులుగా ఇసక్కి అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జనవరి 17న (ఎంజీఆర్ జయంతి) ఎలాగైనా సరే తన చేతుల మీదుగా విగ్రహానికి పూజ చేయాలని పట్టుబట్టి ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చారు. శనివారం రాత్రి పూలమాలలు సిద్ధం చేయమని ఆర్డర్ ఇచ్చారు. తెల్లవారితే తన దైవం జయంతి. అంగరంగ వైభవంగా వేడుక చేయాలని కలలు కన్నారు. కానీ, ఆదివారం ఉదయం సూర్యోదయం వేళ, ఎంజీఆర్ జయంతి వేడుకలు మొదలయ్యే సమయానికి ఇసక్కి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. తాను ప్రేమించిన నాయకుడి జయంతి నాడే ప్రాణం పోవాలి అని ఆయన మనసులో అనుకున్నాడో ఏమో గాని, సరిగ్గా అలాగే జరిగింది. తన నాయకుడి విగ్రహానికి పూలమాల వేయాలన్న చివరి కోరిక తీరకుండానే తన ఆరాధ్య దైవం చెంతకు చేరుకున్నారు. ఈ వార్త తెలిసిన చుట్టుపక్కల గ్రామాల ప్రజలు.. నిజమైన అభిమాని అంటే ఇసక్కే అంటూ కన్నీటి వీడ్కోలు పలికారు.

కాశీ తమిళ సంగమం గొప్ప అనుభూతి

- రాష్ట్ర విద్యార్థికి ప్రధాని ప్రశంసలు

ప్రకాశ్ పళనివేల్

విల్లివాక్కం, న్యూస్‌టుడే: కాశీ తమిళ సంగమం వేడుకలో పాల్గొన్న అనుభవాన్ని ఉద్వేగపూరితంగా లేఖ రాసిన రాష్ట్ర విద్యార్థికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు దక్కాయి. నామక్కల్ జిల్లా తిరుచెంగోడుకు చెందిన విద్యార్థి ప్రకాశ్ పళనివేల్ కేంద్ర విద్యాశాఖ తరఫున గతేడాది నవంబరు 29 నుంచి డిసెంబరు 7వ తేదీ వరకు నిర్వహించిన 'కాశీ తమిళ సంగమం' వేడుకలో పాల్గొన్నారు. ఆ అనుభవం గురించి ప్రధానమంత్రికి లేఖ రాశారు. పురాతన తమిళ నాగరికత, కాలానుగుణంగా చెరిగిపోని కాశీ ప్రాచీన విశిష్టత, సాంప్రదాయంపై అభిప్రాయాన్ని తెలియజేశారు. తొల్‌కాప్పియర్, భారతియార్ కవితలను కూడా ఉటంకించారు. కాశీని భరతమాత మెడలోని ఆభరణంగా, తమిళనాడును వెండి గొలుసుగా అభివర్ణించారు. రెండూ వేర్వేరైనా ఒకే ఆధ్యాత్మిక శరీరంలో విడదీయరాని భాగాలని పేర్కొన్నారు. కాశీలోని హనుమాన్ మెట్ల రేవులో గంగానది తీరంలో ఓ వృద్ధురాలితో ప్రశాంతమైన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. భాష అర్థం కాకపోయినా దీపం, చిరునవ్వు, ప్రార్థన ద్వారా లోతైన ఐక్యత ఉందని సూచించారు. ఉత్తర, దక్షిణ భారతదేశం మధ్య ఉన్న లోతైన బంధానికి ప్రతిబింబంగా ఈ కార్యక్రమం అమరిందని వివరించారు. బాలుడి లేఖకు ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ.. విద్యార్థి ప్రయాణం, కాశీలో తనకు కలిగిన అనుభవాలపై ఆనందాన్ని వ్యక్తం చేశారు. బాలుడు రాసిన కవిత హృదయాంతరాలను తాకిందని ప్రశంసించారు. తమిళ భాషకు, సంస్కృతికి, కాశీ చారిత్రక సంబంధానికి 'కాశీ తమిళ సంగమం' ఓ శక్తివంతమైన వేదికగా మారిందని హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా ప్రకాశ్ పళనివేల్ లాంటి విద్యార్థులు 'ఒకే భారతం-అత్యున్నత భారతం' అనే భావన కలిగి ఉంటారని పేర్కొన్నారు. కాశీ తమిళ సంగమంపై విద్యార్థుల నిబద్ధత, మద్దతుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇలాంటి ఉద్వేగపూరితమైన ఆలోచనలు దేశవ్యాప్తంగా సాంస్కృతిక బంధాలను మరింత బలోపేతం చేయడానికి ప్రేరేపిస్తాయని అభిప్రాయపడ్డారు.

46.97 మెట్రిక్ టన్నుల నిరుపయోగ వస్తువుల తొలగింపు

చెన్నై, న్యూస్‌టుడే: చెన్నై నగరవాసులు ఇచ్చిన సమాచారం మేరకు ఇళ్ల నుంచి 46.97 మెట్రిక్ టన్నుల నిరుపయోగ వస్తువులను జీసీసీ సిబ్బంది తొలగించారు. చెన్నై మహానగర పాలక సంస్థ పరిధిలోని ప్రజలు ముందుగా అందించే సమాచారం మేరకు వారి ఇళ్లలోని నిరుపయోగమైన వస్తువులను ప్రతి శనివారం జీసీసీ పారిశుద్ధ్య కార్మికులు తొలగిస్తున్న విషయం తెలిసిందే. ఆ మేరకు 94 మంది అందించిన సమాచారం మేరకు 46.97 మెట్రిక్ టన్నుల నిరుపయోగ వస్తువులను శనివారం తొలగించి వాటిని కొడుంగైయూర్‌లోని దహన కేంద్రంలో కాల్చివేశారు.

పొంగల్ సందర్భంగా తిరువొత్రియూర్‌లోని తాళంకుప్పం బీచ్‌లో మాస్ క్లీనింగ్ చేపడుతున్న కార్మికులు

(c) eenadu

తిరుచ్చెందూర్ మురుగన్ సేవలో నటుడు జీవా

విలేకరులతో మాట్లాడుతున్న నటుడు జీవా

ప్యారిస్, న్యూస్‌టుడే: తిరుచ్చెందూర్ మురుగన్ ఆలయాన్ని ఆదివారం ప్రముఖ సినీనటుడు జీవా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ... పొంగల్ కానుకగా విడుదలైన 'తలైవర్ తంబి తలైమైయిల్' సినిమా భారీ విజయాన్ని సాధించిందని తెలిపారు. అందుకు కృతజ్ఞతలు తెలిపేలా స్వామి వారిని దర్శించుకున్నట్లు పేర్కొన్నారు. మురుగన్ గురించి కల్పితంగా సినిమా తీయాలని, అందులో తాను నటిస్తానని తెలిపారు. ఈ విషయమై తప్పకుండా మంచి వార్త వస్తుందని చెప్పారు.

త్వరలో కొరుక్కుపేట రైలు వంతెన ప్రారంభం

వడపళని, న్యూస్‌టుడే: ఉత్తర చెన్నై కొరుక్కుపేట రైల్వే స్టేషన్ వద్ద దక్షిణ రైల్వే, చెన్నై మహానగర పాలక సంస్థ సంయుక్తంగా రూ.105 కోట్ల వ్యయంతో చేపట్టిన 'రైల్ ఓవర్ బ్రిడ్జ్' (ఆర్వోబీ) నిర్మాణం పూర్తయింది. ఈ వంతెన పొంగల్ సెలవుల తర్వాత ఈ వారంలో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొన్నారు. వంతెన అందుబాటులోకి వస్తే తండియార్‌పేట, ఎళిల్ నగర్, కొడుంగైయూర్ ప్రాంతాల ప్రజలకు సౌకర్యంగా ఉండనుంది. 2023లో ప్రారంభమైన నిర్మాణానికి 2025 మే గడువు అనుకున్నప్పటికీ పలు కారణాలతో జాప్యం జరుగుతూ వచ్చింది. రెండు వరుసలతో 840 మీటర్ల పొడవు, 38 మీటర్ల వెడల్పుతో వంతెన నిర్మాణం చేపట్టారు.

నిర్లవణీకరణ ప్లాంటున్నా నీరేది?

❖ సరఫరాలో విఫలమైన నెమ్మేలి కేంద్రం ❖ షోలింగనల్లూర్, పెరుంగుడి ప్రాంతాల ప్రజలకు ఇక్కట్లు

- న్యూస్‌టుడే, వడపళని

చెన్నై నగర శివారు, ఐటీ సంస్థలు, ఇతర ప్రముఖ సంస్థలున్న షోలింగనల్లూర్, పెరుంగుడిలో తాగునీటి సరఫరాలో నెమ్మేలి నిర్లవణీకరణ ప్లాంట్ పూర్తిగా విఫలమైంది. రోజుకు 150 ఎంఎల్‌డీ నీటిని శుద్ధి చేయగలిగే ప్లాంటు ప్రారంభమై ఏడాది పైనే అయినప్పటికీ ఈ ప్రాంతాల్లో కొద్దిమందికి మాత్రమే తాగునీరందుతోంది. ఆయా ప్రాంతాల వాసులు క్రమం తప్పకుండా తాగునీటి పన్నులు చెల్లిస్తున్నప్పటికీ, చాలామంది ప్రయివేటు ట్యాంకర్ల మీదనే ఆధారపడి ఉన్నారు. 2024 ఫిబ్రవరిలో నెమ్మేలి ప్లాంటు ప్రారంభమైంది. సుమారుగా 15 ఎంఎల్‌డీల నీరు మాత్రమే కొన్ని ఐటీ కార్యాలయాలు, పరిశ్రమలకు చేరుతోంది. షోలింగనల్లూర్‌లో 60, పెరుంగుడిలో 100 ఇళ్లకు వారానికి ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే తాగునీరు అందుతోంది.

నెమ్మేలి నిర్లవణీకరణ ప్లాంటు

ఆరో రిజర్వాయర్‌పై సందేహాలు

ఈ క్రమంలో ప్రభుత్వం చెన్నైకి ఆరో రిజర్వాయర్‌ను ప్రకటించింది. ఇది ఈసీఆర్, ఓఎమ్మార్ మధ్యలో ఉన్న కోవలం బేసిన్ 4,375 ఎకరాల స్థలంలో ఉంది. ఈ రిజర్వాయర్‌లో 1,655 మిలియన్ క్యూబిక్ అడుగుల నీటిని నిల్వ చేసుకునే వీలుంది. దక్షిణ చెన్నై, శివారు ప్రాంతాలకు 170 ఎంఎల్‌డీలను సరఫరా చేయగలదు. ప్రభుత్వం చెబుతున్న ప్రణాళికలయితే బాగానే ఉన్నాయని, రెండు దశాబ్దాలుగా చెబుతున్న హామీలు ఏవీ ఆచరణలోకి రావడం లేదని షోలింగనల్లూర్ ప్రాంత ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇతర ప్రాజెక్టుల మాదిరిగానే దీనికి కూడా బాగా సమయం పట్టొచ్చని, అధికారులు పేర్కొంటున్నట్టుగా సకాలంలో 170 ఎంఎల్‌డీ నీరు సరఫరా అవుతుందా? అనే అనుమానం కలుగుతోందని పేర్కొంటున్నారు.

సిద్ధమవుతున్న పెరూర్ కేంద్రం

నెమ్మేలి ప్లాంటు నుంచి 150 ఎంఎల్‌డీ నీటిలో ఎక్కువ భాగం వేళచ్చేరి, అడయారు, మడిపాక్కం తదితర 14 ప్రాంతాలకు నీరు అందుతోందని 'ఫెడరేషన్ ఆఫ్ ఓఎమ్మార్ రెసిడెంట్స్ అసోసియేషన్' సహ వ్యవస్థాపకుడు హర్ష కోడా పేర్కొన్నారు. తాగునీటి పంపిణీ గురించి అధికారులను అడగ్గా 'పెరూర్' శుద్ధీకరణ ప్లాంటు సిద్ధమవుతోందని, అంతవరకు వేచి ఉండాలని చెప్పారన్నారు. అందుకే చాలాచోట్ల కనెక్షన్లున్నాయని, అయినప్పటికీ ట్యాంకర్ల మీదనే ఆధారపడ్డామని చెప్పారు.

త్వరలోనే పరిష్కారం

దీనిపై షోలింగనల్లూర్ మెట్రోవాటర్ జోన్ ఇంజినీర్ వి.రేఖ మాట్లాడుతూ... నెమ్మేలి ప్లాంటు నుంచి 100 మిలియన్ లీటర్ల నీరు ప్రస్తుతం దక్షిణ చెన్నైకి సరఫరా అవుతోందన్నారు. ఐటీ కారిడార్‌లో పైపులైన్ల నిర్మాణం జరుగుతోందని, త్వరలోనే పైపుల ద్వారా ఓఎమ్మార్ మార్గంలోని షోలింగనల్లూర్ వరకు నీరు సరఫరా చేయగలమని పేర్కొన్నారు.

వెలుగు చూసిన విగ్రహాలు

50 పురాతన రాతి విగ్రహాలు లభ్యం

రెడ్‌హిల్స్, న్యూస్‌టుడే: తిరువళ్లూర్ సమీపం పింజివాక్కంలోని కూవం నది ఒడ్డున కొందరు ఆదివారం ఉదయం కాలకృత్యాలకు వెళ్లారు. నది ఒడ్డున కొన్ని రాతి విగ్రహాలు ఉండటాన్ని వారు గమనించారు. సమాచారం మేరకు పలువురు అక్కడికి చేరుకుని మొత్తం 50 దేవతామూర్తుల విగ్రహాలను ఇసుక నుంచి వెలికితీసి పూజలు నిర్వహించారు. కడంబత్తూర్ పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని తిరువళ్లూరు తాలూకా కార్యాలయానికి తరలించి పురావస్తు శాఖాధికారులకు సమాచారం అందించారు. వారు వచ్చాకే విగ్రహాల చరిత్ర తెలుస్తుందని పోలీసులు తెలిపారు.

పొంగల్ కానుక తీసుకోనివారికి 20 నుంచి పంపిణీ

విల్లివాక్కం, న్యూస్‌టుడే: పొంగల్ కానుక తీసుకోనివారికి ఈ నెల 20వ తేదీ నుంచి పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పథకాన్ని ఈ నెల 8వ తేదీ ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో పండుగకు ఊళ్లకు వెళ్లిన కొందరు కానుక తీసుకోలేదు. అలాంటివారు ఈ నెల 20వ తేదీ నుంచి సంబంధిత రేషన్ దుకాణాల్లో తీసుకోవచ్చని అధికారులు తెలిపారు.

రెండంకెల స్థానాల్లో పోటీ చేయాలన్నదే లక్ష్యం

ప్యారిస్, న్యూస్‌టుడే: రెండంకెల స్థానాల్లో పోటీ చేయాలన్నదే తమ లక్ష్యమని, అధిక సీట్లు పొందితేనే అధికారంలో భాగస్వామ్యం గురించి మాట్లాడటం కుదురుతుందని వీసీకే ప్రధాన కార్యదర్శి వన్నియరసు తెలిపారు. విరుదునగర్ జిల్లా శ్రీవిల్లిపుత్తూర్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... భాజపా మళ్లీ భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చేందుకు ప్రయత్నిస్తోందన్నారు. భాజపా చర్యలకు వ్యతిరేకంగా రాష్ట్రంలోని ఇతర రాజకీయ పార్టీలు ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర యువత టీవీకే విజయ్, నామ్ తమిళర్ కట్చి సీమాన్‌లతో అప్రమత్తంగా ఉండాలన్నారు. అధికారంలో భాగస్వామ్యం కావాలని కోరింది మొదట తామేనన్నారు. భాజపాను ఓడించడమే తమ ఏకైక లక్ష్యమని చెప్పారు.

జనావాసంలో ఏనుగు బీభత్సం

విల్లివాక్కం, న్యూస్‌టుడే: ఈరోడ్ జిల్లా సత్యమంగళం పులుల అభయారణ్యం సమీపంలోని పవళకుట్టై గ్రామంలో ఓ ఏనుగు సంచరించింది. దీంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం పవళకుట్టై మాధ్యమిక పాఠశాల వద్దకు ఏనుగు రావడంతో ప్రజలు భయంతో ఇళ్లలోకి వెళ్లి తలుపులు మూసుకున్నారు. ఏనుగు కోపంతో ఓ రేకుల షెడ్డుని ధ్వంసం చేసింది. ఇంటి పైన నిలబడిన కొందరు భయంతో కేకలు వేశారు. సుమారు 2 గంటల తర్వాత ఏనుగు అడవిలోకి వెళ్లిపోయింది.

ప్రభుత్వ బస్సుల్లో హిందీలో స్వాగత సందేశం

✦ప్రభుత్వంపై విమర్శలు

ఆర్కేనగర్: తంజావూర్ బస్టాండ్ నుంచి తిరుచ్చి-తంజావూర్ మార్గంలో నడిచే ఓ ప్రభుత్వ బస్సు లోపల ఉన్న ఎల్ఈడీ బోర్డులో ఆంగ్లం, తమిళంతో పాటు హిందీలోనూ స్వాగత సందేశం కనిపించాయి. తమిళనాడులో తమిళం, ఆంగ్లం మాత్రమే ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెబుతున్న నేపథ్యంలో హిందీ అక్షరాలు కనిపించడంపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. దీని వల్ల పాలక పార్టీ కూడా రహస్యంగా హిందీకి మద్దతు ఇస్తుందనే అనుమానం కలుగుతోందని ఆరోపిస్తున్నారు.

టీఎన్‌సీసీ సమావేశం వాయిదా

చెన్నై, న్యూస్‌టుడే: టీఎన్‌సీసీ కార్యవర్గం, సర్వసభ్య సమావేశం సోమవారం ఉదయం 10 గంటలకు కామరాజర్ అరంగంలో సెల్వ పెరుంతగై అధ్యక్షతన జరగనుందని ఇదివరకు ప్రకటించారు. ఆ సమావేశాన్ని వాయిదా వేసినట్లు ప్రస్తుతం ప్రకటించారు. సెల్వ పెరుంతగై ఢిల్లీలో ఉండటంతో వాయిదా వేసినట్లు సమాచారం.

పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం అనవసరం

ప్యారిస్, న్యూస్‌టుడే: పురుషులకి ఉచిత బస్సు ప్రయాణం అనవసరమని దర్శకుడు అమీర్ పేర్కొన్నారు. మదురైలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ఎన్నికల సమయంలో ప్రకటించే హామీలన్నింటినీ మనం ఆమోదించడం కుదరదని, అది ఏ రాజకీయ పార్టీ అయినా సరే పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం అవసరం లేదన్నారు. మహిళలు కుటుంబ బాధ్యతలను మోస్తూ ఇళ్లకే పరిమితం కాకూడదన్న ఉద్దేశంతో వారికి ఉచిత బస్సు ప్రయాణం కల్పించారని తెలిపారు.

అదృశ్యమైన 20 మందిని రక్షించిన పోలీసులు

ఓ చిన్నారితో తల్లిదండ్రులు

ప్యారిస్, న్యూస్‌టుడే: కానుం పొంగల్ రోజున అదృశ్యమైన 12 మంది చిన్నారులు సహా 20 మందిని పోలీసులు గుర్తించి కుటుంబీకులకు అప్పగించారు. గ్రేటర్ చెన్నై పోలీసు కమిషనరు అరుణ్ ఉత్తర్వుల మేరకు కానుం పొంగల్ రోజున 16 వేల మంది పోలీసులు, 1500 మంది హోంగార్డులతో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. మెరినా, బెసంట్ నగర్ ఎలియెట్స్, నీలాంగరై మొదలైన బీచ్‌లలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు, డ్రోన్ కెమెరాలతో నిఘా చేపట్టారు. ఈ నేపథ్యంలో మెరినా బీచ్‌లో అదృశ్యమైన 12 మంది చిన్నారులు సహా మొత్తం 20 మందిని పోలీసులు రక్షించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

కోలాహలంగా జల్లికట్టు పోటీలు

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: పుదుకోట సిప్‌కాట్ సమీపంలోని వడమలాపూర్ కరుప్పసామి ఆలయం మైదానంలో ఆదివారం జల్లికట్టు పోటీ జరిగింది. ఇందులో పలు జిల్లాలకు చెందిన 750 ఎద్దులు, 250 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. పోటీని మంత్రి రఘుపతి ప్రారంభించారు. గెలుపొందిన ఎద్దుల యజమానులు, క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. అదేవిధంగా తిరుచ్చి జిల్లా పెత్తమేట్టుపట్టి పునీత వ్యాకుల మాత ఆలయ మైదానంలో జరిగిన పోటీలో 700 ఎద్దులు, 300 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. పోటీని శ్రీరంగం ఆర్డీవో శ్రీనివాసన్ ప్రారంభించారు.

చెన్నై విమానాశ్రయంలో ఐదంచెల భద్రత

వడపళని, న్యూస్‌టుడే: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని చెన్నై విమానాశ్రయంలో శనివారం రాత్రి నుంచి ఐదంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఈ నెల 30వ తేదీ వరకు తనిఖీలు ముమ్మరంగా జరుగుతాయని అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 24, 25, 26 తేదీల్లో ఏడంచెల భద్రత ఉంటుందన్నారు. విమానాశ్రయానికి వచ్చే వాహనాలను ప్రధాన గేటు వద్ద నిలిపేసి జాగిలాలు, బాంబ్ స్క్వాడ్‌తో సోదా చేయిస్తామని తెలిపారు. అదేవిధంగా బహుళ అంతస్తుల పార్కింగు స్థలంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని, మామూలుగా జరిగే తనిఖీలతో పాటు బోర్డింగ్ గేట్ల వద్ద ప్రత్యేక తనిఖీలు జరుగుతాయని, ప్రయాణికులు తమ లగేజీతో ద్రవపదార్థాలు, ఊరగాయలు, హల్వా, జామ్, నూనె సీసాలు వంటివి తీసుకెళ్లకూడదని పేర్కొన్నారు. కార్గో విభాగంలో భద్రతను కట్టుదిట్టం చేశామని, ఇంధనం నింపుకొనే చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, సెక్యూరిటీ కంట్రోల్ రూము నుంచి 24 గంటలు పర్యవేక్షిస్తుంటామని చెప్పారు. ఈ నేపథ్యంలో దేశీయ ప్రయాణికులు విమానం బయలుదేరడానికి గంటన్నర ముందు, విదేశీ ప్రయాణికులు మూడున్నర గంటల ముందుగా చేరుకోవాలని, విమానాలన్నీ నిర్దేశిత సమయానికే బయలుదేరుతాయని వివరించారు.

కూటమి వ్యవహారంలో అధిష్ఠాన నిర్ణయం శిరోధార్యం

✦ సెల్వ పెరుంతగై

చెన్నై, న్యూస్‌టుడే: రాష్ట్రంలో రానున్న శాసనసభ ఎన్నికల దృష్ట్యా కూటమి వ్యవహారంలో కాంగ్రెస్ అధిష్ఠానం తీసుకునే నిర్ణయాన్ని శిరసావహిస్తామని టీఎన్‌సీసీ అధ్యక్షుడు సెల్వ పెరుంతగై తెలిపారు. రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆదివారం దిల్లీలో సమాలోచన నిర్వహించారు. ఇందులో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం, పార్టీ ప్రధానకార్యదర్శి కె.సి. వేణుగోపాల్, టీఎన్‌సీసీ అధ్యక్షుడు సెల్వ పెరుంతగై, రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు తదితరులు పాల్గొన్నారు. సమావేశం తర్వాత విలేకరులతో సెల్వ పెరుంతగై మాట్లాడారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికల కూటమికి సంబంధించి బహిరంగ ప్రదేశాల్లో పార్టీ నిర్వాహకులు తమ అభిప్రాయాలు వెల్లడించకూడదని అధిష్ఠానం సూచించిందని తెలిపారు. కూటమి వ్యవహారంలో అధిష్ఠానం తీసుకునే నిర్ణయాన్ని స్వీకరిస్తామని పేర్కొన్నారు. అధికారంలో భాగస్వామ్యం కావాలని కాంగ్రెస్ శ్రేణులు కొందరు, టీవీకేతో ఎన్నికల కూటమి ఏర్పాటు చేయాలని మరికొందరు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ సమాలోచనను రాహుల్‌గాంధీ నిర్వహించడం గమనార్హం.

డీఎంకే కూటమిలోనే కాంగ్రెస్: టీకేఎస్ ఇళంగోవన్

చెన్నై: తమ పార్టీ కూటమిలోనే కాంగ్రెస్ ఉందని డీఎంకే సమాచార సంబంధాల విభాగం అధ్యక్షుడు టీకేఎస్ ఇళంగోవన్ స్పష్టం చేశారు. చెన్నైలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ఇప్పటివరకు డీఎంకే కూటమిలోనే కాంగ్రెస్ ఉందన్నారు. ఇదే విషయాన్ని టీఎన్‌సీసీ అధ్యక్షుడు, ఏఐసీసీ అధ్యక్షుడు కూడా స్పష్టం చేస్తున్నారని తెలిపారు. డీఎంకేతో చర్చలు జరిపేందుకు పంచసభ్య కమిటీని కాంగ్రెస్ అధిష్ఠానం నియమించిందని, కూటమి విషయంలో ఆ పార్టీ అధిష్ఠానం స్పష్టతతో ఉందని పేర్కొన్నారు. స్థానికంగా ఉన్న కొందరు మాత్రమే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని తెలిపారు. విజయ్‌తో ఎన్నికల కూటమి ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌లో కొందరు డిమాండ్ చేస్తున్న విషయంపై స్పందిస్తూ... ఇష్టానుసారంగా కొందరు ఇలా బహిరంగ ప్రదేశాల్లో మాట్లాడి గందరగోళం సృష్టిస్తున్నారని, వాటిని వారు మానుకోవాలని హితవు పలికారు.

డీఎంకే పతనానికి గంజాయి నేరాలు చాలు

అన్బుమణి

సైదాపేట, న్యూస్‌టుడే: గంజాయి నేరాలే డీఎంకే గద్దె దిగేందుకు కారణంగా ఉంటాయని పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి రామదాస్ విమర్శించారు. ఆదివారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో... తిరువళ్లూర్ వద్ద ఇద్దరు యువకులపై గంజాయి మత్తులో ఉన్న ఓ గుంపు రాళ్లతో కొట్టి చంపిన ఘటన దిగ్భ్రాంతి కలిగించిందన్నారు. అదే జిల్లాలో మరో రెండుచోట్ల గంజాయి గుంపు వీరంగం సృష్టించిందని తెలిపారు. గంజాయి నేరాలు, హింస రోజురోజుకీ హెచ్చుమీరుతోందని ఆరోపించారు. అయితే ఏమీ జరగనట్లు డీఎంకే ప్రభుత్వం వేడుక చూస్తుండటం దారుణమన్నారు. గంజాయి నేరాలే డీఎంకేను గద్దె దింపేందుకు చాలని తెలిపారు.

ఈపీఎస్ హామీలతో జాగ్రత్తగా ఉండండి

షణ్ముగం

చెన్నై, న్యూస్‌టుడే: అన్నాడీఎంకే ప్రధానకార్యదర్శి ఎడప్పాడి పళనిసామి ఇస్తున్న ఎన్నికల హామీలతో జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర ప్రజలను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి షణ్ముగం హెచ్చరించారు. ఆయన తన ప్రకటనలో... 2014లో మోదీ ఎన్నో హామీలను ఇచ్చారని, వాటిలో ఒక్కొక్కరి బ్యాంకు ఖాతాలో రూ. 15లక్షలు వేస్తానని చెప్పిన హామీ కూడా ఉందని తెలిపారు. అయితే వాటిని ఇప్పటివరకు ఆయన నెరవేర్చలేదన్నారు. అధికారంలోకి రావడానికి వెయ్యి అబద్ధాలు చెప్పవచ్చన్న మోదీ తంత్రాన్ని ప్రస్తుతం ఎడప్పాడి పళనిసామి కూడా అనుసరించడం ప్రారంభించారని ఆయన ఎన్నికల హామీలు స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. మోదీని అనుసరిస్తున్న ఆయన వ్యవహారంలో రాష్ట్ర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

ప్రజా సంక్షేమ పథకాలకు మేమే యజమానులం

అన్నాడీఎంకే

సైదపాపేట, న్యూస్‌టుడే: ప్రజా సంక్షేమ పథకాలకు ఎప్పటికీ తామే యజమానులమని అన్నాడీఎంకే తెలిపింది. ఇందుకు సంబంధించి ఆ పార్టీ అధిష్ఠానం ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో... గత నాలుగున్నరేళ్ల డీఎంకే పాలన అంతా అన్నాడీఎంకే పథకాలకు స్టిక్కర్లు అంటించటమే పనిగా పెట్టుకుందని, ప్రస్తుతం 'మిస్ కాపీ అడిక్కిరాంగ మిస్' అని అన్నాడీఎంకేను చూసి డీఎంకే మంత్రులు చెబుతుండటం హాస్యాస్పదంగా ఉందని తెలిపింది. డీఎంకే చేసేవన్నీ చీప్ కాపీ అని, ప్రజా సంక్షేమ పథకాలకు ఎప్పటికీ అసలైన యజమాని అన్నాడీఎంకేనని, కుటుంబమంతా చేరి ప్రణాళిక ప్రకారం దోచుకునే డీఎంకే గుంపునకు ఇదంతా ఎలా తెలుస్తుందని ఎద్దేవా చేసింది. అసలు ఎన్నికల హామీల గురించి మాట్లాడే అర్హత మంత్రులు రఘుపతి, టీఆర్బీ రాజాకు ఉందా? అని ప్రశ్నించింది. పళనిసామి ఒక హామీ ఇచ్చారంటే దాన్ని నెరవేర్చి చూపుతారని, ఆ విషయం ప్రజలతో పాటు డీఎంకేకు బాగా తెలుసని పేర్కొంది.

పార్థసారథి ఆలయానికి భక్తుల పాదయాత్ర

ఆలయానికి చేరుకున్న భక్తులు

విల్లివాక్కం, న్యూస్‌టుడే: చెన్నై నగరంలోని కొడుంగైయూర్ వెంకటేశ్వర నగర్‌లోని శ్రీ సిద్ధి వినాయక-శ్రీనివాస వేంకట ముడయాన్ తిరుక్కోవిల్ సేవార్థిగల్ సంఘ వార్షికోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రిప్లికేన్‌లోని ప్రసిద్ధ పార్థసారథి స్వామి ఆలయానికి సంఘ సభ్యులు పాదయాత్ర చేపట్టారు. ముందుగా వెంకటేశ్వర నగర్‌లోని ఆలయంలో తెల్లవారుజామున 4.30 గంటలకు ప్రత్యేక పూజలు నిర్వహించి 60 మందికి పైగా భక్తులు పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ నెల 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు దీక్ష స్వీకరిస్తున్న 300 మంది భక్తులు 24వ ఏడాదిగా తిరుమలకు పాదయాత్ర చేపడతారు. సంఘ నిర్వాహకులు రవిచంద్రన్, శ్రీనివాసులు, జగన్నాథన్, భాస్కర్, కోడి భావనారాయణ, బీవీఆర్ భాస్కర్ తదితరులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

ఈరోడు జిల్లా వెళ్లోడులో ఏర్పాటు చేసిన రాజు కాలింగరాయర్ నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని ఆదివారం చెన్నైలోని క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆవిష్కరిస్తున్న ముఖ్యమంత్రి స్టాలిన్ - న్యూస్‌టుడే, చెన్నై

ఆస్పత్రిలో చేరిన మంత్రి దురై మురుగన్

చెన్నై, న్యూస్‌టుడే: రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి దురై మురుగన్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. కొట్టూర్‌పురంలోని నివాసంలో ఉంటున్న ఆయన శనివారం జ్వరం, జలుబుతో అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కుటుంబీకులు ఆయనను గ్రీమ్స్ రోడ్డులోని అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. విషయం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి స్టాలిన్ ఆస్పత్రికి వెళ్లి ఆయన్ను పరామర్శించారు.

రేపు వరదరాజ పెరుమాళ్ వనభోజనోత్సవం

శ్రీదేవి, భూదేవి సమేత వరదరాజ పెరుమాళ్

కాంచీపురం, న్యూస్‌టుడే: కాంచీపురం వరదరాజ పెరుమాళ్ ఆలయంలో తై మాసం సందర్భంగా కలకాటూర్ గ్రామంలో వనభోజన మహోత్సవాన్ని మంగళవారం నిర్వహించనున్నారు. వేకువ జామున 4 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వామివారు ప్రధాన మార్గాల గుండా బయలుదేరి ఉదయం 7.30 గంటలకు కలకాటూర్ గ్రామానికి చేరుకుంటారు. అక్కడున్న కరియ మాణిక్య పెరుమాళ్ ఆలయంలో భక్తులకు దర్శనమిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి కాంచీపురం సమీపం ఓరిగై పాలారు నది ఒడ్డుకు చేరుకుంటారు. అక్కడ స్వామివారికి తిరుమంజనం నిర్వహిస్తారు. మహా దీపారాధన అనంతరం సాయంత్రం 5 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి అన్నాదురై చేనేత కార్మికుల క్వార్టర్స్, సదావరం, మణగండీశ్వరన్ ఆలయం మార్గం గుండా రాత్రి 7.30 గంటలకు ఆలయానికి చేరుకుంటారు.

26న చెన్నైలో ట్రాఫిక్ ఆంక్షలు

ప్యారిస్, న్యూస్‌టుడే: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జనవరి 26వ తేదీ ప్రభుత్వం తరపున చెన్నై కామరాజర్ సాలైలోని శ్రామికుల విగ్రహం వద్ద వేడుకలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా 26, పూర్వాభినయం జరిగే 19, 21, 23 తేదీల్లో ట్రాఫిక్‌లో మార్పులు చేసినట్లు గ్రేటర్ చెన్నై ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

❖ ఆ నాలుగు రోజులు కామరాజర్ సాలైలోని గాంధీ విగ్రహం నుంచి వార్ మెమోరియల్ వరకు ఉదయం 6 గంటల నుంచి కార్యక్రమం ముగిసే వరకు వాహనాలకు అనుమతి లేదు.

❖ అడయారు నుంచి కామరాజర్ సాలైలో బ్రాడ్‌వేకి వెళ్లే సరకు, వాణిజ్య వాహనాలు గ్రీన్‌వేస్ రోడ్డు జంక్షన్ నుంచి ఆర్కే మఠం రోడ్డు, తిరువేంగడం రోడ్డు, దేవనాథన్ రోడ్డు, సెయింట్ మేరీస్ రోడ్డు, రామకృష్ణ మఠం రోడ్డు, వెంకటేశ అగ్రహారం వీధి, రంగా రోడ్డు, తూర్పు అభిరామపురం మొదటి వీధి, లజ్ అవెన్యూ, పీఎస్ శివసామి సాలై, రాధాకృష్ణన్ సాలై, మ్యూజిక్ అకాడమీ, టీటీకే రోడ్డు, గౌడియా మఠ్ రోడ్డు, రాయపేట ఆస్పత్రి, రాయపేట టవర్ క్లాక్, జీపీ రోడ్డు అన్నాసాలై వైపుగా బ్రాడ్ వే వెళ్లొచ్చు. ఇతర వాహనాలు గాంధీ విగ్రహం జంక్షన్ నుంచి రాధాకృష్ణన్ సాలైకి మళ్లించి రాయపేట 1 పాయింట్, నీలగిరీస్, మ్యూజిక్ అకాడమీ, టీటీకే సాలై, గౌడియా మఠ్ రోడ్డు, రాయపేట ఆస్పత్రి, రాయపేట టవర్ క్లాక్, జీపీ రోడ్డు, అన్నాసాలై వైపుగా బ్రాడ్ వే వెళ్లాలి.

❖ మయిలాపూర్ నుంచి వచ్చే అన్ని వాహనాలు రాయపేట హైవేకి వచ్చి రాయపేట ఒకటో పాయింట్‌లో, ఇతర వాహనాలు ఎడమ వైపు లేదా కుడివైపు మలుపు తిరిగి తమ గమ్యాలను చేరుకోవాలి. బస్సులు ఎడమ వైపు మలుపు తిరిగి డాక్టర్ రాధాకృష్ణన్ సాలై, నీలగిరీస్, మ్యూజిక్ అకాడమీ, టీటీకే రోడ్డు, గౌడియా మఠ్ రోడ్డు, రాయపేట హైవే, రాయపేట క్లాక్ టవర్ వైపుగా బ్రాడ్ వే వెళ్లొచ్చు.

❖ డాక్టర్ నటేశన్ రోడ్డు, అవ్వైషణ్ముగం సాలై జంక్షన్ వైపుగా కామరాజర్ సాలైకి వెళ్లే వాహనాలు ఐస్‌హౌస్ జంక్షన్‌కి మళ్లిస్తారు. * డాక్టర్ బెసంట్ రోడ్డు నుంచి కామరాజర్ సాలైకి వచ్చే వాహనాలు బెసంట్ సాలై రౌండ్ టాణా నుంచి ఐస్‌హౌస్‌కి మళ్లిస్తారు. ❖ వాలాజాసాలై, బెల్స్‌రోడ్డు జంక్షన్‌లో శ్రామికుల విగ్రహానికి చేరుకునే వాహనాలు బెల్స్‌రోడ్డు వైపుగా మళ్లిస్తారు. ❖ అన్నా స్క్వేర్ వద్ద ఉన్న బస్టాండు తాత్కాలికంగా చింతాద్రిపేట రైల్వేస్టేషన్ వద్దకి మారుస్తారు. ❖ ప్యారిస్ నుంచి రాజాజీ సాలై, కామరాజర్ సాలై వైపుగా అడయారుకి వెళ్లే అన్ని వాహనాలు రిజర్వ్ బ్యాంకు సబ్‌వేకి వెళ్లకుండా నార్త్ హార్బర్ రోడ్డు వైపుగా రాజా అన్నామలై మంద్రం, వాలాజా పాయింట్, అన్నాసాలై, అన్నావిగ్రహం, జీపీ రోడ్డు, రాయపేట టవర్ క్లాక్, వెస్ట్‌కాట్ సాలై, జీఆర్‌హెచ్ అజంతా జంక్షన్‌లో ఎడమ వైపు మలుపు తిరిగి లాయిడ్స్ రోడ్డు (వీపీ రామన్ సాలై) ఐస్‌హౌస్ జంబులింగం వీధి ఎడమవైపు లేదా కుడివైపు తిరిగి డాక్టర్ రాధాకృష్ణన్ సాలై వైపుగా తమ గమ్యాలను చేరుకోవచ్చు. ❖ అన్నాసాలై, ఫ్లాగ్ స్టాఫ్ హౌస్ రోడ్డు (వాలాజా పాయింట్) జంక్షన్ నుంచి వార్ మెమోరియల్‌కి వెళ్లేందుకు వాహనాలకు అనుమతి లేదు.

పార్వతీ రవి ఘంటసాలను సత్కరిస్తున్న రాజ్‌కుమార్ భారతి ❖ కళాకారుల నృత్య ప్రదర్శన

కళాప్రదర్శిని నాట్యోత్సవాలు ప్రారంభం

టీనగర్, న్యూస్‌టుడే: చెన్నై మైలాపూర్ భారతీయ విద్యాభవన్‌లో 'కళా ప్రదర్శిని' సంస్థ 28వ వార్షిక నాట్యోత్సవాలు ఆదివారం సాయంత్రం ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రఖ్యాత నృత్య కళాకారిణి, కళైమామణి పార్వతీ రవి ఘంటసాల సారథ్యంలో మూడు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలకు తొలిరోజే కళాభిమానుల నుంచి విశేష స్పందన లభించింది. కార్యక్రమానికి ప్రముఖ సంగీత విద్యాంసులు, స్వరకర్త డాక్టర్ రాజ్‌కుమార్ భారతి ముఖ్య అతిథిగా విచ్చేసి ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం కళైమామణి డా.వసంతలక్ష్మీ నరసింహాచారిని సంస్థ ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా త్యాగరాజ స్వామికి పలువురు ప్రముఖ కళాకారులు, వారి శిష్య బృందాలు నృత్యరూపంలో అంజలి ఘటించాయి. శ్రీమయి వెంపటి బృందం, కె.సురేష్ దుర్గాదేవి బృందం, రమ్య రామనారాయణ బృందం, మహాలక్ష్మీ అశ్విన్ బృందం, పార్వతీ రవి ఘంటసాల శిష్య బృందం ప్రదర్శనలు ఇచ్చాయి. సోమవారం గురువు షణ్ముగ సుందరం, కృష్ణకుమారి నరేంద్రన్ శిష్య బృందాల ప్రదర్శనలు ఉంటాయి.

ఆస్పత్రిలో పడకపై శంకర్

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సవుక్కు శంకర్

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: ప్రముఖ యూట్యూబర్ సవుక్కు శంకర్ తాను అనారోగ్యంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. అనారోగ్యంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నానని, ఏ సమస్యతో చికిత్స పొందుతున్నారో వివరణ ఇవ్వాలని ఐపీఎస్ అధికారి అరుణ్ ఆస్పత్రి యాజమాన్యాన్ని బెదిరిస్తున్నారని, ఓ మనిషి అనారోగ్యంతో చికిత్స పొందకూడదా? ప్రాణాలతో ఉండకూడదా? ఇది పాలనేనా? అని ప్రశ్నించారు.

డీఎంకే కూటమిలో ఎలాంటి గందరగోళం లేదు

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: డీఎంకే కూటమిలో ఎలాంటి గందరగోళం లేదని మంత్రి రఘుపతి తెలిపారు. ఆయన ఆదివారం పుదుకోటలో విలేకరులతో మాట్లాడుతూ.. ఎడప్పాడి పళనిసామి ప్రకటించిన అన్ని హామీలు కాపీ పేస్ట్‌గానే ఉన్నాయన్నారు. రాహుల్ గాంధీనే కూటమి గురించి ప్రకటిస్తారని చెప్పారు. అందువలన తమ కూటమిలో ఎలాంటి గందరగోళం లేదన్నారు. ఎవరూ తమ కూటమిని విచ్ఛిన్నం చేయలేరన్నారు. తాము ఎవరినీ కూటమి నుంచి బయటకు పంపించేయమని తెలిపారు. కాంగ్రెస్ తమతో ఉంటుందనే నమ్మకం ఉందన్నారు. అధికారంలో భాగస్వామ్యం అనే అంశం గురించి తమ అధ్యక్షుడు స్పష్టంగా తెలియజేశారన్నారు.

పెన్నిక్విక్ సమాధిని పునర్నిర్మించండి

పళనిసామితో మాట్లాడుతున్న లూయిసీ ఆస్ఫరీ తదితరులు

సైదాపేట, న్యూస్‌టుడే: కల్నల్ జాన్ పెన్నిక్విక్ సమాధిని రాష్ట్ర ప్రభుత్వం తరపున పునరుద్ధరించేందుకు డాక్యుమెంటేషన్ చేయాలని ఇంగ్లండ్‌లోని సర్రే హీత్ బోరో నగర మేయర్ లూయిసీ ఆస్ఫరీ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామిని కోరారు. ముల్లై పెరియార్ జలాశయాన్ని నిర్మించి తమిళనాడు ప్రజల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారు పెన్నిక్విక్. ఈ నేపథ్యంలో శనివారం లూయిసీ ఆస్ఫరీ, ఇంగ్లండ్ పెన్నిక్విక్ ట్రస్టుకు చెందిన సారోన్ ఆన్ బిల్లింగ్, నిర్వాహకులు, కేంపర్లీ, తమిళ సంఘానికి చెందిన నిర్వాహకులు ఈపీఎస్‌ను కలిశారు. ఇంగ్లండ్‌లోని ఫ్రిమ్‌లీ నగర చర్చి ప్రాంగణంలో ఉన్న పెన్నిక్విక్ సమాధిని తమిళనాడు ప్రభుత్వం తరపున పునరుద్ధరించాలని 2022లో ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కోరగా పట్టించుకోనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించి డాక్యుమెంటేషన్ చెయాలని ఈపీఎస్‌ను లూయిసీ ఆస్ఫరీ కోరారు. అదేవిధంగా సర్రే హీత్ బోరో నగరంలా మదురై కార్పొరేషన్‌ను ట్విన్ సిటీ నగరంగా మార్చటానికి సంబంధించిన సాధ్యాసాధ్యాలను ఈపీఎస్‌కు వివరించారు. అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చిన వెంటనే ఇందుకు సంబంధించి చర్యలు తీసుకోనున్నట్లు పళనిసామి వారికి హామీ ఇచ్చారు.

(c) eenadu

కవిన్ చిత్రంలో శాండి మాస్టర్ ముఖ్యపాత్ర

చెన్నై, న్యూస్‌టుడే: కెన్ రాయ్‌సన్ దర్శకత్వంలో కవిన్, ప్రియాంక మోహన్ జంటగా ఇంకా టైటిల్ ఖరారు కాని చిత్రంలో నటిస్తున్నారు. థింక్ స్టూడియోస్ బ్యానరుపై ఈ చిత్రాన్ని స్వరూప్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇందులో శాండి మాస్టర్ ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టరును చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో కవిన్, శాండి మాస్టర్ ఇద్దరూ మోడర్న్ గెటప్‌లో, నోట్లో టపాసులు పెట్టుకున్నట్లు ఉండగా 'బాయ్స్ ఆర్ బ్యాక్' అనే వాక్యం పోస్టరులో చోటుచేసుకుంది. ఫ్యాంటసీ, రొమాంటిక్, కామెడీ జానర్‌లో రూపొందుతున్న ఈ చిత్రానికి ఓఫ్రో సంగీతం అందిస్తున్నారు.

ఓ సన్నివేశ దృశ్యంలో కవిన్, శాండి మాస్టర్

మీసైయ మురుక్కుకు రెండో భాగం

హిప్ హాప్ తమిళ ఆది

చెన్నై: కళాశాల విద్యార్థుల కలలు, ప్రేమ, పోరాటాలను తెలిపేలా 2017లో విడుదలైన చిత్రం 'మీసైయ మురుక్కు'. సుందర్.సి, ఖుష్బూ దంపతులు నిర్మించిన ఈ చిత్రంలో హిప్ హాప్ తమిళ ఆది, ఆత్మిక, వివేక్, ఆర్జే విఘ్నేశ్‌కాంత్, విజయలక్ష్మి తదితరులు ప్రధానపాత్రల్లో నటించారు. యువతను ఆకట్టుకున్న ఈ చిత్రానికి ప్రస్తుతం రెండో భాగం రూపొందనున్నట్లు హిప్ హాప్ తమిళ ఆది ప్రకటించారు. రెండో భాగాన్ని కూడా సుందర్.సి, ఖుష్బూ దంపతులు నిర్మించనున్నారని, చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలను రాసి తానే దర్శకత్వం వహించనున్నట్లు వెల్లడించారు. ఇది యదార్థ ఘటనల ఆధారంగా చేసుకున్న ఇద్దరు మిత్రుల కథ అని, మిత్రుల్లో ఒకరిగా తాను, మరొకరిగా తన స్నేహితుడైన హర్షద్‌ఖాన్ నటిస్తామని పేర్కొన్నారు.

తెరి 23న రీరిలీజ్

చెన్నై: అట్లీ దర్శకత్వంలో విజయ్, సమంత, ఎమి జాక్సన్ ముఖ్య తారాగణంగా నటించిన 'తెరి' చిత్రాన్ని ఈ నెల 15న రీరిలీజ్ చేయనున్నట్లు నిర్మాత కలైపులి ఎస్. థాణు గతంలో ప్రకటించారు. తర్వాత చిత్రం రీరిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. విడుదల కానున్న ఇతర చిత్రాల నిర్మాతల అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో చిత్రాన్ని ఈ నెల 23న రీరిలీజ్ చేస్తున్నట్లు తన 'ఎక్స్' ద్వారా ఆయన ప్రకటించారు. దీనికి సంబంధించిన ట్రైలర్‌ను ఆదివారం సాయంత్రం విడుదల చేశారు.

తల్లిని కాపాడేందుకు కొడుకు తాపత్రయం

కృష్ణ, దేవదర్శిని

చెన్నై: జై అమర్‌సింగ్ దర్శకత్వంలో కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్ జానర్‌లో రూపొందుతున్న చిత్రం 'ది మమ్మీ రిటర్న్స్'. ఇందులో కృష్ణ, దేవదర్శిని, స్వాతి, కింగ్స్లీ, లొల్లు సభ మారన్, దీప తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. చిత్రీకరణను చెన్నై, దాని పరిసర ప్రాంతాల్లో రెండు షెడ్యూల్‌లలో చేపట్టాలని నిర్ణయించారు. చిత్రం గురించి దర్శకుడు జై అమర్‌సింగ్ మాట్లాడుతూ... యాక్షన్ చిత్రాలు ఎక్కువగా వస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో కామెడీ చిత్రాల కోసం ప్రేక్షకులు నిరీక్షిస్తున్నారని తెలిపారు. తనకూ ఎక్కువగా కామెడీ చిత్రాలంటేనే ఇష్టమన్నారు. అందుకే పూర్తిస్థాయి వినోదభరితంగా ప్రస్తుత చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. ఇది తల్లిని కాపాడేందుకు తాపత్రయపడే కుమారుడి కథ అని, దాని కోసం ఆ కొడుకు ఏం చేశాడనే విషయాన్ని నవ్వించేలా చిత్రీకరించామని పేర్కొన్నారు.

ఈవెనింగ్ క్లినిక్‌లకు ఆదరణ

- చిట్లపాక్కంలో త్వరలో ఆరోది ప్రారంభం

మామల్లపురం, న్యూస్‌టుడే: తాంబరం మున్సిపల్ కార్పొరేషన్ తరఫున 5 ప్రాంతాల్లో ఈవెనింగ్ క్లినిక్‌లను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం చిట్లపాక్కం ప్రజల కోరిక మేరకు చిట్లపాక్కం సమీపంలోని హరిదాస్‌పురంలో 6వ క్లినిక్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఆదివారాలు మినహా మిగతా అన్ని రోజులు సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ క్లినిక్‌లు పనిచేస్తాయి. నాణ్యమైన చికిత్స అందించడానికి ప్రత్యేక వైద్యులు, నర్సులు, ఆరోగ్యశాఖ సహాయకులను నియమిస్తారు. సమీపంలో ఉన్న పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సూచించే నివాసితులకు ఈ క్లినిక్ సేవలందిస్తుంది. వారపు షెడ్యూల్ మేరకు క్లినిక్‌లో సోమవారం జనరల్ ఫిజిషియన్, మంగళవారం నుంచి గైనకాలజీ, బుధవారం పీడియాట్రిక్స్, గురువారం ఆప్తాలజీ, ఫిజియోథెరపీ, శుక్రవారం డెర్మటాలజీ, దంత సంరక్షణ, శనివారం సైక్రియాట్రీ ఉంటారు. ప్రస్తుతం తాంబరం కార్పొరేషన్‌లో పూండి బజార్, రెండనాథపురం, పమ్మల్, పీర్కంగరణై, సెంబాక్కంలో ఈవెనింగ్ క్లినిక్‌లు పనిచేస్తున్నాయి. ఈ క్లినిక్‌లకు సీనియర్ సిటిజన్లు, రోజువారీ కూలీలు, కార్మికుల తదితరుల నుంచి మంచి స్పందన కనిపించిందని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.

భూగర్భ డ్రైనేజీ పనుల అనుమతికి ఎదురుచూపు

మామల్లపురం, న్యూస్‌టుడే: తాంబరం మున్సిపల్ కార్పొరేషన్‌లో కొత్తగా విలీనమైన ప్రాంతాల్లో రూ.892 కోట్ల వ్యయంతో భూగర్భ డ్రైనేజీ పనులు చేపట్టడానికి ప్రభుత్వ అనుమతి కోసం కార్పొరేషన్ వేచి ఉంది. తాంబరం, చెంబాక్కం, పల్లావరం, పమ్మల్, అనకాపుత్తూర్ పురపాలక సంఘాలను విలీనం చేయడంతో 2021లో తాంబరం మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడింది. తరువాత పెరుంగళత్తూర్, పీర్కంగరణై, మాడంబాక్కం, చిట్లపాక్కం, తిరునీర్‌మలై పట్టణ పంచాయతీలను విలీనం చేశారు. ప్రస్తుతం తాంబరం కార్పొరేషన్‌లో 70 వార్డులు ఉండగా 38 వార్డుల్లో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఉంది. ఇదిలా ఉండగా ప్రాంతాల్లో మరో 11 వార్డుల్లో నిర్మాణ పనులు జరుగుతుండగా మిగిలిన 21 వార్డులు కొత్తగా విలీనమైన 5 పట్టణ పంచాయతీల పరిధిలో ఉన్నాయి. 2024-25 అసెంబ్లీ సమావేశాల్లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ గ్రాంట్ అభ్యర్థన మేరకు తాంబరం కార్పొరేషన్‌లో కొత్తగా విలీనమైన ప్రాంతాల్లో రూ.750 కోట్ల వ్యయంతో భూగర్భ డ్రైనేజీ నిర్మాణం చేపడతామని ప్రకటించారు. అదే సమయంలో పెరుంగళత్తూర్, పీర్కంగరణై ప్రాంతాలను ఈ ప్రాజెక్టు కింద చేర్చడంతో నిర్మాణ వ్యయం పెరిగినందున కొత్తగా పనులు చేపట్టడానికి రూ.892 కోట్ల మేరకు నివేదికను ప్రభుత్వానికి కార్పొరేషన్ అధికారులు సమర్పించారు. అనుమతి లభించగానే టెండర్ల ప్రక్రియను చేపట్టి త్వరలో పనులు ప్రారంభిస్తామని కార్పొరేషన్ కమిషనర్ బాలచందర్ తెలిపారు.

మోకాళ్లపై కూర్చొని నిరసన తెలుపుతున్న కార్మికులు

లోడింగ్ కార్మికుల ఆందోళన

తిరుత్తణి, న్యూస్‌టుడే: సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తిరుత్తణిలోని పౌర సరఫరాల సంస్థ కార్యాలయం ఎదుట లోడింగ్ కార్మికులు ఆదివారం నిరసన చేపట్టారు. రాష్ట్ర లోడింగ్ కార్మికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలో కార్మికులు మోకాళ్లపై నిలబడి ప్రభుత్వానికి తమ నిరసనను తెలియజేశారు. కార్మిక సంఘం గుర్తింపునకు వెంటనే ఎన్నికలు నిర్వహించాలని, 10 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్నవారికి 2022 మందస్తు తేదీతో గ్రీన్ కార్డు జారీ చేయాలని నినాదాలు చేశారు.

షూటింగ్ పోటీల్లో మహిళా పోలీసు ప్రతిభ

రాజేశ్వరికి ప్రశంసాపత్రం అందజేస్తున్న ఎస్పీ జయకుమార్

వేళచ్చేరి, న్యూస్‌టుడే: కడలూర్ జిల్లా నైవేలి థర్మల్ విద్యుత్తు కేంద్ర పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రాజేశ్వరి నేషనల్ షూటింగ్ అసోసియేషన్ తరఫున ఇటీవల దిల్లీలో జరిగిన షూటింగ్ పోటీలో పాల్గొన్నారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. అదేవిధంగా మధ్యప్రదేశ్‌లో నిర్వహించిన 50 మీటర్ల రైఫిల్, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లలో పాల్గొని అత్యధిక పాయింట్లు సాధించారు. ఈ సందర్భంగా రాజేశ్వరి తాను పొందిన అవార్డులను శనివారం కడలూర్ జిల్లా ఎస్పీ జయకుమార్‌కు చూపించి ప్రశంసలు పొందారు.

తిరుత్తణిలో వాహనాల తనిఖీ

తిరుత్తణి, న్యూస్‌టుడే: తిరువళ్లూర్ జిల్లా తిరుత్తణి, పరిసర ప్రాంతాల్లో పెరుగుతున్న నేరాలను అరికట్టేందుకు జిల్లా ఎస్పీ వివేకానంద శుక్లా స్వయంగా రంగంలోకి దిగారు. శనివారం సాయంత్రం తిరుత్తణిలోని ప్రధాన రహదారులపై తనిఖీలు నిర్వహించారు. తిరుత్తణి-చెన్నై బైపాస్ రోడ్, చిత్తూరు రోడ్డు, కాశీనాథపురం జాతీయ రహదారి ప్రాంతాల్లో తనిఖీలు జరిగాయి. కాశీనాథపురం కూడలి వద్ద అక్రమంగా తరలిస్తున్న 30 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఒకరిని అరెస్టు చేశారు.

హోసూర్ విమానాశ్రయ నిర్మాణానికి కేంద్ర అనుమతి నిరాకరణ

ప్యారిస్, న్యూస్‌టుడే: తమిళనాడులోని హోసూర్‌లో అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ అనుమతి దక్కలేదు. కృష్ణగిరి జిల్లా హోసూర్ చుట్టూ ఉన్న గగనతలం హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) ఆధీనంలో ఉంది. ఇక్కడ సైనిక, ప్రయోగాత్మక విమానాలకు ప్రాధాన్యత కల్పించడం వల్ల ప్రయాణికుల విమానాలకు అనుమతించలేమని రక్షణశాఖ ఓ లేఖలో తెలిపింది. ఓ వైపు కేంద్ర ప్రభుత్వం తిరస్కరించినా హోసూర్, శూలగిరి ప్రాంతాలకు చెందిన 12 గ్రామాల రైతులు భూసేకరణకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు.

పులికాట్ సరస్సు సందర్శనకు పోటెత్తిన పర్యాటకులు

పొన్నేరి, న్యూస్‌టుడే: తిరువళ్లూర్ జిల్లా పొన్నేరి సమీపం పళవేర్కాడు వద్ద పులికాట్ సరస్సు ఉంది. ఆహ్లాదభరితంగా దర్శనమిచ్చే సరస్సును తిలకించేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. వరుస సెలవుల కారణంగా ఆదివారం సరస్సు ప్రాంతం పర్యాటకులతో కిటకిటలాడింది. బోటు షికారుకు జిల్లా యంత్రాంగం నిషేధం విధించింది. పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలిరావడంతో వాహనాల రద్దీ ఏర్పడింది. సుమారు 5 కిలోమీటర్ల దూరం వాహనాలు నిలిచిపోయాయి.

వంతెనపై నిలిచిన వాహనాలు

పూండి జలాశయం వద్ద...

ఊత్తుకోట: తిరువళ్లూర్ జిల్లా ఊత్తుకోట సమీపం పూండిలో చెన్నై నగర తాగునీటి అవసరాలు తీర్చే సత్యమూర్తి జలాశయం ఉంది. 1940లో నిర్మాణ పనులు ప్రారంభమై 1944లో ముగిశాయి 35 అడుగుల ఎత్తుగల డ్యామ్‌లో 3.231 టీఎంసీల నీటిని నిల్వజేయవచ్చు. అప్పటి చెన్నై మేయర్‌గా వ్యవహరించిన సత్యమూర్తి డ్యామ్ నిర్మాణానికి అహర్నిశలు పాటుపడటంతో డ్యామ్‌కు ఆయన పేరు పెట్టారు. ఈ నేపథ్యంలో డ్యామ్‌ను తిలకించేందుకు ఆదివారం పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలివచ్చారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు డ్యామ్ నిండి సముద్రంలా కనిపిస్తోంది. దీంతో స్నానానికి పోలీసులు నిషేధం విధించారు.

పూండి డ్యామ్ వద్ద పర్యాటకులు

చెన్నై అక్కరై వద్ద ఈసీఆర్‌లో ఉన్న ఇస్కాన్ మందిరంలో శుక్రవారం ప్రారంభమైన కీర్తనోత్సవాలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా కీర్తనలు ఆలపిస్తున్న భక్తులు – వేళచ్చేరి, న్యూస్‌టుడే

చెన్నై-తిరుచ్చి జాతీయ రహదారిపై వాహనాల రద్దీ

విక్రవాండి టోల్‌ప్లాజా సమీపంలో ఆగిన వాహనాలు

వేళచ్చేరి, న్యూస్‌టుడే: పొంగల్ సందర్భంగా చెన్నై నుంచి కుటుంబాలతో స్వస్థలాలకు వెళ్లినవారు పండుగ ముగియడంతో తిరిగి రావడం ప్రారంభించారు. ఈ క్రమంలో ప్రభుత్వ, ప్రైవేటు బస్సులు, సొంత కార్లలో ఆదివారం తెల్లవారు జాము నుంచే దక్షిణాది జిల్లాల నుంచి పెద్ద ఎత్తున చెన్నైకు వస్తున్నారు. దీంతో చెన్నై-తిరుచ్చి జాతీయ రహదారిపై విక్రవాండి టోల్‌ప్లాజా వద్ద ట్రాఫిక్ సమస్య తలెత్తింది. చెంగల్పట్టు జిల్లా మధురాంతకం సమీపం మామండూర్ వద్ద వంతెన నిర్మాణ పనులు జరుగుతున్నందున అక్కడ వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగింది. దీంతో మధురాంతకం ప్రాంతంలో సుమారు 5 కి.మీ దూరం మేర వాహనాలు ఆగిపోయాయి. అదేవిధంగా చెంగల్పట్టు సమీపం పరనూర్ టోల్‌ప్లాజా నుంచి తాంబరం సమీపం పెరుంగళత్తూర్ వరకు వాహనాల రద్దీ నెలకొంది.

పిచ్చావరంలో పడవల పోటీలు

వేళచ్చేరి, న్యూస్‌టుడే: కడలూర్ జిల్లా ఉప్పనార్ బోట్ హౌస్ ప్రాంతంలో ఆదివారం ఉదయం పడవల పోటీలు జరిగాయి. పోటీలను ఉప్పనార్ పంచాయతీ అధ్యక్షుడు కనకరాజ్ ప్రారంభించారు. పిచ్చావరం, పరిసర గ్రామాలకు చెందిన యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కాళియమ్మన్ ఆలయ మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో విజేతలకు బహుమతులు అందజేశారు.

పోటీలు నిర్వహిస్తున్న దృశ్యం

నేడు ఆరో రిజర్వాయర్ నిర్మాణానికి శంకుస్థాపన

మామల్లపురం, న్యూస్‌టుడే: చెంగల్పట్టు జిల్లా మామల్లపురం సమీపం కోవలం వద్ద సుమారు 5,161 ఎకరాల విస్తీర్ణంలో రూ.342.6 కోట్ల వ్యయంతో 1.6 టీఎంసీల నీటిని నిల్వజేసే విధంగా ఆరో రిజర్వాయర్‌ను నిర్మిస్తామని గత బడ్జెట్ సమావేశాల్లో మంత్రి తంగం తెన్నరసు ప్రకటించారు. కానీ కోవలం కాకుండా మామల్లపురం సమీపం నెమ్మేలిలో బకింగ్‌హామ్ కాలువ సమీపంలో రిజర్వాయర్‌ను నిర్మించాలని జలవనరులశాఖ అధికారులు నిర్ణయించి అందుకుగాను భూసేకరణ పనులను పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో రిజర్వాయర్ నిర్మాణానికి సోమవారం ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి స్టాలిన్ శంకుస్థాపన చేయనున్నారు.

రిజర్వాయర్ నమూనా

పితృదేవతలకు తర్పణాలు

ట్రిప్లికేన్, న్యూస్‌టుడే: తై అమావాస్య సందర్భంగా ఆదివారం తేని జిల్లా కంబం వద్ద ఉన్న సురుళి జలపాతం వద్దకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. పుణ్య స్నానాలు ఆచరించి పితృదేవతలకు తర్పణాలు వదిలారు. సుమారు 5వేల మందికి శ్రీ కామధేను ట్రస్ట్ ద్వారా భోజన సదుపాయం కల్పించారు. రవాణా సంస్థ తరఫున ప్రత్యేక బస్సులు నడిపారు.

25 మంది వెట్టిచాకిరీ కార్మికులకు విముక్తి

రెడ్‌హిల్స్, న్యూస్‌టుడే: తిరువళ్లూర్ జిల్లా కడంబత్తూరు సమీపం కన్నూరులోని ఓ ఇటుకల బట్టీలో కొందరు వెట్టి చాకిరీ చేస్తున్నారని జిల్లా కలెక్టర్ ప్రతాప్‌కు ఫిర్యాదులందాయి. ఆయన ఆదేశాల మేరకు రెవెన్యూ శాఖాధికారులు ఆదివారం ఇటుకల బట్టీలో ఆకస్మిక తనిఖీ చేపట్టి ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 25 మందికి విముక్తి కల్పించారు. వారిని స్వస్థలాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేపట్టారు.

తెన్ పెన్నై నది ఉత్సవాలకు ఏర్పాట్లు

వేళచ్చేరి, న్యూస్‌టుడే: కడలూర్‌లో ప్రవహిస్తున్న తెన్ పెన్నై నది వద్ద సోమవారం ఉత్సవాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కనుమ పండుగ ముగిసిన తరువాత ఏటా ఇక్కడ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా కడలూర్, పరిసర ప్రాంతాల నుంచి పెరుమాళ్ ఉత్సవమూర్తులను నదీ తీరానికి ఊరేగింపుగా తీసుకొచ్చి ప్రజల దర్శనార్థం ఉంచుతారు. ఇందుకుగాను కడలూర్ మున్సిపల్ కార్పొరేషన్ తరఫున ఆదివారం ఏర్పాట్లు చేపట్టారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

ప్యారిస్, న్యూస్‌టుడే: తూత్తుకుడి అముదానగర్‌కి చెందిన రాజన్ కుమార్తె ముత్తుసెల్వి(24)కి ఫిబ్రవరి 15వ తేదీ వివాహం నిశ్చయమైంది. ఈ క్రమంలో తన బంధువు కలైసెల్వన్ (22)తో కలిసి తూత్తుకుడి హార్బర్‌లో పనిచేస్తున్న తండ్రిని చూసేందుకు శనివారం ద్విచక్ర వాహనంపై వెళ్లింది. అప్పుడు హార్బర్ నుంచి వస్తున్న టిప్పర్ వారి ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ప్రమాదంలో ముత్తుసెల్వి, కలైసెల్వన్‌లు తీవ్రంగా గాయపడి ఘటనా స్థలిలోనే మృతిచెందారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

రైలు ఢీకొని యువకుడు...

టీనగర్: రైలు పట్టాలపై మద్యం తాగుతున్న యువకుడిని రైలు ఢీకొనడంతో మరణించాడు. పోలీసుల కథనం మేరకు... సేలం జిల్లా ఓమలూర్ సమీపం స్వామినాయకన్‌పట్టికి చెందిన ధనుష్(18) స్థానిక అళగాపురం ప్రాంతంలోని ఓ వాటర్ సర్వీస్ సెంటర్‌లో పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి పని ముగించుకుని ఇంటికి బయల్దేరిన ధనుష్ రాత్రయినా ఇంటికి వెళ్లలేదు. దీంతో కుటుంబీకులు పలు ప్రాంతాల్లో గాలించారు. ఈ క్రమంలో శనివారం ఉదయం ఇంటికి సమీపంలోని రైలు పట్టాల వద్ద అతని మృతదేహం ముక్కలు ముక్కలుగా లభ్యమైంది. సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. రైలు పట్టాలపై కూర్చుని మద్యం తాగాడని, మత్తులో ఉండగా రైలు ఢీకొనడంతో మృతిచెందినట్లు తేలింది. దర్యాప్తు కొనసాగుతోంది.

ఏనుగు దాడిలో రైతు...

విల్లివాక్కం: ధర్మపురి జిల్లా పెన్నాగరం సమీపం కూత్తపాడి పంచాయతీలోని కె.కుళ్లాత్తిపట్టికి చెందిన మహారాజన్(64) అలేపురం శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి సొంతమైన పొలాన్ని కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నారు. ఇదిలా ఉండగా మహారాజన్ శనివారం రాత్రి పంటకు కాపలాగా వెళ్లి అక్కడి చిన్న గుడిసెలో నిద్రించారు. అప్పుడు అడవి నుంచి గున్నతో వచ్చిన ఏనుగు కూత్తపాడి గ్రామంలో చొరబడటానికి యత్నించింది. పొంగల్ సందర్భంగా టపాసులు పేల్చడంతో పొలంలో చొరబడి గుడిసెలో నిద్రిస్తున్న మహారాజన్‌పై దాడికి పాల్పడింది. దీంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పెన్నాగరం పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెన్నాగరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు.

మంజువిరట్టు పోటీల్లో విషాదాలు

ఎద్దులు పొడవడంతో పలువురి మృతి

సేలం, న్యూస్‌టుడే: సేలం జిల్లాలో సంక్రాంతి సంబరాలలో విషాదం నెలకొంది. శనివారం ఆత్తూరు సమీపంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన 'మంజువిరట్టు' పోటీల్లో ఎద్దులు పొడవడంతో ఓ మహిళ సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. గెంగవల్లి సమీపం సెంథారపట్టిలో జరిగిన మంజువిరట్టు పోటీలో అదే ప్రాంతానికి చెందిన శక్తివేల్(22)ను ఓ ఎద్దు బలంగా పొడవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అతనిని ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు. అలాగే కొండయపల్లిలో పోటీలను చూసేందుకు వచ్చిన వనిత(30) అనే మహిళపై ఎద్దు దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అదేవిధంగా ఆత్తూర్ సమీపంలోని కీరిపట్టిలో జరిగిన మరో ఘటనలో పెరియసామి (65) అనే వృద్ధుడు ఎద్దు దాడిలో మరణించాడు. ప్రేక్షకుల గ్యాలరీలో ఉన్న ఆయనపైకి ఎద్దు దూసుకురావడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలపై ఆయా ప్రాంతాలకు చెందిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ మూడు ప్రాంతాల్లోనూ అనుమతి లేకుండా మంజువిరట్టు పోటీలు నిర్వహించినట్లు తెలిసింది.

● **వేలూరు:** వేలూరు జిల్లా ఆనైకట్టు సమీపం గోవిందరెడ్డిపాళయంలో ఆదివారం మంజువిరట్టు పోటీలు జరిగాయి. బారికేడ్లను దాటి ముందుకు దూసుకొస్తున్న ప్రేక్షకులను అదుపుచేసే ప్రయత్నంలో సత్తువాచ్చారి పోలీసు ఇన్‌స్పెక్టర్ విజయభాస్కర్‌ను ఓ ఎద్దు పొడిచింది. అదేవిధంగా తిరువణ్ణామలై జిల్లా కన్నమంగళం సమీపం కట్టుకనల్లూరు గ్రామానికి చెందిన తిలకర్(70)ను ఎద్దు ఛాతిలో పొడిచింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే ప్రేక్షకులు మరో ఐదుగురిని ఎద్దులు పొడిచాయి. క్షతగాత్రులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాగాయం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

● **విల్లివాక్కం:** కృష్ణగిరి జిల్లా కావేరిపట్నం మారియమ్మన్ ఆలయ ఉత్సవం సందర్భంగా శనివారం మంజువిరట్టు పోటీ నిర్వహించారు. చూడటానికి వచ్చిన కావేరిపట్నం సమీపం ములిక్కల్ సవుళూర్‌కు చెందిన ఇళవరసన్(39)ను ఎద్దు పొడవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఆయనను సమీపంలో ఉన్న ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్టు నిర్ధారించారు. మృతుడు హోసూర్‌లోని ఓ ప్రైవేట్ సంస్థలో కాపలాదారుడిగా పనిచేస్తున్నారు. కావేరిపట్నం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

● **ప్యారిస్:** మదురైకి చెందిన సెల్వరాజ్(68) రెండు రోజుల క్రితం పాలమేడు జల్లికట్టు పోటీ చూసేందుకు వచ్చారు. ఈ సందర్భంగా వాడివాసల్ నుంచి వచ్చిన ఎద్దుని యజమానులు పట్టుకునేందుకు యత్నించారు. అప్పుడు అది పరుగులు తీసి అక్కడ నిలబడి ఉన్న సెల్వరాజ్‌ని పొడిచింది. తీవ్రంగా గాయపడిన సెల్వరాజ్ మదురై ప్రభుత్వ రాజాజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు.



సెల్వరాజ్ (పాత చిత్రం)

ఆయువు తీసిన ఈత పోటీ

- కుమార్తెల కళ్లెదుటే తండ్రి మృత్యువాత



మణికంఠన్ (పాతచిత్రం)

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: ఈత పోటీలో పాల్గొన్న ఓ వ్యక్తి నీటమునిగి కుమార్తెల కళ్లెదుటే ప్రాణాలు కోల్పోయిన ఘటన తంజావూర్‌లో చోటుచేసుకుంది. పొంగల్ సందర్భంగా తంజావూర్ జిల్లా పేరావూరణి సమీపం ఆనైక్కాడు ప్రాంతంలోని కొలనులో ఈత పోటీలు ఆదివారం నిర్వహించారు. ఇందులో కార్మికుడు మణికంఠన్ పాల్గొన్నారు. ఇదిలా ఉండగా పోటీ ప్రారంభమైన కాసేపటికే మణికంఠన్ కొలనులోని బురదలో చిక్కుకొని నీటమునిగారు. గమనించని ఇద్దరు కుమార్తెలు గట్టుపై నిలబడి తండ్రి గెలవాలని కేకలు వేస్తూ ఉత్సాహపరిచారు. కాసేపటి తర్వాత తోటి పోటీదారులు బురదలో కూరుకుపోయిన మణికంఠన్‌ని ఒడ్డుకు తీసుకొచ్చారు. అప్పటికే ఆయన చనిపోవడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు. సరైన భద్రతా ఏర్పాట్లు లేకుండా ఈత పోటీలు నిర్వహించారని పలువురు ఆరోపించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఎద్దుల పోటీల్లో ఉద్రిక్తత

- పంచాయతీ ఉపాధ్యక్షుడిపై ఎస్సై దాడి

వేలూరు, న్యూస్‌టుడే: వేలూరు జిల్లా వేలూరు సమీపంలోని విరింజిపురం పోలీసు స్టేషన్ పరిధిలోని మురికివాడ గ్రామంలో శనివారం ఎద్దుల పోటీలను నిర్వహించారు. అనుమతి లేకుండా నిర్వహించడంతో విరింజిపురం ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్, సబ్ ఇన్‌స్పెక్టర్ విజయబాలన్ సిబ్బందితో అక్కడకు వెళ్లి పోటీలను నిలిపేశారు. దీంతో గ్రామస్థులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో బెదిరిపోయిన ఓ ఎద్దు పరుగు తీయడంతో అదుపు చేసే క్రమంలో ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్ కింద పడిపోయారు. దీంతో ఆయనకు గాయాలయ్యాయి. ఘటనతో రెచ్చిపోయిన పోలీసులు లాఠీలతో అక్కడ గుమిగూడిన యువకులు, ప్రజలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ప్రజలు ఒకరిపై ఒకరు పడి గాయపడ్డారు. బుదూరు పంచాయతీ ఉపాధ్యక్షుడు విజయబాలన్ సబ్ ఇన్‌స్పెక్టర్ శివచంద్రన్‌ను నిలదీశారు. దీంతో ఆగ్రహించిన ఎస్సై విజయబాలన్ చెంపపై కొట్టారు. దీంతో గ్రామస్థులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.

కుమార్తెతో పాటు బావిలో దూకి మహిళ ఆత్మహత్య

మామల్లపురం, న్యూస్‌టుడే: చెంగల్పట్టు జిల్లా తిరుక్కళికుండ్రం సమీపం ఈచ్చంగరణై గ్రామానికి చెందిన ఢిల్లీ కుమార్తె కృష్ణవేణికి వాలాజాబాద్ అగరం ప్రాంతానికి చెందిన అరుణ్ అనే వ్యక్తితో 9 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి శుభశ్రీ(8) అనే కుమార్తె ఉంది. కుటుంబ కలహాలతో కృష్ణవేణి భర్తను వదిలేసి పుట్టింట్లో ఉంటోంది. ఇదిలా ఉండగా కృష్ణవేణి కొన్ని నెలలుగా మానసిక ఒత్తిడిలో ఉంది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి కుటుంబీకులు నిద్రించిన తర్వాత కుమార్తెను తీసుకుని సమీపంలోని బావి వద్దకు వెళ్లింది. ముందుగా కుమార్తెను అందులో తోసి తానూ దూకింది. ఆదివారం ఉదయం బావిలో ఇద్దరి మృతదేహాలు తేలుతుండటాన్ని కుటుంబీకులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వారు అగ్నిమాపక సిబ్బందితో అక్కడకు చేరుకుని మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టానికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

ఘర్షణలో కూలీ హత్య

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: తిరువారూర్ జిల్లా మన్నార్‌కుడి సమీపం మేలమరవక్కాడు గ్రామంలో ప్రజలంతా కలిసి పొంగల్ ఘనంగా జరుపుకున్నారు. కనుమ రోజు క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కూలీ సెల్వకుమార్(35) ముగ్గురు స్నేహితులతో కలిసి మద్యం మత్తులో క్రీడా మైదానానికి వెళ్లాడు. అక్కడున్నవారితో గొడవపడ్డాడు. కత్తితో దాడికి యత్నించాడు. దీంతో గ్రామస్థులు కత్తిని లాక్కొని సెల్వకుమార్ గొంతులో పొడవడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. గ్రామ ప్రజలు దాడిలో గాయపడిన అతని స్నేహితులను ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితులు అరవింద్‌కుమార్, అరుణ్‌కుమార్, శివప్రకాశం, షణ్ముగవడివేల్ అనే వ్యక్తులను శనివారం అరెస్టు చేశారు.

క్రైం కార్నర్

పని కల్పించాలని యువకుడి ఆత్మాహుతియత్నం

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: పుదుచ్చేరి రెడ్డియార్‌పాళెం ప్రాంతంలో ఓ హోటల్ ఉంది. ఇందులో చెన్నైకు చెందిన వెంకటేశన్ పనిచేస్తుండగా అతని ప్రవర్తన సరిగాలేకపోవడంతో ఐదు నెలల క్రితం పనిలో నుంచి తొలగించారు. గత రెండు నెలలుగా ప్రతిరోజు హోటల్ వద్దకు వెళ్లి తనకు పనివ్వాలని అడుగుతూ అక్కడివారితో గొడవకు దిగుతున్నాడు. ఈ క్రమంలో ఆదివారం హోటల్ వద్దకు వెళ్లి వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ని ఒంటిపై పోసుకొని నిప్పంటించుకున్నాడు. వెంటనే హోటల్ వైపు పరుగులు పెట్టాడు. స్థానికులు నీళ్లు పోసి మంటలు ఆర్పారు. రెడ్డియార్‌పాళెం పోలీసులు పుదుచ్చేరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

జంట హత్యల కేసులో నలుగురి అరెస్టు

మృతులు (పాతచిత్రాలు)

రెడ్‌హిల్స్, న్యూస్‌టుడే: తిరువళ్లూర్ సమీపం ఒండికుప్పానికి చెందిన పార్తిబన్(32) చెవ్వాపేటలోని పల్లవన్ బ్యాంకులో ఉద్యోగి. ఈయన తన స్నేహితులు కేశవమూర్తి(25), సుకుమార్(31)తో ఈనెల 15న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా తుంబూరుకోనలోని జలపాతానికి వెళ్లారు. అదేరోజు రాత్రి తిరుగు ప్రయాణమై మనవాళనగర్‌లో టీ తాగేందుకు ఆగారు. ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్న కొందరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై అతివేగంగా వెళ్లడంతో మందలించారు. దీంతో ఆగ్రహించిన వారు రాళ్లతో దాడి చేయడంతో పార్తిబన్ అక్కడికక్కడే మృతి చెందాడు. మిగతా ఇద్దరిని తిరువళ్లూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సుకుమార్ మృతి చెందాడు. మృతుడు పార్తిబన్‌కు భార్య, రెండేళ్ల కుమార్తె ఉన్నారు. సుకుమార్ భార్య 8 నెలల గర్భవతి. మనవాళనగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులు నీలకంఠన్, జవహర్, వినోద్‌కుమార్, జోతిష్‌ను శనివారం రాత్రి అరెస్టు చేశారు.

దాడి కేసులో ముగ్గురు...

రెడ్‌హిల్స్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రేమ్‌కుమార్, సింగ్సన్ మేరియా భవన నిర్మాణ కార్మికులు. వీరు తిరువళ్లూర్ జిల్లా రెడ్‌హిల్స్ సమీపం విళాంగాడుపాక్కంలోని ప్రైవేటు కర్మాగారంలో పని చేస్తున్నారు. వీరు అంబేడ్కర్ నగర్‌కు చెందిన సతీష్, మోహన్, సతీష్‌కుమార్‌తో కలిసి శనివారం రాత్రి మద్యం తాగారు. మత్తులో దాడి చేయడంతో ప్రేమ్‌కుమార్, సింగ్సన్ మేరియా గాయపడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు రెడ్‌హిల్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులు ముగ్గురిని ఆదివారం అరెస్టు చేశారు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Ph: 044-28232390
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 97910 83205, 97910 74993

(c) eenadu

నేడు యథావిధిగా 'మీ కోసం'

ఏలూరు కలెక్టరేట్, న్యూస్‌టుడే: స్థానిక కలెక్టరేట్‌లోని గోదావరి సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 10 గంటలకు 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక' (మీ కోసం) నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. మండల, పురపాలక, డివిజనల్ కార్యాలయాల్లోనూ కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని చెప్పారు. 'మీ కోసం' వినతుల పరిష్కార స్థితి తెలుసుకునేందుకు టోల్‌ఫ్రీ నంబరు 1100ను సంప్రదించవచ్చని ఆమె ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ప్రజాస్వామ్య విలువల పరిరక్షకుడు ఎన్టీఆర్

నూజివీడులో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పిస్తున్న మంత్రి పార్థసారథి, ఇతర ప్రతినిధులు

నూజివీడు రూరల్, న్యూస్‌టుడే: ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు పోరాడిన ధీరుడు సంక్షేమానికి సినీ రంగానికి కొత్తబాటలు వేసిన వ్యక్తి తెదేపా వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు అని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఆదివారం నూజివీడు ఆర్ఆర్‌పేటలో ఉన్న ఎన్టీఆర్ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ దూరమై 30 ఏళ్లు అయినా ఎవ్వరూ మర్చిపోలేని మహా నేత అని వివరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మంత్రి సందర్శించి రక్తదాతలను అభినందించారు. అనంతరం నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంచారు.

ప్రత్యేక రైళ్ల సేవల పొడిగింపు

ఏలూరు అర్బన్, న్యూస్‌టుడే: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్ల సేవలు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ తెలిపారు. ఫిబ్రవరి 2 నుంచి 27 వరకు సోమ, శుక్రవారాల్లో కాకినాడ టౌన్-మైసూరు(07033), ఫిబ్రవరి 3 నుంచి 28 వరకు ప్రతి మంగళ, శనివారాల్లో మైసూరు-కాకినాడ టౌన్(07034) రైళ్లు నడపనున్నట్లు చెప్పారు. వచ్చే నెల 6 నుంచి 27 వరకు ప్రతి శుక్రవారం నరసాపురం- ఎస్ఎంవీటీ బెంగళూరు(07153), 7 నుంచి 28 వరకు ప్రతి శనివారం ఎస్ఎంవీటీ బెంగళూరు- నరసాపురం(07154) రైళ్లు తిరుగుతాయని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

నిఘా నీడలో.. ఇంటర్ ప్రయోగ పరీక్షలు

27 నుంచి ప్రారంభం

చింతలపూడి, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం విద్యావ్యవస్థలో పలు మార్పులు తీసుకొచ్చింది. అందులో భాగంగా ఇంటర్మీడియట్ ప్రయోగ (ప్రాక్టికల్) పరీక్షలు నిఘా నీడలో నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఇంటర్మీడియట్ ప్రయోగ పరీక్షలు జరిగే కళాశాలల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 27 నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు వృత్తి విద్య, ఫిబ్రవరి 1 నుంచి 10వ తేదీ వరకు జనరల్ (ఎంపీసీ, బైపీసీ) విద్యార్థులకు వార్షిక ప్రయోగ పరీక్షలు జరగనున్నాయి. మాల్ ప్రాక్టీస్‌కు అవకాశం లేకుండా నిఘా నీడలో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. కళాశాలలో 50 మంది కన్నా తక్కువ విద్యార్థులుంటే పక్క కళాశాలల్లో ఏర్పాటు చేస్తారు. ఏలూరు జిల్లాలో ఇంటర్ ప్రయోగ పరీక్షలకు 34,615 మంది హాజరుకానున్నట్లు అధికారులు తెలిపారు.

కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం

ప్రయోగ పరీక్ష నిర్వహించే కళాశాల ప్రవేశ ద్వారం వద్ద కూడా కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. వీటిని జిల్లా కేంద్రంతోపాటు రాష్ట్రస్థాయిలో కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేస్తారు. ప్రయోగ పరీక్షలు జరిగే కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుకు చర్యలు తీసుకుంటున్నారు. 'ఇంటర్మీడియట్ ప్రయోగ పరీక్షలు పారదర్శకంగా నిర్వహించడానికి కేంద్రాల్లో సమస్యలు తలెత్తకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం.' అని ఆర్ఐవో కె.యోహాన్ తెలిపారు.

ప్రణాళిక ఇలా..

వృత్తి విద్యా కోర్సులకు తేదీలు- **జనవరి 27 నుంచి ఫిబ్రవరి 10**
మొత్తం కేంద్రాలు- **27**

- సైన్స్ గ్రూపు విద్యార్థులకు మొత్తం కేంద్రాలు- **71**
- తేదీలు- **ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 10 వరకు**
- జిల్లాలో హాజరు కానున్న విద్యార్థులు- **34,615**

అవినీతి తంతు.. సంతృప్తి ముప్పావు వంతు!

- సచివాలయ సిబ్బందిపై అసంతృప్తి
- రాష్ట్రంలో 13వ స్థానంతో సరి

- పోలవరం మండలం పట్టిసం, పెదవేగి మండలం తాళ్లగోకవరం, ఏలూరు నగరం శాంతినగర్-1, ఎంఆర్ కాలనీ-1 సచివాలయాల ఉద్యోగులు అందుబాటులో ఉండటం లేదని అక్కడి ప్రజలు చెబుతున్నారు. ఉంగుటూరు-2, చాట్రాయి మండలం చనుబండ-1, 2, లింగపాలెం మండలం కాలరాయనగూడెం, పెదపాడు మండలం సత్యవోలు, బుట్టాయగూడెం మండలం కేఆర్ పురం సచివాలయాల ఉద్యోగులు మర్యాదగా నడుచుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
- చింతలపూడి మండలం ఎర్రంపల్లి, జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం, నూజివీడు మండలం దేవరగుంట, ముక్కోళ్లపాడు సచివాలయాల్లోని పలువురు ఉద్యోగులు అనధికార వసూళ్లకు పాల్పడుతున్నారని సమాచారం.

ఉంగుటూరు, తాడేపల్లిగూడెం పట్టణం- న్యూస్‌టుడే: సచివాలయ వ్యవస్థ పనితీరు నానాటికీ తీసికట్టుగా మారుతోంది.

నారాయణపురం సచివాలయం-Iలో అరకొర సిబ్బంది

అందుబాటులో సేవలు అటుంచితే అసలు ఉద్యోగులు విధులకు హాజరుకావడమే గగనంగా మారింది. ఎక్కడా సమయపాలన పాటించడం లేదు. వారి వ్యవహార శైలితో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సచివాలయాల ఉద్యోగుల పనితీరుపై ప్రభుత్వం ఇటీవల ప్రజాభిప్రాయ సేకరణకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు వార్డు, గ్రామ సచివాలయ శాఖ ఐవీఆర్ఎస్ ద్వారా అభిప్రాయాలు సేకరించింది. 72.1 శాతం సంతృప్తితో రాష్ట్రస్థాయిలో జిల్లా 13వ స్థానంలో నిలిచింది.

నిబంధనల పాతర

ఏలూరు జిల్లాలో 605 వార్డు, గ్రామ సచివాలయాలున్నాయి. ఉద్యోగులు ప్రతి రోజు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విధులు నిర్వర్తించాలి. చాలా చోట్ల సిబ్బంది అందుబాటులో ఉండటం లేదు. ఎప్పుడొస్తారని ఎవరైనా ఫోన్ చేస్తే.. సర్వే పనిలో ఉన్నామని సమాధానమిస్తున్నారు. ఒకవేళ బయటకెళ్తే మూవ్‌మెంట్ రిజిస్టర్‌లో సంతకం పెట్టాల్సి ఉండగా.. ఆ నిబంధన ఎక్కడా పాటించడం లేదు. సర్వేయర్లు, వీఆర్వోలు, వ్యవసాయ, మత్స్య శాఖ సహాయకులు అవినీతిలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. క్షేత్రస్థాయికి వెళ్లాలంటే ముందుగానే నగదు డిమాండ్ చేస్తున్నారు.

సర్వే వివరాలిలా(శాతాల్లో)



ఉపాధి శ్రామికులకు టోల్ ఫ్రీ

నూజివీడు, న్యూస్‌టుడే: వీబీజీ రామ్‌జీ (గ్రామీణ ఉపాధి హామీ) పథకంలో ప్రతి గ్రామం నుంచి ఎక్కువ మంది శ్రామికులు హాజరయ్యే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గతంలో ఉన్న రూ.250 వేతనం రూ.307కు ప్రభుత్వం పెంచింది. పని ప్రదేశంలో వసతులు కల్పించకున్నా.. చేసిన పనులకు బిల్లులు చెల్లించకున్నా.. కొత్త జాబ్ కార్డుల జారీ.. తదితర సమస్యలు ఉంటే టోల్ ఫ్రీ నంబరు 1800 200 1001కు ఫిర్యాదు చేయవచ్చు. ఇది 24 గంటలు అందుబాటులో ఉంటుంది. అధికారులు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారు. ఫిర్యాదు చేసిన తర్వాత అధికారులు సంబంధిత వివరాలు రికార్డు చేస్తారు. ఫిర్యాదుదారుల సమస్యకు పరిష్కారం చూపుతారని డ్వామా పీడీ వెంకట సుబ్బారావు తెలిపారు.

శ్రీవారి ఆలయంపై అమావాస్య ప్రభావం

ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయంపై అమావాస్య ప్రభావం పడింది. అతి తక్కువ సంఖ్యలో భక్తులు స్వామిని ఆదివారం దర్శించుకున్నారు. ప్రతి వారం శ్రీవారి ఆలయాన్ని భక్తులు అధిక సంఖ్యలో సందర్శించేవారు.

గ్రామ దేవత సన్నిధిలో.. 'అనగనగా ఒక రాజు' బృందం

ఏలూరు పడమర వీధిలో గంగానమ్మ జాతర సందర్భంగా.. అమ్మవారిని అనగనగా ఒక రాజు చిత్ర కథానాయకుడు నవీన్ పోలిశెట్టి, కథానాయక మీనాక్షి చౌదరి, బృంద సభ్యులు ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మేడలో కొలువైన అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. గంగానమ్మకు మీనాక్షి చౌదరి హారతులిచ్చి మొక్కులు తీర్చుకున్నారు. వారితో ఫొటోలు దిగేందుకు అభిమానులు పోటీపడ్డారు. **- న్యూస్‌టుడే, ఏలూరు ఆధ్యాత్మికం**

అమ్మ దర్శనం పూర్వజన్మ సుకృతం

అమ్మవారికి పూజలు చేస్తున్న దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత సాహు గారపాటి తదితరులు

పడమరవీధిలోని గంగానమ్మను సినీ దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత సాహు గారపాటి దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అంతకుముందు వారికి జాతర కమిటీ అధ్యక్షుడు చోడే బాలు స్వాగతం పలికారు. అనంతరం అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. జాతరలో భాగంగా గంగానమ్మను దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతమని చెప్పారు. ఆయనతో సెల్ఫీ దిగేందుకు అభిమానులు పోటీపడ్డారు. ● మరో దర్శకుడు వెంకీ కుడుముల కూడా అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. **- న్యూస్‌టుడే, ఏలూరు ఆధ్యాత్మికం**

సోమేశ్వరుడికి పంచామృతాభిషేకం

భీమవరం ఆధ్యాత్మికం, న్యూస్‌టుడే: చొల్లంగి అమావాస్య సందర్భంగా పంచారామక్షేత్రం గునుపూడి సోమేశ్వరజనార్దనస్వామి ఆలయంలో స్వామికి ఆదివారం ఉదయం పంచామృతాలతో అభిషేకాలు, విశేష పూజలు చేశారు. సాయంత్రం గజమాలలు, పట్టువస్త్రాలతో నేత్రపర్వంగా అలంకరించారు. సహస్రనామ పూజలు చేసి మేళతాళాలతో ఆలయ ప్రదక్షిణ అనంతరం ధూప సేవ నిర్వహించారు.

లంక భూమి కోత

మహానందీశ్వరస్వామి ఆలయం వద్ద జారిపోయిన లంక భూమి
గోదారిలోకి అండలుగా ఇలా..

పోలవరం సమీపం గోదావరి మధ్యలోని మహానందీశ్వరస్వామి ఆలయం ఎదురుగా ఉన్న లంక భూమికి రక్షణ కొరవడింది. ప్రాజెక్ట్ స్పిల్‌వే నిర్మాణంతో ప్రవాహం దిశ మారి లంక చుట్టూ పెరిగిన తాడిచెట్లు, భక్తుల నీటి అవసరాల కోసం వేసిన బోరు గోదారిలో కలిసిపోయాయని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికే లంక భూమి అండలుగా గోదావరిలో కలిసిపోతుందని, కోత ఇదే రీతిన కొనసాగితే వచ్చే వరదల సీజన్‌లో అన్నదాన భవనం కూడా నదిలో కలిసిపోతుందని వాపోతున్నారు. పూర్తిగా లంక భూమికి నష్టం జరగకముందే జలవనరుల శాఖాధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. **– న్యూస్‌టుడే, పోలవరం**

పడుతూ లేస్తూ.. పొరుగు జిల్లాకే..!

ఉమ్మడి జిల్లాలో దివ్యాంగులకు తప్పని అవస్థలు

ఈనాడు డిజిటల్, భీమవరం, తణుకు, నరసాపురం, న్యూస్‌టుడే:

'అమ్మ నాన్న కాలం చేశారు. పెళ్లి కాలేదు. వేరొకరి సాయం లేనిదే కదల్లేను. ప్రభుత్వం ఇస్తున్న పింఛనే ఆధారం. రూ.15 వేలు పింఛను పొందాలంటే మెడికల్ బోర్డు నుంచి ధ్రువీకరణ పత్రం కావాలంటున్నారు. గుంటూరు లేదా విజయవాడ వెళ్లమంటున్నారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు' అని కొత్తపాలెంకు చెందిన కొత్తపల్లి ఆంజనేయులు ఆవేదన వ్యక్తం చేశారు.

'నాన్న కాలం చేయడంతో వృద్ధాప్యంలో ఉన్న అమ్మను, నన్ను కూలి పనులు చేసుకునే నా సోదరులే చూస్తున్నారు.. మెడికల్ బోర్డు ధ్రువీకరణ పత్రం కోసం ఇతర జిల్లాలకు వెళ్లమంటున్నారు' అని శేరేపాలానికి చెందిన రంగిశెట్టి మురళీకృష్ణ కన్నీటిపర్యంతమయ్యారు.

ఇది వీరిద్దరి కష్టం మాత్రమే కాదు. ఉమ్మడి జిల్లాలో మెడికల్ బోర్డు ధ్రువీకరణ పత్రం కోసం ప్రయత్నిస్తున్న దివ్యాంగుల కన్నీటి వ్యథ. ఉమ్మడి జిల్లాలో దివ్యాంగులకు మెడికల్ బోర్డు ధ్రువీకరణ పత్రం ఇచ్చే అవకాశం లేక ఇతర జిల్లాలకు వెళ్లాల్సి రావడంతో నానా అవస్థలు పడుతున్నారు.

ఇక్కడ లేకనే..రూ.15 వేలు పింఛన్‌కు సంబంధించి ఆర్థో, న్యూరోసర్జరీ, న్యూరాలజీ విభాగాల్లో పనిచేసే ముగ్గురు వైద్యులతోపాటు సూపరింటెండెంట్ సంతకంతో కూడిన మెడికల్ బోర్డు ఆమోదం తర్వాతే వారికి వైకల్య శాతం ధ్రువీకరణ పత్రం అందజేస్తారు. ఏలూరులో ప్రభుత్వ వైద్య కళాశాల ఉన్నా సంబంధిత బోర్డు లేదు. ఫలితంగా దివ్యాంగులు, అసలు లేవలేని స్థితిలో, వీల్‌ఛైర్లలో ఉన్నవారిని, బంధువులు, సహాయకులు గుంటూరు, విజయవాడ, రాజమహేంద్రవరం, కాకినాడ తీసుకెళ్తున్నారు. తీరా అక్కడికి వెళ్లాక మా జిల్లావారే ఎక్కువగా ఉన్నారని, వారంతా అయ్యాక చూద్దాంలే అంటున్న పరిస్థితులు తలెత్తుతున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దళారుల జోక్యం..

కొందరు ప్రబుద్ధులు వారి అవసరాన్ని ఆసరాగా చేసుకుని అందినకాడికి దండుకుంటున్నారు. సదరం క్యాంపులకు వెళ్లిన వారి వివరాలను సేకరించి రూ.15వేలు పింఛను పొందేలా ధ్రువీకరణ పత్రం చేయిస్తామంటూ మోసం చేస్తున్నారు. తణుకు, మొగల్తూరు, భీమవరానికి చెందిన కొందరు దళారులను ఆశ్రయించి మోసపోయిన ఘటనలు ఉన్నాయి.

- సమస్యపై ఉన్నతాధికారులకు నివేదించామని డీసీహెచ్ఎస్ సూర్యనారాయణ తెలిపారు.

కొత్తగా.. రయ్.. రయ్

కొయ్యలగూడెం, న్యూస్‌టుడే: పచ్చని పొలాల మధ్య నుంచి నూతనంగా నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారిపై వాహన రాకపోకలతో సందడి నెలకొంది. ప్రధానంగా సంక్రాంతి రద్దీని దృష్టిలో పెట్టుకుని వాహన రాకపోకలకు సంబంధిత అధికారులు అనుమతివ్వడంతో పెద్దసంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. 14న భోగి పండగ నేపథ్యంలో ముందు రోజు రాత్రి నుంచి నిత్యం పెద్దఎత్తున వాహనాలు రాకపోకలు సాగాయి. పండగకు వచ్చిన వారంతా ఆదివారం మధ్యాహ్నం నుంచి హైదరాబాదుకు తిరుగు ప్రయాణాలతో ప్రారంభానికి ముందే రహదారికి కళొచ్చింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 56.88 కి.మీ. మేర ఉన్న గ్రీన్‌ఫీల్డ్ హైవే రహదారి ఏలూరు జిల్లా చింతలపూడి మండలం రేచర్ల వద్ద ప్రవేశించి దేవరపల్లి వరకు ఉంది. దేవరపల్లి నుంచి ఖమ్మం వరకు 162కి.మీ పొడవున్న ఈ రహదారిపై రెండు చోట్ల కొద్ది మేర పనులు జరుగుతుండగా.. వాహనాలు వెళ్లేందుకు పెద్దగా ఇబ్బంది లేదని చోదకులు పేర్కొన్నారు. మరో మూడు, నాలుగు నెలల్లో ఈ రహదారి పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఎన్‌హెచ్ఏఐ అధికారులు ప్రయత్నిస్తున్నారు.

ప్రభుత్వానికి సీపీవో సరెండర్

ఏలూరు కలెక్టరేట్, న్యూస్‌టుడే: జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి(సీపీవో) సీహెచ్ వాసుదేవరావును ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ కలెక్టర్ వెట్రిసెల్వి ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా అభివృద్ధి, సంక్షేమం, ఇతర పథకాల అమలు వివరాలను ఆయా శాఖల నుంచి సీపీవో ఆన్‌లైన్‌లో సేకరించి.. వాటిని ప్రభుత్వానికి ఎంట్రీల రూపంలో నివేదించాల్సి ఉంది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్ని జిల్లాల కలెక్టర్లతో దూర దృశ్య సమావేశంలో జిల్లా ప్రగతి సూచికల ఎంట్రీలో పలు శాఖలు వెనుకబడి ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ప్రక్రియలో జిల్లా అట్టడుగు స్థానంలో ఉండటంతో.. కలెక్టర్‌ను సీఎం నిలదీశారు. ఈ విషయంలో సీపీవో నిర్లక్ష్య వైఖరి అవలంబించడంతో.. ఆయన్ను ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులిచ్చారు. ఆయన గతేడాది నెల్లూరు జిల్లా నుంచి బదిలీపై ఇక్కడికొచ్చారు. సీపీవో స్థానంలో ఎవరినీ నియమించలేదు. ఎంట్రీలు సమర్పించడంలో నిర్లక్ష్యం వహించిన మరి కొన్ని శాఖల అధికారులపైనా శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశాలున్నట్లు సమాచారం.

ఇల్లు.. ఆశలకు చిల్లు!

బిల్లులు అందక ఆగిన నిర్మాణాలు

ఏలూరు ఆర్ఆర్ పేట, న్యూస్‌టుడే: ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు బిల్లులకు ఎదురుచూస్తున్నారు. వైకాపా అయిదేళ్ల పాలనలో రూపాయి విదిల్చిన పాపాన పోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బకాయిలు చెల్లిస్తామని హామీ ఇవ్వగా.. లబ్ధిదారుల్లో ఆశలు చిగురించాయి. నేటికీ బిల్లులు విడుదల కాకపోవడంతో.. వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

మాటచ్చి.. మొండి వేయి

నారాయణపురంలో అసంపూర్తిగా ..

పేదల సొంతింటి కల సాకారానికి 2014-19 మధ్య అప్పటి తెదేపా ప్రభుత్వం ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద ఇళ్లు మంజూరు చేసింది. ఎస్సీ, ఎస్టీలకు రూ.2 లక్షలు, మిగతా కులాలకు రూ.1.50 లక్షలు మేర ఆర్థిక సాయం అందించింది. 2019లో వైకాపా అధికారంలోకి వచ్చాక.. 2020లో బకాయిలు చెల్లిస్తామని ప్రకటించింది. దాంతో లబ్ధిదారులు అప్పులు చేసి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేశారు. డబ్బుల్లేని వారు నేటికీ అసంపూర్తిగానే ఉంచేసుకున్నారు.

జిల్లా సమాచారమిలా..
ఇళ్లు: 27,203
బకాయిలు: రూ.41.12 కోట్లు

క్షేత్ర స్థాయిలో పరిశీలన..

అయిదేళ్లలో రూపాయి కూడా బిల్లులు ఇవ్వకపోవడంతో.. లబ్ధిదారులు సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దాంతో బకాయిలు చెల్లించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టి బిల్లులు మంజూరు కాని లబ్ధిదారులను గుర్తించింది. గతంలో మంజూరైన ఇళ్లలో ఎన్ని పూర్తయ్యాయి, బిల్లు బకాయిలు ఎంత ఉన్నాయి? తదితరాలను గృహ నిర్మాణ సంస్థ అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే చేసి లెక్కలు తేల్చారు. ఈ ప్రక్రియ పూర్తయి ఏడాది గడుస్తున్నా నేటికీ బకాయిలకు మోక్షం కలగలేదు. 'ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకానికి సంబంధించి బకాయిల వివరాలను ప్రభుత్వానికి నివేదించాం. నిధులు మంజూరు కావాల్సి ఉంది' అని గృహ నిర్మాణ సంస్థ పీడీ సత్యనారాయణ తెలిపారు.

పశ్చిమ గోదావరి జిల్లా : జ్ఞాపిక టివిఎస్, సత్రంపాడు, ఏలూరు: 7095706969 | జ్ఞాపిక టివిఎస్, పాత బస్టాండ్: 7095701818 | ఈశ్వర టివిఎస్, భీమవరం: 7997993277 | ఈశ్వర టివిఎస్, పాలకొల్లు: 7997998266 | శ్రీకృష్ణ టివిఎస్, తణుకు: 7702511992 | శ్రీదుర్గా టివిఎస్, నరసాపూర్: 7997998256 | జ్ఞాపిక టివిఎస్, తాడేపల్లి గూడెం: 7095705454 | పవిత్రా టివిఎస్, కొయ్యలగూడెం: 9059906703 | ఈశ్వర టివిఎస్, మొగల్తూరు: 7997993268 | వెంకట్ శ్రీ టివిఎస్, జంగారెడ్డిగూడెం: 9492733338 | సన్ టివిఎస్, చింతలపూడి: 9908958794. గురు టివిఎస్, కైకలూరు: 9703014102.

(c) eenadu

పీఆర్సీని నియమించండి: ఎస్టీయూ

మాట్లాడుతున్న సాయి శ్రీనివాస్

ఏలూరు విద్యా విభాగం, న్యూస్‌టుడే: ఉద్యోగ, ఉపాధ్యాయులకు 12వ పీఆర్సీ కమిషన్‌ను నియమించాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం(ఎస్టీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఫ్యాప్టో ఛైర్మన్ ఎల్.సాయి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. స్థానిక సంఘ భవనంలో జిల్లా కార్యవర్గ సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ.. 11వ పీఆర్సీ కాలపరిమితి ముగిసి 27 నెలలు గడుస్తున్నా నేటికీ 12వ పీఆర్సీ కమిటీ నియమించకపోవడం బాధాకరమన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు డీఏ బకాయిలు వెంటనే చెల్లించాలన్నారు. ఉపాధ్యాయులకు బోధనేతర పనులు తొలగించాలని సంఘ జిల్లా అధ్యక్షుడు నారాయణ డిమాండ్ చేశారు. అనంతరం ఎస్టీయూ ఉంగుటూరు మండలాధ్యక్షుడిగా జి.మధుసూదనరావు, ప్రధాన కార్యదర్శిగా షేక్ లెహరబానును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి పవన్ కుమార్, నాయకులు ఎండీ షఫీ, మహేశ్, ప్రసాదరాజు, నాగేంద్ర, టి.అప్పారావు, డేవిడ్‌రాజు తదితరులు పాల్గొన్నారు.

పాత పింఛను విధానాన్ని పునరుద్ధరించాలి: యూటీఎఫ్

ప్రసంగిస్తున్న వెంకటేశ్వర్లు

ఏలూరు విద్యా విభాగం, న్యూస్‌టుడే: ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు పాత పింఛను విధానాన్ని పునరుద్ధరించాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వర్లు కోరారు. స్థానిక సంఘ కార్యాలయంలో ఆదివారం జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వ్యతిరేక విధానాలను ప్రభుత్వం విడనాడాలన్నారు. సీపీఎస్ విధానంతో ఉద్యోగ, ఉపాధ్యాయులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని రకాల పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఉపాధ్యాయ కొలువులు సాధించిన వారికి మరోసారి టెట్ నిర్వహించడం సరికాదన్నారు. బడి మానేసిన పిల్లలను పాఠశాలలో చేర్పించే కార్యక్రమానికి యూటీఎఫ్ శ్రీకారం చుట్టిందని సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.రవికుమార్ తెలిపారు. నాయకులు శ్యాంబాబు, సుధారాణి, రంగమోహన్, బి.మోహన్ తదితరులు పాల్గొన్నారు.

పోలవరం పరిశీలనకు విదేశీ నిపుణుల రాక

పోలవరం, న్యూస్‌టుడే: మూడు రోజుల పర్యటనకు వస్తున్న ముగ్గురు విదేశీ నిపుణులు సీన్ హిన్స్‌బెర్గర్, గియాన్ ఫ్రాంకో డి సిస్కో, డేవిడ్ బి.పాల్ సోమవారం నుంచి పోలవరం ప్రాజెక్టులో జరుగుతున్న పనులు పరిశీలిస్తారని జలవనరుల శాఖాధికారులు తెలిపారు. ఆదివారం రాత్రి రాజమహేంద్రవరంలో బస చేసి ఉదయం కేంద్ర జలసంఘం, పోలవరం అథారిటీ సభ్యులతో కలిసి ప్రాజెక్టును సందర్శిస్తారని, ముందుగా గ్యాప్-1, డి.హిల్, గ్యాప్-2, జి.హిల్, ప్రధాన డ్యామ్ ఎగువ, దిగువ భాగాలు, డీవాటరింగ్ ఛానల్, రాక్‌ఫిల్, క్లే స్టాక్‌ను పరిశీలిస్తారన్నారు. 20న మెయిన్ డ్యామ్ గ్యాప్-2లో ఇసుక రీచ్‌కు సంబంధించి మెటీరియల్ లభ్యతను పరిశీలించడంతో పాటు ఏజెన్సీల ప్రతినిధులతో సమీక్షిస్తారని జలవనరుల శాఖాధికారులు పేర్కొన్నారు. 21న ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణ ప్రణాళిక, స్పిల్ ఛానల్‌లో ట్రీట్మెంట్, అప్రోచ్ ఛానల్‌ను పరిశీలించి ఆకృతుల గురించి సమీక్షిస్తారన్నారు. 22న రాజమహేంద్రవరంలో పలు అంశాలపై ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్‌తో చర్చించి దిల్లీ చేరుకుంటారన్నారు. 23న దిల్లీలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవో, ఇతర అధికారులు, విదేశీ నిపుణులు సమావేశమై పనులపై మరోసారి సమీక్షిస్తారన్నారు. విదేశీ నిపుణులు ప్రాజెక్టులో ఆరోసారి పర్యటిస్తున్నట్లు తెలిపారు.

ఈఎస్ఎల్ ప్రాంతీయ సమరానికి సై

నేటి నుంచి సెంట్రల్ ఆంధ్రా స్థాయి ఈనాడు క్రికెట్ పోటీలు

గుంటూరు క్రీడలు, తాడికొండ, న్యూస్‌టుడే: ‘ఈనాడు స్పోర్ట్స్ లీగ్’ (ఈఎస్ఎల్) టోర్నమెంట్‌లో ప్రాంతీయ సమరానికి రంగం సిద్ధమైంది. క్రికెట్‌లో ప్రతిభావంతుల్ని వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ‘ఈఎస్ఎల్’ పండగ రెండో దశకు చేరుకుంది. ‘ఈనాడు క్రికెట్ సంబరం’ సెంట్రల్ ఆంధ్రా స్థాయి పోటీలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. గత నెలలో జిల్లా స్థాయిలో పోటీలు జరిగాయి. ఆ టోర్నమెంట్‌లో ప్రథమ స్థానం సాధించిన జూనియర్స్, సీనియర్స్ జట్లు ఇప్పుడు ప్రాంతీయ స్థాయిలో నిర్వహించే పోటీల్లో తలపడనున్నాయి. దీని కోసం గుంటూరు సమీప మోతడకలోని చలపతి హిల్ వ్యూ స్టేడియాన్ని ముస్తాబు చేశారు. ఈ పోటీలు నాకౌట్ పద్ధతిలో నిర్వహిస్తారు. గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో విజేతలుగా నిలిచిన జట్లు ఈ టోర్నమెంట్‌లో తలపడనున్నాయి. నిర్ణీత 20 ఓవర్లలో పోటీలు జరగనున్నాయి.

వేదిక: చలపతి హిల్ వ్యూ స్టేడియం, మోతడక

సీనియర్స్: మొదటి మ్యాచ్ (ఉదయం) గుంటూరు × పశ్చిమ గోదావరి

జూనియర్స్: రెండో మ్యాచ్ (మధ్యాహ్నం) గుంటూరు × కృష్ణా

Title Sponsor: ధనిక్ భారత్ విద్యా సంస్థలు IIT-JEE | NEET
Protein Partner: నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (Non-Govt. Public Charitable Trust) NECC
Regional Sponsor: City Chalapathi Institute of Technology AUTONOMOUS MOTHADAKA CAMPUS
Gift Partner: KL (DEEMED TO BE UNIVERSITY)
Beverage Partner: CMR SHOPPING MALL The joy of life ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | ఒడిశా | కర్ణాటక
Digital Partner: ఈనాడు.నెట్
TV Partner: ETV BHARAT, ETV ఆంధ్రప్రదేశ్
Organised by ఈనాడు ఉత్తరం క్లబ్

కాళరాత్రి రూపిణి.. వరదాయిని



ఏలూరు పవరుపేటలో గంగానమ్మ జాతర నేత్రపర్వంగా కొనసాగుతోంది. ఆదివారం అమావాస్య సందర్భంగా మేడ ప్రాంగణంలో అమ్మవారిని కాళరాత్రి అవతార రూపిణిగా అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. మహిళలు అల్లం గారెలు కుంభంగా పోసి మొక్కులు తీర్చుకున్నారు. ఏడేళ్లకోసారి అభయమిచ్చే కాళరాత్రి రూపిణిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఏర్పాట్లను కొలుపుల కమిటీ అధ్యక్షుడు మామిళ్లపల్లి పార్థసారథి, సభ్యులు పర్యవేక్షించారు. - న్యూస్‌టుడే, ఏలూరు ఆధ్యాత్మికం

వైభవంగా వేమన జయంతి ఉత్సవాలు

వేమన జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి

అత్తిలి గ్రామీణం, న్యూస్‌టుడే: అత్తిలి మండలం ఆరవల్లిలో ఆదివారం యోగి వేమన 101వ జయంతి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేమన విగ్రహం, ఆలయ ప్రాంగణాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దారు. ఉత్సవాలకు దేశ విదేశాల నుంచి సొంతూరుకు చేరుకున్న బంధుమిత్రులతో గ్రామం కోలాహలంగా మారింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయ ప్రాంగణం వద్ద నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి. యోగి వేమన విగ్రహాన్ని సినీ దర్శక నిర్మాతలు ఎస్వీ.కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంచిలి, ఆరవల్లి జైజంక్షన్లో ఏర్పాటు చేసిన విగ్రహాలకు పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా వేమన జీవిత చరిత్ర పుస్తకాలను ఆవిష్కరించారు.

పల్లకిలో ఊరేగింపు.. పల్లకిలో యోగి వేమన చిత్రపటాన్ని ఉంచి మంగళ వాయిద్యాలతో వైభవంగా ఊరేగించారు. కళారుపల్లి నుంచి తీసుకొచ్చిన జీవజ్ఞాన జ్యోతితో ఆలయ కమిటీ సభ్యులు ఊరేగింపు నిర్వహించారు. గ్రామ సింహాలకు అన్నప్రసాదం అందించారు. అనంతరం భక్తులకు అన్నసమారాధన చేశారు. ఈ సందర్భంగా 71వ జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు ఆరవల్లిలో నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందించారు.

వంతెనల వంతెప్పుడు?

ప్రధాన మార్గాల్లో ప్రజలకు తప్పని అవస్థలు

పరిశీలన

ఆగిరిపల్లి, ముసునూరు, చాట్రాయి, నూజివీడు రూరల్, కొయ్యలగూడెం గ్రామీణ, న్యూస్‌టుడే: దశాబ్దాలుగా వాగులు, వంకలపైనున్న లోతట్టు వంతెనలు, కల్వర్టులు ప్రమాదకరంగా మారాయి. వరద ప్రవాహం తగ్గే వరకు ఆయా గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోతున్నాయి. పలువురు వాగు దాటే క్రమంలో ప్రమాదవశాత్తు కొట్టుకుపోయిన సందర్భాలు ఉన్నాయి. జిల్లాలో చాలా ప్రాంతాల్లో కల్వర్టులు ప్రమాదకరంగా ఉన్నా.. గత వైకాపా ప్రభుత్వంలో పట్టించుకోకుండా వదిలేశారు. కల్వర్టులకు మరమ్మతులు, అవసరమైన చోట కొత్త వంతెనల నిర్మాణాలకు చర్యలు చేపడతామని ర.భ.శాఖ ఎస్ఈ కె.విజయ రత్నం తాజాగా వెల్లడించారు.

ముసునూరు: నూజివీడు వెళ్లే ప్రధాన రహదారిలో సింహాద్రిపురం దగ్గర రాములేరు వాగు ప్రమాదకరంగా ఉంటుంది. వలసపల్లి వెళ్లే మార్గంలో రెండు చోట్ల, రమణక్కపేట మార్గంలో ఎర్రవాగు దగ్గర, అక్కిరెడ్డిగూడెం కట్టువాగు దగ్గర శాశ్వత వంతెనలు నిర్మించాల్సి ఉంది. ఇటు రైతులు, అటు విద్యార్థులు వంతెనలు లేక రాకపోకలకు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

నూజివీడు రూరల్: మండల పరిధిలో తుక్కులూరు, పల్లెర్లమూడి, జంగంగూడెం, దేవరగుంట, గొల్లపల్లి, మీర్జాపురం, సీతారామపురం దగ్గర శాశ్వత వంతెనలు నిర్మించాల్సి ఉంది. తుక్కులూరు దగ్గర ఇటీవల ఓ యువతి ప్రమాదవశాత్తు వాగు దాటుతూ ప్రవాహంలో గల్లంతై మృతి చెందింది.

కొయ్యలగూడెం గ్రామీణ: కన్నాపురం ఎస్సీ శ్మశాన వాటికకు వెళ్లే మార్గంలో తూర్పు కాలువపై గత ఏడాది నిర్మించిన వైపు కల్వర్టు అప్రోచ్ కొట్టుకుపోయింది. ఫలితంగా స్థానిక ప్రజలకు అవస్థలు తప్పడం లేదు.

ఆగిరిపల్లి:

నూజివీడు - గన్నవరం రహదారిలో ఆగిరిపల్లి మండలం తోటపల్లి వద్ద, ఆగిరిపల్లి - నూగొండపల్లి గ్రామాల మధ్యలో కుంపెనీ వాగు దగ్గర ఉన్న కల్వర్టులు ధ్వంసమయ్యాయి. అక్కడ శాశ్వత వంతెనల నిర్మాణాలు చేపట్టాలని ఎన్నో ఏళ్లుగా ప్రజల నుంచి డిమాండ్ ఉంది. ఇటీవల ఓ వ్యక్తి తోటపల్లి దగ్గర నీటి ప్రవాహానికి గల్లంతై మరణించారు. గన్నవరం విమానాశ్రయానికి, ఎస్.ఎ.పేట, నూగొండపల్లి, పిన్నమరెడ్డిపల్లి, రాజవరం గ్రామాలకు రాకపోకలు నిలిచి ప్రజలు అవస్థలు పడుతున్నారు. వైకాపా ఎమ్మెల్యే ఇచ్చిన హామీ నీటి మూటగా మిగిలింది.

చాట్రాయి: కోటపాడు-పోతునూరు, చీపురుగూడెం-మల్లాయిగూడెం వద్ద, పోలవరం-యడవల్లి దగ్గర కల్వర్టులు ధ్వంసమై వాగులు చాలా ప్రమాదకరంగా మారాయి. తమ్మిలేరు వద్ద వరద వస్తే సుమారు 15 కి.మీ. తిరిగి గ్రామాలకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది.

కొలువుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

ఏలూరు గ్రామీణ, న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీలో డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫ్రంట్ ఆఫీస్ కో ఆర్డినేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శ్రీదేవి తెలిపారు. ఆయా పోస్టులను ఓపెన్ విభాగంలో భర్తీ చేయనున్నట్లు చెప్పారు. దరఖాస్తు నమూనా, నియమ నిబంధనలు, ఇతరత్రా వివరాలకు జిల్లా కోర్టు, మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యాలయాలు, కలెక్టరేట్, సమాచారశాఖ, ఉపాధి కార్యాలయాల నోటీసు బోర్డుల్లో చూడొచ్చని వివరించారు. అభ్యర్థులు ఈ నెల 27వ తేదీ లోపు జిల్లా కోర్టు కార్యాలయంలోని జిల్లా జడ్జి, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ, న్యాయసేవా సదన్‌కు దరఖాస్తులు పంపాలని ఆదివారం ఆమె తెలిపారు.

కాలువలోకి దూసుకెళ్లిన టెంపో ట్రావెలర్

ఎనిమిది మందికి గాయాలు

చంద్రగిరి, న్యూస్‌టుడే: పూతలపట్టు-నాయుడుపేట జాతీయ మార్గం చంద్రగిరి పోలీసు సర్కిల్ పరిధిలోని సి.మల్లవరం నాలుగు రోడ్ల కూడలి ప్రాంతంలో శనివారం రాత్రి ఓ టెంపో ట్రావెలర్ అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది గాయపడ్డారు. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. జంగారెడ్డిగూడెంకు చెందిన భక్తులు టెంపో ట్రావెలర్‌లో తమిళనాడులోని తిరువణ్ణామలైలోని స్వామిని దర్శించుకుని స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. వాహన డ్రైవరు కునుకు తీయడంతో సి.మల్లవరం నాలుగురోడ్ల కూడలి ప్రాంతంలోని కాలువలోకి వాహనం దూసుకెళ్లింది. గాయపడిన వారిని హైవే పెట్రోలింగ్ పోలీసులు తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

కారు ఢీకొని జట్టు కూలీ మృతి

తాడేపల్లిగూడెం వన్‌టౌన్, న్యూస్‌టుడే: 216ఎ జాతీయ రహదారిపై కొండ్రుప్రోలు పరిధిలో కారు ఢీకొని ఓ వ్యక్తి ఆదివారం మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. తాడేపల్లిగూడెం పట్టణం యాగర్లపల్లికి చెందిన గేదెల సింహాచలం(38) వంట మేస్త్రి, జట్టుకూలీ పనులు చేస్తుంటారు. తన పనులు ముగించుకుని ఏలూరు వైపునుంచి ఇంటికి ద్విచక్ర వాహనంపై వస్తుండగా నిట్ జంక్షన్ వద్ద కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాన్ని తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని తాడేపల్లిగూడెం ఎస్సై జేవీఎన్ ప్రసాద్ తెలిపారు.

పశువులకు ఆరోగ్యం.. పాడి రైతుకు ఊతం!

నేటి నుంచి ఉచిత వైద్య శిబిరాలు

నూజివీడు, న్యూస్‌టుడే: పాడి పోషణకు వెన్నుదన్నుగా పశు పోషకులకు అండగా నిలిచేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఈనెల 19 నుంచి 31 వరకు ఉచిత పశు వైద్య శిబిరాలు నిర్వహిస్తోంది. ఒక్కో మండలంలో రెండు బృందాలు సేవలు అందించనున్నాయి. జిల్లాలో 57 గ్రామీణ పశు ఆసుపత్రులు, 11 ఏడీ స్థాయి ఆసుపత్రులు ఉన్నాయి. ఆమేరకు జిల్లాలో 28 మండలాలకు 56 బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో పశువైద్యాధికారితోపాటు మరో నలుగురు సిబ్బంది సేవలందించనున్నారు.

జిల్లా సమాచారం ఇలా..	
గేదెలు	5,06,110
ఆవులు	1,35,607
గొర్రెలు	5,26,836
మేకలు	1,98,810

సేవలు ఇలా.. శిబిరాల్లో పశువులను పరీక్షించి వైద్యులు సేవలందిస్తారు. ముఖ్యంగా దూడలు, ఆవులు, గేదెలు, చిన్న జీవాలకు నట్టల నివారణ మందులు అందిస్తారు. ఏదైనా గాయాలైనా మరే ఇతర సమస్యలున్నప్పుడు అవసరమైతే తేలికపాటి శస్త్ర చికిత్సలు చేస్తారు. కృత్రిమ గర్భధారణ, చూడి పరీక్షలు చేసి సూచనలు చేస్తారు. గర్భకోశ వ్యాధులకు చికిత్స, పశువ్యాధి నిర్ధారణ పరీక్షలు, వ్యాధి నిరోధక టీకాలు, శాస్త్రీయ యాజమాన్యంపై అవగాహన సదస్సులు నిర్వహించనున్నారు. వైకాపా ప్రభుత్వంలో నిలిచిపోయిన పశువుల బీమాను కూటమి పాలనలో పునరుద్ధరించారు. ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు, పందులు, కోళ్లు అన్నింటికి బీమా చేయనున్నారు. ఉపాధి హామీ పథకం కింద పశుగ్రాసానికి 90 శాతం రాయితీ అందిస్తున్నారు. దీనిపై అవగాహన కల్పిస్తారు.

సద్వినియోగం చేసుకోవాలి..

పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఉచిత పశువైద్య శిబిరాలను పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలి. పశు సంపదకు సంబంధించి ఎలాంటి సమస్య ఉన్నా వైద్యులు పరీక్షించి సేవలు అందిస్తారు. - బి.ప్రసాదరావు, జాయింట్ డైరెక్టర్, పశుసంవర్ధకశాఖ

వేధిస్తున్నారంటూ డయాలసిస్ టెక్నీషియన్ ఆత్మహత్య

ఘటనా స్థలంలో మూడు పేజీల లేఖ

సుధాకర్ (పాత చిత్రం)

జంగారెడ్డిగూడెం పట్టణం, న్యూస్‌టుడే: తప్పుడు ఫిర్యాదులు పెట్టి వేధింపులకు పాల్పడటంతో మనస్తాపానికి గురై ఓ డయాలసిస్ టెక్నీషియన్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జంగారెడ్డిగూడెంలో ఆదివారం జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లా ఉండేశ్వరపురానికి చెందిన ముప్పిడి సుధాకర్(27) కొంతకాలంగా జంగారెడ్డిగూడెంలో నివాసముంటున్నారు. ఆయనకు మూడేళ్ల కిందట సరస్వతి(సిద్ధూ) అనే మహిళతో వివాహమైంది. సుధాకర్ జంగారెడ్డిగూడెం ప్రాంతీయాసుపత్రిలోని అపోలో డయాలసిస్ కేంద్రంలో సీనియర్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నారు. గతేడాది సెప్టెంబరులో ఓ డయాలసిస్ రోగికి.. సుధాకర్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. సుధాకర్ తమపై దాడి చేశాడని రోగి, అతడి బంధువులు కలెక్టర్‌కు ‘మీ కోసం’లో ఫిర్యాదు చేశారు. దీంతో సుధాకర్‌ను మరో డయాలసిస్ కేంద్రానికి బదిలీ చేశారు. కొన్ని నెలల కిందట జంగారెడ్డిగూడెం కేంద్రంలో తిరిగి విధుల్లో చేరారు. అయితే అతడు ఆదివారం ఆసుపత్రి ఆవరణలోని మంచినీటి ఆర్వో ప్లాంట్ నిమిత్తం ఏర్పాటు చేసిన షెడ్డులో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కొద్దిసేపటి తరువాత గమనించిన ఆసుపత్రి సెక్యూరిటీ గార్డు సిబ్బందికి విషయాన్ని తెలిపాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనాస్థలికి చేరుకున్న ఎస్సై కుటుంబరావు మృతదేహాన్ని కిందకు దింపి పంచనామాకు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నలుగురి వేధింపుల వల్లే తను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సుధాకర్ రాసిన లేఖ ఘటనాస్థలిలో దొరికింది.

‘తప్పుడు కేసులు పెట్టారు’

‘నా చావుకు కారణం కొమ్మ అజయ్‌బాబు, ములకల వీరరాఘవులు, అలుగు ఆనందశేఖర్, యనమల కరుణకుమారి.. నా తప్పు లేకపోయినా అజయ్, వీరరాఘవులు కలిసి నాపై పీజీఆర్ఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఇక్కడి నుంచి పంపించాలని, వినకపోతే చంపాలని చూస్తున్నారు. దీనికి తోడు కలెక్టర్, డీసీహెచ్ఎస్ నన్ను జంగారెడ్డిగూడెం డయాలసిస్ కేంద్రం నుంచి పంపించాలని ఆసుపత్రికి లేఖ కూడా పంపారు. ఎటువంటి దర్యాప్తు లేకుండా నన్ను బదిలీ చేయాలని కలెక్టర్ అయిన మీరు ఎలా నిర్ణయం తీసుకుంటారు మేడమ్. నేను రెండు సార్లు పీజీఆర్ఎస్‌లో నా తప్పు ఉంటే చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశా. అదీ పట్టించుకోలేదు. అజయ్, ఆనందశేఖర్ అనేవాళ్లు నాపై 2023లో తప్పుడు కేసు పెట్టారు. నేను చనిపోయిన తరువాత నా తప్పు ఉంటే కేసు క్లోజ్ చేయండి.. వాళ్ల మీద చర్యలు తీసుకుని నా ఆత్మకు శాంతి కల్పించండి. బయట చనిపోతే దర్యాప్తు చేయరు. ఆసుపత్రిలో చనిపోతే నా చావుకు న్యాయం జరుగుతుందని ఆశ. అమ్మ, నాన్న, సిద్ధూ నన్ను క్షమించండి.. సారీ’ అంటూ సుధాకర్ ఆత్మహత్య చేసుకున్న ప్రాంతంలో మూడు పేజీల లేఖ లభ్యమైంది.

నేడు ఉద్యాన వర్సిటీ పాలకమండలి సమావేశం

ఉద్యాన విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే: వెంకట్రామన్నగూడెం వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం 68వ పాలకమండలి సమావేశాన్ని అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఈ నెల 19న నిర్వహిస్తున్నట్లు ఇన్‌ఛార్జి వీసీ ధనుంజయరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎక్స్ అఫీషియో సభ్యులైన వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్, ఆర్థిక శాఖ కార్యదర్శి వినయ్‌చంద్, ఉద్యానశాఖ రాష్ట్ర సంచాలకుడు కె.శ్రీనివాసులు, వ్యవసాయ, పశువైద్య విశ్వవిద్యాలయాల ఉపకులపతులు శారద జయలక్ష్మి దేవి, జేవీ రమణ సమావేశంలో పాల్గొంటారని పేర్కొన్నారు. గత పాలకమండలి పదవీకాలం ముగిసినా నూతన పాలకమండలిని ఇంకా నియమించలేదు.

దొంగను పట్టించిన చరవాణి తాళం

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: ఖరీదైన చరవాణిని ఓ దొంగ ఎత్తుకెళ్లాడు. దాని తాళం తీయడం తెలియకపోవడంతో పట్టణంలోని చరవాణుల దుకాణానికి తీసుకెళ్లాడు. బాధితుడి బంధువు దుకాణానికే దొంగ చరవాణిని తీసుకెళ్లాడు. అప్పటికే వెతుకుతున్న బాధితుడికి చరవాణి దుకాణ యజమాని సమాచారం ఇచ్చాడు. దొంగను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. భీమవరంలో ప్లైవుడ్ దుకాణం యజమాని అయిన ఖాన్‌రామ్ కుటుంబ సభ్యులతో ఈ నెల 14న ఆలయానికి వెళ్లారు. రూ.లక్ష విలువైన చరవాణిని ద్విచక్ర వాహనంలో పెట్టి గుడిలోకి వెళ్లి తిరిగొచ్చేంతలో దొంగ ఆ చరవాణి తీయడాన్ని సీసీ కెమెరాలో గుర్తించారు. రెండు రోజులుగా వెతకగా చరవాణి అపహరించిన దొంగ నేరుగా బాధితుడి బంధువు దుకాణానికి తీసుకెళ్లడంతో స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు బక్కవోలు రాజ్‌కుమార్ భీమవరంలో తిరుగుతూ జీవనం సాగించే వ్యక్తిగా విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. ఎస్సై బి.వై.కిరణ్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారన్నారు.

లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

- 13 మందికి గాయాలు
- పొగ మంచు ప్రభావంతో దుర్ఘటన

హనుమాన్ జంక్షన్, న్యూస్‌టుడే : కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కానుమోలు శివారులో 216 హెచ్ జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 13 మంది గాయపడ్డారు. ఉయ్యూరు నుంచి గుడివాడ మీదుగా ద్వారకా తిరుమల వెళ్తున్న బస్సు కానుమోలు వద్దనున్న హెచ్‌పీ పెట్రోల్ బంకు సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవరు నాగేశ్వరరావు, కండక్టర్ చంద్రశేఖర్ తీవ్రంగా గాయపడ్డారు. ఉంగుటూరు, ఉయ్యూరు, కాటూరుకు చెందిన 11 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 49 మంది ప్రయాణికులున్నారు. వెంటనే క్షతగాత్రులను అత్యవసర వాహనాల్లో గుడివాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పొగ మంచే దుర్ఘటన జరగడానికి కారణంగా తెలుస్తోంది. రహదారిపై దట్టంగా మంచు కమ్మేయడంతో ఎదురుగా వస్తున్న లారీ సరిగా కన్పించక పోవడంతో ఆర్టీసీ బస్సు లారీని ఢీకొట్టినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. హనుమాన్‌జంక్షన్ పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

బ్రాయిలర్ ధరలు (కృష్ణాజిల్లా) (కిలో 1 కి రూ.లలో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర -157 రిటైల్ ధర 184 చికెన్ విత్ స్కిన్ - 267 చికెన్ స్కిన్‌లెస్ - 304. అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 180, 189, 200 చికెన్ విత్ స్కిన్ - 350 చికెన్ స్కిన్‌లెస్ - 360.

కడలి లోతుల్లోంచి.. పశ్చిమ తీరానికి

- మొదలైన ఆలివ్ రిడ్లే తాబేళ్ల రాక
- గుడ్ల సంరక్షణకు అటవీ శాఖ చర్యలు

మొగల్తూరు, నరసాపురం, గ్రామీణ, న్యూస్‌టుడే

పశ్చిమగోదావరి జిల్లాలో సముద్ర తీరంలో గుడ్లు పెట్టేందుకు ఆలివ్ రిడ్లే తాబేళ్ల రాక మొదలైంది. ఈ గుడ్లను సేకరించి సంరక్షించేందుకు అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. సముద్ర లోతుల్లో జీవించే ఈ తాబేళ్లు వేల మైళ్ల దూరం ప్రయాణించి ఇసుక తిన్నెల్లో గుడ్లు పెట్టేందుకు ఏటా నవంబరు నుంచి మార్చి నెల వరకు తీరానికి వస్తుంటాయి.



గుంతలో తాబేలు గుడ్లు

అర్ధరాత్రి దాటాకే.. గుడ్లు పెట్టే ఆలివ్‌రిడ్లే తాబేళ్లు అర్ధరాత్రి 2 నుంచి ఉదయం 6 గంటల మధ్య ఒడ్డుకు వస్తుంటాయి. తీరానికి కేవలం 50-60 మీటర్ల దూరంలో ఇసుక తిన్నెల్లో బొరియలు చేసి గుడ్లు పెట్టి తిరిగి వెళ్లిపోతాయి. జన సంచారంతో కొన్ని, కెరటాల తాకిడికి గుడ్లపై ఇసుక కొట్టుకుపోవడంతో, కాకులు, కొన్ని రకాల పక్షుల దాడులతో చాలా వరకు దెబ్బతింటాయి. ఈ నేపథ్యంలో వాటి సంరక్షణ కోసం పీఎంలంక, పేరుపాలెం తదితర గ్రామాల్లో అటవీశాఖ అధికారులు తాత్కాలిక రక్షణ వలయాలు ఏర్పాటు చేస్తున్నారు. గుడ్లు సేకరించి రక్షిత ప్రాంతాల్లో ఉంచేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించారు.

పీఎంలంక వద్ద ఏర్పాటు చేసిన రక్షణ వలయం

ఈ నెల 15న పేరుపాలెం తీరంలో 90 గుడ్లను సేకరించి రక్షణ వలయాల్లో చిన్నపాటి గుంతలు తీసి భద్రపరిచారు. తాబేళ్లు గుడ్లు పెట్టిన రెండు, మూడు గంటల్లో రక్షిత కేంద్రాలకు తరలిస్తే సత్ఫలితాలు ఉంటాయని.. ఈ దిశగా తీరం పొడవునా ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. గతేడాది చేపట్టిన చర్యలతో మంచి ఫలితాలు రావడంతో ఈ ఏడాది కూడా కొనసాగిస్తున్నట్లు అటవీశాఖ రేంజ్ అధికారి ఎం.కరుణాకర్ ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.

శ్రీ కార్యనిర్వహణాధికారి వారి కార్యాలయం, శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం, ద్వారకాతిరుమల

ఇ-ప్రొక్యూర్‌మెంట్/ సీల్డ్ టెండర్/ బహిరంగ వేలము వాయిదా ప్రకటన

కంప్యూటరు ఇన్.ఆర్.సి.నెం. 90990-EV65/24/2025-C2, తేది: 18-01-2026

శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ద్వారకాతిరుమల - ఏలూరు జిల్లా - శ్రీ స్వామి వారికి చెందిన వివిధ షాపులు మరియు ఇతర లైసెన్సులు హక్కులకు గాను ఇ-ప్రొక్యూర్‌మెంట్/ సీల్డ్ [illegible]

శ్రీ స్వామి వారి సేవలో, యర్రంశెట్టి భద్రాజీ, కార్యనిర్వహణాధికారి (ఎఫ్.ఎ.సి)

సందర్భమేదైనా ఈనాడు ను చేసుకోండి వేదిక

మీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు ఈనాడులో ప్రకటనల ద్వారా తెలియజేయండి

ప్రకటనల కొరకు సంప్రదించండి: 80080 12494

92.7 FM Rajamahendravaram

ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు

సోమవారం నుంచి శుక్రవారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ॥ 5 - ఉ॥ 7
ఈ-మార్నింగ్స్	ఉ॥ 7 - ఉ॥ 11
నువ్వా నేనా	ఉ॥ 11 - మ॥ 2
సత్యభామ	మ॥ 2 - సా॥ 5
లైట్ తీసుకో	సా॥ 5 - రా॥ 9
సరదాగా కాసేపు	రా॥ 9 - రా॥ 12
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా॥ 12 - తె॥ 5

/Eenadufm

For Advertising on Eenadu FM Contact 9000180626, 9989993175

EENADU Classifieds

BUSINESS SERVICES

బంగారం బ్యాంకులలో/ ఏ ఇతర ప్రైవేటు సంస్థలలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈరోజు మార్కెట్ ధర ప్రకారం కొనబడును. (స్పాట్ క్యాష్). Ph: 8142292071.

TOURS AND TRAVELS

20వ తారీకు 5 డేస్ మేడారం జాతర, కాళేశ్వరం, మేడిగడ్డ, గోవా, హంపి, గోకర్ణ, మురుడేశ్వర్, స్వర్ణగిరి, ముచింతల్ 6,900 స్లీపర్‌బస్ సెల్: 9848782131.

REAL ESTATE

FLAT FOR SALE

తాడేపల్లిగూడెం బస్‌స్టాండ్ దగ్గర మురళీధర్‌పార్క్ అపార్ట్‌మెంట్‌లో 1st ఫ్లోర్ పడమర ఫేసింగ్‌గల 2BHK ఫ్లాట్ (1125 చ॥గ॥) అమ్మకం. ✆ 9440455007

PLOT FOR SALE

RK Township వారి రాజమండ్రి వెంచర్లపై సంక్రాంతి Gold ఆఫర్ కలదు. వివరాలకు: బ్రాంచ్ మేనేజర్, Contact Cell: 99490 91197.

7 లక్షలకే సెంటు 70% బ్యాంక్ లోన్‌తో

పెనమలూరు హైస్కూల్ దగ్గరలో 33 అ॥ రోడ్లతో పంచాయితీ అప్రూవ్డ్ ప్లాట్లు అమ్మకమునకు కలవు. ✆ 98486 67454

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతి స్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తా పత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనలద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలు చేసే ప్రకటన కర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

నెక్ సూచించిన కోడిగ్రుడ్ల ధర

★ For the Information of Trade & Industry

★ గోదావరి జోన్ ప్లాస్టిక్ ట్రేలో సరఫరా చేసే ఫారం గేటు గ్రుడ్డు ధర రూ. 5.15 పై॥

తణుకు ఆఫీసు: 08819-224254

ప్రకటన చిన్నదైనా స్పందన అతివేగం CLASSIFIEDS

థియేటర్లలో అసలైన సంక్రాంతి

ఏలూరు వన్‌టౌన్, గణపవరం- న్యూస్‌టుడే: 'మన శంకర వరప్రసాద్ గారు'తో థియేటర్లలో అసలైన సంక్రాంతి కనిపిస్తోందన్నారు సినీ దర్శకుడు అనిల్ రావిపూడి. సినిమా విజయోత్సవం సందర్భంగా.. ఏలూరు ఎస్వీసీ మల్టీప్లెక్స్, విజయలక్ష్మి వీమ్యాక్స్, గణపవరం మహాలక్ష్మి థియేటర్లలో అనిల్‌తో పాటు నిర్మాత సాహు గారపాటి తదితరులు ఆదివారం సందడి చేశారు. మెగాస్టార్ చిరంజీవి సినిమాను భారీ హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పేందుకు యాత్ర చేపట్టామన్నారు.

ఏలూరు: దర్శక, నిర్మాతలను సన్మానిస్తున్న ప్రేక్షకులు

ఏలూరు

• ఏలూరు • దెందులూరు • ఉంగుటూరు

పెరిగిన రద్దీ.. వాహనాలు బారులుదీరి!

కలపర్రు(పెదపాడు), న్యూస్‌టుడే: సంక్రాంతి పండగ సందర్భంగా వారం రోజులపాటు సొంతూళ్లలో ఆనందంగా గడిపిన ప్రజలు.. ఆదివారం స్వస్థలాలకు బయల్దేరారు. దాంతో కలపర్రు టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ పెరిగింది. రాత్రి వరకూ కొనసాగింది.. పలువురు వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. దాంతో సిబ్బంది కేంద్రాలను పెంచారు.

ముగిసిన కార్యశాల

ఏలూరు విద్యావిభాగం, న్యూస్‌టుడే: స్థానిక సీఆర్ఆర్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ కళాశాలలో ఆరు రోజులపాటు నిర్వహించిన కార్యశాల ఆదివారంతో ముగిసింది. భావవ్యక్తీకరణ సామర్థ్యం, మౌలిక పరిజ్ఞాన సన్నద్ధత, ఆత్మస్థైర్యంలపై మహీంద్ర ప్రైడ్ క్లాస్ రూమ్-నాంది ఫౌండేషన్ ఆధ్వర్యం అవగాహన కల్పించారు.

దరఖాస్తుల ఆహ్వానం

ఏలూరు గ్రామీణ, న్యూస్‌టుడే: నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి వార్డెన్లను నియమించనున్నారు. 18-50 ఏళ్ల లోపు వయసున్న వారు అర్హులు. ఔత్సాహికులు తమ బయోడేటాతో ఈ నెల 31లోపు ఏలూరు ట్రాఫిక్ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని ట్రాఫిక్ సీఐ లక్ష్మణ్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఉత్తిపోతలు!

★ నిర్వహణకు నిధుల కొరత
★ మూలకు చేరిన పంపింగ్ పథకాలు

గణపవరం, న్యూస్‌టుడే

యనమదుర్రు డ్రెయిన్‌పై గణపవరం మండలంలో సుమారు రూ.6 కోట్లతో రెండు ఎత్తిపోతల పథకాలు నిర్మించారు. వాటి నిర్వహణకు నిధులు లేక నిరుపయోగంగా మారాయి. 2015లో పిప్పర, 2016లో కేశవరం ఎత్తిపోతల పథకాలు ప్రారంభించారు. అప్పట్లో ఈ జలాలతో 1,524 ఎకరాలకు సాగునీరందిస్తున్నారు. వీటి నిర్వహణకు రెండేళ్ల పాటు గుత్తేదారు చేపట్టారు. ఆ తర్వాత రైతు లబ్ధిదారుల కమిటీలు భరించాల్సి ఉంది. వీటిని పట్టించుకోకపోవడంతో నిధులు కరిగిపోయి.. పథకాలు మూలన చేరాయి. ఆయకట్టు కింద రబీ సాగు గట్టెక్కేనా అన్న సందిగ్ధం నెలకొంది.

ముందుకురాని రైతులు

వెంకట్రాజపురం, పిప్పర, ముప్పర్తిపాడు, కేశవరం, మొయ్యేరు ఆయకట్టు కాలువకు శివారున ఉంటుంది. సాగునీరందక రబీలో రైతులు పాట్లు పడేవారు. సమస్య పరిష్కారానికి గత ప్రభుత్వాలు ఎత్తిపోతల పథకాలకు నిధులు మంజూరు చేశాయి. పనులు పూర్తి చేశారు. ఆయకట్టు పరిధిలో చాలా భూములు ఆక్వా చెరువులుగా మారడంతో.. పలువురు రైతులు పథకానికి నిధులిచ్చేందుకు ముందుకు రావడం లేదు. 624 ఎకరాల్లో రబీ సాగు చేసే అన్నదాతలు కొద్దోగొప్పో నిధులిస్తున్నా.. అవి ఏమాత్రం చాలడం లేదు.

పని చేయని పిప్పర పథకం

గతేడాది నిలిపివేసి..

పిప్పర పంపింగ్ పథకంలో మోటార్లు, పంపులు పాడయ్యాయి. వాటి మరమ్మతులకు నిధుల్లేకపోవడంతో గతేడాది పథకాన్ని నిలిపివేశారు. రైతులు స్వచ్ఛందంగా డీజిల్ ఇంజిన్లు ఏర్పాటు చేసుకుని సాగునీటిని తోడుకుంటున్నారు. కేశవరంలో పంపులు, ప్యానల్ బోర్డు, విద్యుత్తు యార్డు, మోటార్ల నిర్వహణకు రూ.40 లక్షలు అవసరమవుతుందని అంచనా వేసి ఎనిమిది నెలలైంది. ఇప్పటికీ నిధులు మంజూరు కాలేదు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్దామంటే.. వారు కార్యాలయాల్లో ఉండటం లేదని రైతులు వాపోతున్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

ఏలూరు అర్బన్:	80085 74486	ఏలూరు టూటౌన్:	80085 74487
దెందులూరు:	80085 74535	పెదపాడు, పెదవేగి:	80085 74483
భీమడోలు:	80085 74527	నిడమర్రు గ్రామీణం:	97040 21765
ఉంగుటూరు:	94939 90333	గణపవరం:	99480 66777

ఏలూరు గ్రామీణ, న్యూస్‌టుడే: ? సంకరవారితోటలోని ఖాళీ స్థలాలు మురుగునీరు, జమ్ముతో నిండిపోయాయి. దోమల ఆవాసాలుగా మారడంతో.. స్థానికులు కంటిమీద కునుకు వేయలేక పోతున్నారు. - రమేశ్
✔ ఖాళీ స్థలాలను శుభ్రం చేసేలా యజమానులకు నోటీసులిస్తాం. దోమల నివారణకు మందులు పిచికారీ చేయిస్తాం. - శివారెడ్డి, ఉప కమిషనర్
? హనుమాన్ నగర్‌లో ప్రధాన రహదారి పక్కనున్న డ్రెయిన్‌లో నెలలుగా చెత్తాచెదారం తొలగించడం లేదు. మురుగు ముందుకెళ్లకపోవడంతో దుర్వాసన వస్తోంది. - రాధాకృష్ణ, వాహనదారుడు
✔ డ్రెయిన్‌లో పూడిక తీయిస్తాం. - శివారెడ్డి, ఉప కమిషనర్
దెందులూరు: ? రామారావుగూడెంలో ప్రధాన రహదారిపైనే మురుగు ప్రవహిస్తోంది. అందులోనే రాకపోకలు సాగిస్తున్నారు. - రంగారావు
✔ మురుగు రోడ్డుపైకి రాకుండా చూస్తాం. - వీరప్రతాప్, ఎంపీడీవో
పెదపాడు: ? నాయుడుగూడెం కోమట్ల బజారులో పారిశుద్ధ్య సిబ్బంది మురుగు కాలువలను తరచూ శుభ్రం చేయడం లేదు. ఫలితంగా దుర్వాసన వస్తోంది. దోమల బెడదతో ఇబ్బంది పడుతున్నాం. - అపర్ణ
✔ కాలువలను శుభ్రం చేయిస్తాం. - శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి

ఆంధ్రుల ఆరాధ్యుడు ఎన్టీఆర్

వాడవాడలా వర్ధంతి కార్యక్రమాలు

ఏలూరు: పూలమాల వేస్తున్న చంటి, ప్రభాకర్, మాగంటి

ఏలూరు, దెందులూరు, ఉంగుటూరు నియోజకవర్గాల్లో దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు వర్ధంతి కార్యక్రమాలు ఆదివారం నిర్వహించారు. ఏలూరు తెదేపా జిల్లా కార్యాలయం, అగ్నిమాపక కూడలిలోని ఎన్టీఆర్ విగ్రహాలకు ఏలూరు, దెందులూరు ఎమ్మెల్యేలు బడేటి చంటి, చింతమనేని ప్రభాకర్, మాజీ ఎంపీ మాగంటి బాబు తదితరులు పుష్పాంజలి ఘటించారు. ఆంధ్రుల ఆరాధ్యుడు ఎన్టీఆర్ అని వారు కొనియాడారు. స్థానిక జడ్పీ కార్యాలయ ఆవరణలోని విగ్రహానికి ఛైర్‌పర్సన్ పద్మశ్రీ దంపతులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పెదవేగి మండలం దుగ్గిరాల, దొండపాడులో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పూలదండలు వేశారు. ఉంగుటూరులో ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు పుష్పాంజలి ఘటించారు. భీమడోలు పంచాయతీ కార్యాలయం, వడ్లపట్ల సంత మార్కెట్ కూడళ్లలోని ఎన్టీఆర్ విగ్రహాలకు ఆప్కాబ్ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఉంగుటూరు మండలం రాచూరుప్రభుత్వంలో రక్తదాన శిబిరాన్ని గన్ని ప్రారంభించారు. ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ చేశారు. - న్యూస్‌టుడే బృందం

ఉంగుటూరు: నివాళులు చేస్తున్న పత్సమట్ల

ఏలూరు: విగ్రహానికి నమస్కరిస్తున్న పద్మశ్రీ దంపతులు

భీమడోలు: నివాళులర్పిస్తున్న గన్ని తదితరులు

సీపీఐ సభకు తరలిన శ్రేణులు

ఏలూరు వన్‌టౌన్, న్యూస్‌టుడే: సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు బహిరంగ సభలో పాల్గొనేందుకు పార్టీ నాయకులు ఖమ్మం తరలివెళ్లారు. తొలుత ఏలూరు నుంచి పార్టీ అనుబంధ సంస్థలైన ఏఐటీయూసీ, ఏఐఎస్ఎఫ్, బీకేఎంయూ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బయల్దేరగా.. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎం.కృష్ణచైతన్య, సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు జెండా ఊపి ప్రారంభించారు.

నూతన కార్యవర్గం ఏకగ్రీవం

ఏలూరు గ్రామీణ, న్యూస్‌టుడే: హేలాపురి బ్రాహ్మణ యువజన సంఘం నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షులు గండికోట నాగేశ్వర శాస్త్రి, వెంపటి ఆంజనేయశాస్త్రి పర్యవేక్షించారు. సంఘ అధ్యక్షుడిగా నుదురుపాటి కృష్ణచైతన్య శర్మ, కార్యదర్శిగా వెంపటి సాయి కృష్ణశర్మ, ఉపాధ్యక్షుడిగా వెంపటి నాగేశ్వరశర్మ, సహాయ కార్యదర్శిగా తేజోమూర్తుల దీపక్‌శర్మ, కోశాధికారిగా మాగంటి సుబ్రహ్మణ్యశర్మ ఎన్నికయ్యారు.

ఎట్టకేలకు పరిశుభ్రం

నిడమర్రు, న్యూస్‌టుడే: నిడమర్రు-అడవికొలను రహదారి పక్కన పేరుకుపోయిన వ్యర్థాలను ఎట్టకేలకు తొలగించారు. 'తొలగని వ్యర్థాలు' శీర్షికన ఈ నెల 12న 'ఈనాడు'లో ప్రచురితమైన చిత్ర కథనానికి నిడమర్రు పంచాయతీ కార్యదర్శి సంజీవరావు స్పందించి సమస్య పరిష్కరించారు.

పూడిక తీశారు.. పెదనింద్రకొలను సంత సమీప డ్రెయిన్‌లో నిండిపోయిన పూడికను తొలగించారు. 'పూడిక.. తీయక' శీర్షికన ఆదివారం 'ఈనాడు'లో ప్రచురితమైన చిత్ర కథనానికి పంచాయతీ కార్యదర్శి వెంకట్రావు స్పందించారు. పారిశుద్ధ్య సిబ్బందితో పూడిక తీయించారు.

నియంత్రిక మార్పు.. నిడమర్రు గ్రామీణం: ఎనికేపల్లి పాత గ్రామ సచివాలయం సమీప ఫ్యూజ్ పెట్టెను సరిచేశారు. 'భద్రత లేక. కల్పించక' శీర్షికన ఆదివారం 'ఈనాడు'లో ప్రచురితమైన చిత్ర కథనానికి విద్యుత్తు ఏఈ ప్రసాద్ రాజు స్పందించి సమస్య పరిష్కరించారు.

నాలుగేళ్లుగా.. నిర్లక్ష్యంగా

నిడమర్రు మండలం బావాయిపాలెం రైతు సేవా కేంద్రం నిర్మాణం నాలుగేళ్లుగా అసంపూర్తిగా దర్శనమిస్తోంది. గత వైకాపా ప్రభుత్వం గుత్తేదారుకు బిల్లులు చెల్లించకపోవడంతో.. అర్ధాంతరంగా నిలిపివేశారు. దాంతో సిబ్బంది అరకొర వసతులున్న ఇరుకు గదిలో సేవలందించాల్సి వస్తోంది. - న్యూస్‌టుడే, నిడమర్రు గ్రామీణం

రహదారి.. అధ్వానంగా మారి

పెదవేగి మండలం రాట్నాలకుంట కెళ్లే ర.భ.శా. రహదారి కంకర తేలి అధ్వానంగా మారింది. ఈ దారిలో వెళ్లాలంటేనే ప్రయాణికులు, చోదకులు హడలిపోతున్నారు. రాత్రివేళ రాకపోకలు సాగించే ద్విచక్ర వాహనదారులు అదుపు తప్పి ప్రమాదాల బారిన పడుతున్నారు. - న్యూస్‌టుడే, రాట్నాలకుంట(పెదవేగి)

చెత్త.. తొలగక చింత!

పెదపాడు మండలం రామిలేరు డ్రెయిన్ ఒడ్డున చెత్తాచెదారం పడేస్తున్నారు. వాటిని రోజుల తరబడి తొలగించకపోవడంతో దుర్వాసన వస్తోంది. దీనికి తోడు కాలువలోకి వ్యర్థాలు చేరి, నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారుతున్నాయి. అధికారులు స్పందించి చెత్త తొలగించాలని రైతులు కోరుతున్నారు. - న్యూస్‌టుడే, పెదపాడు

వసతుల్లేక.. జీవించలేక!

ఏలూరు నగరం కొమడవోలు శివారులో ఇళ్ల మధ్య ముళ్లచెట్లు పెరిగిపోయి కనిపిస్తున్నాయి. ఇక్కడ మౌలిక సదుపాయాలు లేకపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. పిచ్చిమొక్కలు, ముళ్ల చెట్లు పెద్దఎత్తున మొలవడంతో.. విష పురుగులు, సర్పాల బెడద అధికంగా ఉందని స్థానికులు తెలిపారు. - న్యూస్‌టుడే, ఏలూరు

అంచు.. ప్రమాదం పొంచు

నిడమర్రు మండలం సిద్ధాపురం ఎనికేపల్లి గ్రామాల మధ్య చినకాపవరం కాలువ గట్టుపై సీసీ రోడ్డు నిర్మించారు. రెండు వైపులా అంచులు ఏర్పాటు చేయలేదు. దీనికితోడు నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతో.. రహదారి సైతం నిలువునా చీలిపోయింది. ఈ మార్గంలో రాకపోకలు సాగించేవారు ఇబ్బంది పడుతున్నారు. - న్యూస్‌టుడే, నిడమర్రు

వాడిన చోటే.. వికాసం

దెందులూరు, ఏలూరు గ్రామీణ- న్యూస్‌టుడే: గత వైకాపా ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల అభివృద్ధి, చిన్నారుల ఆరోగ్య సంరక్షణ గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంగన్‌వాడీ కేంద్రాల అభివృద్ధి, మౌలిక సౌకర్యాల కల్పనతో పాటు చిన్నారుల ఆరోగ్య సంరక్షణకు చర్యలు చేపట్టింది.

ఏలూరు, దెందులూరు నియోజకవర్గాల పరిధిలోని ఏలూరు ప్రాజెక్టులో 204, పెదపాడు ప్రాజెక్టులో 247 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. ఈ కేంద్రాల్లో మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు చిన్నారులు 5500 మంది పూర్వ ప్రాథమిక విద్యనభ్యసిస్తున్నారు.

అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక్కో కేంద్రానికి 11 రకాల మందులను ప్రభుత్వం అందించింది. కేంద్రాలకు వచ్చిన తరువాత చిన్నారులు అనారోగ్యానికి గురైనా, గాయపడినా మందులను ఎలా ఉపయోగించాలో కార్యకర్తలు, ఆయాలకు శిక్షణ ఇచ్చి అవగాహన కల్పించారు.

మొత్తం 11 రకాలు

కేంద్రాలకు అందజేసిన మందుల్లో పారాసిటామల్ సిరప్, గాయాలకు నియోమైసిన్, ఆయింట్‌మెంట్, చెవిపోటుకు చుక్కల మందు, తెగిన గాయాలకు అయోడిన్, దగ్గు, జలుబు, నీళ్ల విరేచనాలకు సిరప్, చేతులు శుభ్రం చేసుకోవడానికి ద్రావణం, కాటన్, రోలర్ బ్యాండేజ్ వంటి 11 రకాల మందులున్న పెట్టెను కేంద్రాలకు అందించారు.

చదువుపై శ్రద్ధ చూపేలా: చిన్నారులు చదువుపై శ్రద్ధ చూపేలా ఆటలు, కథలు, మంచి అలవాట్లు, పూర్వ గణితం వంటి అంశాలున్న నవ చేతన, ఆధార్ శిల పుస్తకాలను అందజేశారు. ఈ పుస్తకాలతో విద్యనభ్యసించిన తరువాత ప్రాథమిక పాఠశాలల్లో ప్రవేశాలతో వారికి విద్యాభ్యాసం సులభం అవుతుండటంతో చిన్నారులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ప్రతి కేంద్రానికి మందులు ఇచ్చాం

ప్రభుత్వం గతేడాది మందులు ఇవ్వలేదు. ఈ ఏడాది 11 రకాల మందులున్న పెట్టెలను ఇచ్చింది. వీటిని ప్రాజెక్టుల పరిధిలోని అన్ని కేంద్రాలకు ఇచ్చాం. వీటితో పాటు నవ చేతన, ఆధార్ శిల పుస్తకాలు అందజేశాం. - పద్మావతి, సీడీపీవో, ఏలూరు ప్రాజెక్టు

యువ.. ఆరోగ్య తోవ!

ధ్యానంపై మక్కువ చూపుతున్న వైనం

ఏలూరు నగరం, న్యూస్‌టుడే

చదువు.. ఉద్యోగం.. కుటుంబం.. ఆర్థికం తదితర సమస్యలతో యువతరం ఒత్తిడికి గురవుతోంది. ఫలితంగా చిన్న వయసులోనే అనారోగ్యం బారిన పడుతోంది. కొందరు ఒత్తిడిని భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరి కొందరు మానసిక రుగ్మతల బారిన పడుతున్నారు. వీటిని అధిగమించేందుకు యువతరం ధ్యానం, యోగాపై మళ్లుతోంది. తద్వారా మానసిక ప్రశాంతత పొందుతోంది. లక్ష్య సాధన వైపు అడుగులేస్తోంది. ఏలూరులో నిత్యం ధ్యాన శిక్షణ తరగతులకు హాజరవుతున్న యువతీ, యువకులపై కథనం.

ఆత్మవిశ్వాసం పెరిగింది

నా పేరు సిరిపురం సత్యనారాయణ. ఉన్నత విద్యాభ్యాసం సమయంలో.. కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఎంతగానో కుంగదీశాయి. తీవ్ర కోపం, ఒత్తిడి, ఒంటరన్న భావనతో మైగ్రేన్ బారిన పడ్డా. మిత్రుడి సూచనతో ధ్యానం చేయడం మొదలుపెట్టా. తద్వారా ఆత్మవిశ్వాసం పెరిగింది. ఎలాంటి ఒత్తిడినైనా తట్టుకోవడం నేర్చుకున్నా. పీజీలో కళాశాల టాపర్‌గా నిలిచా.

మూడేళ్లుగా చేస్తున్నా..

నా పేరు జ్యోతిర్మయి. బీటెక్ పూర్తి చేశాను. పరీక్షల సమయంలో విపరీతమైన ఆలోచనలతో మస్తిష్కం నిండిపోయేది. దాన్నుంచి బయటపడేందుకు ధ్యానం వైపు మళ్లా. మూడేళ్లుగా నిత్యం ధ్యానం చేస్తున్నా. ఒత్తిడిని తట్టుకుని పనిపైనే ధ్యాస పెట్టాను. విద్యార్థులు రోజువారీ జీవితంలో ధ్యానాన్ని ఓ భాగం చేసుకోవాలి.

ఏకాగ్రత పెంపు

నా పేరు సాయి చౌదరి. ఇంజినీరింగ్ చదువుతున్నా. చిన్ననాటి నుంచే దైవ జ్ఞానం, రాజయోగ ధ్యానం చేస్తున్నా. తద్వారా ఆలోచనల్లో స్పష్టత ఉండేది. కోపం, భయం, అనవసర ఆందోళనలు దరిచేరేవి కావు. ధ్యానంతో ఏకాగ్రత పెరిగి, లక్ష్య సాధన వైపు మార్గం సుగమమవుతుంది.

నియంత్రణలో ఆలోచనలు

నా పేరు గ్రీష్మ చరణ్. ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్నా. మొదటి ఏడాది చదువుతున్నప్పుడు తరగతులు ఎగ్గొట్టేవాణ్ని. చదువును నిర్లక్ష్యం చేశా. అమ్మానాన్న నా వెంట ఉండి ధ్యానం వైపు నడిపించారు. ధ్యాన ముద్రలతో దురాలవాట్ల నుంచి బయటపడ్డా. ఆలోచనలు నియంత్రణలో ఉన్నాయి. చక్కని జీవన విధానానికి ధ్యానం సరికొత్త బాటలు వేసింది.

ఏలూరు సినిమాలు

అంబిక డీలక్స్	మన శంకర వరప్రసాద్ గారు
అంబిక మినీ	మన శంకర వరప్రసాద్ గారు
సాయి బాలాజీ	మన శంకర వరప్రసాద్ గారు
బాలాజీ	రాజాసాబ్
సత్యనారాయణ 1	మన శంకర వరప్రసాద్ గారు
సత్యనారాయణ 2	అనగనగా ఒక రాజు
సత్యనారాయణ 3	భర్త మహాశయులకు విజ్ఞప్తి
విజయలక్ష్మి వీమ్యాక్స్ 1	మన శంకర వరప్రసాద్ గారు
విజయలక్ష్మి వీమ్యాక్స్ 2	మన శంకర వరప్రసాద్ గారు
విజయలక్ష్మి వీమ్యాక్స్ 3	అనగనగా ఒక రాజు
ఎస్వీసీ మల్టీప్లెక్స్ స్క్రీన్ 1	భర్త మహాశయులకు విజ్ఞప్తి
ఎస్వీసీ మల్టీప్లెక్స్ స్క్రీన్ 2	మన శంకర వరప్రసాద్ గారు
ఎస్వీసీ మల్టీప్లెక్స్ స్క్రీన్ 3	అనగనగా ఒక రాజు

బంగారు ఆభరణాల చోరీ

ఏలూరు గ్రామీణ, న్యూస్‌టుడే: గ్రామీణ మండలంలోని కొమడవోలుకు చెందిన పడాల రవితేజ సినీ డిజైనర్‌గా పని చేస్తున్నారు. ఈ నెల 12న ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో రాజమహేంద్రవరానికి వెళ్లారు. 17న ఇంటికి తిరిగి రాగా, తాళాలు పగులగొట్టి ఉండటాన్ని గమనించారు. బీరువాలో దాచిన రెండు బంగారు ఉంగరాలు, చెవి దిద్దులు కనిపించకపోవడంతో గ్రామీణ పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేశారు.

కోడి పందేలపై దాడి.. పెదవేగి(పెదపాడు): రాట్నాలకుంట, ముందూరులో నిర్వహిస్తున్న కోడి పందేలు, జూద స్థావరాలపై పోలీసులు ఆదివారం దాడి చేశారు. ఆరుగురు జూదరులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.7,730, కోడిపుంజు స్వాధీనం చేసుకున్నారు.

జైలు నుంచి విడుదలకు డిమాండ్

పవరుపేట(ఏలూరు వన్‌టౌన్), న్యూస్‌టుడే: అనకాపల్లి జిల్లాకు చెందిన రైతు సంఘ నాయకుడు అప్పలరాజుపై పెట్టిన పీడీ చట్టాన్ని ఎత్తివేయాలని, ఆయన్ను జైలు నుంచి విడుదల చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎం.రవి డిమాండ్ చేశారు. పవరుపేటలోని సీపీఎం జిల్లా కార్యాలయంలో ఆదివారం గోడపత్రాలు ఆవిష్కరించి మాట్లాడారు. జి.రాజు, హనుమాన్, నారాయణ, సూర్యారావు, ఇస్సాకు పాల్గొన్నారు.

రాట్నాలమ్మకు పూజలు

రాట్నాలకుంట(పెదవేగి): రాట్నాలకుంటలోని రాట్నాలమ్మ ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం అమ్మవారికి అభిషేకం, అర్చన చేసి పట్టువస్త్రాలు, ఆభరణాలు, పుష్పాలతో అలంకరించారు. మహిళలు పొంగళ్లు పెట్టి నైవేద్యం సమర్పించారు. రాట్నాలమ్మను భక్తులు దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు.

సూర్య భగవానుడికి అభిషేకం

పవరుపేట(ఏలూరు ఆధ్యాత్మికం), న్యూస్‌టుడే: పవరుపేటలోని సూర్య భగవానుడి ఆలయంలో ఆదివారం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం స్వామివారికి అభిషేకం చేసి తులసి దళార్చన చేశారు. వివిధ రకాల పుష్పాలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. మధ్యాహ్నం అన్న సమారాధన చేపట్టారు.

నేటి నుంచి బ్రహ్మోత్సవాలు

ఉంగుటూరు: నారాయణపురం శ్రీభూ సమేత వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు, ఆలయ వార్షికోత్సవం ఈ నెల 19 నుంచి 25 వరకు నిర్వహించనున్నారు. 19న పంచామృతాభిషేకాలు, 20న స్వామివారి కల్యాణం, 21న పవళింపు సేవ, 22న ఊరేగింపు, 23న ఆంజనేయస్వామికి అభిషేకాలు, 25న అన్న సమారాధన చేయనున్నారు. తితిదే వైఖానస ఆగమ పరీక్షాధికారి సూర్యనారాయణాచార్యులు పర్యవేక్షణలో హోమాలు, అభిషేకాలు నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ పరిసరాలను విద్యుద్దీపాలతో తీర్చిదిద్దారు.

గంగానమ్మా.. కాపాడమ్మా

ఏలూరు ఆధ్యాత్మికం, న్యూస్‌టుడే: నగరంలో గంగానమ్మ జాతర అంబరాన్నంటుతోంది. పవరుపేట, తూర్పువీధి, దక్షిణపు వీధి, తంగెళ్లమూడి, ఆదివారపుపేట, లక్ష్మీవారపుపేటలోని మేడల్లో అమ్మవార్లకు ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. పెద్దఎత్తున భక్తులు నైవేద్యాలు, సారెలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఇబ్బందుల్లేకుండా కొలుపుల కమిటీ నిర్వాహకులు ఏర్పాట్లు చేపట్టారు.

భక్తిశ్రద్ధలతో మౌని అమావాస్య

ఏలూరు గ్రామీణ: మౌని అమావాస్య సందర్భంగా దొండపాడులోని శ్రీనం దత్తనాథ క్షేత్రంలో ఆదివారం విశేష కార్యక్రమాలు చేశారు. ఉదయం దత్తాత్రేయస్వామికి తైలాభిషేకం చేసి విశేషంగా అలంకరించారు. అనంతరం లక్ష్మీగణపతి, నవగ్రహ సహిత మృత్యుంజయ రుద్ర, చండీహోమాలు చేపట్టారు.

టెండర్ - కమ్ బహిరంగ వేలం ప్రకటన
దేవదాయ ధర్మదాయ శాఖ

ఏలూరు జిల్లా, ఏలూరు నగరం, గజ్జలవారి చెరువు వద్ద గల శ్రీ సాతానుల రామానుజ కూటంనకు చెందిన డోర్ నెం. 7B-1-6లో రేకుల షెడ్ నందు గల పాపులో వ్యాపారం చేసుకొను లైసెన్స్ హక్కు నిమిత్తం అప్పగించిన తేదీ నుండి 3 సంవత్సరములు కాలమునకు **ది.28.01.2026 బుధవారము ఉదయం 11 గంటల నుండి** దేవదాయ ధర్మదాయ శాఖ అధికారుల సమక్షములో సంస్థ వద్ద, 1 సంవత్సరము అడ్వాన్సు చెల్లించు పద్ధతి పై టెండర్ కమ్ బహిరంగ వేలం పాట నిర్వహించబడును. కావున ఆసక్తి గలవారు **రూ.10,000/-** లు ధరావత్తుగా చెల్లించి పాటలో పాల్గొన ప్రార్థన. మరిన్ని వివరములు కొరకు ఈ దిగువ నంబరు సంప్రదించగలరు.

సం/- కార్యనిర్వహణాధికారి
ఫోన్ : 94910 00818

ఎక్కడుంది నడక దారి!

ఏలూరు నగరంలో రూ. లక్షలు వెచ్చించి నిర్మించిన నడక దారులు డంపింగ్ యార్డుల్లా మారాయి. స్థానిక జిల్లా పరిషత్తు కూడలి నుంచి ఇండోర్ స్టేడియం, కలెక్టరేట్‌కు వెళ్లే ప్రధాన రహదారికి ఇరువైపులా ఇడా నిధులతో డ్రెయిన్లు, నడక దారులు నిర్మించి పూల కుండీలు ఏర్పాటు చేశారు. వీటి నిర్వహణను నగరపాలక సంస్థ అధికారులు విస్మరించారు. జడ్పీ దుకాణాలు అద్దెకు తీసుకున్న కొందరు లీజుదారులు పూల కుండీలు తొలగించి, డ్రెయిన్లు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. నడక దారిపై చెత్తాచెదారం, వ్యర్థాలు పడేస్తున్నారు. దీంతో బాటసారులు నడవలేని పరిస్థితి నెలకొంది. కలెక్టర్‌తో పాటు జిల్లా అధికారులంతా ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తున్నా.. దారి ఆక్రమణలు మాత్రం తొలగించకపోవడం గమనార్హం. - న్యూస్‌టుడే, ఏలూరు గ్రామీణ

అపూర్వ సమ్మేళనం.. ఆడిపాడిన మిత్రగణం

• ఉంగుటూరు జడ్పీహెచ్‌ఎస్‌లో 2006-07 మధ్య పదో తరగతి చదివిన విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నిర్వహించారు. 19 ఏళ్ల తర్వాత ఒక వేదికపై కలిసిన వారంతా.. రోజంతా ఆనందంగా గడిపారు. నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకొని ఆనంద పరవశులయ్యారు. మధ్యాహ్నం సహపంక్తి భోజనాలు చేశారు. అప్పటి గురువులు న్యూటన్, ఉషారాణి, లక్ష్మి, జగదీశ్‌ను సత్కరించారు.

ఉంగుటూరు, భీమడోలు- న్యూస్‌టుడే: బాల్యం మరువలేని జ్ఞాపకం. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రీత్యా ఏ స్థాయిల్లో ఉన్నా.. చిన్ననాటి మిత్రులు కనిపిస్తే తెలియకుండానే పిల్లలైపోతారు. ఉంగుటూరు, భీమడోలు మండలాల్లోని పలు జడ్పీ ఉన్నత పాఠశాలల్లో ఆదివారం అలాంటి దృశ్యాలే కనిపించాయి. ఆ జ్ఞాపకాల దొంతరలే ఆవిష్కృతమయ్యాయి.

• భీమడోలు జడ్పీ ఉన్నత పాఠశాలలో 1994-95 మధ్య పదో తరగతి చదివిన విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నిర్వహించారు. మూడు దశాబ్దాల తర్వాత కలుసుకున్న బాల్య మిత్రులు ఆనందంగా గడిపారు. 'ఆపరేషన్ సిందూర్'లో పాల్గొన్న మిత్రుడు ఎన్.సతీశ్‌ను సత్కరించారు.

• గుండుగొలను శ్రీమావులేటి సోమరాజు జడ్పీ హెచ్ఎస్‌లో 1995-96లో పదో తరగతి అభ్యసించిన విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. మధ్యాహ్నం సహపంక్తి భోజనాలు చేశారు. నాటి ఉపాధ్యాయులను సన్మానించారు.

'పాత చట్టాన్ని కొనసాగించండి'

పెదవేగి(పెదపాడు), న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం ఎంజీఎన్ఆర్ఈజీఎస్ చట్టాన్ని కొనసాగించాలని వ్యకాసం జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ డిమాండ్ చేశారు. పెదవేగి మండలం కూచింపూడి, లక్ష్మీపురం గ్రామాల్లో ఆదివారం వీబీ జీ రామ్ జీ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. అనంతరం కరపత్రాలు ఆవిష్కరించి పంచిపెట్టారు. 2005 నుంచి ఉపాధిహామీ చట్టం ద్వారా వ్యవసాయ కార్మికులు, పేదలకు రెండు దశాబ్దాల పాటు ఆర్థిక భరోసానిచ్చారని గుర్తుచేశారు. కొత్త చట్టాన్ని నిలిపివేసే వరకూ పోరాటం సాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.

శ్రద్ధాంజలి

ఆప్యాయతానురాగాలు మాకు పంచి ఇచ్చి
మా అందరి హృదయాలతో చెరగని
ముద్ర వేసిన మా ఇంటి దీపం
శ్రీమతి అప్పసాని లక్ష్మినరసమ్మ గారి
మరణం మా కుటుంబానికి తీరని లోటు.
వారి పవిత్ర ఆత్మకు శాంతి
చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ..

శ్రీమతి అప్పసాని లక్ష్మినరసమ్మ గారు
నారాయణపురం. మరణం: 06.01.2026

భర్త: అప్పసాని రామారావు
మరియు కుటుంబ సభ్యులు

పెదకార్యం: ది. 19-01-2026 సోమవారం,
నారాయణపురం గ్రామంలో మా స్వగృహమునందు జరుపబడును.

(c) eenadu

పోలవరం

•పోలవరం •చింతలపూడి

నేటి నుంచి పశు వైద్య శిబిరాలు

కొయ్యలగూడెం గ్రామీణ, న్యూస్‌టుడే: పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో సోమవారం నుంచి 31వ తేదీ వరకు ఉచిత పశువైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు ఆ శాఖ ఏడీ శేఖర్‌దొర ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కొయ్యలగూడెం మండలంలో 19న సీతంపేట, కన్నాపురం, 20న పరింపూడి, 22న అచ్యుతాపురం, బోడిగూడెం, 23న బయ్యనగూడెం, నరసన్నపాలెం, దిప్పకాయలపాడు, 24న గవరవరం, చొప్పరామన్నగూడెం, 27న వేదాంతపురం, 28న రామానుజపురం, 29న సరిపల్లి, 30న కుంతలగూడెం, పొంగుటూరు, రాజవరం 31న యర్రంపేట, మంగపతిదేవిపేట గ్రామాల్లో జరుగుతాయని వివరించారు. పశువైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని రైతులకు ఆయన విజ్ఞప్తి చేశారు.

ఖమ్మం తరలిన శ్రేణులు

చింతలపూడి పట్టణం, న్యూస్‌టుడే: ఖమ్మంలో జరుగుతున్న సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమానికి చింతలపూడి నుంచి సీపీఐ నాయకులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లినట్లు ఆ పార్టీ నాయకుడు బాబు ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీపీఐ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తోందన్నారు. ప్రజలకు అండగా ఉండేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.

జెండా ఊపి ప్రారంభిస్తున్న నాయకులు

కడెమ్మ ఊరేగింపు

పోలవరం, న్యూస్‌టుడే: పోలవరంలో గ్రామదేవత కడెమ్మ అమ్మవారిని.. ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో రజక సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఊరేగించారు. వీధుల్లోకి వచ్చిన అమ్మవారికి స్థానికులు పసుపు, కుంకుమ సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

పెద్దింట్లమ్మ దేవస్థానానికి పోటెత్తిన భక్తులు

కైకలూరు, న్యూస్‌టుడే: కొల్లేరు ప్రాంత వాసుల ఇలవేల్పు పెద్దింట్లమ్మ దేవస్థానానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి విశేష కుంకుమ పూజలు చేశారు. పాల పొంగళ్లు నైవేద్యంగా సమర్పించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. జిల్లా నలుమూలల నుంచి భక్తులు చేరుకోవడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది.

గానగంధర్వుడు ఘంటసాల

చింతలపూడి, న్యూస్‌టుడే: పది వేలకు పైగా పాటలు పాడిన గానగంధర్వుడు ఘంటసాల వెంకటేశ్వరరావు అని ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ అన్నారు. పట్టణంలోని వేగిలింగేశ్వర చెరువు గట్టుపై ఏర్పాటు చేసిన ఘంటసాల విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలుగు సంగీతం ఒక విభిన్నమైన వ్యక్తిత్వాన్ని సంతరించుకోవడానికి ఘంటసాల దోహద పడ్డారన్నారు. గాయకుడిగానే కాకుండా సంగీత దర్శకుడిగా కూడా ప్రతిభ కనబరిచారన్నారు. ఈ సందర్భంగా ఘంటసాల పాటలను నిర్వాహకులు పాడి వినిపించారు.

వైద్యులు లేరు.. ఉన్నా రారు

➡ పీహెచ్‌సీల్లో అంతంతమాత్రంగా వైద్య సేవలు
➡ తరచూ సిబ్బంది గైర్హాజరు

✪ ఈ చిత్రంలో వైద్య పరీక్షలు చేయించుకుంటున్న మహిళ పేరు కరటం వెంకటదుర్గ. బండ్లబోరుకు చెందిన ఈమె ప్రస్తుతం అయిదు నెలల గర్భిణి. అయితే శనివారం సాయంత్రం నుంచి కడుపు నొప్పితో బాధపడుతున్న ఈమె ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో వేలేరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చారు. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో సుమారు అరగంట పాటు వేచి చూసిన ఆమెకు స్టాఫ్ నర్సు కె.జ్యోతి చరవాణిలో స్థానిక వైద్యాధికారి ఇచ్చిన సూచనలతో సూదిమందు ఇచ్చి ఇంటికి పంపించారు. అనంతరం ఆమె అశ్వారావుపేటలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు వెళ్లి చికిత్స చేయించుకున్నారు.

వేలేరుపాడు, న్యూస్‌టుడే: వేలేరుపాడు మండలంలో నేటికీ ప్రభుత్వ వైద్యం అందని ద్రాక్షగానే మిగిలిపోతోంది. వేలేరుపాడు, కొయిదాలో పేరుకు 24 గంటల ఆసుపత్రులు ఉన్నప్పటికీ వైద్యాధికారితో పాటు సిబ్బంది తరచూ విధులకు గైర్హాజరవుతుండటంతో అక్కడి గిరిజనులు వైద్యం కోసం పడరాని పాట్లు పడుతున్నారు. రూ.వేలు వెచ్చిస్తూ ప్రైవేటు వైద్యులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

ఒకరిద్దరితో మమ రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నలుగురు వైద్యులకు, ప్రస్తుతం ఇద్దరే ఉన్నారు. వారిలో కొయిదా ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి ఒకరు బుట్టాయగూడెం మండలం అంతర్వేదిగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మూడేళ్ల కిందట డిప్యుటేషన్‌పై వెళ్లగా, అప్పటి నుంచి ఇక్కడ ఒక వైద్యాధికారి విధులు నిర్వర్తిస్తున్నారు. వేలేరుపాడులో ఇద్దరికి గాను, ఒకరు మూడు నెలల కిందట ప్రసూతి సెలవుపై వెళ్లగా, మరొకరు సైతం నెల రోజుల కిందట సెలవుపై వెళ్లారు. దీంతో జీలుగుమిల్లి మండలం రాచన్నగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని ఇక్కడ డిప్యూటేషన్‌పై పంపించారు. అయితే 24 గంటల ఆసుపత్రులైనప్పటికీ వైద్యులు ఎప్పుడు అందుబాటులో ఉంటారో ఎప్పుడు ఉండరో తెలియని పరిస్థితుల్లో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

వేలేరుపాడు పీహెచ్‌సీలో ఖాళీగా వైద్యాధికారి కుర్చీ

మెరుగైన సేవలకు చర్యలు 'త్వరలో పోస్టులు భర్తీ కానున్నాయి. అప్పటి వరకు ఉన్న కొద్దిపాటి సిబ్బందితో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు చేపడతాం.' అని కేఆర్‌పురం ఐటీడీఏ డిప్యూటీ డీఎంహెచ్‌వో సురేశ్‌కుమార్ తెలిపారు.

10 AM to 1 PM మేమున్నాం.. మీకు తోడుగా..
జంగారెడ్డిగూడెం: 80085 74478
కొయ్యలగూడెం: 80085 74947
చింతలపూడి: 76759 19086

బుట్టాయగూడెం, న్యూస్‌టుడే: ? కోటనాగవరం మంచినీళ్ల ట్యాంకు నుంచి సరఫరా చేస్తున్న తాగునీటిలో తరచూ వ్యర్థాలు వస్తున్నాయి. ట్యాంకు శుభ్రం చేయించి, లీకేజీలు లేకుండా చూడాలి. **- స్థానికులు**

✔ ఎప్పటికప్పుడు ట్యాంకును శుభ్రం చేయిస్తున్నాం. సురక్షితమైన తాగునీటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటాం. **- నవీన్, పంచాయతీ అభివృద్ధి అధికారి**

చింతలపూడి పట్టణం, న్యూస్‌టుడే: ? చింతలపూడి పట్టణం ఛార్లెస్‌నగర్ శివారు ప్రాంతాల్లో వీధి దీపాలు వెలగడం లేదు. రాత్రి వేళల్లో ఇబ్బంది పడుతున్నాం. **- రామ్, స్థానికుడు**

✔ వెలగని వీధి దీపాలను గుర్తించి వాటికి మరమ్మతులు చేస్తాం. **- రాంబాబు, కమిషనర్**

? చింతలపూడి పట్టణ ప్రధాన రహదారి విభాజికాల మధ్య నుంచి ద్విచక్ర వాహనాలు నడుపుతుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. **- నారాయణ, సీపీఎం నాయకులు**

✔ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి వాహనదారులు నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటాం. **- రాంబాబు, కమిషనర్**

కొయ్యలగూడెం గ్రామీణ, న్యూస్‌టుడే: ? కొయ్యలగూడెంలో చింతాలమ్మ ఆలయ కూడలి వద్ద కన్నాపురం రహదారి పక్కనున్న డ్రెయిన్ మురుగునీరు రహదారిపై చేరుతోంది. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం కావడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. **- శ్రీనివాస్, కొయ్యలగూడెం**

✔ చర్యలు తీసుకుంటాం. **- రుక్మిణి, పంచాయతీ కార్యదర్శి**

ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: ? తిరుమలంపాలెంలో పొలాలకు వెళ్లే రోడ్లతో పాటు గొల్లగూడెం నుంచి మారంపల్లి వెళ్లే రోడ్డు గుంతలు పడి అధ్వానంగా ఉంది. తిరుమలంపాలెం-బుట్టాయగూడెం వెళ్లే మార్గంలో చెరువుగట్టు వద్ద రోడ్డు వెడల్పు తక్కువగా ఉండటంతో ప్రజలు రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది. **- కొండలరావు, తిరుమలంపాలెం**

✔ గొల్లగూడెం నుంచి తిరుమలంపాలెం వెళ్లే రోడ్డు అభివృద్ధికి నిధులు మంజూరయ్యాయి. టెండర్ ప్రక్రియ పూర్తవగానే రోడ్డును అభివృద్ధి చేస్తాం. మిగతా రోడ్లను పరిశీలించి ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపిస్తాం. **- వెంకటేశ్వరరావు, ఏఈ, పంచాయతీ రాజ్ శాఖ**

పేదల పెన్నిధి ఎన్టీఆర్

న్యూస్‌టుడే బృందం: పేదల పెన్నిధి ఎన్టీఆర్ అని పలువురు నాయకులు అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతిని పోలవరం, చింతలపూడి నియోజకవర్గాల్లో గ్రామగ్రామాన నిర్వహించారు. పలు సేవా కార్యక్రమాలు చేశారు. ఎమ్మెల్యే సొంగా రోషన్‌కుమార్ ఆధ్వర్యంలో చింతలపూడి పట్టణం మెరక వీధిలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ. . తెలుగుజాతి కీర్తిని ప్రపంచానికి వెలుగెత్తి చాటిన మహానుభావుడు ఎన్టీఆర్ అన్నారు. అనంతరం ప్రదర్శనగా ఏరియా ఆసుపత్రికి వెళ్లి రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు.

చింతలపూడి ఏరియా ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే రోషన్‌కుమార్

● కొయ్యలగూడెం సెంటర్‌లో ట్రైకార్ ఛైర్మన్ బొరగం శ్రీనివాసులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. సంక్షేమ పథకాల సృష్టికర్త ఎన్టీఆర్ అని కొనియాడారు. ● పోలవరం ఏటిగట్టు సెంటర్‌లోని ఎన్టీఆర్ విగ్రహానికి ట్రైకార్ ఛైర్మన్ బొరగం శ్రీనివాసులు, కొత్తపట్టిసీమలో స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్ కొవ్వాసు జగదీశ్వరి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ● జంగారెడ్డిగూడెం పట్టణంలో తెదేపా నాయకులు కొండ్రెడ్డి కిశోర్, రావూరి కృష్ణ, చిట్టిబోయిన రామలింగేశ్వరరావు తదితరులు కార్యక్రమాన్ని నిర్వహించారు. ● ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లిలో స్థానిక సొసైటీ అధ్యక్షుడు రేగంటి రాంబాబు ఆధ్వర్యంలో వృద్ధులకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. ● కామవరపుకోటలో మాజీ ఎమ్మెల్యే గంటా మురళీ రామకృష్ణ, కిలారు సత్యనారాయణ తదితరులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ● బుట్టాయగూడెం సామాజిక ఆరోగ్య కేంద్రంలో తెదేపా మండలాధ్యక్షుడు మొగపర్తి సోంబాబు ఆధ్వర్యంలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు.

కొయ్యలగూడెంలో శ్రీనివాసులు తదితరులు

జి.కొత్తపల్లి: వృద్ధులకు దుప్పట్లు అందిస్తున్న నాయకులు

బుట్టాయగూడెంలో..

జంగారెడ్డిగూడెంలో..

ఆత్మీయ సమ్మేళనం

పోలవరం, న్యూస్‌టుడే: మండలంలోని పట్టిసీమ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2006-07 సంవత్సరంలో పదో తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నిర్వహించారు. తరగతి గదులను సందర్శించి గత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వీఎస్ఎన్ మూర్తి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆనాడు చదువు చెప్పిన ఉపాధ్యాయులను సత్కరించారు. విద్యార్థుల ఉన్నతిని ఉపాధ్యాయులు అభినందించారు. కార్యక్రమాన్ని పూర్వ విద్యార్థులు ఉజ్జిన సతీష్, గవర సునీత, రమాదేవి పర్యవేక్షించారు.

మద్యం దుకాణం వద్ద ఆందోళన

జంగారెడ్డిగూడెం గ్రామీణ, న్యూస్‌టుడే: లక్కవరంలోని మద్యం దుకాణం వద్ద అధిక ధరలకు మద్యం సీసాలు విక్రయిస్తున్నారని ఆదివారం మందుబాబులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ప్రతి మద్యం సీసాపై రూ.20-30 అదనంగా వసూలు చేస్తున్నారని ఆరోపించారు. మద్యం షాపుల నుంచి బెల్టు దుకాణాలకు అన్ని రకాల మద్యం బ్రాండ్లు విక్రయిస్తున్నారని, ఆయా బ్రాండ్లు కావాలని మద్యం దుకాణం వద్దకు వస్తే సిబ్బంది లేవని సమాధానం చెబుతున్నారని ధ్వజమెత్తారు. దీంతో దుకాణ సిబ్బందికి.. మందుబాబులకు మధ్య చెలరేగిన వాగ్వాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కాగా ఆందోళన తీవ్రతరం కావడంతో సిబ్బంది దుకాణాన్ని మూసివేశారు. దీంతో విషయం తెలుసుకున్న జంగారెడ్డిగూడెం ఎక్సైజ్ అధికారులు, లక్కవరం ఎస్సై జబీర్ ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ఎమ్మార్పీకే మద్యం విక్రయాలు జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో మందుబాబులు శాంతించారు.

అధికారులతో వారిస్తున్న మందుబాబులు

దరఖాస్తుల ఆహ్వానం

ఏలూరు గ్రామీణ, న్యూస్‌టుడే: నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి వార్డెన్లను నియమించనున్నారు. 18-50 ఏళ్ల లోపు వయసున్న వారు అర్హులు. ఔత్సాహికులు తమ బయోడేటాతో ఈ నెల 31లోపు ఏలూరు ట్రాఫిక్ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని ట్రాఫిక్ సీఐ లక్ష్మణ్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

గడ్డికి.. గడ్డు కాలం

మెట్ట ప్రాంతమైన చింతలపూడి నియోజకవర్గంలో ఉద్యానవన పంటలు అధిక విస్తీర్ణంలో సాగులో ఉన్నాయి. చింతలపూడి, కామవరపుకోట, లింగపాలెం మండలాల్లో వరి పంట దాదాపు 18 వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. యంత్రాలతో వరి కోతలు జరుగుతున్నాయి. దీంతో ఎండు గడ్డి కొరత ఏర్పడుతోంది. ఫలితంగా మెట్ట రైతులు డెల్టా ప్రాంతాల నుంచి ట్రాక్టర్లతో రవాణా, కూలీల ఖర్చులు కలుపుకొని ట్రక్కు గ్రాసం రూ.పది వేల వరకు ఖర్చు చేసి తెచ్చుకుంటున్నారు. దీంతో పశుపోషణే జీవనాధారంగా ఎంచుకున్న వారు కుదేలవుతున్నారు. **- న్యూస్‌టుడే, కామవరపుకోట**

డెల్టా ప్రాంతం నుంచి తెచ్చుకుంటున్న గ్రాసం

మంచు దుప్పటి

కామవరపుకోట, న్యూస్‌టుడే: కామవరపుకోట మండలంలో దట్టంగా మంచు కురిసింది. ఆదివారం తెల్లవారుజాము నుంచి ఉదయం 10.30 గంటల వరకు రహదారులు కనిపించనంతగా మంచు కమ్మేసింది. ఏలూరు-జంగారెడ్డిగూడెం రహదారిలో ప్రయాణించే వాహనదారులు హెడ్ లైట్లు వెలుగుల్లో ఇబ్బందులు పడుతూ ప్రయాణించారు. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక అవస్థలు పడ్డారు.

నిర్మించి.. నీటి సరఫరా మరిచి

జల్‌జీవన్ మిషన్ పనుల్లో భాగంగా గవరవరం పంచాయతీలో రూ.31.30 లక్షల నిధులతో నిర్మించిన రక్షిత మంచి నీటి పథకం ఓవర్‌హెడ్ ట్యాంకు నిరుపయోగంగా ఉంది. నిర్మాణం పూర్తయి నెలలు గడుస్తున్నా.. కుళాయిలకు నీటి సరఫరా అందించేలా చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. ఇప్పటికే గవరవరంలో శివారు ప్రాంత వాసులకు తాగునీటి సరఫరా సక్రమంగా లేక సొంత ఖర్చులు రూ.వేలు వెచ్చించి ట్యాంకర్ల ద్వారా నీటిని తెచ్చుకోవడం పరిపాటిగా జరుగుతోంది. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని తాగునీటి సమస్య తలెత్తకుండా ఓవర్‌హెడ్ ట్యాంకును త్వరితగతిన వినియోగంలోకి తీసుకురావాలని కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, కొయ్యలగూడెం గ్రామీణ**

ఇరువైపులా వ్యర్థాలు.. నడవాలంటే ఇబ్బందులు

వేలేరుపాడులోని ఎస్సీ కాలనీకి ఆనుకుని ఉన్న రహదారిపై కోళ్ల వ్యర్థాలు అధికంగా ఉండటంతో ప్రజలు నడవడానికి ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక మాంసం దుకాణదారులు కోళ్ల వ్యర్థాలను ఇక్కడ పడేయడంతో ఈ పరిస్థితి నెలకొంది. రేపాకగొమ్ము, రుద్రంకోట పంట పొలాలకు వెళ్లే మిర్చి రైతులు, కూలీలు రోజూ ఈ దారిలోనే ప్రయాణాలు సాగిస్తున్నారు. వ్యర్థాలు రోడ్డు పైనే పడేయడంతో దుర్వాసన వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పక్కనే ఉన్న కాలనీ వాసులు సైతం దుర్వాసన భరించలేకపోతున్నామని చెబుతున్నారు. వ్యర్థాలు ఇక్కడ వేయకుండా పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు. **- న్యూస్‌టుడే, వేలేరుపాడు గ్రామీణ**

బాధితురాలికి ఆర్థిక సాయం

బుట్టాయగూడెం, న్యూస్‌టుడే: క్యాన్సర్‌తో బాధపడుతున్న టి.గుంజవరం గ్రామానికి చెందిన కొవ్వాసు జ్యోతి అనే మహిళకు వైద్య ఖర్చుల నిమిత్తం ఆదివాసీ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి సోదెం రాజు, జిల్లా ఉపాధ్యక్షుడు తెల్లం గంగరాజు రూ.35 వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఐటీడీఏ పీఎంఆర్‌సీ అదనపు మోనటరింగ్ అధికారి కె.శిరమయ్య, మాజీ సర్పంచి కుంజా గంగులు తదితరులు పాల్గొన్నారు.

పాస్‌పోర్టు పోయినది
పొన్నగంటి భవ్య వెంకట నాగాంజలి, D/o. సత్యనారాయణ, వేగవరం గ్రామం, జంగారెడ్డిగూడెం మండలం, ఏలూరు జిల్లా, A.P. వేగవరం నుండి జంగారెడ్డిగూడెం బస్టాండ్‌కు వెళ్ళుచుండగా నా పాస్‌పోర్టు నెం. P0437389 పడిపోయినది. తదుపరి ఎంత వెదికిననూ కనిపించియుండలేదు. కావున దొరికినవారు క్రింది నెంబరుకు తెలియజేయగలరు.
91676 53175

పాస్‌పోర్టు పోయినది
అట్లూరి అజయ్‌కృష్ణ, S/o. శ్రీనివాసరావు, వేగవరం గ్రామం, జంగారెడ్డిగూడెం మండలం, ఏలూరు జిల్లా, A.P. వేగవరం నుండి జంగారెడ్డిగూడెం బస్టాండ్‌కు వెళ్ళుచుండగా నా పాస్‌పోర్టు నెం. L1629562 పడిపోయినది. తదుపరి ఎంత వెదికిననూ కనిపించియుండలేదు. కావున దొరికినవారు క్రింది నెంబరుకు తెలియజేయగలరు.
94929 73688

ఆ రహదారంటే.. రాలేమంటారు..

బుట్టాయగూడెం, న్యూస్‌టుడే: బుట్టాయగూడెం మండలం రామారావుపేట సెంటర్ నుంచి పందిరిమామిడిగూడెం వరకు రహదారి దుస్థితి అధ్వానంగా మారింది. అడుగడుగునా రహదారి దెబ్బతిని, అంచులు కొట్టుకుపోయి, గోతులతో నిండి ఉంది. సూరప్పవారిగూడెం, పడమర రేగులకుంట, నాగులగూడెం, అంతర్వేదిగూడెం, పందిరిమామిడిగూడెం గ్రామాల వారికి ఇది ప్రధాన రహదారి. జంగారెడ్డిగూడెం వైపు నుంచి కామవరం, గుబ్బల మంగమ్మ గుడికి, జీలుగుమిల్లి మండలంలోని అనేక గ్రామాల వారికి ఇదే ప్రధాన మార్గం.

అంతర్వేదిగూడెం సమీపాన ఇలా..

మంజూరుకు ఎదురుతెన్నులు.. గిరిజన ఉప ప్రణాళిక కింద ర.భ. శాఖ ద్వారా రామారావుపేట సెంటర్ గ్రామం నుంచి పందిరిమామిడిగూడెం వరకు 10 కిలోమీటర్ల మేర రూ.5 కోట్ల అంచనాతో ప్రతిపాదనలు పంపారు. మంజూరుకు ఎదురుతెన్నులతో చూస్తున్నారు. గతేడాది రూ.25 లక్షల వ్యయంతో తాత్కాలిక మరమ్మతులు చేశారు. కానీ పలు చోట్ల సమస్య యథావిధిగా ఉంది. ప్రతిపాదనలు మంజూరు కాగానే పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని ర.భ.శాఖ జంగారెడ్డిగూడెం డీఈ హరికృష్ణ తెలిపారు.

అడవిలో ముమ్మరంగా వెదురు సేకరణ

ఆదివాసీలకు తాత్కాలికంగా ఉపాధి

బుట్టాయగూడెం, న్యూస్‌టుడే: పచ్చ బంగారంగా పేరొందిన అడవిలో పెరిగే వెదురు సేకరణ అటవీ శాఖ ఆధ్వర్యంలో ముమ్మరంగా సాగుతోంది. వెదురు నరికే పనులతో మన్యంలోని మారుమూల గ్రామాలకు చెందిన కొండరెడ్డి తెగ గిరిజనులు తాత్కాలిక జీవనోపాధిని పొందుతున్నారు. ఏలూరు జిల్లా మన్యం అరణ్యంలోని నేలల్లో పెరుగుతున్న వెదురుకు నాణ్యత, గట్టితనానికి ప్రసిద్ధి చెందింది. దీంతో దీనికి మంచి గిరాకీ ఉంది.

ముంజులూరు అడవిలో సేకరించిన కర్రలు

పెరుగుతున్న విస్తీర్ణం పోలవరం, కన్నాపురం, జంగారెడ్డిగూడెం, కుక్కునూరు అటవీ రేంజ్ పరిధిల్లోని అడవుల్లో వెదురు వనాలు పెరుగుతున్నాయి. ఇందులో కన్నాపురం, పోలవరం, జంగారెడ్డిగూడెం రేంజ్‌ల పరిధిలో వెదురు విస్తీర్ణం ఎక్కువగా ఉంది. రామనర్సాపురం (గుమ్ములూరు), రేగులపాడు, మోతుగూడెం, ముంజులూరు, కల్లుమామిడి, (రెండు) కూపుల్లో సుమారు 4,081 హెక్టార్లలో వెదురు ఉంది. ✦ అడవిలో ఆదివాసీలతో నరికించి సేకరించిన వెదురును లారీల్లో జంగారెడ్డిగూడెం అటవీశాఖ లాగింగ్ డిపోకు తరలిస్తున్నారు. అక్కడ ప్రతినెలా 12, 27 తేదీల్లో వేలం నిర్వహణ ద్వారా విక్రయాలు సాగిస్తున్నారు. ఏటా నవంబరు నుంచి ఆరు నెలల పాటు వెదురు సేకరణ చేస్తారు. ప్రస్తుతం గతేడాది డిసెంబరు నుంచి ప్రారంభించారు. సీజన్ పూర్తయ్యే నాటికి మొత్తం 4.99 లక్షల వెదురు గెడలను నరికి సేకరించడం లక్ష్యం. కాగా ఇంతవరకు సుమారు 90 వేల గెడలను నరికినట్లు అధికారులు తెలిపారు.

ఎక్కువగా చెన్నైకి ఎగుమతి వెదురును గతంలో కాగితం తయారీ పరిశ్రమల్లో గుజ్జుగా వినియోగించే వారు. గృహోపకరణాలు, బుట్టలు, తడికెలు తయారీ, పందిర్లకు వినియోగిస్తున్నారు. రానురాను చేపలు, రొయ్యల చెరువులు, అరటి తోటల సాగులో వెదురు వినియోగం బాగా పెరిగింది. ప్రస్తుతం ఇక్కడి మన్యంలోని వెదురును కొనుగోలు చేసి ఎక్కువగా చెన్నైకి ఎగుమతి చేస్తున్నారు. అక్కడ సముద్రంలో చేపలు పట్టేందుకు బుట్టల తయారీ, రాకపోకలకు అడ్డంగా బాటలుగా వేసేందుకు, ఓడల్లోనూ వీటిని బాగా ఉపయోగిస్తున్నట్లు చెబుతున్నారు. ఒక్కో కర్ర సైజును బట్టి రూ.130 వరకు పలుకుతుంది.

వ్యక్తి అదృశ్యంపై కేసు

టి.నరసాపురం: న్యూస్‌టుడే: మండలంలో వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. గుర్వాయిగూడెం గ్రామానికి చెందిన వడ్ల మూడి శ్రీనివాసరావు ఆదివారం ఉదయం ఇంట్లో గొడవపడి తిరుపతి వెళ్తానని చెప్పి, టి.నరసాపురం బస్టాండు తన వద్ద ద్విచక్ర వాహనం వదిలి విజయవాడ వెళ్లే బస్సు ఎక్కి వెళ్లారు. అనంతరం తన ఆచూకీ తెలియలేదు. అతని భార్య రాజ్యలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు హెచ్‌సీ రాజు తెలిపారు.

ముక్కు మూసుకోవాల్సిందే

పట్టణంలోని ప్రధాన రహదారిపైకి భారీ వాహనాలు రాకుండా నిర్మించిన బైపాస్ రహదారి మీదుగా వెళ్లాలంటే ముక్కు మూసుకోవాల్సిందే. పట్టణంలోని దుకాణదారులు, చికెన్, మటన్ వ్యాపారస్థులు దుకాణాల్లో మిగిలిన వ్యర్థాలను బైపాస్ రహదారి మార్గంలో పడేస్తుండటంతో ఈ రహదారిపై వెళ్లే వాహనదారులు దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారు. కి.మీ దూరం ఉన్న ఈ రహదారిలో ప్రయాణం చేయాలంటేనే భయపడుతున్నారు. బైపాస్ మార్గంలో వ్యర్థాలు పడేయకుండా చర్యలు చేపడతామని కమిషనర్ రాంబాబు తెలిపారు. **- న్యూస్‌టుడే, చింతలపూడి**

జూద స్థావరాలపై దాడి

ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: ద్వారకాతిరుమల మండలంలోని పలు గ్రామాల్లో కోడి పందేలు, జూద స్థావరాలపై పోలీసులు ఆదివారం దాడులు నిర్వహించారు. పంగిడిగూడెం, జి.కొత్తపల్లి గ్రామాల్లో జూద స్థావరాలపై దాడి చేసి ఎనిమిది మందిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.13,400 స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై సుధీర్ తెలిపారు. అలాగే దొరసానిపాడు, ఎం.నాగులపల్లి గ్రామాల్లో కోడి పందేల స్థావరాలపై దాడి చేసి పది మందిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.9970, మూడు కోడి పుంజులను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.

జంగారెడ్డిగూడెం పట్టణం, న్యూస్‌టుడే: జంగారెడ్డిగూడెం మండలం ఏ.పోలవరం గ్రామ శివారులో నిర్వహిస్తున్న జూద స్థావరంపై పోలీసులు దాడి చేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై వీరప్రసాద్ తెలిపారు. వారివద్ద నుంచి రూ.4,730 స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

కొయ్యలగూడెం, న్యూస్‌టుడే: చొప్పరామన్నగూడెం శివారులో జూద శిబిరంపై దాడి చేసి అయిదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై వి.చంద్రశేఖర్ ఆదివారం తెలిపారు. వారి వద్ద నుంచి రూ.4,850 స్వాధీనం చేసుకున్నామన్నారు.

టి.నరసాపురం: న్యూస్‌టుడే: శింగరాయిపాలెంలో కోడి పందేలపై పోలీసులు ఆదివారం దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దర్ని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.5,060 నగదు, ఒక కోడి పుంజు, కోడి కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు హెచ్‌సీ వెంకటేశ్వరరావు తెలిపారు.

సమాజ శాంతికి కృషి

టి.నరసాపురం: న్యూస్‌టుడే: ఫైర్ ప్రెయర్‌టీం నూతన కమిటీ ఎన్నిక మర్రిగూడెంలో శనివారం షలేమ్ మినిస్ట్రీస్ అధ్యక్షుడు కురసం నిరీక్షణరావు అధ్యక్షతన నిర్వహించారు. నూతన అధ్యక్షుడిగా జ్ఞాన్‌రాజు, గౌరవ అధ్యక్షులుగా హోషియా, కె.చిన్నారావు, కార్యదర్శిగా కొర్సా జాన్, కోశాధికారిగా సీహెచ్ రమేశ్, ఇతర కమిటీ సభ్యులు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు జ్ఞాన్‌రాజు మాట్లాడుతూ.. క్రైస్తవ విశ్వాసులు సమాజ శాంతి కోసం కృషి చేయాలని కోరారు.

నూతన కమిటీ సభ్యులు

ప్రథమ వర్ధంతి ది. 19-01-2026

కీ॥శే॥ శ్రీ శింగులూరి కృష్ణమూర్తి గారు
లక్ష్మీపురం, జీలుగుమిల్లి మండలం
మీరు మా నుండి భౌతికంగా దూరమై సంవత్సర కాలమైననూ మీ జ్ఞాపకాలు మమ్ము వీడలేదు... మిమ్ములను మేము మరువలేము... మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా దేవున్ని ప్రార్థిస్తూ... అశ్రునయనాలతో.
మీ... కుటుంబ సభ్యులు

(c) eenadu

నూజివీడు

• నూజివీడు • కైకలూరు

పెద్దింట్లమ్మ దేవస్థానానికి పోటెత్తిన భక్తులు

కైకలూరు, న్యూస్‌టుడే: కొల్లేరు ప్రాంత వాసుల ఇలవేల్పు పెద్దింట్లమ్మ దేవస్థానానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి విశేష కుంకుమ పూజలు చేశారు. పాల పొంగళ్లు నైవేద్యంగా సమర్పించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. జిల్లా నలుమూలల నుంచి భక్తులు చేరుకోవడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది.

మల్లికార్జున స్వామి, కనకదుర్గమ్మ ఆలయాల్లో పూజలు

ఆగిరిపల్లి, న్యూస్‌టుడే: ఆగిరిపల్లిలోని శోభనాచలుడి కొండపై ఉన్న దుర్గా పార్వతీ సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో ఆదివారం పుష్యమాసం మౌని అమావాస్య సందర్భంగా పంచామృత, ఫలామృతాలతో అభిషేకాలు, సహస్రనామార్చన, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వరాహ పుష్కరిణి సమీపంలోని కనకదుర్గమ్మ ఆలయంలో లలితా సహస్ర నామార్చన, కుంకుమ పూజలను వైభవంగా నిర్వహించారు. కార్యక్రమాలను ఆలయ ఈవో సీహెచ్ సాయి పర్యవేక్షించారు.

నేడు కోటపాడులో కంటి వైద్య శిబిరం

చాట్రాయి, న్యూస్‌టుడే: కోటపాడు గ్రామంలో సోమవారం ఉదయం శివాలయం ప్రాంగణంలో ఏలూరు ఆశ్రం వైద్యశాల ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నారు. కంటి పరీక్షలు చేసి, అవసరమైన వ్యక్తులకు శస్త్ర చికిత్సలు నిర్వహిస్తారని ఆలయ కమిటీ తెలియజేసింది. సమీప గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.

శిరస్త్రాణంతో ప్రాణాలకు రక్ష

యువకుడికి హెల్మెట్ అందిస్తున్న ఎస్ఐ రామచంద్రరావు

మండవల్లి, న్యూస్‌టుడే: ద్విచక్రవాహన చోదకులు ధరించే శిరస్త్రాణం ప్రమాద సమయాల్లో ప్రాణాలకు రక్షణగా నిలుస్తుందని ఎస్.ఐ. రామచంద్రరావు పేర్కొన్నారు. మండవల్లి మండలం లోకుమూడి ప్రధాన సెంటర్లో ఆదివారం శిరస్త్రాణంపై అవగాహన కల్పించారు. ప్రత్యేకంగా హెల్మెట్లను రప్పించి, వాహనదారులకు అపరాధ రుసుము విధించకుండా వారితో శిరస్త్రాణం కొనుగోలు చేయించారు.

బరితెగించి విద్యుత్తు చౌర్యం

నిద్దరోయిన యంత్రాంగం

ముదినేపల్లి, మండవల్లి, న్యూస్‌టుడే: సంక్రాంతి సంబరాలు పేరుతో నిర్వహించిన కోడిపందేలు, జూద శిబిరాల్లో విద్యుత్తు చౌర్యం, అక్రమ వినియోగంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సామాన్యులు ఇళ్లల్లో ఏదైనా కార్యక్రమానికి విద్యుత్తు వినియోగిస్తే ఊరుకోని అధికారులు బహిరంగంగా మూడు రోజుల పాటు విద్యుత్తు చౌర్యానికి పాల్పడినా పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సిబ్బంది నిర్వాహకుల నుంచి ముడుపులను తీసుకుని అటువైపు కన్నెత్తి చూడటం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కైకలూరు నియోజకవర్గంలో దాదాపు 30 చోట్ల బరులు ఏర్పాటు చేశారు. వీటన్నింటిలోనూ ఫ్లడ్ లైట్లు, డీజే సౌండ్లు, మైకు సెట్లు వినియోగించారు. వీటికి అవసరమైన విద్యుత్తు ఎలా సమకూర్చుకోగలిగారనే ప్రశ్న ఎదురవుతుంది. ఇంత పరిమాణంలో విద్యుత్తు ఉత్పత్తి చేసే జనరేటర్లు ఒక్కో శిబిరానికి కనీసం 10 నుంచి 20 వరకు అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ ఆ సంఖ్యలో జనరేటర్లు అందుబాటులో లేవు.

నిబంధనలకు విరుద్ధంగా.. నిబంధనల మేరకు రూ.10 వేలు ధరావత్తు చెల్లించి తాత్కాలిక కనెక్షన్ తీసుకుని వినియోగించిన యూనిట్లకు వ్యాపార కేటగిరీ కింద బిల్లు చెల్లించాలి. ఒక్క బరి వద్ద కూడా కనెక్షన్ తీసుకోలేదు. కొంత మంది జంపర్లు వేసి అక్రమంగా వాడుకోగా, పలు బరుల్లో పక్కన ఉన్న ఆక్వా చెరువుల నుంచి రాయితీ విద్యుత్తు, నివాసాల కేటగిరీ-1 విద్యుత్తు వినియోగించారు. ముదినేపల్లి, మండవల్లి, కైకలూరు, కలిదిండి మండలాల్లో 30 బరుల్లో ఒక్క బరికి కూడా తాత్కాలిక విద్యుత్తు కనెక్షన్ తీసుకోలేదని అధికారులు చెబుతున్నారు.

ముదినేపల్లిలో ఓ కోడిపందేల బరి వద్ద జంపర్ వైర్

ప్రభుత్వ ఆదాయానికి గండి.. కృష్ణా జిల్లా కంకిపాడులో తాత్కాలిక విద్యుత్తు మీటరు తీసుకున్న ఓ బరికి మూడు రోజుల వినియోగానికి రూ.1.5 లక్షలు విద్యుత్తు బిల్లు వచ్చింది. ఈ లెక్కన ఒక్క కైకలూరు నియోజకవర్గంలోనే దాదాపు రూ.40 లక్షల వరకు విద్యుత్తు బిల్లులు రావాల్సి ఉంది. విద్యుత్తు సిబ్బంది, అధికారుల జేబులు నిండాయి కానీ ప్రభుత్వ ఆదాయానికి గండి పడింది. దీనిపై కైకలూరు విద్యుత్తు ఏడీ రామయ్యను వివరణ కోరగా తమ దృష్టికి రాలేదని.. ఎక్కడెక్కడ వినియోగించారో విచారణ చేస్తామని తెలిపారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

నూజివీడు : 80085 74698	ఆగిరిపల్లి: 9121229090
ముసునూరు: 93983 81268	చాట్రాయి: 8008574700
కైకలూరు : 73060 88555	మండవల్లి: 8106099008
కలిదిండి : 90594 84862	ముదినేపల్లి: 8008574693

కలిదిండి, న్యూస్‌టుడే : **సమస్య :** కలిదిండి గ్రామంలోని డ్రెయినేజీలు శుభ్రం చేయకపోవడం వల్ల మురుగు నీరు రోడ్ల పైకి వస్తోంది. దీనివల్ల దుర్వాసన, దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. - **వెంకటేశ్వరరావు, కలిదిండి**

సమాధానం : డ్రెయినేజీల్లోని పూడికను తొలగించే విధంగా చర్యలు తీసుకుంటాం. - **రమేశ్‌బాబు, పంచాయతీ కార్యదర్శి**

కైకలూరు, న్యూస్‌టుడే: కైకలూరు మండలం గుమ్మళ్లపాడు పంచాయతీ కార్యాలయం వద్ద ప్రధాన రహదారిపై మురుగునీరు చేరి గ్రామస్థులు రాకపోకలకు అవస్థలు ఎదుర్కొంటున్నారు. దీనిపై స్థానికుడు హేమాద్రి 'ఈనాడు' 'మేమున్నాం.. మీకు తోడుగా' ద్వారా సమస్యను పంచాయతీ కార్యదర్శి ప్రసాద్ దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన ఆయన సమస్య పరిష్కరించారు.

పశు ఆరోగ్య శిబిరాలను సద్వినియోగం చేసుకోండి

నూజివీడు రూరల్, న్యూస్‌టుడే: నూజివీడు మండలంలోని గ్రామాల్లో ఈ నెల 19వ తేదీ నుంచి 31వ తేదీ వరకు పశు ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు నూజివీడు మండల పశువైద్య అధికారిణి ఎం.భవాని తెలిపారు. ఈ అవకాశాన్ని పశు పోషకులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. 19న రావిచర్ల, తుక్కులూరులలో ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

చాట్రాయి, న్యూస్‌టుడే: చాట్రాయి మండలంలో ఈ నెల 19 నుంచి 31 వరకు పశు వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు డాక్టర్ శివ నాగేంద్రబాబు తెలిపారు. మండలంలో రెండు బృందాలు శిబిరాల్లో సేవలందిస్తాయని తెలిపారు. 19న చిత్తపూరు, 20న మర్లపాలెం, 21న చనుబండ, 22న తుమ్మగూడెం, నరసింహారావుపాలెం, 23న టి.గుడిపాడు, పోలవరం, 24న జనార్దనవరం, 27న చీపురుగూడెం, 28న ఆరుగొలనుపేట, బూరుగుగూడెం, 29న కొత్తగూడెం, కోటపాడు, 30న సోమవరం, పర్వతాపురం, 31 కృష్ణారావుపాలెం గ్రామాల్లో శిబిరాలు నిర్వహిస్తామని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు.

క్రీడలను జీవితంలో భాగం చేసుకోవాలి: ఎస్పీ

కేపీపీఎల్ విజేతలకు బహుమతుల ప్రదానం

కైకలూరులో విజేతలకు బహుమతులు అందిస్తున్న ప్రతాప్‌శివ కిశోర్, ఎమ్మెల్యే కామినేని

కైకలూరు, న్యూస్‌టుడే: క్రీడలను నిత్యజీవితంలో భాగంగా చేసుకోవడంవల్ల ఎన్నో మానసిక, శారీరక ప్రయోజనాలు చేకూరుతాయని ఎస్పీ ప్రతాప్ శివ కిశోర్ పేర్కొన్నారు. కైకలూరులో సంక్రాంతి సందర్భంగా కైకలూరు పోలీస్ ప్రీమియర్ లీగ్(కేపీపీఎల్) పేరుతో నిర్వహించిన క్రికెట్ పోటీల్లో విజేతలకు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌తో కలిసి ఆదివారం బహుమతులను ప్రదానం చేశారు. మొత్తం 79జట్లు ఈ టోర్నీలో పాల్గొనగా వారం రోజుల పాటు పోటీలను నిర్వహించారు. సీనియర్ విభాగంలో మొదటి స్థానాన్ని సాధించిన శ్రీనివాస్ టౌన్ ఎస్.ఐ. వెంకటేశ్వరావు జట్టుకు నగ్గుపల్లి అప్పారావు రూ.50 వేలు, ద్వితీయ స్థానం సాధించిన శివ 11 జట్టుకు రామిశెట్టి బుజ్జి రూ.30వేలు, తృతీయ స్థానం సాధించిన చిన్నచిరావు గట్టు జట్టుకు నాని, విజయవర్మలు రూ.20 వేలు బహుమతులను అందించారు. జూనియర్ విభాగంలో విన్నర్స్ విజేతం జూనియర్స్‌కు బూరుబోయిన శ్రీనివాస్ రూ.15 వేలు, రన్నర్స్ విజేతం జూనియర్స్-2కు వీరాఖత్రిని సుధ రూ.10వేలు అందించారు. టోర్నీలో అద్భుత ప్రతిభను కనబరిచి హ్యాట్రిక్ సిక్సర్లు, వికెట్లు, 6 బంతులకు 6 బౌండరీలు సాధించి 7 క్రీడాకారులకు ఎస్ఐ శిరస్త్రాణాలు బహుమతిగా అందించారు. యువత జూదాల వైపు కాకుండా క్రీడలపై మక్కువ పెంచుకోవాలని ఎస్పీ సూచించారు. ఇందులో మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్‌రావు, డీఎస్పీ శ్రావణ్‌కుమార్, సీఐలు రవికుమార్, రామకృష్ణ, ఎస్ఐలు వెంకట్‌కుమార్, రామచంద్రరావు, వెంకటేశ్వరరావు, రాంబాబు, వీరభద్రరావు, పెద్దఎత్తున నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఆస్పత్రిలో సౌకర్యాలపై ఆరా

వైద్య అధికారులకు మంత్రి క్లాస్

నూజివీడు రూరల్, న్యూస్‌టుడే: నూజివీడు ప్రభుత్వ ఆస్పత్రిలో నెలకొన్న అపరిశుభ్రతపై మంత్రి కొలుసు పార్థసారథి తీవ్ర ఆగ్రహాన్ని, అసహనాన్ని వ్యక్తం చేశారు. ఆదివారం ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని ఆస్పత్రిలో పండ్లు పంపిణీ చేసేందుకు వచ్చారు. ఆస్పత్రిలోకి వెళ్లగానే ఆస్పత్రి తీవ్ర దుర్గంధం వ్యాపిస్తోంది. దీనిపై సూపరింటెండెంట్ పద్మజారాణిని నిలదీశారు. శానిటేషన్ వర్కర్లతో మాట్లాడారు. కనీసం ఫినాయిల్ కూడా ఇవ్వడం లేదని, తామేమి చెయ్యాలన్నారు. దీంతో ఆయన వెంటనే డీసీహెచ్ఎస్‌ను ఫోన్ లైన్‌లో తీసుకుని.. ఈ పద్ధతి ఏమీ బాగోలేదని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 'పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు సక్రమంగా చెల్లించాలని, ఫినాయిల్ వంటివి ఇవ్వకుంటే మీ సూపరింటెండెంట్, పారిశుద్ధ్య సిబ్బందికి నేనే చెప్పాలా' మీరంతా ఎందుకున్నారంటూ' ఆగ్రహం వ్యక్తం చేశారు. [illegible] ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు ముత్యాల కామేశ్, బర్రే జయరాజు [illegible] చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. దీనికి ముందు ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేసే చిన్నారిని ఎత్తుకున్న ఆస్పత్రిలో అందుతున్న వైద్యం తదితరాల గురించి తల్లిదండ్రులను ఆరా తీశారు.

డీసీహెచ్‌ఎస్‌తో ఫోన్‌లో మాట్లాడుతున్న పార్థసారథి

గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి..

నూజివీడు రూరల్, న్యూస్‌టుడే: గిరిజనులు ఎదుర్కొంటున్న ఇళ్ల స్థలాలు, సాగు చేసుకుంటున్న భూములకు పట్టాల తదితర సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ నిబంధనల అనుగుణంగా కృషి చేస్తామని మంత్రి పార్థసారథి తెలిపారు. ఆదివారం నూజివీడు మండలంలో లైన్‌తండాలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గిరిజనులు సంప్రదాయ నృత్యంతో మంత్రికి స్వాగతం పలికారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ముసునూరు రాజా, కాపా శ్రీనివాసరావు, యనమదల వాసు, ఎంపీపీ ఎ.శిరీష తదితరులు పాల్గొన్నారు. విద్యుత్తు నియంత్రిక కాలిపోయి నెలలు గడుస్తున్నా ఏర్పాటు చేయడం లేదని వారు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన ఆయన విద్యుత్తు అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తున్నారు.

వాలీబాల్ పోటీ విజేతలకు నగదు అందజేత..

నూజివీడు రూరల్, న్యూస్‌టుడే: మండలంలోని హనుమంతులగూడెంలో వాలీబాల్ పోటీల విజేతలకు రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఆదివారం సాయంత్రం బహుమతులను అందించారు. ప్రథమ స్థానం సాధించిన హనుమంతులగూడెం టీమ్‌కు రూ.30 వేలు, ద్వితీయ స్థానం సాధించిన కొన్నంగుంట టీమ్‌కు 20 వేలు, తృతీయ బహుమతి రూ.10 వేలు.. మైలవరం నియోజకవర్గం వెల్లటూరు క్రీడాకారులు గెలుపొందారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.

మరియమ్మ 'వర ప్రసాదాల మాత'

ఆగిరిపల్లి, న్యూస్‌టుడే: మరియమ్మ 'వర ప్రసాదాల మాత' అని రెవ. ఫాదర్ ప్రతాప్ తెలిపారు. ఈదర సహాయమాత మహోత్సవాల నవదిన ప్రార్థనలు ఆరో రోజు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫాదర్లు మాట్లాడుతూ... పరిశుద్ధ కన్య మరియ.. వరప్రసాదాల మాతగా, అవసరతలోని వారికి కొంగు బంగారంగా, అడిగిన వారికి వరాలను ఇచ్చే అనుగ్రహపూర్ణరాలుగా ఉన్నారని తెలిపారు. ప్రతి ఒక్కరు ప్రార్థనలపై విశ్వాసం, నిరీక్షణ కలిగి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఫాదర్లు రెవ. ఎం.ప్రకాశ్, జోసెఫ్, ఉత్సవ కమిటీ సభ్యులు, విశ్వాసులు పాల్గొన్నారు

గానగంధర్వుడు ఘంటసాల

పూల మాల వేస్తున్న రోషన్‌కుమార్

చింతలపూడి, న్యూస్‌టుడే: పది వేలకు పైగా పాటలు పాడిన గానగాంధర్వుడు ఘంటసాల వెంకటేశ్వరరావు అని ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ అన్నారు. పట్టణంలోని వేగిలింగేశ్వర చెరువు గట్టుపై ఏర్పాటు చేసిన ఘంటసాల విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలుగు సంగీతం ఒక విభిన్నమైన వ్యక్తిత్వాన్ని సంతరించుకోవడానికి ఘంటసాల దోహదపడ్డారన్నారు. గాయకుడిగానే కాకుండా సంగీత దర్శకుడిగా కూడా ప్రతిభ కనబరిచారన్నారు.

తుప్పు పట్టేస్తున్నాయి..!

ముదినేపల్లి పోలీసుస్టేషన్ సమీపంలో..

ముదినేపల్లి, న్యూస్‌టుడే: మండలంలో వివిధ కారణాలతో పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనాలు స్థానిక పోలీసు స్టేషన్ వద్ద పెద్ద సంఖ్యలో ఉండిపోయాయి. వీటికి సంబంధించిన కేసుల్లో పురోగతి మేరకు తిరిగి ఇవ్వడమా లేదా అన్న విషయం తెలుస్తుంది. ఈ వాహనాలు వెళ్లక పోగా, కొత్తవాటి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. వాటిని భద్ర పరిచే స్థలం లేక పోలీసు స్టేషన్ ఆవరణలో, బయట, ఆసుపత్రి పక్క స్థలంలో, బస్సుస్టాండుకు వెళ్లే రహదారి వద్ద ఆటోలు, కార్లు, ద్విచక్రవాహనాలు పెట్టారు. మట్టిలో కలిసిపోతూ, పిచ్చిమొక్కలు పెరిగిపోయి వాహనాలు తిరిగి అందజేసే సమయానికి యజమానులకు పనికి రాకుండా తయారయ్యే పరిస్థితి నెలకొంది. త్వరితగతిన కేసులు పరిష్కారం చేసి తిరిగి వీటిని వినియోగించుకోవడానికి వీలుగా భద్రపరచాలని పలువురు కోరుతున్నారు.

భవనాలు శిథిలం.. సేవలు పూజ్యం

కూలిపోయే స్థితిలో రమణక్కపేట పశువైద్యశాల

ముసునూరు, న్యూస్‌టుడే: పశువైద్యం గాలిలో దీపంలా మారింది. పాడి రైతులకు అందాల్సిన సేవలు పడకేశాయి. ఏళ్ల క్రితం నిర్మించిన భవనాలతో అవస్థలు తప్పడం లేదు. ఫలితంగా సిబ్బంది బిక్కు బిక్కుమంటూ విధులు నిర్వహిస్తున్నారు. వైద్యం కోసం వచ్చే పశుపోషకులు సైతం భయాందోళనలకు గురవుతున్నారు. ముసునూరు మండలం, రమణక్కపేట, చెక్కపల్లి, ముసునూరు పశు వైద్యశాలలను 45 ఏళ్ల కిందట నిర్మించారు. అవి ప్రస్తుతం పూర్తిగా శిథిలావస్థకు చేరాయి. మరమ్మతులు, నూతన భవనాల నిర్మాణ కోసం అధికారులు ప్రభుత్వాలకు నివేదికలు పంపినా కాసులు విదల్చడం లేదు. దీనిపై పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ రమేశ్‌ను వివరణ కోరగా నూతన భవనాల నిర్మాణాల కోసం ఉన్నతాధికారులకు నివేదించామని చెప్పారు.

ఆదమరిస్తే అంతే..!

ప్రమాదకరంగా మారిన ప్రదేశం

అడవినెక్కలం(ఆగిరిపల్లి), న్యూస్‌టుడే: నూజివీడు - విజయవాడ ప్రధాన రహదారిలో అడవినెక్కలం సమీపంలో రహదారి ప్రమాదకరంగా మారింది. ఈ రహదారిలో నిత్యం వేలాది మంది ప్రయాణం చేస్తుంటారు. రహదారికి ఓ పక్క రెయిలింగ్ లేకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. రాత్రి సమయంలో ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని ప్రజలు, ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆ సమీప ప్రాంతంలో అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఈ ప్రాంతంలో ప్రమాదాలు జరగకుండా, ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపడతామని ర.భ.శాఖ డీఈ సీహెచ్ బాబూరావు వివరించారు.

రోడ్డు ఇలా.. నడిచేదెలా?

చావలిపాడు కాలనీలో దారుణంగా ఉన్న రహదారి

మండవల్లి, న్యూస్‌టుడే: మండవల్లి మండలం చావలిపాడుకాలనీలో రోడ్డు పక్కనే ఉన్న చేపల చెరువుల నీటితో దారుణంగా తయారైంది. రోడు లోలెవల్‌లో ఉండటంతో పక్కనే ఉన్న బోదెలో నీరు రోడ్డెక్కి బురదకయ్యలా మారుతోంది. రోడ్డుపై మురుగులో కాలు తడపందే వెళ్లే పరిస్థితి లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులను ఎన్నిసార్లు మొత్తుకున్నా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. దీనిపై పంచాయతీ రాజ్ ఏఈ సాధిక్‌ను వివరణ కోరగా త్వరలో సిమెంట్ రోడ్డును నిర్మించేలా చర్యలు తీసుకుంటామన్నారు.

తెలుగు జాతి ఆత్మగౌరవం ఎన్టీఆర్

కలిదిండి, న్యూస్‌టుడే : 'కథానాయకుడిగా.. మహానాయకుడిగా తెలుగు ప్రజల గుండెల్లో చిరస్మరణీయమైన స్థానం దక్కించుకున్న మహనీయుడు ఎన్టీఆర్' అని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ పేర్కొన్నారు. కలిదిండి, పడమటిపాలెం, పరసావానిపాలెం, కొండంగి, మట్టగుంట తదితర గ్రామాల్లో ఆదివారం ఎన్టీఆర్ వర్ధంతిని నిర్వహించారు. పోకల జోగిరాజు, వల్లభనేని నాని, నున్న రమాదేవి, ఆంద్రాజు శ్రీనివాసరావు, కురెళ్ల ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.

కలిదిండి : నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే కామినేని, తెదేపా శ్రేణులు

చిగురుకోటలో పర్యాటకాభివృద్ధి సంస్థ డైరెక్టర్ కొడాలి..

కైకలూరు, న్యూస్‌టుడే: బలహీన వర్గాలు, సామాన్యులకు సంక్షేమ పథకాలను చేరువ చేసిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ కొనియాడారు. స్థానిక తాలూకా సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఇందులో మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్‌రావు, నియోజకవర్గ కన్వీనర్ వీరమల్లు నరసింహారావు, మండల పార్టీ అధ్యక్షుడు త్రినాథరాజు, పైడిమర్రి మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు.

ఆగిరిపల్లి, న్యూస్‌టుడే: ఆంధ్రుల ఆరాధ్యదైవం నందమూరి తారకరామారావు అని మండల తెదేపా అధ్యక్షుడు నక్కనబోయిన వేణు, ఏలూరు పార్లమెంట్ ఆర్గనైజింగ్ కార్యదర్శి ఆరేపల్లి శ్రీనివాసరావులు తెలిపారు. ఆగిరిపల్లి, పిన్నమరెడ్డిపల్లి, శోభనాపురం, కొత్తఈదర, తదితర గ్రామాల్లో ఆదివారం ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి నిర్వహించారు. నాయకులు పి.నరసయ్య, ఎం.సత్యకుమార్, ఎం.గోపాల్, విక్టర్‌బాబు, తదితరులు పాల్గొన్నారు.

మండవల్లి, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్‌ను అన్ని విధాలుగా ముందుకు నడిపిన అభివృద్ధి ప్రదాత ఎన్టీఆర్ అని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ పేర్కొన్నారు. మండవల్లి మండలంలో ఎన్టీఆర్ వర్ధంతి నిర్వహించారు. మండవల్లి, కానుకొల్లు, భైరవపట్నంలలో ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. నాయకులు సజ్జా సురేశ్‌బాబు, రుద్రరాజు శివకుమార్‌రాజు, చదలవాడ శ్రీమన్నారాయణ, బొల్లెంపల్లి కృష్ణారావు, గుంటూరి సత్యనారాయణ, బూరుబోయిన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

ఈదులగూడెం (ఆగిరిపల్లి), న్యూస్‌టుడే: ఆగిరిపల్లి మండలం ఈదులగూడెంలో ఆదివారం ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి నిర్వహించారు. తెదేపా నాయకుడు చిట్నేని శివరామకృష్ణ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.

ముదినేపల్లి, న్యూస్‌టుడే: తెలుగుజాతి ఆత్మగౌరవం కోసం పోరాడిన ఎన్టీఆర్ నాడు ఒక్కడై స్థాపించిన తెదేపా నేడు కోటికిపైగా సభ్యత్వాలు కలిగిన కుటుంబమని రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ డైరెక్టర్ కొడాలి వినోద్ అన్నారు. ఆదివారం ఎన్టీఆర్ వర్ధంతిని గ్రామగ్రామాన ఘనంగా నిర్వహించారు. చిగురుకోటలో జరిగిన కార్యక్రమంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అల్లూరులో తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడు దావు నాగరాజు ఆధ్వర్యంలో వర్ధంతి నిర్వహించారు.

ప్రయాణం.. ప్రాణసంకటం..!

- పట్టించుకోని అధికారులు
- అవస్థలు పడుతున్న ప్రయాణికులు

ఆగిరిపల్లి, న్యూస్‌టుడే: ఆగిరిపల్లి మండలం పోతవరప్పాడు నుంచి సింగన్నగూడేనికి వెళ్లే రహదారి అధికారుల నిర్లక్ష్యంతో అధ్వానంగా మారింది. ఫలితంగా ప్రయాణికుల పాలిట శాపంగా మారింది. ఈ రహదారిలో ఓ పక్క ముళ్ల చెట్లు పెరిగి రహదారిపైకి ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది. మరో పక్క రహదారి రెండు చోట్ల కుంగి పోవడంతో ప్రమాదకరంగా మారింది. రాత్రి వేళల్లో వాహనదారులు ఆ రహదారిలో వెళ్లాలంటే హడలెత్తిపోతున్నారు.

ప్రమాదకరంగా గుంత

ఇదీ ప్రాధాన్యం.. ఈ రహదారి తోటపల్లి, చిన్న ఆగిరిపల్లి, సర్నాల గొల్లగూడెం, సింగన్నగూడెం గ్రామాల ప్రజలు విజయవాడ వెళ్లేందుకు దగ్గరి దారి. దాంతో నిత్యం అనేక మంది ఈ రహదారి నుంచి ప్రయాణాలు సాగిస్తుంటారు.

ముళ్ల చెట్లు పెరిగి మూసుకుపోయి ఇలా..

చర్యలు తీసుకుంటాం..

ధ్వంసమైన రహదారిని అభివృద్ధి చేస్తాం. ముళ్ల కంపలు తొలగించి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటాం.

- వాసుదేవరావు, పీఆర్ ఏఈ

కాలువలోకి దూసుకెళ్లిన వ్యాను

కైకలూరు, న్యూస్‌టుడే: కైకలూరు బైపాస్ రోడ్డులో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరు నుంచి ఆకివీడుకు రొయ్యల మేతలతో వెళ్తున్న వ్యాను బైపాస్ రోడ్డులో దట్టమైన పొగమంచు కారణంగా ఎదురుగా వస్తున్న టిప్పరు వాహనాన్ని తప్పించబోయి పక్కనే ఉన్న డ్రెయినేజీలోకి దూసుకు పోయింది. ఈ ప్రమాదంలో రోడ్డు పక్కనే ఓ ఇంటి ప్రహరీ, రేకుల షెడ్డులో ఉన్న కారు దెబ్బతిన్నాయి. ఎటువంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

★ నూజివీడు - విజయవాడ ప్రధాన రహదారిలో.. కొన్నంగుంట, వడ్లమాను, ఆగిరిపల్లి మసీదు కూడలి దగ్గర, పోతవరప్పాడు, నెక్కలం గొల్లగూడెం కుశలవ కేంద్రం, అడవినెక్కలం ప్రధాన రహదారిలో.. ★ నూజివీడు-ఏలూరు రహదారిలో సింహాద్రిపురం, పోతురెడ్డిపల్లి, ముసునూరు, గోపవరం, ★ నూజివీడు- మైలవరం రహదారిలో సుంకొల్లు, బత్తులవారిగూడెం, చంద్రాల, వెల్వడం, యనమదల గ్రామాల్లో, ★ నూజివీడు- విస్సన్నపేట రహదారిలో బైపాస్ దగ్గర, అన్నవరం, వెంకటాద్రిపురం గ్రామాల్లో, ★ నూజివీడు-గన్నవరం రహదారిలో చిన్నఆగిరిపల్లి, తోటపల్లి, గొల్లనపల్లి గ్రామాల్లో, ★ ఆగిరిపల్లి-మైలవరం రహదారిలో శోభనాపురం, ఈదర, గణపవరం గ్రామాల్లో, ★ ఆగిరిపల్లి- హనుమాన్ జంక్షన్ రహదారిలో అమ్మవారిగూడెం, నరసింగపాలెం, సగ్గూరు, కొమ్మూరు, కృష్ణవరం, సూరవరం గ్రామాల్లో, ★ ఆగిరిపల్లి- ఎస్.ఏ.పేట రహదారిలో నూగొండపల్లి, పిన్నమరెడ్డిపల్లి, రాజవరం గ్రామాల్లో ప్రమాదకర మలుపులు ఉన్నాయి.

ఎదురొచ్చే వాహనం.. దరికొచ్చేవరకు కానలేం

ప్రధాన రహదారుల్లో లేని సూచికలు

నూజివీడు, న్యూస్‌టుడే: నియోజకవర్గంలో కీలక మార్గాల్లో మలుపులు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. నూజివీడు, ఆగిరిపల్లి, ముసునూరు, చాట్రాయి మండలాల్లో ప్రధాన రహదారుల్లో 32 చోట్ల భారీ మలుపులు ఉన్నాయి. కొన్నిచోట్ల ఎదురుగా వచ్చే వాహనాలు సమీపించే వరకు కనపడని పరిస్థితి నెలకొంది.

ఆగిరిపల్లి మసీదు కూడలి వద్ద..

త్వరలో బోర్డుల ఏర్పాటు

నూజివీడు డివిజన్‌లో పలు రహదారుల్లో వేగ నిరోధకాలు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటుకు నిధులు మంజూరయ్యాయి. త్వరలో ఆ పనులు చేపడతాం. **- సీహెచ్ బాబూరావు, ర.భ.శాఖ డీఈ, నూజివీడు**

నేడు పాలడుగు విగ్రహావిష్కరణ

నూజివీడు రూరల్, న్యూస్‌టుడే: పట్టణంలోని రాజీవ్ సర్కిల్ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి ఎమ్మెల్సీ పాలడుగు వెంకట్రావు విగ్రహాన్ని సోమవారం ఉదయం 10 గంటలకు మంత్రి కొలుసు పార్థసారథి ఆవిష్కరిస్తున్నట్లు కాంగ్రెస్ జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు పరిమి సాగర్ కుమార్ తెలిపారు. అభిమానులు, నాయకులు, కార్యకర్తలు హాజరు కావాలని కోరారు.

ముక్కు మూసుకోవాల్సిందే..

చింతలపూడి, న్యూస్‌టుడే: పట్టణంలోని ప్రధాన రహదారిపైకి భారీ వాహనాలు రాకుండా నిర్మించిన బైపాస్ రహదారి మీదుగా వెళ్లాలంటే ముక్కు మూసుకోవాల్సిందే. పట్టణంలోని దుకాణదారులు, చికెన్, మటన్ వ్యాపారస్థులు వ్యర్థాలను బైపాస్ రహదారిలో పడేస్తుండటంతో ఈ రహదారిపై వెళ్లే వాహనదారులు దుర్వాసన భరించాల్సి వస్తోంది. ఈ రహదారిలో ప్రయాణం చేయాలంటేనే భయపడుతున్నారు. బైపాస్ మార్గంలో వ్యర్థాలు పడేయకుండా చర్యలు చేపడతామని కమిషనర్ రాంబాబు తెలిపారు.

వృద్ధాశ్రమంలో అన్నదానం

ముసునూరు, న్యూస్‌టుడే: అనాథ వృద్ధులను ఆదుకోవడం మన అందరి బాధ్యత అని పూర్వ విద్యార్థులు పేర్కొన్నారు. ముసునూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో 2004-2005లో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం నూజివీడు మండలం తుక్కులూరు వృద్ధాశ్రమంలో అన్నదానం చేశారు. గత ఎనిమిది నెలలుగా ప్రతి మూడో ఆదివారం వృద్ధాశ్రమంలో అన్నదానం చేస్తున్నట్లు తెలిపారు. తొర్లపాటి శ్రీనివాసరావు, మద్దాల అంబ్రోస్, పల్లిపాము నవీన్, మధు, నాగరాజు, స్వప్న, రాణి పాల్గొన్నారు.

(c) eenadu

నేడు కలెక్టరేట్‌లో పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్

కాకినాడ కలెక్టరేట్, న్యూస్‌టుడే: కలెక్టరేట్‌లో సోమవారం యథావిధిగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్), రెవెన్యూ క్లినిక్‌లు నిర్వహించను న్నట్లు జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ అపూర్వభరత్ తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పీజీఆర్ఎస్ మందిరంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. ఇక్కడకు రాలేనివారు meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదులు దాఖలు చేయవచ్చని తెలిపారు. అర్జీల ప్రగతిని కాల్ సెంటర్ 1100కు ఫోను చేసి తెలుసుకోవచ్చని సూచించారు. వివేకానంద మందిరంలో ఉదయం 10 గంటల నుంచి డీఆర్వో వెంకటరావు ఆధ్వర్యంలో రెవెన్యూ క్లినిక్ నిర్వహిస్తారని, భూములు, సర్వేకు సంబంధించిన సమస్యలపై ప్రజలు చెప్పవచ్చని తెలిపారు.

జాతీయ రహదారి.. జాగ్రత్త ఏది మరి..?

ట్రాలీ ఆటోలో ఇష్టానుసారం కూర్చుని ప్రయాణిస్తున్న ఈ తీరు చూసిన వారంతా విస్తుపోయారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలు శివారు జాతీయ రహదారిపై నిబంధనలకు విరుద్ధంగా, పరిమితికి మించి ప్రయాణికులతో ఆటో ఆదివారం ఇలా దూసుకుపోతూ కనిపించింది. చిన్నారులతో సహా 20 మందికి పైగా కిక్కిరిసి ప్రయాణించారు. దీని గురించి అడగ్గా ఇలా వెళ్తే వాహన చోదకులపై చర్యలు తప్పవని ఎస్సై రామకృష్ణ హెచ్చరించారు.

– న్యూస్‌టుడే, గొల్లప్రోలు

విమాన సర్వీసుల్లో మార్పు

కోరుకొండ, న్యూస్‌టుడే: రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి విమానాల రాకపోకల్లో సోమవారం నుంచి మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఈ నెల 19వ తేదీ నుంచి 26 వరకు దిల్లీ విమాన సర్వీసు 8 రోజుల పాటు రద్దు అయినట్లు ఇండిగో సంస్థ స్థానిక మేనేజరు జయంత్ ఓ ప్రకటనలో తెలిపారు. సోమవారం నుంచి ప్రతిరోజూ సాయంత్రం 6.55 గంటలకు హైదరాబాద్‌కు మరో విమాన సర్వీసు ప్రారంభం కానుంది. దీంతో హైదరాబాద్‌కు రెండు ఎయిర్ బస్ సర్వీసులు, మూడు ఏటీఆర్ విమాన సర్వీసులు అందుబాటులోకి వస్తాయి.

సాంకేతిక లోపం.. స్కామ్‌కు ఆస్కారం

సత్యదేవుని ప్రాంగణంలో ఇదీ పరిస్థితి

అన్నవరం, న్యూస్‌టుడే: వాడపల్లి ఆలయంలో ఓ ఉద్యోగి టికెట్లు రీప్రింట్ తీసి విక్రయించి భక్తుల నుంచి సొమ్ము తన వ్యక్తిగత ఖాతాలోకి వేసుకుని చేతివాటం ప్రదర్శించాడు. అన్నవరంలో గతంలో కొందరు సిబ్బంది డూప్లికేటు టికెట్లను భక్తులకు విక్రయించారు. వసతి గదుల నకిలీ రసీదు వెలుగుచూసింది. ఇలా అనేక ఘటనలు జరుగుతున్నా కొన్ని బయటకురాని పరిస్థితి. ఆలయ వెబ్‌సైట్లో సాంకేతిక లోపాన్ని ఆసరాగా తీసుకుని సొమ్ము దారి మళ్లించడం, టికెట్ల స్కానింగ్ పక్కాగా జరగడం లేదు.

చేతివాటానికి ఆస్కారం

సులువుగా డిజిటల్ చెల్లింపులు చేసేలా ఆన్‌లైన్ సేవలపై భక్తులకు అవగాహన కల్పిస్తున్నారు. వసతి గదులు, దర్శనాలు, సేవలు, ప్రసాదం టికెట్లు ఆన్‌లైన్లో అందుబాటులో ఉంచారు. aptemples. org వెబ్‌సైట్, మనమిత్ర వాట్సాప్ నంబరు 95523 00009 ద్వారా టికెట్లు బుకింగ్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్లో బుకింగ్ చేసుకున్న తర్వాత రసీదు (టికెట్టు) ఎన్నిసార్లైనా డౌన్‌లోడ్ చేసుకునే విధంగా ఉంది. దీన్ని అవకాశంగా టికెట్లను పలు మార్లు డౌన్‌లోడ్ చేసుకుని సిబ్బంది చేతివాటం ప్రదర్శించే వీలుంది.

సక్రమంగా జరగని స్కాన్

ఆన్‌లైన్ టికెట్లను స్కాన్ చేసిన తర్వాత వ్రతాలు, దర్శనాలకు భక్తులను అనుమతించాలి. ఒకసారి స్కాన్ అయితే మళ్లీ స్కాన్ అవ్వదు. దీన్ని అన్నవరంలో పకడ్బందీగా అమలు చేయడం లేదు. సరిపడా స్కానర్లు లేవు. భక్తులు వ్రత మండపంలో కూర్చున్న తర్వాత వారి వద్ద టికెట్లు తీసుకుని ఒకేసారి స్కాన్ చేస్తున్నారు. దీనివల్ల ఆ టికెట్లు మళ్లీ ఉపయోగించే అవకాశముంది. రూ.200 టికెట్ల దర్శనం, ఇతర సేవల విషయంలోనూ లోపాలున్నాయి.

నీటిని నడిపేదెలా.. పొలాలు తడిపేదెలా..?

అస్తవ్యస్త కాలువలతో సాగుకు ఇక్కట్లు

– న్యూస్‌టుడే, గొల్లప్రోలు

ఏలేరు, పిఠాపురం బ్రాంచి కెనాల్(పీబీసీ), ఇతర కాలువలు, చెరువుల నుంచి పొలాలకు సాగునీరు మళ్లించుకునే కళింగలాలు, రెగ్యులేటర్లు, స్లూయిస్‌లు శిథిలమయ్యాయి. వైకాపా ప్రభుత్వంలో కనీస మరమ్మతులు చేయకపోవడంతో దాళ్వా సాగుకు పొలాలకు నీరు మళ్లించే పరిస్థితులు లేక రైతులు ఆందోళన చెందుతున్నారు.

శిథిలమైన చెందుర్తి శివారు చౌటు కాలువ కళింగల

- పిఠాపురం మండలం రాపర్తిలో ఏలేరు కాలువ రెగ్యులేటర్, షట్టర్లు శిథిలమయ్యాయి. ఉపకాలువల కళింగలాలు, షట్టర్లు ఛిద్రమయ్యాయి.
- సామర్లకోట శివారు ఏలేరు కాలువపై ప్రధాన రెగ్యులేటర్ పూర్తిగా దెబ్బతినడంతో షట్టర్ల స్థానంలో ఇసుక బస్తాలతో నీటిని మళ్లించుకోవాల్సివస్తోంది. ప్రత్తిపాడు, కిర్లంపూడి, తొండంగి మండలాల్లోనూ ఇదే తీరు.
- కొత్తపల్లి మండలం నాగులాపల్లి కాలువ కళింగలాలు ధ్వంసమయ్యాయి. పెదయేరుపై కళింగలాలు అవసాన దశకు చేరాయి.
- కాకినాడ జిల్లాలోని పిఠాపురం, పెద్దాపురం, కాకినాడ రూరల్, తుని, ప్రత్తిపాడు నియోజకవర్గాల పరిధిలోని వివిధ పంట కాలువలపై కళింగలాలు, రెగ్యులేటర్లు వందకు పైగా శిథిలమయ్యాయి.
- గొల్లప్రోలులోని ఏలేరు ప్రధాన కాలువ, ఊబందకాలువ కళింగలాలు బీటలువారి, షట్టర్లు తుప్పపట్టాయి. గొర్రిఖండి రెగ్యులేటర్ శిథిలమై కూలే స్థితికి చేరడంతో రైతులు ఇబ్బందిపడుతున్నారు. చెందుర్తి శివారు చౌటుకాలువపై రెండు కళింగలాలు ఛిద్రమయ్యాయి. గండేవారికాలువ, పాటికాలువ, సీతానగరం కాలువ, ఏడుకొండలు కళింగలాలు శిథిలమయ్యాయి. గొల్లప్రోలు శివారు ఏలేరు కాలువ బల్లకట్టు చెక్‌డ్యాం కాంక్రీటు గోడకు గండి పడి అయిదేళ్లయినా పనులు చేపట్టలేదు. మల్లవరం ఆర్ఆర్‌బీ చెరువు స్లూయిస్‌లు ధ్వంసమై గొల్లప్రోలు, తొండంగి, కొత్తపల్లి మండలాల్లోని పంట పొలాలకు, మంచినీటి చెరువులకు నీటి సరఫరా నిలిచిపోయింది.
- పిఠాపురం నియోజకవర్గ పరిధిలోనే 23 కళింగలాలు, రెగ్యులేటర్లు శిథిలమై సాగునీటి సరఫరాకు ఇక్కట్లు ఏర్పడ్డాయి. తాటి దుంగలు, చెక్కలు, ఇసుక బస్తాలు అడ్డుపెట్టి ఇంతవరకు నెట్టుకొచ్చారు. గతేడాది సంభవించిన వరదలతో కళింగలాలు శిథిలమయ్యాయి. మరమ్మతులకు టెండర్లు పిలిచినా గుత్తేదారులు రాకపోవడంతో పనులు జరగలేదు. కూటమి ప్రభుత్వం కాలువల్లో గుర్రపుడెక్క, పూడిక తొలగించే పనులు చేపట్టడంతో కొంతమేర మేలు జరిగిందని, కళింగలాలు, రెగ్యులేటర్లకు మరమ్మతులు, షట్టర్లు ఏర్పాటు చేసి పొలాలకు సాగునీరు అందేలా చూడాలని రైతులు కోరుతున్నారు.

మరమ్మతులు చేపడతాం

రెగ్యులేటర్లు, కళింగలాల మరమ్మతులు, నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాం. నిధులు మంజూరు కాగానే పనులు చేపడతాం. ఆయకట్టు పొలాలకు సాగునీరు సక్రమంగా అందేలా చూస్తాం.

- శేషగిరిరావు, ఈఈ, జలవనరులశాఖ

బస్సులు, రైళ్లూ.. అన్నీ కిటకిట

కాకినాడ బస్టాండులో ప్రయాణికుల రద్దీ

సాంబమూర్తినగర్(కాకినాడ), న్యూస్‌టుడే: సంక్రాంతి పండగ ముగిసిన నేపథ్యంలో ఇటు ఆర్టీసీ బస్సులు.. అటు రైళ్లు కిటకిటలాడుతున్నాయి. కాకినాడ ప్రధాన ఆర్టీసీ బస్టాండు ప్రాంగణం ఆదివారం ప్రయాణికులతో నిండిపోయింది. డిపో అధికారులు హైదరాబాదు, విశాఖ, విజయవాడకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు. ఆదివారం ఒక్కరోజే 28 సర్వీసులు నడిచాయి. కాకినాడ ఆర్టీసీ డిపో నుంచి రోజువారీ 45 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుండగా.. కేవలం శని, ఆదివారాల్లో అదనంగా 20 వేలకు మందికి పైగా రాకపోకలు సాగించినట్లు అధికారులు తెలిపారు. తుని, రావులపాలెం, అమలాపురం రూట్లలో వెళ్లే అన్ని బస్సులూ కిక్కిరిసిపోయాయి. రాజమహేంద్రవరం, అమలాపురం నాన్‌స్టాప్ కౌంటర్లు రద్దీగా మారాయి. ఇబ్బందులు తలెత్తకుండా కౌంటర్ల వద్ద ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు డిపో అసిస్టెంట్ కమిషనర్ ఎంయూవీ మనోహర్ తెలిపారు.

రైల్వేస్టేషన్‌లో..: సంక్రాంతి వేళ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నా వాటికి కూడా రిజర్వేషన్లు నిండిపోవడంతో జనరల్ బోగీల్లో ప్రజలు కిక్కిరిసి ప్రయాణిస్తున్నారు. కాకినాడ రైల్వే స్టేషన్‌లో ఆర్పీఎఫ్ అధికారులు ప్రయాణికులను వరుసగా నిల్చోబెట్టి రైళ్లను ఎక్కించారు.

పర్యాటకానికి కొత్త ఊపిరి..!

పెట్టుబడుల ఆకర్షణకు మరింత అవకాశం

ఈనాడు, రాజమహేంద్రవరం

గోదారమ్మ పరవళ్లు.. పచ్చని పైరు.. రోడ్డుకిరువైపులా స్వాగతం పలికే కొబ్బరి చెట్లు.. విశాల సముద్ర తీరంతో పర్యాటకాభివృద్ధికి ఉన్న అవకాశాలను ప్రపంచానికి పరిచయం చేసేందుకు జిల్లా యంత్రాంగం, ప్రభుత్వం పలు కార్యక్రమాలు అమలు చేస్తోంది.

జిల్లా జీడీపీలో పర్యాటకమే కీలకంగా మారిన తరుణంలో ఆ రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ సంక్రాంతిని అధికారులు, ప్రజాప్రతినిధులు వేదికగా చేసుకున్నారు. ఈ ఏడాది సంక్రాంతి సందడి కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాలతో పోల్చితే కోనసీమలో ఎక్కువ కనిపించిందని చెప్పవచ్చు. ఓ వైపు పడవపోటీలు, ఎస్.యానంలో బీచ్ ఫెస్టివల్, రామచంద్రపురంలో సంక్రాంతి సంబరాలు ఉత్సాహం నింపగా.. ప్రభలతీర్థంతో ఇక్కడి సంస్కృతీ సంప్రదాయాలు దేశానికి చాటి చెప్పాయి.

ఉత్సాహం నింపిన పడవ పోటీలు

ఆత్రేయపురంలో కేరళ తరహాలో జాతీయ స్థాయి పడవ పోటీలు నిర్వహించి జలక్రీడలకు ఇక్కడున్న వనరులు, వసతులను దేశానికి పరిచయం చేశారు. మూడు రోజుల పాటు జాతీయ స్థాయిలో నిర్వహించి పోటీల్లో కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ నుంచి 22 జట్లు హాజరవ్వగా.. స్థానికంగా ఇక్కడ ఈ రంగం అభివృద్ధికి మరిన్ని చర్యలకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఈ ప్రాంతంలో లొల్లలాకులు, ఇతర ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేసే అవకాశాలున్నాయి.

ఆత్రేయపురంలో పడవ పోటీలు

- ఆంధ్రా గోవాగా పేరుగాంచిన ఉప్పలగుప్తం మండలం ఎస్.యానాం సముద్ర తీరంలోనూ బీచ్ ఫెస్టివల్ నిర్వహించారు. సినిమాల చిత్రీకరణను ప్రోత్సహించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అంతర్వేదిలో ప్రైవేటు వ్యక్తుల సాయంతో కొన్ని ఏర్పాట్లు చేస్తున్నా దీన్ని మరింత విస్తృతం చేస్తున్నారు.

ప్రభల తీర్థం..

జగ్గన్నతోట ప్రభల తీర్థాన్ని అధికారిక పండగగా సర్కారు గుర్తించింది. దీంతో పర్యాటక రంగం అభివృద్ధికి దోహదపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

ప్రత్యేక రైళ్ల సేవలు పొడిగింపు

సాంబమూర్తినగర్(కాకినాడ), వి.ఎల్.పురం (రాజమహేంద్రవరం): ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి పలు ప్రత్యేక రైళ్ల సేవలను పొడిగించినట్లు ఆదివారం రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ✦ సంత్రాగచ్చి-యలహంక(02863) ప్రత్యేక రైలు నాలుగు సర్వీసులుగా ప్రతి గురువారం ఈనెల 22 నుంచి వచ్చే నెల 26 వరకు జిల్లా మీదుగా తిరుగుతుంది. ✦ యలహంక- సంత్రాగచ్చి(02864) ప్రత్యేక రైలు నాలుగు సర్వీసులుగా ఈనెల 24 నుంచి వచ్చేనెల 28 వరకు ప్రతి శనివారం నడుస్తుంది. ✦ కాకినాడటౌన్-మైసూర్(07033) ఎనిమిది సర్వీసులుగా వచ్చేనెల 2 నుంచి 27 వరకు ప్రతి సోమ, శుక్రవారాల్లో తిరుగుతుంది. ✦ మైసూర్-కాకినాడటౌన్(07033) ఎనిమిది సర్వీసులుగా వచ్చేనెల 3 నుంచి 28 వరకు ప్రతి మంగళ, శనివారాల్లో నడుస్తుంది. ✦ షాలిమార్-ఎంజీఆర్ చెన్నై(02841) నాలుగు సర్వీసులుగా వచ్చేనెల 2 నుంచి 23 వరకు ప్రతి సోమవారం నడుస్తుంది. ✦ ఎంజీఆర్ చెన్నై-షాలిమార్(02842) నాలుగు సర్వీసులుగా వచ్చే నెల 4 నుంచి 25 వరకు ప్రతి బుధవారం తిరుగుతుంది.

కొత్త పంచాయతీలపై కసరత్తు..!

16 గ్రామాల హోదా పెంచేందుకు ప్రతిపాదనలు

ఈనాడు, కాకినాడ: పల్లె పాలనలో కీలమైన పంచాయతీ వ్యవస్థలో మార్పులకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పంచాయతీ కేంద్రానికి దూరంగా ఉంటూ. .పాలనా పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామాలను కొత్త పంచాయతీలుగా మార్చబోతున్నారు. మరి కొన్ని పల్లెలను సమీప పంచాయతీల్లో విలీనం చేయనున్నారు. దీని వల్ల ప్రజలకు పాలనా సౌలభ్యంతో పాటు నిధుల కేటాయింపు, పల్లె ప్రాంతాల అభివృద్ధికి అవకాశం ఏర్పడుతుంది.

స్థానికుల అభిప్రాయాలే కొలమానం

జిల్లాలో ప్రస్తుతం 385 పంచాయతీలున్నాయి. వీటి పరిధిలో మరికొన్ని శివారు గ్రామాలున్నాయి. వీటిలో కొన్నింటిని కొత్త పంచాయతీలుగా చేయనున్నారు. ఈ ఏడాదితో పంచాయతీల పాలకవర్గాల కాల పరిమితి పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో కొత్త పంచాయతీల ఏర్పాటుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. పంచాయతీల వారీగా గ్రామసభలు నిర్వహించి స్థానికుల అభిప్రాయాలకు అనుగుణంగా ప్రతిపాదనలు పంపించాలని కోరడంతో ఇటీవల ఆ ప్రక్రియ పూర్తి చేశారు. జిల్లాలో 16 శివారు గ్రామాలకు కొత్త పంచాయతీ హోదా ఇవ్వాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు.

ఏయే గ్రామాలంటే..

- జగ్గంపేట మండలంలో రాజపూడి పంచాయతీ నుంచి క్రిష్ణాపురం, సీతారాంపురం గ్రామాలను కొత్త పంచాయతీలుగా గుర్తించాలని ప్రతిపాదించారు. ఇదే మండలంలో నరేంద్రపట్నం నుంచి భావవరం, గుర్రంపాలెం పంచాయతీ నుంచి సగరపేట, బలభద్రపురం గ్రామాలకు పంచాయతీ హోదా కల్పించాలని ప్రతిపాదించారు.
- యు.కొత్తపల్లి మండలం పొన్నాడ పంచాయతీ పరిధిలో ప్రస్తుతం అయిదు శివారు గ్రామాలున్నాయి. వీటిలో రెండు వేలకు పైగా జనాభాతో ఉన్న కోనపాపపేటను కొత్త పంచాయతీగా చేయాలని తీర్మానించారు. ఈ గ్రామం ప్రస్తుత పంచాయతీ పొన్నాడకు 4 కి.మీ. దూరంలో ఉంది.
- తాళ్లరేవు మండలం పటవల పంచాయతీ పరిధిలో శాంతమూల, రాఘవేంద్రపురం, రామన్నపాలెం, కొత్తూరు శివారు గ్రామాలుగా ఉన్నాయి. వీటిలో రాఘవేంద్రపురం, రామన్నపాలెంతో కలిపి కొత్తూరును కొత్త పంచాయతీగా చేయనున్నారు.
- ఏలేశ్వరం మండలంలో ఎర్రవరం నుంచి కొత్త ఎర్రవరం, మర్రివీడు నుంచి పరిమితడక, పెద్దనాపల్లి నుంచి పెద్దనాపల్లి 1 పేరుతో మూడు కొత్త పంచాయతీలకు ప్రతిపాదనలు అందాయి.

పాడి కుండ చల్లగా..!

నెలాఖరు వరకు పశు ఆరోగ్య శిబిరాలు

ఈనాడు, కాకినాడ: పాడి రైతుల సంక్షేమానికి, పాల దిగుబడి పెంచడానికి ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోంది. కానీ వీటిపై పాడి రైతులకు అవగాహన లేక వినియోగించుకోలేకపోతున్నారు. ఈ నెల 19 నుంచి పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఆయా పథకాలపై పెద్దఎత్తున ప్రచారం చేయాలని పశుసంవర్ధకశాఖ నిర్ణయించింది.

50 శాతం రాయితీపై దాణా: పశుపోషకులను ఆర్థికంగా ఆదుకోవడానికి, నిలకడగా పశు ఉత్పత్తులు సాధించడానికి నాణ్యమైన దాణాను రూ.1100 విలువైన దాణాను 50 శాతం రాయితీపై రూ.555కు అందిస్తున్నారు.

పశు కిసాన్ క్రెడిట్ కార్డులు: పంటలకు రుణాలు ఇచ్చినట్లే పాడి పశువులకు ప్రత్యేకంగా పశు కిసాన్ క్రెడిట్ కార్డులను (పీకేసీసీ) ప్రభుత్వం జారీ చేస్తోంది. వీటితో వడ్డీ లేకుండానే బ్యాంకుల నుంచి స్వల్పకాలిక రుణాలు పొందవచ్చు.

రూ.150కే లింగ నిర్ధారిత వీర్యనాళికలు: పెయ్యదూడలు పుట్టాలి.. రైతన్నకు లక్ష్మీకళ పట్టాలనే నినాదంతో రాష్ట్రీయ గోకుల్ మిషన్ ద్వారా 'త్రిబుల్ ఎస్'ను రైతులకు అందిస్తున్నారు. గతంలో రూ.500 ఉండే ఈ వీర్యనాళికను ప్రస్తుతం రూ.150కే అందిస్తున్నారు. వీటి వల్ల 90 శాతం పెయ్యిదూడలే పుడతాయి. ● ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో బీపీఎల్ కుటుంబాల రైతులకు గోకులాలు పేరిట షెడ్లను నిర్మించనున్నారు. 2, 4, 6 పశువులు ఆశ్రయం పొందేలా 90 శాతం రాయితీపై నిర్మిస్తారు.

పెద్దాపురంలో నిర్మించిన ఇండోర్ స్టేడియం

ప్రోత్సహిస్తేనే.. క్రీడా వికాసం..!

ఈనాడు, రాజమహేంద్రవరం : గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాలనే సంకల్పంతో గత తెదేపా సర్కారు హయాంలో ఉమ్మడి జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో రూ.26.75 కోట్లతో పనులకు శ్రీకారం చుట్టారు. తుని, ద్రాక్షారామ, సామర్లకోటలో భవనాలు గత వైకాపా ప్రభుత్వంలో పూర్తయినా అందుబాటులోకి తీసుకు రాలేదు. జగ్గంపేటలో 70, పెద్దాపురంలో 50 శాతం పనులు పూర్తవ్వగా, పిఠాపురంలో 30 శాతంలోపే పనులు జరిగాయి. ● జగ్గంపేట పరిధిలో రూ.2 కోట్లతో ఓపెన్ ఆడిటోరియం, పెద్దాపురం పట్టణంలో రూ. 2 కోట్లతో ఇండోర్ స్టేడియం నిర్మాణాలు పూర్తయినా ప్రారంభానికి నోచుకోలేదు.

అందుబాటులోకి వస్తే.. : 200 మీటర్ల పరుగు ట్రాక్, వాలీబాల్, ఫుట్‌బాల్, ఖోఖోతోపాటు, ఇండోర్‌లో షటిల్, టేబుల్ టెన్నిస్, కొన్ని చోట్ల వ్యాయామశాల అందుబాటులోకి వస్తాయి. వీటి వల్ల గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులు నిత్యం శిక్షకుల పర్యవేక్షణలో సాధన చేసి తమ ప్రతిభను మెరుగుపరుచుకునేందుకు అవకాశం ఉంటుంది.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల
(అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు సంప్రదించండి
Cell: 80085 97607
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 80082 34669

తూర్పు గోదావరి (రాజమండ్రి): యూనిటీ టివిఎస్, రాజమహేంద్రవరం: 8712650810 | శ్రీ ఎస్‌విఎస్ టివిఎస్, రాజమహేంద్రవరం: 9281404762 | అమరావతి టివిఎస్, కాకినాడ: 9396677999 | అమరావతి టివిఎస్, రమణయ్యపేట: 9399992299 | అమరావతి టివిఎస్, అమలాపురం: 9133500100 | పద్మిని టివిఎస్, రావులపాలెం: 8712650832 | యూనిటీ టివిఎస్, రామచంద్రపురం: 8919785143 | దేవి టివిఎస్, తాటిపాక: 9985800999 | విరాగ్ టివిఎస్, గొల్లపాలెం: 8919785143 | శ్రీ కళ్యాణి టివిఎస్, మండపేట: 9618468555 | యూనిటీ టివిఎస్, నిడదవోలు: 8712650862 | అమరావతి టివిఎస్, సామర్లకోట: 9399991199 | శ్రీ లలితా టివిఎస్, పిఠాపురం: 9848544779 | శ్రీ దేవి టివిఎస్, ప్రత్తిపాడు : 9966547286 | శ్రీధర్ టివిఎస్, జగ్గంపేట: 9573620902 | శ్రీ అరవింద టివిఎస్, పెదాపురం : 9491768783 | శ్రీ లక్ష్మి నరసింహ టివిఎస్, కోరుకొండ: 9652924555 | అమరావతి టివిఎస్, సుంకరపాలెం: 8186911116 | శ్రీ సత్య భవానీ టివిఎస్, అన్నవరం: 9885865527 | కీర్తన టివిఎస్, తుని: 7013681114 | మారుతీ టివిఎస్, దేవరపల్లి: 9666991111.

(c) eenadu

ఆత్మీయత కలబోసి.. ఆనందం విరబూసి

రాజోలు జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో 1969లో పదోతరగతి చదివిన విద్యార్థుల ఆదివారం కలిశారు. నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. 57 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అంతా ఒకే వేదికపై ఆశీనులై యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బందా సూర్యనారాయణ, కోళ్ల వెంకన్న, నైనాల సీతారామారావు, మాదాసు మోహనరావు తదితరులు పాల్గొన్నారు. – న్యూస్‌టుడే, రాజోలు

ఉత్సాహ హరివిల్లు

కోరింగ అభయారణ్యంలోని చొల్లంగి పర్యాటక కేంద్రం పర్యాటకులతో కళకళలాడింది. ఒక పక్క చొల్లంగి తీర్థం.. మరోపక్క ఆదివారం సెలవు కావడంతో జనం రాకతో కేంద్రమంతా కిక్కిరిసింది. పిల్లలు, పెద్దలు ఆటపాటలతో హాయిగా విహరించారు. గాడిమొగ పీహెచ్‌సీ వైద్య సిబ్బంది కె.ఎన్.ప్రసాద్, కాలా ఆంజనేయుల పర్యవేక్షణలో పర్యాటకులకు వైద్య సేవలు అందించారు. వారిని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వర ప్రసాద్ అభినందించారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పర్యవేక్షణలో సెక్షన్ అధికారులు సిద్దార్థ, వీరభద్రరావు, ఎఫ్‌బీవోలు ధనంజయ, గోపి, సంధ్యారాణి, కె.మహేష్, ధనలక్ష్మి పర్యాటకులకు సేవలందించారు. –న్యూస్‌టుడే, తాళ్లరేవు

వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ

స్వామివారి అష్టోత్తర పూజలో అర్చకుడు

కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వరస్వామి వారి ఆలయం ఆదివారం ఆధ్యాత్మిక కార్యక్రమాలతో శోభిల్లింది. ఉదయం లక్ష్మీఐశ్వర్య హోమం, గోపూజ, అష్టోత్తర శతనామావళి, కల్యాణం, బాలభోగం, నివేదన తదితర కార్యక్రమాలు కనులపండువగా నిర్వహించారు. వేల మంది స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ పరిసరాలు గోవింద నామస్మరణతో ప్రతిధ్వనించాయి. భక్తులకు అన్న ప్రసాదం అందించారు. ఈవో ఎన్ఎస్ చక్రధరరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. – న్యూస్‌టుడే, ఆత్రేయపురం

పోలవరానికి అండ.. రక్షణ గోడ

పోలవరం కాలువ నిర్మాణ పనుల్లో భాగంగా కుమ్మరిలోవ సమీపంలోని తాండవ నదిపై నిర్మించిన అక్విడక్టు సపోర్టు వాల్ చైనా గోడను తలపిస్తుంది. సుమారు 60 అడుగుల పైబడి ఎత్తులో 500 మీటర్ల పొడవునా కాలువకు నిర్మాణంలో భాగంగా భారీ సపోర్టువాల్ నిర్మాణ పనులు 90 శాతంకు పైగా పూర్తిచేశామని ఈఈ గోవింద్ తెలిపారు. – న్యూస్‌టుడే, తుని గ్రామీణం

లోవ.. భక్తజన త్రోవ

లోవలో కిక్కిరిసిన భక్తులు

తుని గ్రామీణం: లోవ తలుపులమ్మ దేవస్థానానికి ఆదివారం 12 వేలకు పైగా భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. దేవస్థానానికి రూ.4.59 లక్షల ఆదాయం సమకూరినట్లు డిప్యూటీ కమిషనర్ విశ్వనాథరాజు తెలిపారు. శుభం చిత్రం హీరో శ్రీనివాస్ గవిరెడ్డి దర్శించుకుని అమ్మవారికి పూజలు చేశారు. ఆలయ సమీపంలోని శీతల పానీయాల దుకాణంలో తాగునీటి సీసాలు, ఇతర డ్రింక్సు రూ.10 నుంచి 20 అదనపు ధరకు విక్రయించడంతో పలువురు ఆలయాధికారులకు ఫిర్యాదు చేశారు. తగు చర్యలు తీసుకుంటామని ఆలయాధికారులు తెలిపారు.

మత్స్యకారులకు భరోసా

● చేపల వేటలో మరణించిన వారికి పరిహారం రూ.10 లక్షలకు పెంపు

జెట్టీ వద్ద చేపలు ఎగుమతి చేస్తున్న మత్స్యకారులు

న్యూస్‌టుడే, అల్లవరం

ఆపద సమయంలో మత్స్యకార కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్‌వై) పథకం కింద మృతి చెందిన మత్స్యకారులకు ప్రమాద బీమా మొత్తాన్ని పెంచారు. వేటసాగిస్తుండగా ప్రమాదవశాత్తూ మరణించిన మత్స్యకారుడి కుటుంబానికి గతంలో రూ.2 లక్షలు ఇచ్చేవారు. ఇప్పుడు దానిని రూ.10 లక్షలకు పెంచారు. సాధారణ మరణంతో పాటు, ఇతర ప్రమాదాల్లో మృతి చెందితే కార్మిక శాఖ ద్వారా రూ.2 లక్షలు పరిహారంగా అందిస్తారు.

ఎవరు అర్హులంటే..

మత్స్యసహకార సంఘంలో సభ్యులై ఉండాలి. చేపల వేట లైసెన్సు కలిగి ఉన్నవారు మాత్రమే ఈ పథకానికి అర్హులు. సముద్రంలో వేట సాగించే బోట్లపై పని చేసే వారు మత్స్యశాఖ అధికారుల ద్వారా పేర్లు నమోదు చేయించుకోవాలి.

ఈ పత్రాలు అందించాలి..

మత్స్యకారుడి ఆధార్ కార్డు, మరణ ధ్రువీకరణ పత్రం, పంచనామా పత్రం, రేషన్ కార్డు, మత్స్యసహకార సంఘం ధ్రువీకరణ పత్రం, సంఘం తీర్మాన పత్రాలను జిల్లా మత్స్యశాఖ కార్యాలయంలో, రైతు సేవాల కేంద్రాల్లో గాని అందించాలి.

జిల్లాలో ఇలా..

జిల్లాలో 93 కి.మీ. మేర సముద్ర తీరం వెంబడి సుమారు 30 వరకు మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. మరో 20 ప్రాంతాల్లో మత్స్యకారులు నివసిస్తున్నారు. సముద్ర వేటపై ఆధారపడిన వారు 11వేల మంది వరకు ఉన్నారు. గోదావరి, చెరువుల్లో వేట ద్వారా మరో 30వేల మంది వరకు జీవనం సాగిస్తున్నారు. వీరు మెరైన్, ఇన్‌ల్యాండ్ అనే రెండు రకాల మత్స్య సహకార సంఘాల్లో సభ్యులుగా కొనసాగుతున్నారు. ఈ పథకం ఆ రెండు సంఘాల వారికి వర్తించనున్నట్లు అధికారులు తెలిపారు. పీఎంఎంఎస్‌వై పథకాన్ని మత్స్యకారులందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా మత్స్యశాఖ అధికారి పీవీ శ్రీనివాసరావు కోరారు.

విద్యార్థుల విజయంలో తల్లిదండ్రుల పాత్ర కీలకం


మాట్లాడుతున్న విద్యాసంస్థల ఛైర్మన్ నున్న తిరుమలరావు

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: రాజమహేంద్రవరం తిరుమల విద్యాసంస్థల ఆవరణలో ఆదివారం విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు జేఈఈ అడ్వాన్స్‌డ్, మెయిన్, నీట్ పరీక్షలపై అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యాసంస్థల ఛైర్మన్ నున్న తిరుమలరావు మాట్లాడుతూ జేఈఈలో దేశంలో సగటున 28 మంది రాస్తే కేవలం ఒకరికే సీటు లభిస్తుందన్నారు. అదే తిరుమల విద్యాసంస్థల్లో ప్రతి అయిదుగురిలో ఒకరికి సీటు లభిస్తుందన్నారు. దేశంలో 1,18,000 వైద్య సీట్లు ఉంటే 24 లక్షల మంది రాస్తున్నారన్నారు. సగటున 20 మంది రాస్తే ఒకరికి మాత్రమే సీటు లభిస్తుందన్నారు. అదే తిరుమలలో ప్రతి ముగ్గురిలో ఒకరికి సీటు వస్తుందన్నారు. డైరెక్టర్ నున్న సరోజినీదేవి మాట్లాడుతూ పిల్లల ఎదుగుదలలో తల్లిదండ్రుల పాత్ర కీలకమన్నారు. ఇక్కడ చదువుకుని ఐఐటీల్లో సీటు సంపాదించిన విద్యార్థుల తల్లిదండ్రులు తమ అనుభవాలు పంచుకున్నారు. అకడమిక్ డైరెక్టర్ జి.సతీష్ బాబు, ప్రిన్సిపల్ వి.శ్రీహరి, తదితరులు పాల్గొన్నారు.

ఎస్.అన్నవరం నిండుగా.. బోనాల పండగ

తుని గ్రామీణం, న్యూస్‌టుడే: మండలంలోని ఎస్.అన్నవరం గ్రామ దేవతగా విరాజిల్లుతున్న నల్లగొండమ్మ జాతర ఆదివారం ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి మహిళలు పెద్దఎత్తున తలపై బోనాలతో తరలివచ్చి అమ్మవారికి సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. గ్రామంలో మేళతాళాలు మంగళ వాయిద్యాలు నడుమ అమ్మవారిని ఊరేగింపు నిర్వహించారు. మాజీ మంత్రి దాడిశెట్టి రాజా అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నిర్వహించిన అన్నసమారాధన కార్యక్రమంలో భక్తులు పాల్గొని సామూహిక బోజనాలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు బారులుతీరిన భక్తులు (అంతర చిత్రం) నల్లగొండమ్మ

హరోంహరా.. సంగమేశ్వరా..

కరప, తాళ్లరేవు, న్యూస్‌టుడే: చొల్లంగి అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని కరప మండలం ఉప్పలంకలో ఆధ్యాత్మికత శోభిల్లింది. జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి శివనామస్మరణ చేశారు. ఉప్పలంక శివారు మొండిలో ఆదివారం సంగమేశ్వరస్వామి దర్శనానికి తెల్లవారు జాము నుంచి భక్తులు పోటెత్తారు. మొండి-చొల్లంగి సరిహద్దులోని స్థానిక గోదావరి, సముద్రం కలిసే పాయ వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. స్థానిక బాలాత్రిపుర సుందరీ సమేత సంగమేశ్వరస్వామికి ఆలయ కమిటీ ఛైర్మన్ మల్లాడి కార్తిక్‌నాయర్, ప్రధాన అర్చకులు డీవీకే శాస్త్రి పంచామృతాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎంఎస్ఎన్ ఛారిటీస్ దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ సురేష్‌నాయుడు, ఆలయ ఈవో, ఎంపీడీవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో సమాచార కేంద్రం, వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. పోలీసులు బందోబస్తు పర్యవేక్షించారు.

విశేషాలంకరణలో శ్రీబాలాత్రిపురసుందరీ సమేత సంగమేశ్వరస్వామి

వీరభద్రుడు, గౌరీదేవి ప్రతిమలతో ఆలయానికి వస్తున్న భక్తులు

బ్రోచర్లను ఆవిష్కరిస్తున్న అసోసియేషన్ సభ్యులు

ఫిబ్రవరి 22న దేహదారుఢ్య పోటీలు

మసీదు సెంటర్ (కాకినాడ): రాష్ట్రవ్యాప్తంగా బాడీ బిల్డర్లను ప్రోత్సహించేందుకు ది న్యూ ఆంధ్ర బాడీ బిల్డింగ్ అసోసియేషన్ కృషిచేస్తోందని రాష్ట్ర కార్యదర్శి ఖాసిం, జిల్లా కార్యదర్శి కిరణ్‌రెడ్డి తెలిపారు. ఆదివారం స్థానిక ఆనందభారతి మైదానంలో జిమ్‌లో నూతన సంఘాన్ని ఏర్పాటు చేసి, కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. వారు మాట్లాడుతూ కాకినాడ నగరంలో వచ్చేనెల 22న బాడీ బిల్డింగ్ రాష్ట్ర ఛాంపియన్‌షిప్ పోటీలను నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించిన బ్రోచర్లను అసోసియేషన్ ఛైర్మన్ కె.పద్మనాభం, తదితరులు ఆవిష్కరించారు. సభ్యులు రమణారెడ్డి, సురేష్, మూర్తి, రాజేష్, శ్రీను పాల్గొన్నారు.

ఆలిండియా సివిల్ సర్వీసెస్ కబడ్డీ పోటీలకు ఎంపిక

శ్రీనివాసరావు

సామర్లకోట, న్యూస్‌టుడే: ఆలిండియా సివిల్ సర్వీసెస్ కబడ్డీ పోటీలకు సామర్లకోటకు చెందిన కోట్ని శ్రీనివాసరావు ఎంపికయ్యారు. గతేడాది నవంబర్ 19 నుంచి 22వ తేదీ వరకు విజయవాడలో రాష్ట్ర జట్టు ఎంపిక జరిగింది. 150 మంది పాల్గొనగా 14 మందిని ఎంపిక చేశారు. వారిలో సామర్లకోట చెందిన శ్రీనివాసరావు ఒకరు. ఈయన పెద్దాపురం మండలంలోని చిన బ్రహ్మదేవం జడ్పీ ఉన్నత పాఠశాలలో పీడీగా పనిచేస్తున్నారు. ఫిబ్రవరి 9 నుంచి 14వ తేదీవరకు చండీగఢ్‌లో జరిగే పోటీల్లో పాల్గొంటారు. శ్రీనివాసరావును తర్ఫీదు ఇచ్చిన ఉపాధ్యాయులు వైకుంఠం, మురళీకుమార్ తదితరులు అభినందించారు.

నగరాలకే పరిమితం.. గోధుమ పిండి

పౌరసరఫరాలశాఖ సిద్ధం చేసిన గోధుమ పిండి ప్యాకెట్

పెద్దాపురం, న్యూస్‌టుడే: గత ప్రభుత్వ హయాంలో తెలుపు కార్డుదారులకు రేషన్ దుకాణాల ద్వారా బియ్యంతో పాటు చక్కెర తప్ప మరే ఇతర వస్తువులు పంపిణీ చేయలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరవాత నూతన సంవత్సరంలో గోధుమ పిండి, రాగులు, జొన్నలు ఇవ్వాలని సంకల్పించింది. కార్డుదారులకు కేజీ రూ.20కే పంపిణీ చేస్తామంది. దాంతో కార్డుదారులు ఆశగా ఎదురుచూశారు. చివరకు గోధుమ పిండి పంపిణీ నగరాలకే పరిమితమైంది.

● కాకినాడ జిల్లాలో 6,50,826 తెలుపు కార్డులుంటే ఇందులోనే కాకినాడ అర్బన్‌లో 79,491 కార్డులు ఉన్నాయి. కాకినాడ అర్బన్‌లో ఉన్న కార్డుదారులకు సుమారు 30,970 కేజీల గోధుమ పిండి ఇచ్చారు. మిగిలిన పెద్దాపురం, తుని, పిఠాపురం, సామర్లకోట పురపాలికలు, ఏలేశ్వరం, గొల్లప్రోలు నగర పంచాయతీలు, మేజర్, మైనర్ పంచాయతీల్లోని గ్రామాలకు సరఫరా కాలేదు. రేషన్ దుకాణానికి వెళ్లి కార్డుదారులు అడగ్గా తమకు ప్రభుత్వం నుంచి సరఫరా కాలేదని, ఇస్తే పంపిణీ చేసేవాళ్లమని అన్నారు. దీనిపై కార్డుదారులు అధికారులకు ఫిర్యాదుచేస్తే కాకినాడ అర్బన్‌కే వచ్చిందని, మిగిలిన ప్రాంతాలకు రాలేదని చెప్పడంతో కార్డుదారులు వాపోతున్నారు.

ప్రైవేటు ట్రావెల్ బస్సు నుంచి పొగలు..

జగ్గంపేట గ్రామీణం: విశాఖపట్నం-హైదరాబాద్ వెళుతున్న ప్రైవేటు ట్రావెల్ బస్సు నుంచి పొగలు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. వివరాల ప్రకారం ఆదివారం రాత్రి 10.20గంటల సమయంలో ట్రావెల్స్ బస్సు సుమారు 30 మంది ప్రయాణికులతో హైదరాబాద్ వెళుతోంది. జగ్గంపేట ఫ్లైఓవర్ వంతెన వద్దకు వచ్చేసరికి బస్సు ఇంజిన్ నుంచి ఒక్కసారిగా పొగలు రావడంతో డ్రైవర్ బస్సును నిలుపుదల చేశారు. ప్రయాణికులు వెంటనే బస్సు దిగారు. సాంకేతిక లోపం కారణంగా మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది. కొద్దిసేపు బస్సును నిలుపుదల చేసిన తర్వాత బయలుదేరి వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు.

ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘ అధ్యక్షుడిగా వర్మ

నూతన అధ్యక్ష, కార్యదర్శులకు నియామకపత్రాలు అందిస్తున్న సంఘ రాష్ట్ర ప్రతినిధులు

కాకినాడ కలెక్టరేట్, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుగా ఎస్ఎస్‌వీఎస్‌కే వర్మ, వై.శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. ఆదివారం సంఘ రాష్ట్ర అధ్యక్షుడు పి.రమేశ్‌బాబు, ఆల్ ఇండియా డ్రైవర్ల సంఘం జాతీయ అధ్యక్షుడు వై.నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సంఘ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రమేశ్‌బాబు మాట్లాడుతూ వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఏపీఎన్‌జీవో కాకినాడ యూనిట్ అధ్యక్షుడు అరదాడి సత్తిరాజు, ఎ.తాతారావు తదితరులు పాల్గొన్నారు.

ఏపీఎన్‌జీవో రాష్ట్ర ఎన్నికల అధికారిగా రామారాయుడు

కాకినాడ కలెక్టరేట్, న్యూస్‌టుడే: త్వరలో నిర్వహించనున్న ఏపీఎన్‌జీవో సంఘ ఎన్నికలకు సంబంధించి కాకినాడకు చెందిన ఉద్యోగ సంఘ నేత, ఏపీ ఎన్జీవో మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆచంట రామారాయుడును ఎన్నికల అధికారిగా నియమించినట్లు జిల్లా అధ్యక్షుడు గుద్దటి రామ్మోహనరావు తెలిపారు. ఈ మేరకు సంఘ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. రామారాయుడుకి ఏపీఎన్‌జీవో జిల్లా కార్యదర్శి పాలపర్తి మూర్తిబాబు, మాజీ అధ్యక్షుడు బూరిగ ఆశీర్వాదం అభినందనలు తెలిపారు.

EENADU Classifieds

BUSINESS SERVICES

మంచి అవకాశం. 100% జెన్యూన్, న్యూగా స్టార్ట్ చేయబడిన ఇండియన్ కంపెనీలో P/F టైమ్‌చేస్తూ వీక్లీ 5K to 10K. Q: ఇంటర్/డిగ్రీ. ✆ 63025 23677

బంగారం బ్యాంకులలో/ ఏ ఇతర ...

REAL ESTATE

PLOT FOR SALE

RAJAMAHENDRAVARAM CITY

RK Township ... Cell: 99490 91197.

JOBS

Wanted Co-Ordinators, PRO's, Teachers for Primary & HS, Teachers for all Subjects. The-jus High School, DWM, Rjy(R), ✆ 9848225858

EENADU for Advertisement Contact: 8008597607

గమనిక

ధరవరలు

అంబాజీపేట కొబ్బరి మార్కెట్

కొబ్బరి (క్వింటాళ్లలో)	ధర (రూ॥లలో)
కొత్తకొబ్బరి కురిడీ (వెయ్యింటికి)	18,000
పాతకాయ: గండేరా	27,000
[illegible]	25,000
కొత్తకాయ: గండేరా	26,000
[illegible]	24,000
[illegible]	16,000-18,000
[illegible]	16,000-17,000
[illegible]	5,000
[illegible]	350

చికెన్ ధర	
[illegible]	157.00
[illegible]	184.00
[illegible]	267.00
[illegible]	304.00

92.7 FM Rajamahendravaram

ఈఎఫ్‌ఎమ్ కార్యక్రమాలు

సోమవారం నుంచి శుక్రవారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ॥ 5 - ఉ॥ 7
ఈ-మార్నింగ్స్	ఉ॥ 7 - ఉ॥ 11
నువ్వా నేనా	ఉ॥ 11 - మ॥ 2
సత్యభామ	మ॥ 2 - సా॥ 5
లైట్ తీస్కో	సా॥ 5 - రా॥ 9
సరదాగా కాసేపు	రా॥ 9 - రా॥ 12
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా॥ 12 - తె॥ 5

/Eenadufm

For Advertising on Eenadu FM Contact

9000180626, 9989993175

హెడ్‌కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్థిక సాయం

రవిచంద్ర కుటుంబసభ్యులకు నగదు అందజేస్తున్న పోలీసులు

మసీదుసెంటర్, న్యూస్‌టుడే: కాకినాడకు చెందిన ఆర్.రవిచంద్ర మోతుగూడెం పోలీసుస్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్ పనిచేస్తూ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. 2003 ఏడాదికి చెందిన అతని బ్యాచ్‌మేట్స్ రూ.1,54,000, మిగిలిన 2002, 2004, 2007 బ్యాచ్‌లకు చెందిన పోలీసులు కలిసి మొత్తం రూ.3,02,117 ఆదివారం కాకినాడలోని అతని కుటుంబసభ్యులకు ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమంలో దినేష్, కాజా, రాజేష్, వెంకటరావు, రమేష్, జీవ తదితరులు పాల్గొన్నారు.

డీఏ బకాయిల విడుదలపై హర్షం

కాకినాడ నగరం: సీపీఎస్ ఉద్యోగులకు సంబంధించి రూ.1100 కోట్లు డీఏ బకాయిలు విడుదల చేయడంపై ఏపీ సీపీఎస్ ఉద్యోగుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎం.రవికుమార్, జిల్లా అధ్యక్షుడు ఎస్‌కేవీ బాషా, రాష్ట్ర కార్యదర్శి ఎంఏ అలీం ఆదివారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఇటీవల జిల్లాకు వచ్చిన సీఎం చంద్రబాబును కలిసి సీపీఎస్ ఉద్యోగుల తరఫున కృతజ్ఞతలు తెలిపినట్లు వారు వివరించారు.

ఆలస్యంగా నడుస్తున్న ప్రత్యేక రైలు

సాంబమూర్తినగర్(కాకినాడ), న్యూస్‌టుడే: సంక్రాంతి పండగ నేపథ్యంలో కాకినాడ టౌన్-మైసూరు, మైసూరు-కాకినాడ(07034) టౌన్ మధ్య నడుస్తున్న ప్రత్యేక రైలు గంటలకొద్దీ ఆలస్యంగా నడుస్తోంది. దీంతో ప్రయాణికులు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం రాత్రి 11.00కు కాకినాడ టౌన్‌కు చేరాల్సిన ఈ ప్రత్యేక రైలు సుమారు 4 గంటలు ఆలస్యంగా నడుస్తోంది. తెల్లవారుజామున 3 గంటలకు చేరుకుంటుందని ఆన్‌లైన్‌లో చూపిస్తోంది.

వైకాపా పాలనలో బీసీలకు తీరని అన్యాయం

పెరిక కార్పొరేషన్ ఛైర్మన్ వీరభద్రరావు

కాకినాడ నగరం, న్యూస్‌టుడే: గత వైకాపా పాలనలో బీసీలకు తీరని అన్యాయం జరిగిందని రాష్ట్ర పెరిక కార్పొరేషన్ ఛైర్మన్ వనపర్తి వీరభద్రరావు (బద్రి) ఆరోపించారు. తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్ల కాలంలో దగాపడిన బీసీలు వైకాపాను, జగన్‌రెడ్డిని ఎన్నటికీ క్షమించరన్నారు. బీసీ సబ్‌ప్లాన్‌కు చెందిన రూ.75 వేల కోట్ల నిధులను ఇతర పథకాలకు దారి మళ్లించారని ఆరోపించారు. ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు వరకు బీసీలకు అండగా నిలిచింది తెదేపాయేనని చెప్పారు. ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

భర్త వేధింపులు తాళలేక.. ఆరిన ఇంటి దీపం..!

మండపేట, న్యూస్‌టుడే: ‘అమ్మా.. పండగ పూట నువ్వు వేసిన కొత్త దుస్తులు చూసి ఎంతో మురిసిపోయాం.. మాకు ఇష్టమైన పిండి వంటలు వండి పెట్టావు. ఈ సంక్రాంతి మాకు ఎంతో మధురానుభూతిని మిగిల్చింది అనుకునేలోపే తీరని విషాదం మిగిల్చావు. మమ్మల్ని వదిలి.. మృత్యు ఒడికి చేరావు.. మరి మాకు ఎవరమ్మా ఆప్యాయతలు పంచేది..? గోరుముద్దలు తినిపించేది..?’’ అంటూ ఆ చిన్నారుల రోదన చూపరులను కంటతడి పెట్టించింది. భర్త వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన మండపేటలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు.. పిఠాపురానికి చెందిన **భారతి** (25), మండపేటలో సైదిలుపేటకు చెందిన ఫొటోగ్రాఫర్ కానూరి శ్రీనివాసరావు ప్రేమించుకున్నారు. పెద్దల సమక్షంలో 2019 జూన్ 11న వివాహం చేసుకున్నారు. వీరికి ఆరాధ్య (4) మదీన (2) సంతానం ఉన్నారు. పెళ్లయినా కొన్నాళ్ల నుంచి శ్రీనివాసరావు మద్యం మత్తులో భారతిని శారీరకంగా మానసికంగా వేధించడం ప్రారంభించాడు. ఇతడికి భారతి అత్తామామలు కూడా వత్తాసు పలుకుతున్నారు. ఆమెతోపాటు, పిల్లలను తీసుకెళ్లండంటూ ఈ నెల 12న పుట్టింటి వారికి శ్రీనివాసరావు ఫోన్ చేశాడు. భారతి పిఠాపురం వచ్చినప్పటి నుంచి మళ్లీ ఫోను చేసి మండపేటకు రమ్మని బెదిరించడం ప్రారంభించాడు. 14న శ్రీనివాసరావు పిఠాపురం వచ్చి ఆమెను మండపేట తీసుకెళ్లాడు. తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడి, ఆస్పత్రిలో ఉందంటూ 17న అర్ధరాత్రి శ్రీనివాస్ తమ్ముడు సురేంద్ర తమకు ఫోన్ చేశాడని భారతి తల్లి వాపోయారు. ఆమె మృతిపై అనుమానాలు ఉన్నాయని ఆరోపించారు. కేసు దర్యాప్తు చేస్తున్న ఎస్సై రాము మాట్లాడుతూ భార్య ఆత్మహత్యకు పాల్పడటంతో శ్రీనివాస్ కూడా ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడని తెలిపారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడన్నారు. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

గుర్తు తెలియని వాహనం ఢీ.. చికిత్స పొందుతూ మృతి

చినబాబు (పాతచిత్రం)

తొండంగి, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలై చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలివీ.. ఎ.కొత్తపల్లి గ్రామానికి చెందిన అల్లూరి చినబాబు (65) బ్యాండ్‌మేళా వృత్తితో జీవిస్తున్నారు. వృత్తిలో భాగంగా శనివారం బిక్కవోలుకు చెందిన బ్యాండ్ మేళా బృందంతో కోటనందూరులో జరుగుతున్న జాతరకు క్లారినెట్ వాయించేందుకు వెళ్లారు. ఆదివారం తెల్లవారుజామున అక్కడ నుంచి స్వగ్రామానికి వస్తూ గోపాలపట్నం హైవే వద్ద ఉన్న వంతెనపై దిగి హైవే దాటుతుండగా అన్నవరం నుంచి తుని వెళ్లే గుర్తు తెలియని వాహనం చినబాబును ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలయ్యాయి. అటుగా వెళ్లేవారు హైవే వాహనంలో తుని ప్రాంతీయ ఆస్పత్రికి వైద్యం కోసం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. చినబాబుకు కుమార్తె సూర్యదుర్గాలక్ష్మి, కుమారుడు శ్రీను ఉన్నారు. శ్రీను ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జగన్‌మోహన్‌రావు తెలిపారు.

కాకినాడ

సాంకేతిక లోపంతో నిలిచిపోయిన బస్సు

మారేడుమిల్లి, న్యూస్‌టుడే: ఆర్టీసీ బస్సు సాంకేతిక లోపంతో నిలిచిపోవటంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ఆదివారం కాకినాడ డిపోనకు చెందిన ఎక్స్‌ప్రెస్ బస్సు ప్రయాణికులతో భద్రాచలం బయలుదేరింది. 11 గంటల ప్రాంతంలో మారేడుమిల్లి వద్దకు రాగానే సాంకేతిక లోపంతో రహదారిపైనే నిలిచిపోయింది. ఇంజిన్ ఆయిల్ కారి, ముందుకు కదల్లేక మధ్యలోనే ఉండిపోయింది. అదే డిపో నుంచి మధ్యాహ్నం సమయంలో మరో బస్సులో ప్రయాణికులను పంపించారు. రోడ్డు మధ్యలో బస్సు నిలిచిపోవటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ మార్గంలో తరచూ బస్సులు నిలిచిపోతుండటంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.

నేటి నుంచి సంక్రాంతి గానసభలు

గాంధీనగర్: సంగీత విద్వత్సభ వార్షికోత్సవ సంక్రాంతి గానసభలు, మునుగంటి శ్రీరామమూర్తి శతజయంతి మహోత్సవాలను 19వ తేదీ నుంచి 28వ తేదీ వరకూ జరుగుతాయని సంస్థ నిర్వాహకులు తెలిపారు. ప్రతిరోజూ 6.30 నుంచి సూర్యకళామందిరంలో సంగీత కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు

తెలుగు జాతి ఆత్మగౌరవం.. ఎన్టీఆర్

కాకినాడ నగరం, న్యూస్‌టుడే: తెలుగు జాతి ఆత్మగౌరవం ఎన్టీఆర్ అని కాకినాడ నగర ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు అన్నారు. జిల్లా తెదేపా కార్యాలయం వద్ద ఆదివారం ఎన్టీఆర్ వర్ధంతి నిర్వహించారు. విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ పేదల సంక్షేమమే ధ్యేయంగా తెదపాను స్థాపించి 9 నెలలకే అధికారంలోకి తెచ్చిన ఘనత ఎన్టీఆర్‌దేనని పేర్కొన్నారు. ఎమ్మెల్సీలు రాజశేఖరం, పద్మశ్రీ మాట్లాడుతూ ఎన్టీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకుని ప్రస్తుత నాయకులు పనిచేయాలన్నారు. అనంతరం జడ్పీ సెంటర్‌లో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. పార్టీ జిల్లా నాయకులు వాసిరెడ్డి ఏసుదాసు, గదుల సాయిబాబు, ఎంఏ తాజుద్దీన్, గ్రంధి బాబ్జి, పంతాడి రాజు, ఎండీ ఖాన్, ఎస్‌కే రహీం, ఏవీడీ మెంటారావు, డా.చప్పిడి వెంకటేశ్వరరావు, నులుకుర్తి వెంకటేశ్వరరావు, పలివెల లక్ష్మి, నగర తెదేపా అధ్యక్షుడు మల్లిపూడి వీరు, తదితరులు పాల్గొన్నారు.

ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే కొండబాబు, ఎమ్మెల్సీ రాజశేఖరం, మాజీ మంత్రి చిక్కాల తదితరులు

● శాంతినగర్‌లో మాజీ కార్పొరేటర్ సీకోటి అప్పలకొండ నివాసం వద్ద జరిగిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం పాల్గొని పేదలకు చీరలు పంపిణీ చేశారు. జీజీహెచ్ ఎదురుగా అన్నదానం చేశారు. పర్లోవపేట, ప్రేజర్‌పేట, దుమ్ములపేట, జగన్నాథపురం, పాతబస్టాండ్, కామేశ్వరి నగర్, జే.రామారావుపేట తదితర ప్రాంతాల్లో ఎన్టీఆర్ వర్ధంతిని నిర్వహించారు.

కాకినాడ నగరం: స్థానిక సంతచెరువులోని నారా లోకేశ్ యువజన ఫౌండేషన్ కార్యాలయం వద్ద ఆదివారం ఎన్టీఆర్ వర్ధంతిని నిర్వహించారు. ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు, చెరుకూరి సాయిరామ్‌వర్మ, వీర్రాజు చౌదరి, పులి పద్మకుమారి,బత్తుల సూర్యప్రసాద్, తదితరులు ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు. పేదలకు బియ్యాన్ని పంపిణీ చేశారు. అన్నదానం చేశారు.

లోకేశ్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో..

కర్రే ఆధారం.. కదిలితే ప్రమాదం

కాకినాడ ఆర్టీసీ బస్టాండులోని డ్రైవర్ల విశ్రాంతి గదికి వెళ్లే మెట్ల మార్గం ప్రమాదకరంగా మారింది. మెట్లకు ఇరువైపులా ఏర్పాటు చేసిన సిమెంటు జాలీలు రెండు, మూడు చోట్ల ఊడి పడడంతో వెళ్లేందుకు డ్రైవర్లు ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో తాత్కాలికంగా కర్రను మెట్లమార్గం జాలీలకు కట్టారు. అది ఏ మాత్రం తొలగినా ప్రమాదం తప్పదు. డిపో అధికారులు స్పందించి శాశ్వత చర్యలు తీసుకోవాలని డ్రైవర్లు కోరుతున్నారు.
– న్యూస్‌టుడే, సాంబమూర్తినగర్

మురుగు పారేదెలా?

కాకినాడ వైఎస్ఆర్ వంతెన కింద నుంచి రేచర్లపేట రైల్వేగేటుకు వెళ్లే ప్రధాన రహదారి పక్కన పూడిక తీయకపోవడంతో కాలువ అధ్వానంగా దర్శనమిస్తోంది. మురుగు పారే వీలు లేకపోవడంతో దుర్వాసన వెదజల్లుతోందని, దోమలవ్యాప్తి చెంది వ్యాధుల బారిన పడుతున్నామని వాపోతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
– న్యూస్‌టుడే, మసీదు సెంటర్

మేమున్నాం.. మీకు తోడుగా

ఉ॥ 10 - మ॥ 1
మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు:
కాకినాడ నగరం: 80085 74157
సాంబమూర్తినగర్: 91548 46719, మసీదుసెంటర్: 91541 18210
గాంధీనగర్: 80085 74159, బాలాజీచెరువు: 80085 74154

సమస్య: కాలువల తూము ఎత్తు పల్లంగా ఉండడంతో వర్షం పడినప్పుడు నీరు డ్రైనేజీల్లోకి వెళ్లకుండా రోడ్లపైకి చేరుతోంది. బస్టాండు ప్రాంతం, నాగమల్లితోట కూడలి వద్ద రహదారిపై గుంతలు ఏర్పడి రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నాం.
-లక్ష్మీనారాయణ, గొడారిగుంట

సమాధానం: కాలువల్లో నీరు రోడ్లపైకి చేరకుండా చర్యలు తీసుకుంటాం. అవసరమైన చోట మరమ్మతులు, గుంతల పూడ్చివేతపై చర్యలు తీసుకుంటాం. **-డా.పృథ్వీచరణ్, ఎంహెచ్ఓ, నగరపాలకసంస్థ**

సమస్య: కాకినాడ మార్గంలో పైవంతెన సంపంగితోట దగ్గర సీసీ రోడ్డు గుంతలు పడడంతో ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు.
- వెంకట సుబ్బారావు, విశ్రాంతి ఉద్యోగి

సమాధానం: ఆ ప్రాంతాన్ని పరిశీలించి అవసరం మేర మరమ్మతులు చేపడతాం.
- ఇంజినీరింగ్ విభాగం ఏఈ

స్పందనకు వందనం

సందర్శకులకు తాగునీటి సౌకర్యం

కాకినాడ కలెక్టరేట్: స్థానిక గాంధీనగర్ పార్కులో సందర్శకులు, చిన్నారులు, వాకర్స్ సౌకర్యార్థం తూర్పుగేటు వద్ద తాగునీటి కొళాయిని ఏర్పాటు చేశారు. ఈనెల 11న ఈనాడులో 'చారిత్రక ఉద్యానం.. సమస్యలతో సతమతం' శీర్షకతో ప్రచురితమైన కథనానికి నగరపాలక సంస్థ అధికారులు స్పందించి చర్యలు తీసుకున్నారు.

సంక్రాంతి సందర్భంగా కాకినాడ రైల్వేస్టేషన్‌లో ప్రయాణికుల రద్దీ పెరిగింది. ఈ నేపథ్యంలో తోపులాట చోటుచేసుకోకుండా ఆదివారం టౌన్‌స్టేషన్‌లో ఆర్పీఎఫ్ అధికారులు ప్రయాణికులను వరుసలో నిలబెట్టి రైలు ఎక్కించారు. – న్యూస్‌టుడే, సాంబమూర్తినగర్

పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న జేఎన్‌టీయూకే పూర్వ వీసీ మురళీకృష్ణ తదితరులు

'మనో సాంత్వన' పుస్తకాలకు పునాదిరాయి

గాంధీనగర్, న్యూస్‌టుడే: మనోసాంత్వన పేరుతో రూపొందిన మనో చికిత్స వీక్షణా కరదీపిక .. రాబోయే పుస్తకాలకు పునాదిరాయి లాంటిదని వక్తలు పేర్కొన్నారు. మనో విశ్లేషకులు డాక్టర్ వింజరపు జనార్దనం, అద్దేపల్లి ఉదయ భాస్కరరావు, దీక్షితుల సుబ్రహ్మణ్యం, సరిపెల్ల శ్రీరామ చంద్రమూర్తి కలిసి రూపొందించిన మనోసాంత్వన పుస్తకావిష్కరణ సభ రామారావుపేటలోని వేణుగోపాల సంస్కృత ప్రచార సభలో ఆదివారం జరిగింది. ముఖ్య అతిథిగా జేఎన్‌టీయూకే పూర్వపు వీసీ కేవీఎస్‌జీ మురళీకృష్ణ మాట్లాడుతూ విద్యార్థుల మనసు తెలుసుకుని బోధించడం వలన కలిగే సంతోషంతో.. అతడు త్వరగా గ్రహించగలడని వివరించారు. రచయిత్రి, వైద్యనిపుణురాలు డాక్టర్ కాళ్లకూరి శైలజ, గొట్టుముక్కల వేంకట సత్య నరసింహశాస్త్రి, సాహితీ ప్రియులు పాల్గొన్నారు.

రోడ్డుప్రమాదంలో గుర్తుతెలియని యువకుడి మృతి

మసీదుసెంటర్, న్యూస్‌టుడే: సుమారు 25 ఏళ్ల యువకుడు తాళ్లరేవు మండలం చొల్లంగి వద్ద రోడ్డుప్రమాదానికి గురయ్యాడు. స్థానికుల సమాచారంతో అతడిని అంబులెన్స్‌లో ఆదివారం కాకినాడ జీజీహెచ్‌లో చేర్చారు. అతడు చికిత్సపొందుతూ కొద్దిసేపటికే మృతిచెందాడు. యువకుడి పూర్తివివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

జీజీహెచ్ ప్రాంగణంలోని సత్రం వద్ద..

మసీదుసెంటర్, న్యూస్‌టుడే: కాకినాడ జీజీహెచ్ ప్రాంగణంలోని సత్రం వద్ద సుమారు 50 ఏళ్ల వయస్సు గల ఓ వ్యక్తి అపస్మారకస్థితిలో పడి ఉండగా, అతడిని చికిత్స నిమిత్తం ఆదివారం ఉదయం అత్యవసర విభాగానికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. దీనిపై కాకినాడ ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.

పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం

మసీదుసెంటర్, న్యూస్‌టుడే: కాకినాడ డెయిరీఫాంసెంటర్‌కి చెందిన కె.నవీన్‌కుమార్ ఇంటి వద్ద పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతడిని ఆదివారం కుటుంబసభ్యులు జీజీహెచ్‌లో చేర్చారు.

● కాకినాడ ప్రేజరుపేటకు చెందిన 20 ఏళ్ల యువతి ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. చికిత్స నిమిత్తం ఆదివారం జీజీహెచ్‌లో చేర్చారు. ● సామర్లకోట మండలం వీకే రాయపురానికి చెందిన 17 ఏళ్ల బాలుడు వ్యక్తిగత కారణాలతో ఇంటి వద్ద గడ్డిమందు తాగాడు. అతడు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు.

వివాహిత అదృశ్యంపై కేసు

మసీదుసెంటర్, న్యూస్‌టుడే: కాకినాడ ఏటిమొగకి చెందిన వివాహిత(27) ఈ నెల 17న భర్త, కుమార్తె, ఇతర కుటుంబసభ్యులతో కలిసి స్థానిక మెక్లారిన్ మైదానంలోని ఎగ్జిబిషన్‌కి వెళ్లారు. రాత్రి 8.30 గంటలకు వాష్‌రూమ్‌కి వెళ్లిన వివాహిత తిరిగి రాలేదు. చుట్టుపక్కల వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు. భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

సీపీఐ వందేళ్ల వేడుకలకు శ్రేణుల పయనం

గాంధీనగర్, న్యూస్‌టుడే: ఖమ్మంలో నిర్వహిస్తున్న సీపీఐ వందేళ్ల ఆవిర్భావ వేడుకలను జిల్లా నుంచి ఆ పార్టీ శ్రేణులు ఆదివారం బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా సామర్లకోటలో సీపీఐ జిల్లా కార్యదర్శి కామిరెడ్డి బోడకొండ, కాకినాడలో సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్ జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

వివేకానంద సర్కిల్ వద్ద పచ్చదనం పెంచాలి

సాంబమూర్తినగర్, న్యూస్‌టుడే: నగరంలోని పలుచోట్ల గుట్టలుగా పేరుకుపోయిన చెత్తను తొలగించాలని, వివేకానంద సర్కిల్ వద్ద పచ్చదనం పెంచాలని పౌర సంక్షేమ సంఘం కోరింది. జవహర్ వీధిలో ఆదివారం ఆ సంఘ సమావేశం కన్వీనర్ దూసర్లపూడి రమణరాజు అధ్యక్షతన జరిగింది. ఆయన మాట్లాడుతూ బసివిరెడ్డి వారి వీధి, లచ్చిరాజు వీధి, సినిమారోడ్డు, వైఎస్సార్ కూడలి తదితర ప్రాంతాల్లో తరచూ వ్యర్థాల పేరుకుపోతున్నాయన్నారు. పారిశుద్ధ్య నిర్వహణకు తగిన బడ్జెట్ కార్పొరేషన్ కేటాయించాలన్నారు. పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వీధి కమిటీలు ఏర్పాటు చేసి సౌకర్యాల మెరుగుకు ఉద్యమిస్తామన్నారు. సభ్యులు వీరభద్రరావు, నాగేశ్వరరావు, సత్యమూర్తి, భాష్కర్, కిరణ్, నారాయణరావు, రాజేష్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.













(c) eenadu

కాకినాడ గ్రామీణం

• కాకినాడ గ్రామీణం • పెద్దాపురం • పిఠాపురం

అదుపుతప్పితే అపాయమే..

యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ తీరం వద్ద బీచ్ రోడ్డు అంచుభాగం కోతకుగురై ప్రమాదకరంగా మారింది. పల్లిపేట వద్ద కెరటాల తీవ్రత అధికంగా ఉండడంతో రోడ్డు కోతకుగురై సుమారు మూడు అడుగుల లోతు గుంత ఏర్పడింది. ఇక్కడికి వాహనాలపై వచ్చే సందర్శకులు అదుపుతప్పి ప్రమాదాలకు గురవుతున్నారు. డీఈ నరసయ్య చర్యలు తీసుకుంటామన్నారు. – న్యూస్‌టుడే, కొత్తపల్లి

నేడు పీజీఆర్ఎస్

పిఠాపురం: పిఠాపురం పాడా కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమం జరుగుతుందని పీడీ శ్రీనివాసరావు ఆదివారం తెలిపారు.

ఆత్మీయ సమ్మేళనం.. ఆనందనందనం

దుర్గాడలో కలుసుకున్న 2004-2005 బ్యాచ్ విద్యార్థులు

గొల్లప్రోలు: దుర్గాడ జడ్పీ ఉన్నత పాఠశాలలో 2004-2005 సంవత్సరంలో పదో తరగతి చదివిన విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం జరిగింది. నాటి గురువులను సన్మానించారు. ప్రకృతి వ్యవసాయం చేయడంతోపాటు రైతుల్లో చైతన్యం కల్పించి ఆ దిశగా సాగుకు కృషి చేస్తూ పలు అవార్డులు పొందిన మిత్రుడు గుండ్ర శివ చక్రాన్ని చిన్ననాటి స్నేహితులు సన్మానించారు.

ప్రమాదమని తెలిసీ అలుసా..!

పెద్దాపురంలో ఆదివారం ద్విచక్ర వాహనం వెనక ఓ వ్యక్తి కుర్చీల బరువుతో కూర్చుండగా వాహనం నడిపే వ్యక్తి చరవాణి మాట్లాడుతూ నడుపుతున్నాడు. అసలు ద్విచక్ర వాహనంపై ఇలా పట్టుకుని వెళ్లడం, చరవాణి మాట్లాడటం నేరమని తెలిసి కూడా ఈ విధంగా ప్రాణాలతో చెలగాటం ఆడటం ఎంతవరకు భావ్యమో ఆలోచించాలని చూసిన వారు అనుకున్నారు. – న్యూస్‌టుడే, పెద్దాపురం

భలే పసందు విందు

సంక్రాంతికి వచ్చిన అల్లుడికి అత్తారింటి దగ్గర జరిగే మర్యాద అంతా ఇంతా కాదు. ముఖ్యంగా గోదావరి జిల్లాలో కాస్త ఎక్కువగానే అభిమానం చూపిస్తారు. పిఠాపురం బొజ్జావారితోటలోని సింగిరెడ్డి శ్రీమన్నారాయణ, శాంతి దంపతులు కాకినాడలోని ఇంద్రపాలేనికి చెందిన అల్లుడు రాజశేఖర్‌కు సంక్రాంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా ఆదివారం 77 రకాల వంటలతో విందు ఇచ్చారు. కుమార్తె నాగలక్ష్మితో కలిసి అల్లుడు విందు స్వీకరించగా సంతోషించారు. – న్యూస్‌టుడే, పిఠాపురం

ఈ వెలుగులెందుకు..?

గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో వీధి దీపాలు నిరంతరం వెలుగుతుండడంతో విద్యుత్తు బిల్లులు అధికమై ప్రజాధనం వృథా అవుతోంది. రాత్రిపూట మాత్రమే వెలగాల్సిన వీధి దీపాలు పగటిపూట దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. దీనిపై అడగ్గా పరిశీలిస్తామని ఉప ఎంపీడీవో కుమార్ తెలిపారు. – న్యూస్‌టుడే, గొల్లప్రోలు

ప్రత్యేక పూజలు

అలంకరణలో శ్రీపాదవల్లభుడు

సూర్యనారాయణ స్వామి

పిఠాపురం: శ్రీపాదవల్లభ ఆలయంలో సంక్రాంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా భక్తులు పోటెత్తారు. ఆదివారం అర్చకులు అభిషేకాలు నిర్వహించారు. ఈవో సౌజన్య పాల్గొన్నారు.

పెదపూడి: జి.మామిడాడ ఉషాపద్మినిఛాయ సమేత సూర్యనారాయణ స్వామికి పుష్య మాసం చివరి ఆదివారం కావడంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పోటీలు.. విజేతలకు బహుమతులు

కరప: జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు తలాటం హరీష్ సంక్రాంతి క్రికెట్ టోర్నమెంట్‌లో ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌కు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వేళంగి-గురజనాపల్లి జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో వేళంగి జట్టు విజయం సాధించింది. డా.సూర్యారావు, డా.స్వరూప్, ఆర్‌ఐ మాచరరావు, పోలిశెట్టి నారయ్య, నక్కా వీరభద్రరావు, శ్రీను, భీమ్ తదితరులు పాల్గొన్నారు. ● గొల్లప్రోలు: గొల్లప్రోలులో మార్నింగ్ క్రికెటర్స్ ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి క్రికెట్ పోటీల్లో పిఠాపురానికి చెందిన సురేష్ లెవెన్స్ ఆదివారం ఫైనల్స్‌లో గెలిచింది. దాతలు గొల్లపల్లి బాబి, కడారి తమ్మయ్యనాయుడు, సత్యనారాయణ, జనసేన నాయకులు పాల్గొన్నారు. పట్టణ స్థాయిలో నిర్వహించిన బ్యాడ్మింటన్ పోటీల్లో డబుల్స్ విభాగంలో కొత్త భువనతేజ, గాజుల శ్రీనివాస్ జట్టు విన్నర్‌గా నిలిచింది. చిన్నారి సురేష్, రమణ రన్నర్‌గా నిలిచారు. పడాల దుర్గాజీ, పడాల కన్నారావు, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

గొల్లప్రోలు: విజేతలతో నిర్వాహకులు

వేళంగి జట్టుకు ట్రోఫీ అందిస్తున్న హరీష్

గొల్లప్రోలు: విజేత జట్టుకు జ్ఞాపిక ఇస్తున్న బాబి తదితరులు

ఎన్టీఆర్‌కు ప్రజల్లో సుస్థిర స్థానం

సర్పవరం(కరప): ప్రజలే దేవుళ్లు.. సమాజమే దేవాలయంగా భావించి, తెలుగువారి కీర్తిని దశదిశలా వ్యాపింపజేసిన మహనీయుడు ఎన్టీఆర్ అని ఎమ్మెల్యే కొండబాబు, ఎమ్మెల్సీ రాజశేఖరం కొనియాడారు. మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, తెదేపా రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి ఏసుదాసుతో కలిసి ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని ఆదివారం సర్పవరం జంక్షన్‌లోని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. సర్పవరంలో ఎమ్మెల్సీ పద్మశ్రీ, కొవ్వాడలో తెదేపా నియోజక వర్గ కో-కోర్డినేటర్ ప్రభాకర్ తెదేపా నాయకులతో కలిసి ఎన్టీఆర్‌కు నివాళి అర్పించారు. ● సామర్లకోట: పట్టణ తెదేపా అధ్యక్షుడు బదుగు శ్రీకాంత్ ఆధ్వర్యంలో మున్సిపల్ సెంటర్‌లోని పొట్టిశ్రీరాములు పార్కులో ఎన్టీఆర్ విగ్రహం వద్ద నివాళి అర్పించారు. రుగాగార్, [illegible], జగదీష్‌మోహన్, కుమారస్వామి, శ్రీనివాసు పాల్గొన్నారు. ● పెద్దాపురం: నల్లమిల్లి మహేశ్వరెడ్డి పెద్దాపురంలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ● పిఠాపురం: మాజీ ఎమ్మెల్యే వర్మ పిఠాపురంలోని తెదేపా కార్యాలయం, ఇందిరానగర్, ఉప్పాడసెంటర్, మిరపకాయలవీధి, విరవాడ, కుమారపురం తదితర ప్రాంతాల్లో ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి, నివాళులర్పించారు. ● పెద్దాపురం: తెదేపా వ్యవస్థాపకుడు, దివంగత ఎన్టీఆర్ ఆశయాల సాధనకు పాటుపడాలని ఎమ్మెల్యే చినరాజప్ప పిలుపునిచ్చారు. ఆదివారం పెద్దాపురంలో ఎన్టీఆర్ వర్ధంతి సభ జరిగింది. తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాజాసూరిబాబురాజు, కాకినాడ జిల్లా ఉపాధ్యక్షుడు రంగనాగ్, పట్టణ అధ్యక్షుడు సత్యనారాయణ, రాజు, చిన్ని, మూర్తి, శ్రీనుబాబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ● గొల్లప్రోలు: తెదేపా గొల్లప్రోలు పట్టణ అధ్యక్షుడు గుండ్ర సుబ్బారావు నివాళి అర్పించారు. సత్యనారాయణ, మాణిక్యం, శ్రీనివాస్, నాగేశ్వరరావు, తాటిపర్తిలో సన్యాసిరావు పాల్గొన్నారు.

సర్పవరం జంక్షన్‌లోని విగ్రహం వద్ద ఎమ్మెల్యే కొండబాబు, ఎమ్మెల్సీ రాజశేఖరం, మాజీ మంత్రి చిక్కాల

పిఠాపురంలో నివాళి అర్పిస్తున్న వర్మ తదితరులు

పెద్దాపురం: నివాళి అర్పిస్తున్న ఎమ్మెల్యే చినరాజప్ప

పేదలకు సంక్షేమ ప్రదాత..

తాళ్లరేవు: ఎన్టీఆర్ సంక్షేమం, అభివృద్ధి ఫలాలను పేదలకు అందించిన మహోన్నత వ్యక్తి అని ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు అన్నారు. ఇంజరం తెదేపా గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి నిర్వహించారు. తెదేపా కార్యకర్త శీలం అంజి ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేసిన దుప్పట్లు, పండ్లు పేదలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా అందించారు.

ఇంజరంలో పేదలకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే బుచ్చిబాబు

ఆలయంలో అన్నదానం

పెద్దాపురం: పెద్దాపురం పట్టణంలోని జగ్గంపేట దారిలో ఉన్న సత్తెమ్మతల్లి జాతర మహోత్సవాల ముగింపు సందర్భంగా ఆదివారం పట్టణానికి చెందిన భక్తులకు అన్నదానం నిర్వహించారు.

ప్రయాణికులకు ఇక్కట్లు

మారేడుమిల్లి: కాకినాడ డిపో ఎక్స్‌ప్రెస్ బస్సు ఆదివారం ప్రయాణికులతో భద్రాచలం బయలుదేరింది. ఉదయం 11 గంటల ప్రాంతంలో మారేడుమిల్లి వద్ద సాంకేతిక లోపంతో రహదారిపైనే నిలిచిపోయింది. మరో బస్సు ఎక్కించే వరకు ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.

జనరల్ నోటీసు

మహారాజశ్రీ సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) వారి కోర్టులో : పిఠాపురం

Creditor I.P. 15/2025

Between:
Manda Venkata Reddy ... Petitioner
And
1) Gubbala Suramma,
2) Gubbala Nukaratnam
3) Sabbarapu Suryanarayana ... Respondents

పై నెంబరు క్రెడిటార్ ఇన్సాల్వెన్సీ పిటిషన్ 1 మరియు 2 రెస్పాండెంట్స్ పిటిషనర్‌కు మరియు ఇతరులకు చెల్లించవలసిన బకాయిలను ఎగవేయు దురుద్దేశముతో ది.25-07-2025న 2వ రెస్పాండెంట్ 3వ రెస్పాండెంట్ పేరున క్రయ దస్తావేజు సృష్టించియున్నారు. కావున పిటిషనర్ 1 మరియు 2 రెస్పాండెంట్స్ నుండి రావలసిన బకాయిలకు ఆ దస్తావేజు బైండ్ చేయదని, కావున అఫీషియల్ రిసీవర్‌ను నియమించి ఆస్తిని స్వాధీనపర్చుకుని ఆ దస్తావేజును రద్దుపర్చవలసిందిగా పై కోర్టు వారిని కోరి ప్రార్థించుచూ పిటిషనర్ పై నెంబరు గల పిటిషన్ దాఖలు చేసినారు. కావున ఈ నెంబరు పిటిషన్‌పై ఎవరికైనా ఎటువంటి ఆక్షేపణలు ఉన్నచో ది 22-01-2026న ఉదయం గం॥10:30 ని॥లకు పై కోర్టు వారి ఎదుట హాజరయ్యి మీ ఆక్షేపణలు తెలియజేసుకోవలసిందిగా ఇందుమూలంగా తెలియజేయడమైనది.

ఈ ప్రకటన శ్రీ కోర్టు వారి ఆర్డర్ ప్రకారం జారీ చేయబడినది.

పి.వి.ఎస్.ఆర్.మూర్తి, అడ్వకేట్
పిఠాపురం, డో.నెం. 4-2-133, కుచివారి వీధి
Dt. 18-01-2026. పిఠాపురం, Cell: 9848006149

ఇక చీకటితో చింత లేదు..

– న్యూస్‌టుడే, పిఠాపురం

పిఠాపురం పురపాలక సంఘం పరిధిలోని వార్డుల్లో విద్యుత్తు వ్యవస్థ మెరుగుకు చర్యలు చేపట్టారు. కొంతకాలంగా దీపాలు వెలగకపోవడం, స్తంభాలు లేక రాత్రి వేళల్లో చీకట్లు అలముకుంటున్నాయి. ఈ సమస్యపై కౌన్సిలర్లు ఆయా సమావేశాల్లో అధికారులను నిలదీస్తుండేవారు. వైకాపా హయాంలో సక్రమంగా నిధులు మంజూరు చేయక సమస్యను పరిష్కరించలేకపోయారు. కూటమి ప్రభుత్వ హయాంలో విద్యుత్తు దీపాల వ్యవస్థను చక్కదిద్దారు. పది రోజులుగా ప్రతి వీధిలో ముఖ్యమైన కూడళ్లలో పెద్దపెద్ద ఎల్‌ఈడీ దీపాలు వేశారు. కాకినాడ రోడ్డు, కచేరిపేట, మోహన్‌నగర్, విద్యుత్తునగర్, డ్రైవర్స్‌కాలనీ, బొజ్జవారితోట, అగ్రహారం, సీతయ్యగారి తోట, మంగాయమ్మరావుపేట, తారకరామానగర్, వైఎస్సార్ గార్డెన్స్, జగ్గయ్యచెరువు తదితర ప్రాంతాల్లోని ముఖ్యమైన కూడళ్లలో దీపాలు ఏర్పాటు చేస్తున్నారు. దాంతో సంక్రాంతి సందర్భంగా ఆయా వీధుల్లో వెలుగులు నిండాయి. పార్కుల్లో సైతం దీపాలు ఏర్పాటు చేశారు. జాతీయ రహదారిపై విరవాడ రోడ్డు, భీమ్‌నగర్, బి.ప్రత్తిపాడు కూడళ్లలో స్తంభాలతోపాటు దీపాలు ఏర్పాటు చేశారు. దాంతో ఆ మార్గంలో రాకపోకలకు ఇబ్బందుల్లేకుండా ప్రయాణం సాగిస్తున్నారు.

మోహన్‌నగర్‌లో దీపం ఏర్పాటు

ఇదీ పరిస్థితి

మొత్తం వార్డులు: 30
నిధులు: రూ.10 లక్షలు
మొత్తం దీపాలు: 180

వీధుల్లో వెలుగులు నింపేలా..

పురపాలిక నిధులతో వీధుల్లో విద్యుత్తు వ్యవస్థను చక్కదిద్దాం. అవసరమైన కూడళ్లలో అక్కడి కౌన్సిలర్లు, ప్రజల సూచనల మేరకు ఎల్‌ఈడీ దీపాలు పెట్టాం. గతంలో దీపాలకు మరమ్మతులు చేయక చీకట్లలో ప్రజలు ఇబ్బందులు పడేవారు. మరిన్ని చోట్లకూడా దీపాలు ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేస్తాం. – అభిలాష్, పురపాలిక ఏఈ

తీరంలో పర్యాటకుల సందడి

సర్పవరం(కరప): కాకినాడ గ్రామీణం సూర్యారావుపేట వద్ద బీచ్‌లో సందర్శకుల సందడి నెలకొంది. సంక్రాంతి సెలవుల ఆఖరు రోజు, అందునా ఆదివారం కావడంతో భారీగా పర్యాటకులు తరలివచ్చారు. మెరైన్ పోలీసులు భద్రతాచర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్లను, పడవలను రక్షణగా ఉంచారు.

గురువులకు సత్కారం.. సరదాల సంగమం

తాళ్లరేవు: స్థానిక నామన వెంకాయమ్మ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో 1997-98లో పదో తరగతి చదివిన విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం జరిగింది. అప్పట్లో చదువు చెప్పిన ఉపాధ్యాయులను సత్కరించారు. అనంతరం తమ చిన్ననాటి సంగతులు గుర్తు చేసుకుంటూ సాయంత్రం వరకు సరదాగా గడిపారు. తాము చదివిన పాఠశాలకు సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని చెప్పారు.

తాళ్లరేవు జడ్పీ ఉన్నత పాఠశాలలో..

మేమున్నాం.. మీకు తోడుగా

ఉ॥ 10 - మ॥ 1 మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు: కాకినాడ గ్రామీణం: 80085 74325 పెద్దాపురం: 80085 74198, పిఠాపురం: 80085 65544

సమస్య: ఉప్పాడ పంచాయతీ సూరాడపేటలో మురుగు కాలువ పూడికతో మూసుకుపోయింది. – స్థానికులు

పరిష్కారం: పంచాయతీ కార్యదర్శి నాగన్నదొర సిబ్బందిని పంపి పూడిక తీయించారు. – న్యూస్‌టుడే, కొత్తపల్లి

సమస్య: చేబ్రోలు ఈబీసీకాలనీలో వ్యర్థాలతో కాలువ పూడి మురుగు కదలక ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. – స్థానికులు

పరిష్కారం: డిప్యూటీ ఎంపీడీవో కుమార్ పారిశుద్ధ్య సిబ్బందితో కాలువలో పూడిక తొలగించారు. – న్యూస్‌టుడే, గొల్లప్రోలు

సమస్య: యండమూరు ఎస్సీపేటలో పగటి సమయంలో వీధి దీపాలు వెలుగుతుండటంతో విద్యుత్తు వృథా అవుతోంది. – కృష్ణ

పరిష్కారం: ఏఈ ఈశ్వర్‌ప్రసాద్‌కు చెప్పగా పంచాయతీ సిబ్బందితో చర్యలు తీసుకున్నారు. – న్యూస్‌టుడే, కరప











(c) eenadu

తుని

• తుని • ప్రత్తిపాడు • జగ్గంపేట

నాలుగు తరాల ఆనందోత్సవం

శంఖవరం, న్యూస్‌టుడే: మండలంలోని కత్తిపూడి గ్రామానికి చెందిన ఊరుకుట్టి రాములు, నూకాలమ్మ దంపతులకు చెందిన నాలుగు తరాల కుటుంబసభ్యులు ఆదివారం కలిశారు. తమ తోటలో నాలుగు తరాల వారంతా కలిసి సందడి చేసి రోజంతా ఆనందంగా గడిపారు. అందరూ కలిసి భోజనాలు చేసి కుటుంబ విషయాలు పంచుకున్నారు. నాలుగు తరాలకు చెందిన 65 మంది ఈ కలయికలో పాల్గొన్నారు.

30 ఏళ్ల తరువాత కలయిక

శంఖవరంలో కలిసిన పూర్వ విద్యార్థులు

శంఖవరం, న్యూస్‌టుడే: అప్పుడే పదోతరగతి చదివి మూడు దశాబ్దాలు గడిచాయా అంటూ ఒకరికొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. శంఖవరంలోని 1995 లో 'పది' చదివిన వారు ఆదివారం పాఠశాల వేదికగా ఒక్కటయ్యారు. గురువులను సత్కరిస్తూ ఆలనాటి గుర్తులను పంచుకున్నారు. సహపంక్తి భోజనాలు చేశారు. రోజు మొత్తం సందడిగా గడిపారు.

మేమున్నాం.. మీకు తోడుగా

ఉ॥ 10 - మ॥ 1 మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు: తుని: 9100020946, ప్రత్తిపాడు: 98669 62946 జగ్గంపేట: 80086 22066

పుంతదారి బాగు చేయాలి

సమస్య: మండలంలోని కొంతంగి నుంచి వజ్రకూటం వెళ్లే పుంతదారి బాగు చేయాలి – అప్పారావు, రైతు, కొంతంగి.

సమాధానం: గ్రామం నుంచి వజ్రకూటం వరకు ఉన్న రహదారికి సంబంధించి అభివృద్ధి పరచడానికి నివేదిక సిద్ధం చేసి ఉన్నతాధికారులకు నివేదించాం. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తాం. – సుధాకర్, కార్యదర్శి, కొంతంగి. న్యూస్‌టుడే, శంఖవరం.

'అల్లిపూడి ఘటన'పై చురుగ్గా దర్యాప్తు

అల్లిపూడిలో వివరాలు సేకరిస్తున్న సీఐ చెన్నకేశవరావు

కోటనందూరు: సంచలనం రేకెత్తించిన అల్లిపూడి ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. తెదేపా కార్యకర్త లాలం బంగారయ్య మృతి చెందిన విషయమై ఇప్పటికే 11 మందిపై కేసు నమోదు చేశారు. ఈఘటనపై తుని గ్రామీణ సీఐ చెన్నకేశవరావు ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు. గ్రామస్థులు, బాధిత పక్షం నుంచి వివరాలు సేకరించే పనిలో యంత్రాంగం నిమగ్నమైంది. ఘటనకు దారి తీసిన పరిస్థితులు, కారణాలపైనా ఆరా తీస్తున్నారు. అల్లిపూడి గ్రామంలో కదలికలను పరిశీలిస్తూనే.. పోలీసులు పహారా కాస్తున్నారు.

'సార్లంక బాధితులకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలి'

రౌతులపూడి: సార్లంకలో వైకాపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి ముద్రగడ గిరిబాబు ఆధ్వర్యంలో ఆదివారం ఆ పార్టీ నాయకులు పర్యటించి బాధితులతో మాట్లాడారు. బాధితులకు పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని వైకాపా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా డిమాండ్ చేశారు. ఉపప్రణాళికా ప్రాంతంలో మైనింగ్ జరుగుతోందని, వారి సాయంతోనైనా సరే బాధితులకు మేలు చేయాలన్నారు. అల్లిపూడి ఘటనపై విలేకర్లు రాజాను స్పందించమనగా... ఏం జరిగిందనేది పోలీసులు చూసుకుంటారన్నారు. బాధితులకు దాడిశెట్టి రాజా రూ.10 వేలు చొప్పున, ముదునూరి మురళీరాజు రూ.5 వేలు చొప్పున ఆర్థిక సాయం, దుస్తులు అందించారు. మాజీ ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మి శివకుమారి, వాసిరెడ్డి జమీలు, గొల్లు చిన్నదివాణం, చింతకాయల సత్యనారాయణ, వాసిరెడ్డి భాస్కరబాబు తదితరులు పర్యటనలో పాల్గొన్నారు. ● సార్లంక బాధితులకు ఆదివారం సర్వేయర్ వినీత దంపతులు దుస్తులు, చాపలను, పులి మధు నిత్యావసర సరకులను అందజేశారు.

వృద్ధులకు చీరలు, పండ్లు పంపిణీ

తుని పట్టణం, న్యూస్‌టుడే: సంక్రాంతిని పురస్కరించుకుని తుని పట్టణంలోని ఉప్పరిగూడెం కొత్తకాలనీలో 100 మంది పేద వృద్ధ మహిళలకు చీరలు, పండ్లు పంపిణీ చేశామని 'అమ్మ మనసు ఛారిటబుల్ ట్రస్టు' ప్రతినిధి డీవీవీఎన్ లక్ష్మీ తెలిపారు. ప్రతి ఏటా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు. కార్యక్రమంలో డి.పవన్‌చంద్ర చైతన్య, కుందెం సత్యనారాయణ, శివరామకృష్ణ, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.

రూ.లక్షల వ్యయం.. స్వచ్ఛత మాయం

న్యూస్‌టుడే –ప్రత్తిపాడు, ఏలేశ్వరం

తుప్పు పడుతున్న వాహనాలు

ఎర్రవరంలో హెచ్చరికను పట్టించుకోని వైనం

కేంద్రప్రభుత్వం 'స్వచ్ఛ సంకల్పం' కింద గ్రామాలకు సమకూర్చిన మూడు చక్రాల వాహనాలను గత వైకాపా పాలనలో నిర్లక్ష్యం చేశారు. ఒక్కో వాహనానికి రూ.25 వేలు వెచ్చించి వాహనాలను ప్రతి పంచాయతీకి సమకూర్చారు. ఇచ్చిన వాహనాలను వాడకపోవడంతో మూడేళ్లలోనే నిరుపయోగంగా మారాయి. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో చెత్త సేకరణకు ఇచ్చిన 200 లకు పైగా వాహనాలను అక్కరకు రాకపోవడం వల్ల వాటిపై వెచ్చించిన రూ.60 లక్షలు వృథా అయ్యాయి. వీధుల్లో తిప్పి చెత్తను సేకరించకుండానే సరైన నిర్వహణ లేక తుప్పు పట్టాయి.

మారని తీరు..

ప్రతి పంచాయతీలో డంపింగ్ యార్డులు నిర్మించి వ్యర్థాల నిర్వహణపై దృష్టి పెట్టడం లేదు. గతంలో చేపట్టిన నిర్మాణాలను పూర్తిచేయించి వినియోగంలోకి తేలేకపోతున్నారు. ధర్మవరం, ఉత్తరకంచి, లింగంపర్తి తదితర ఆరు చోట్ల ఈ కేంద్రాలు పనిచేస్తుండగా సంపద సృష్టిలో ఆదర్శంగా నిలవలేకపోతున్నాయి. ప్రత్తిపాడులో పోలవరం కాలువగట్టు, చెరువు గట్టు వెంబడి చెత్త పోస్తున్నారు. ఎర్రవరంలో పంచాయతీల హెచ్చరికను ఖాతరు చేయకుండా రోడ్డు పక్కనే పోగెడుతున్నారు. కత్తిపూడిలో ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రం ఉన్నా.. హైవే వెంబడే వేస్తున్నారు. శరభవరంలో ఆరేళ్ల కిందట నిర్మించిన షెడ్డును ఆకతాయిలు ఇష్టానుసారం వాడుతున్నారు. గ్రామాల్లో టన్ను నుంచి 5 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతున్నా ఊరి మొదట్లోనే దర్శనం ఇవ్వడం తప్ప చెత్త సేకరణ అక్కడక్కడ మినహా ప్రహసనంగానే ఉంది.

స్వచ్ఛ రథంతో మార్పు రావాలి

గతంలో రేషన్ పంపిణీకి ఇచ్చిన వాహనాన్ని స్వచ్ఛ రథంగా తయారు చేసి పొడి చెత్తను సేకరించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. నెలలో గ్రామానికి రెండు రోజులు కేటాయించి పొడి వ్యర్థాలను ఈ రథం సేకరిస్తుంది. గ్రామాల్లో పాత సామాన్లు సేకరిస్తూ తిరిగే వాహనాల మాదిరే స్వచ్ఛ రథం ఇంటింటి ప్లాస్టిక్, గాజు సీసాలకు తీసుకుని నిత్యావసరాలను అందజేస్తుంది. ప్రత్తిపాడు మండలంలో మార్చి నెలాఖరుకు ఈ రథాన్ని సిద్ధం చేస్తామని ఎంపీడీవో ఎంవీఆర్ కుమార్‌బాబు తెలిపారు. ప్లాస్టిక్ వ్యర్థాలను ఎక్కడికక్కడ పారేయకుండా ఈ రథం ద్వారా పల్లె శుభ్రతకు దోహదపడుతుందన్నారు. స్వచ్ఛ రథం నిర్వహించే వారికి నెలకు రూ.25వేలు ఇస్తారన్నారు.

పెదశంకర్లపూడిలోని వెంకన్నదొర చెరువు

వలస పక్షుల విడిది.. నిర్వహణ తీరిది..!

న్యూస్‌టుడే–ప్రత్తిపాడు

పెదశంకర్లపూడిలోని వెంకన్నదొర చెరువు ఇది. మండలంలోని మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టు సుబ్బారెడ్డిసాగర్ జలాలను ఏటి కాలువ ద్వారా అందుకుని దిగువన ఉన్న ఆరు చెరువులకు సరఫరా చేయాల్సిన తటాకం ఇది. మండలంలో వలస పక్షులు వచ్చే ఏకైక కొలను ఇదే. ఏడాది పొడవునా జలకళతో ఉండే ఈ చెరువు నిర్వహణపై శ్రద్ధ కానరావడం లేదు. ఉపాధి పనులు చేయించడానికో, మట్టి తవ్వకాలతో తప్ప విలువైన నీటి వనరుగా గుర్తించడం లేదు. జమ్మి గడ్డి కమ్మేసి, పొర్లుగోడ వద్ద నీరు పారే అడ్డంకులతో అస్తవ్యస్తంగా తయారైంది. నియోజకవర్గంలో 50 ఎకరాల పైబడి విస్తీర్ణం ఉన్న చెరువుల్లో ఇదొకటి. గత వేసవిలో యంత్రాలతో మట్టి తవ్వకాలు చేస్తుంటే వలస పక్షుల ఆవాసాలు చెదిరిపోతాయని గ్రామస్థులు కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. నీటి నిల్వ పెంచేలా, పారుదల వ్యవస్థ పక్కాగా నిలపడంతో పాటు చేపల పెంపకానికి, వలస పక్షుల ఆతిథ్యానికి వేదికగా నిలపడంలో ప్రత్యేక దృష్టిపెట్టాలని రైతులు, పరిసర గ్రామాల ప్రజలు కోరుతున్నారు. వెంకన్నదొర చెరువు కింద నేరుగా 500 ఎకరాలు పైబడి సాగవుతుండగా పెదశంకర్లపూడి నుంచి ప్రత్తిపాడు వరకూ నీటి వనరుల గొలుసుకట్టును తరతరాలుగా కాపాడుతున్న చెరువు ఇదే.

సమసమాజ స్థాపనే ఎన్టీఆర్ లక్ష్యం

తుని గ్రామీణం, ప్రత్తిపాడు, తుని, ఏలేశ్వరం, కోటనందూరు, రౌతులపూడి, తొండంగి, జగ్గంపేట గ్రామీణం, గండేపల్లి, కిర్లంపూడి, న్యూస్‌టుడే: పేదరికం లేని సమసమాజ స్థాపన తెదేపా వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామారావు లక్ష్యమని ఆ దిశగా పార్టీ పని చేస్తుందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా తేటగుంట పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ● తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అని ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ అన్నారు. ఖాదీబోర్డు వైస్ ఛైర్మన్ కొమ్ముల కన్నబాబు, వెంకట్రావు, జంకల పకీర్ తదితరులతో కలిసి పెదశంకర్లపూడిలోని తన కార్యాలయంలో ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు. ● ఎన్టీఆర్ ఆశయ సాధనకు ఐక్యంగా కృషిచేస్తామని తెదేపా జిల్లా ఉపాధ్యక్షుడు యినుగంటి సత్యనారాయణ, పురపాలక ఛైర్‌పర్సన్ నార్ల భువన సుందరి అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా పట్టణంలోని గర్ల్స్ హైస్కూలు, గొల్లప్పారావు సెంటర్, కొత్తపేట, జీఎన్‌టీరోడ్డు తదితర ప్రాంతాల్లోని ఎన్టీఆర్ విగ్రహాలకు నాయకులు ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం మిఠాయిలు, పండ్లు పంచారు. సాయినగర్ కూటమి కార్యాలయంలో 30 మంది నాయకులు, కార్యకర్తలు రక్తదానం చేశారు. ● చినశంకర్లపూడి, వి.కొత్తూరు, ఎస్.అన్నవరం, కాకరాపల్లి, రౌతులపూడి, తొండంగి మండలం ఏవీ నగరంలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. నాయకులు మిరియాల శ్రీను, ఏలూరు సర్పంచి సత్యనారాయణ, ఏలేశ్వరం ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి, కౌన్సిలర్లు బొదిరెడ్డి గోపి, మూది నారాయణస్వామి, పార్టీ అధ్యక్షుడు పెదబాబు తదితరులు పాల్గొన్నారు.



చినశంకర్లపూడిలో విగ్రహానికి పూలమాల వేస్తున్న తెదేపా నాయకులు

తునిలో రక్తదానం చేస్తున్న నాయకులు



తేటగుంటలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేస్తున్న యనమల

జగ్గంపేటలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పిస్తున్న ఎమ్మెల్యే నెహ్రూ

పెదశంకర్లపూడిలో ప్రజాదర్బార్

వినతిపత్రాలు తీసుకుంటున్న ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ

ప్రత్తిపాడు, న్యూస్‌టుడే: మండలంలోని పెదశంకర్లపూడిలోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ప్రజాదర్బార్ నిర్వహించారు. నాయకులు తమ గ్రామాల్లోని సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు. ప్రతి అర్జీని పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. రహదారులు అన్నింటినీ అభివృద్ధి చేయడంతో పాటు ప్రతి గ్రామంలో మౌలిక వసతులు మెరుగుపడేలా నిధులు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర ఖాదీబోర్డు వైస్ ఛైర్మన్ కొమ్ముల కన్నబాబు, సర్పంచులు అమరాది వెంకట్రావు, మంతిన వెంకటరమణ, సీనియర్ తెదేపా నేత పకీర్ తదితరులు పాల్గొన్నారు.

తపాలా కార్యాలయం విలీనం

తుని, న్యూస్‌టుడే: పట్టణంలోని కొత్తపేట మార్కెట్‌యార్డు ఆవరణలోని తపాలాశాఖ కార్యాలయం ప్రధాన పోస్టాఫీసులోకి విలీనం అయ్యిందని పోస్టు మాస్టర్ నాగరాజు తెలిపారు. ఇకపై అక్కడ సేవలు వినియోగించుకునే వారు పురపాలక సంఘ కార్యాలయం వద్ద ఉన్న ప్రధాన తపాలా కార్యాలయానికి రావాలని విజ్ఞప్తి చేశారు. సిబ్బంది కొరత, నిర్వహణ ఖర్చులు తగ్గించుకునే క్రమంలో భాగంగా తపాలాశాఖ విలీన ప్రక్రియ చేపడుతోంది.

సరదా సరే... ప్రమాదం జరిగితే...

పండగ నేపథ్యంలో తల్లిదండ్రులతో వివిధ ఆలయాలకు, పర్యాటక ప్రాంతాలకు వెళ్తున్న చిన్నారులు సరదా కోసం నిబంధనలు విరుద్ధంగా సాగించే ప్రయాణాలు ప్రమాదాలు చోటు చేసుకుంటే తీరని దుఖంగా ముటకట్టుకోవల్సిన పరిస్థితి ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఆదివారం తలుపులమ్మ అమ్మవారి లోవ దేవస్థానానికి గూడ్సు ఆటోపై ఎక్కిన చిన్నారులు ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నప్పటికి అక్కడ ఉన్న పోలీసులు పట్టించుకోకపోవడం గమనార్హం. – న్యూస్‌టుడే, తుని గ్రామీణం

పట్టుతప్పితే ప్రమాదమే

జగపతినగరం కొత్తపేటలోని అరుంధతి కాలనీకి వెళ్లే రోడ్డు చెంతన ఉన్న సిమెంట్ విద్యుత్తు స్తంభం శిథిల స్థితిలో ఉంది. మూడు రోడ్ల కూడలికి సమీపంలో ఉన్న ఈ స్తంభం మధ్యలో విరిగిపోయి ఇళ్లను ఆనుకుని ఉండడంతో ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనని నివాసితులు ఆందోళన చెందుతున్నారు. ట్రాన్స్‌కో అధికారులు స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, కిర్లంపూడి

రోడ్డు వేయండి సారూ

గండేపల్లి నుంచి కె.గోపాలపురం వరకు సుమారు 7 కి.మీ ర.భ.శాఖ రోడ్డు ఉంది. కె.గోపాలపురం గ్రామస్థులు గండేపల్లి వెళ్లాలంటే ఎన్టీ.రాజాపురం మీదుగా వెళ్లాలి. ఆ రోడ్డు గుంతలతో, కంకర పైకి లేచి ఉండడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా ఈ రోడ్డు వేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలని వారు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, గండేపల్లి

శునకాల స్వైరవిహారం

తొండంగిలో శునకాలు పెరిగాయి. స్వైర విహారం ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. దీంతో రోజురోజుకు కుక్కకాటు బాధితులు పెరుగుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, తొండంగి

నేడు పీజీఆర్ఎస్

పిఠాపురం: పిఠాపురం పాడా కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమం జరుగుతుందని పీడీ శ్రీనివాసరావు ఆదివారం తెలిపారు.

పట్టణాల్లోనూ ఉపాధి హామీ పనులు కల్పించాలి

గాంధీనగర్, న్యూస్‌టుడే: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని, పట్టణాల్లోనూ ఉపాధి హామీ పనులు కల్పించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం నగర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి కచేరిపేట, పాతబస్టాండ్ ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. నగర కమిటీ సభ్యుడు కె.సత్తిరాజు, కన్వీనర్ పలివెల వీరబాబు, సభ్యులు పాల్గొన్నారు.

గాయపడ్డ వ్యక్తికి కొనసాగుతున్న చికిత్స

తొండంగి, న్యూస్‌టుడే: ఎ.కొత్తపల్లిలో తెదేపా- వైకాపా వర్గీయుల మధ్య జరిగిన ఘటనలో గాయపడిన నామాల రామకృష్ణ (గోపి)కి తుని ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతుంది. ఈ ఘటనపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. గ్రామానికి చెందిన తెదేపా నాయకులు వనపర్తి రాజా, రమేష్, గోవిందు, సోము రమణ తదితరులు ఆదివారం తుని వెళ్లి గోపి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.

రోడ్డుప్రమాదంలో గుర్తుతెలియని యువకుడు మృతి

మసీదుసెంటర్, న్యూస్‌టుడే: సుమారు 25 ఏళ్ల యువకుడు తాళ్లరేవు మండలం చొల్లంగి వద్ద రోడ్డుప్రమాదానికి గురయ్యాడు. అతడిని స్థానికుల సమాచారంతో అంబులెన్స్‌లో ఆదివారం కాకినాడ జీజీహెచ్‌లో చేర్చారు. అతడు చికిత్సపొందుతూ కొద్దిసేపటికే మృతిచెందాడు. యువకుడి పూర్తివివరాలు తెలియాల్సి ఉందని పోలీసలు తెలిపారు.

జీజీహెచ్ ప్రాంగణంలోని సత్రం వద్ద..

మసీదుసెంటర్, న్యూస్‌టుడే: కాకినాడ జీజీహెచ్ ప్రాంగణంలోని సత్రం వద్ద సుమారు 50 ఏళ్ల వయస్సు గల ఓ వ్యక్తి అపస్మారకస్థితిలో పడి ఉండగా, అతడిని చికిత్స నిమిత్తం ఆదివారం ఉదయం అత్యవసర విభాగానికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. దీనిపై కాకినాడ ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.

పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం

మసీదుసెంటర్, న్యూస్‌టుడే: కాకినాడ డెయిరీఫాంసెంటర్‌కి చెందిన కె.నవీన్‌కుమార్ ఇంటి వద్ద పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతడిని ఆదివారం కుటుంబసభ్యులు జీజీహెచ్‌లో చేర్చారు.

● కాకినాడ ప్రేజరుపేటకు చెందిన 20 ఏళ్ల యువతి ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అతడిని చికిత్సనిమిత్తం ఆదివారం జీజీహెచ్‌లో చేర్చారు. ● సామర్లకోట మండలం వీకేరాయపురానికి చెందిన 17 ఏళ్ల బాలుడు వ్యక్తిగత కారణాలతో ఇంటి వద్ద గడ్డిమందు తాగాడు. అతడిని కుటుంబసభ్యులు జీజీహెచ్‌లో చేర్చారు.

ఘనంగా సత్యదేవుని రథ సేవ

ఆధ్యాత్మికం

అన్నవరం: సత్యదేవుని రథ సేవ ఆదివారం ఘనంగా జరిగింది. ప్రతి వారం నిర్వహించే సేవలో భాగంగా స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను రథంపై ఆశీనులను చేసి అర్చకులు పూజలు చేశారు. వేదమంత్రోచ్చరణ, మంగళవాయిద్యాలతో ఆలయ ప్రాకారం చుట్టూ ఊరేగించారు. అమావాస్య సందర్భంగా వనదుర్గ అమ్మవారి ఆలయంలో ప్రత్యంగిర హోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

రౌతులపూడి: బలరామపురంలో పాదాలమ్మ, మరిడమ్మ తల్లి ఆలయాల్లో ఆదివారం ప్రత్యేక హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని భజన బృందాల ఆధ్వర్యంలో సప్తాహ మహోత్సవం ప్రారంభించారు. ఈనెల 25 వరకూ 168 గంటల పాటు భక్తి గీతాలాపన, భజనలు ఆలయ ప్రాంగణంలో జరగనున్నాయి.

దుర్గమ్మని దర్శించుకునేందుకు వేచిఉన్న భక్తులు

దుర్గమ్మ తోటకు పోటెత్తిన భక్తులు

గండేపల్లి: మురారి శివారున ఉన్న వేప చెట్టులో స్వయంభూగా వేంచేసిన దుర్గమ్మ అమ్మవారి తోటకు ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు వచ్చి దర్శించుకున్నారు. పండగ తర్వాత మొదటి ఆదివారం కావడంతో భక్తుల తాకిడి ఎక్కువైంది. దీంతో ట్రాఫిక్ వల్ల ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎస్సై శివ నాగబాబు నియంత్రణ చర్యలు తీసుకున్నారు.

ప్రత్యేక పూజలు



అలంకరణలో శ్రీపాదవల్లభుడు

పిఠాపురం: శ్రీపాదవల్లభ ఆలయంలో సంక్రాంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా భక్తులు పోటెత్తారు. ఆదివారం అర్చకులు అభిషేకాలు నిర్వహించారు. ఆలయ కమిటీ భక్తులకు తీర్థప్రసాదాలను అందజేసింది. ఈవో సౌజన్య పాల్గొన్నారు.

పెదపూడి: జి.మామిడాడ ఉషాపద్మినిచాయ సమేత సూర్యనారాయణ స్వామికి పుష్యమాసం చివరి ఆదివారం కావడంతో పూజలు చేశారు. భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు

సూర్యనారాయణ స్వామి

తీరంలో పర్యాటకుల సందడి

సర్పవరం(కరప): కాకినాడ గ్రామీణం సూర్యారావుపేట వద్ద బీచ్‌లో సందర్శకుల సందడి నెలకొంది. సంక్రాంతి సెలవుల ఆఖరు రోజు కావడంతో భారీగా పర్యాటకులు తరలివచ్చారు. మెరైన్ పోలీసులు భద్రత చర్యలు చేపట్టారు.

శిక్షణ శిబిరంలో పాల్గొన్న క్యాడెట్లు

ముగిసిన ఎన్‌సీసీ శిక్షణ శిబిరం

గండేపల్లి: సూరంపాలెం ఆదిత్య కళాశాలలో గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఎన్‌సీసీ శిక్షణ శిబిరం ఆదివారంతో ముగిసినట్లు కమాండింగ్ అధికారి మహ్మద్ ఆసీఫ్ అన్నారు. ఆయన మాట్లాడుతూ క్యాడెట్లకు ఫైరింగ్, వ్యాయామం, రోడ్డు భద్రత, అగ్ని ప్రమాదాలు తదితర అంశాలపై శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. మేజర్ శ్రీనివాసరావు, ఆదిత్య డిప్యూటీ ప్రోఛాన్సలర్ శ్రీనివాసరెడ్డి, ఎన్‌సీసీ క్యాడెట్లు పాల్గొన్నారు.

'మనో సాంత్వన' పుస్తకాలకు పునాదిరాయి

గాంధీనగర్, న్యూస్‌టుడే: మనోసాంత్వన పేరుతో రూపొందిన మనో చికిత్స వీక్షణా కరదీపిక .. రాబోయే పుస్తకాలకు పునాదిరాయి లాంటిదని వక్తలు పేర్కొన్నారు. మనో విశ్లేషకులు డాక్టర్ వింజరపు జనార్దనం, అద్దేపల్లి ఉదయ భాస్కరరావు, దీక్షితుల సుబ్రహ్మణ్యం, సరిపెల్ల శ్రీరామ చంద్రమూర్తి కలిసి రూపొందించిన మనోసాంత్వన పుస్తకావిష్కరణ సభ రామారావుపేటలోని వేణుగోపాల సంస్కృత ప్రచార సభలో ఆదివారం జరిగింది. ముఖ్య అతిథిగా జేఎన్‌టీయూకే పూర్వపు వీసీ కేవీఎస్‌జీ మురళీకృష్ణ మాట్లాడుతూ విద్యార్థుల మనసు తెలుసుకుని బోధించడం వలన కలిగే సంతోషంతో.. అతడు త్వరగా గ్రహించగలడని వివరించారు. రచయిత్రి, వైద్యనిపుణురాలు డాక్టర్ కాళ్లకూరి శైలజ, గొట్టుముక్కల వేంకట సత్య నరసింహశాస్త్రి, సాహితీ ప్రియులు పాల్గొన్నారు.

నేటి నుంచి సంగీత కార్యక్రమాలు

గాంధీనగర్, న్యూస్‌టుడే: సంగీత విద్వత్సభ వార్షికోత్సవ సంక్రాంతి గానసభలు, మునుగంటి శ్రీరామమూర్తి శతజయంతి మహోత్సవాలను 19వ తేదీ నుంచి 28వ తేదీ వరకూ జరుగుతాయని సంస్థ నిర్వాహకులు తెలిపారు. ప్రతిరోజూ 6.30 నుంచి సూర్యకళామందిరంలో సంగీత కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు

లక్ష్యం.. సారా రహితం

ఏడాదిలో 401 కేసుల్లో 284 మంది అరెస్టు

న్యూస్‌టుడే, తుని గ్రామీణం.

నాటుసారా ప్రాణాలకు ముప్పు. దీంతో కుటుంబాలు ఛిన్నాభిన్నమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో నాటుసారా రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అబ్కారిశాఖ అధికారులు ప్రత్యేక ప్రణాళికతో ముందడుగు వేస్తున్నారు. నాటుసారా విక్రయించినా, తయారు చేసిన వారిపై ప్రత్యేక దృష్టిసారించి వారిపై కఠినమైన చర్యలు తీసుకునేందుకు వెనకడుగు వేసే ప్రసక్తేలేదని సంబంధిత అధికారులు హెచ్చరించడంతోపాటు ఆ మేరకు విస్తృత దాడులు చేస్తూ నివారణ చర్యలు చేపట్టడం విశేషం.

ఏడాది వ్యవధిలో..

తుని అబ్కారిస్టేషన్ పరిధిలో ఉన్న తుని, తొండంగి, కోటనందూరు, రౌతులపూడి మండల పరిధిలో ఒక వైపు సముద్రం, మరో వైపు తూర్పు కనుములు, మరో పక్క దట్టమైన అటవీప్రాంత కావడంతో సారా తయారిదారులకు అనుగుణంగా ఉంది. దీంతో స్థానిక నాయకుల అండదండలతో తయారీదారులు యథేచ్ఛగా బట్టీలు నిర్వహించి నాటు సారా విక్రయిస్తూ జేబులు నింపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక చర్యలతో ఈ ప్రాంతాలను సారా రహిత మండలాలుగా తీర్చిదిద్దేందుకు ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నారు. గడిచిన ఏడాదిలో 401 కేసులు నమోదు చేసి 284 మందిని అరెస్టు చేసి కోర్టుకు అప్పగించారు. ఈ కేసుల్లో సుమారు 2,310 లీటర్ల సాటుసారాను స్వాధీనం చేసుకొన్నారు. దీంతోనాటు సారా తయారీలో వాడే సుమారు 2,07,790 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసినట్లు తుని అబ్కారిస్టేషన్ సీఐ పట్టాభి తెలిపారు.

(c) eenadu

స్వామి, అమ్మవార్లకు విశేష పూజలు

కమనీయం.. పుష్పోత్సవం

● శ్రీశైలంలో ముగిసిన సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే : శ్రీశైల మహాక్షేత్రంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ఆదివారం వైభవంగా ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా రాత్రి 7 గంటలకు పార్వతీ సమేత మల్లికార్జునస్వామివారు అశ్వ వాహనంపై కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు. అక్కమహాదేవి అలంకార మండపంలో ఆలయ ఉత్సవం జరిపారు. ఈవో ఎం.శ్రీనివాసరావు దంపతులు, ధర్మకర్తలు పాల్గొని కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం అలంకార మండపంలో ఉత్సవమూర్తులకు నేత్రశోభితంగా పుష్పోత్సవం జరిగింది. అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజలు చేసి మంగళహారతులు ఇచ్చారు. పుష్పోత్సవం ముగిసిన తర్వాత అద్దాల మండపంలోని వెండి పల్లకిలో స్వామి, అమ్మవార్లకు శయనోత్సవం, ఏకాంత సేవ నిర్వహించి ఉత్సవాలకు ముగింపు పలికారు.

ఉత్సవమూర్తులకు కూష్మాండ హారతి ఇస్తున్న దేవస్థానం ఈవో శ్రీనివాసరావు

కలెక్టరేట్ ఎదుట ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పిస్తున్న కృష్ణమ్మ, కేఈ ప్రభాకర్, సోమిశెట్టి తదితరులు

ఎన్టీఆర్ ఆశయ సాధనకు కృషి

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే : నందమూరి తారక రామారావు ఆశయ సాధనే లక్ష్యంగా సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి లోకేశ్ కృషి చేస్తున్నారని కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ తెదేపా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ పేర్కొన్నారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఎన్టీఆర్ వర్ధంతి నిర్వహించారు. కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ తెదేపా ప్రధాన కార్యదర్శి పూల నాగరాజు, కుడా ఛైర్మన్, తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, మాజీ మంత్రి, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కేఈ ప్రభాకర్, రాష్ట్ర కార్యదర్శి వై.నాగేశ్వరరావు యాదవ్, నగర అధ్యక్షుడు రవికుమార్ పాల్గొన్నారు. కార్యాలయంలోని ఎన్టీఆర్ ప్రతిమకు, ఆవరణలోని ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. కలెక్టరేట్ ఎదుట ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.

పల్లె ప్రాణాలతో జలగాటం

■ పథకాల నిర్వహణలో జడ్పీ నిర్లక్ష్యం

కర్నూలు నగరం (జడ్పీ), న్యూస్‌టుడే : గ్రామీణ ప్రజలకు తాగునీరు అందించే సమగ్ర రక్షిత మంచినీటి పథకాల (సీపీడబ్ల్యూఎస్) నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకొనేందుకు జడ్పీ ప్రయత్నిస్తోంది. సొంత ఆదాయ వనరులు సమకూర్చుకోలేని జడ్పీ పాలకవర్గం.. తాగునీటి పథకాల నిర్వహణ నిధులన్నీ ప్రభుత్వమే భరించాలని మొండికేస్తోంది.

పగిడ్యాలలోని సమగ్ర రక్షిత మంచినీటి పథకం

ఉమ్మడి జిల్లాలో 17 లక్షల మందికిపైగా గ్రామీణ ప్రజలకు తాగునీరు అందిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఏటా రూ.48 కోట్ల వరకు అవసరం ఉంది. ఏటా ఆర్థిక సంఘం నిధుల ద్వారా రూ.25 కోట్లు మాత్రమే వస్తోంది. 2025-26లో 15వ ఆర్థిక సంఘం ద్వారా తొలి విడతలో రూ.8.72 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. రెండో విడతలోనూ అంతే రానుంది. ఏటా రూ.7.56 కోట్ల నిధులకు కోత పడటంతో నిర్వహణ చేయలేమని జడ్పీ నిస్సహాయత వ్యక్తం చేస్తోంది.

అధ్వానంగా ఫిల్టర్‌బెడ్లు

☛ ఉమ్మడి జిల్లాలో 59 సీపీడబ్ల్యూఎస్ పథకాలకు సంబంధించి ఫిల్టర్‌బెడ్ల స్థానంలో కొత్తవి ఏర్పాటుకు రూ.5.89 కోట్లు అవసరమని రెండు నెలల కిందటే ప్రభుత్వానికి జడ్పీ నివేదించింది. 25-30 ఏళ్ల కిందటివి కావడంతో అధ్వాన స్థితికి చేరుకున్నాయని.. ఫిల్టర్లు పనిచేయడం లేదని విన్నవించింది.

☛ ఉమ్మడి కర్నూలు జిల్లాలో సీపీడబ్ల్యూఎస్ పరిధిలోని 25 ఎస్ఎస్ ట్యాంకుల మరమ్మతులు తదితరాలకు సంబంధించి సుమారు రూ.16.88 కోట్ల నిధులు అవసరమని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపారు.

ప్రభుత్వం ఆదుకునేలా..

జడ్పీ పరిస్థితులు, ఆర్థిక సంఘం నిధుల్లో కోత తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్న కూటమి ప్రభుత్వం సీపీడబ్ల్యూఎస్ పథకాల విషయంలో ఆదుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. నిధుల్లో ఎంత శాతం కోత పడుతోంది, ఎంత అవసరమన్న వివరాలను పంచాయతీరాజ్ కమిషనరేట్ కార్యాలయానికి పంపాలని ఆదేశాలు అందాయి. ఈ మేరకు జడ్పీ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రూ.25 కోట్లకు బదులు రూ.17.44 కోట్లు మాత్రమే రానుండటంతో ఏటా రూ.7.56 కోట్ల వరకు కోత పడుతుందని, ఏటా పథకాలకు భారీగా నిధులు అవసరమవుతాయని నివేదిక తయారు చేస్తున్నారు.

☛ ప్రస్తుతం రూ.25 లక్షల మేర నిర్వహణ వ్యయం దాటిన పథకాలకు ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. జిల్లాలో 59 పథకాలకుగాను ఒక్కటి మాత్రమే రూ.25 లక్షల లోపు నిర్వహణ వ్యయం ఉంది.

సీపీడబ్ల్యూఎస్ పథకాలు : 59 | వీటి పరిధిలోని గ్రామాలు : 695 | లబ్ధి పొందేవారి సంఖ్య : 17.75 లక్షలు | ఏటా ఎంత అవసరం : రూ.48 కోట్లు

ఊరు మాయం.. ఆంజనేయుడే సాక్ష్యం

హొళగుంద మండల కేంద్ర శివారులోని అగ్రహారంలో ఆంజనేయస్వామి ఒక్కడే మిగిలారు. దశాబ్దాల కిందట హొళగుంద, ముద్దటమాగి గ్రామాల మధ్య అగ్రహారం అనే గ్రామంలో ప్రజలు జీవనం సాగించేవారు. వీరంతా ఒకే సామాజిక కులానికి చెందినవారే. శతాబ్దాల కిందట వ్యాధులు ప్రబలడం.. ఇతర సమస్యలతో గ్రామాన్ని వదిలేసి హొళగుంద లోని దిడ్డి కాలనీలో నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. దీంతో అగ్రహారంలో కేవలం ఆంజనేయ స్వామి ఆలయం మాత్రమే మిగిలింది. కాలక్రమేణా నివాసాలు నేలమట్టం కావడంతో అక్కడ పంటలు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. శ్రావణ మాసంలో మూడో శనివారం తనువు బిందె సేవ, కార్తిక మాసం మూడో శనివారం దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు. – న్యూస్‌టుడే, హాలహర్వి

రాకెట్ వేగం.. సందీప్ సొంతం

నంద్యాల పట్టణంలోని కేవీఆర్ క్వార్టర్స్‌కు చెందిన సందీప్ కుమార్ ఇంజినీరింగ్ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. అతనికి మొదటి నుంచి క్రీడలంటే ఎనలేని మక్కువ. ఏడో తరగతి చదివే సమయంలోనే నంది సైపుల బ్యాడ్మింటన్ అకాడమీలో శిక్షణ తీసుకున్నాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడలేదు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో జరిగిన షటిల్ బ్యాడ్మింటన్ పోటీల్లో ప్రతిభ చాటారు. 2024లో అక్టోబరులో చెన్నైలో నిర్వహించిన సౌత్‌జోన్ పోటీల్లో రాణించాడు. గతేడాది జూన్‌లో తిరుపతిలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రశంసా పత్రం అందుకున్నాడు. అదే ఏడాది జులైలో నంద్యాలలో జరిగిన జిల్లా స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ డబుల్స్‌లో విజేతగా నిలిచి బంగారు పతకం సాధించాడు. ఈ ఏడాది జనవరి 3 నుంచి 6వ తేదీ వరకు విజయవాడలో జరిగిన పోటీల్లో రాణించాడు. సందీప్ కుమార్ మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయి పోటీల్లో రాణించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. – న్యూస్‌టుడే, నంద్యాల పాత పట్టణం

నేడు డయల్ యువర్ ఎస్ఈ

కర్నూలు వెంకటరమణ కాలనీ : విద్యుత్తు వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఈనెల 19న డయల్ యువర్ ఎస్ఈ నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం 8.30-9.30 గంటల మధ్యలో 7382614308 నంబరుకు ఫోన్‌చేసి సమస్యలను ఎస్ఈ ఆర్.ప్రదీప్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.

శిక్షణతో భరోసా.. ఉపాధితో ఆసరా

● గ్రామీణ నిరుద్యోగ యువతకు చేయూత

“గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతకు వివిధ కోర్సుల్లో శిక్షణ ఇచ్చి వారి ఉపాధికి బాటలు వేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ్ కౌశల్ యోజన (డీడీయూజీకేవై) కింద సొసైటీ ఫర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ అండ్ ఎంటర్‌ప్రైజ్ డెవలప్‌మెంట్ ఇన్ ఏపీ (సీడాప్) సంస్థ ఆధ్వర్యంలో శిక్షణకు శ్రీకారం చుట్టింది. ఈనెల 1వ తేదీ నుంచి డీడీయూజీకేవై 2.0 ప్రారంభించారు. ప్రస్తుత జాబ్ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా వివిధ కోర్సుల్లో శిక్షణ ఇవ్వడంతోపాటు స్పోకెన్ ఇంగ్లిష్, కంప్యూటర్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ నేర్పిస్తారు. ప్రతి కోర్సులో కనీసం 90 రోజుల పాటు రెసిడెన్షియల్ విధానంలో శిక్షణ ఇస్తారు. ఉచిత వసతి కల్పిస్తారు. ఇందుకోసం ఒక్కో విద్యార్థిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు ఖర్చు చేస్తున్నాయి.

– న్యూస్‌టుడే, కర్నూలు సచివాలయం

శిక్షణ పొందుతున్న నిరుద్యోగులు

అర్హులెవరు..

18-35 ఏళ్ల వయసున్నవారు శిక్షణకు అర్హులు. గ్రామీణ ప్రాంతాల్లోని పొదుపు మహిళల పిల్లలు, ఉపాధిహామీ పథకం జాబ్‌కార్డు కలిగిన కుటుంబాల పిల్లలను ఎంపిక చేస్తారు. పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్ చదివిన వారికి వివిధ రంగాల్లో శిక్షణ ఇస్తారు.

ఉద్యోగాలూ చూపుతారు

శిక్షణ అనంతరం పరీక్షలు నిర్వహించి ధ్రువపత్రాలు అందిస్తారు. ఆ తర్వాత వారికి ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ఏజెన్సీలదే. క్యాంపస్ ప్లేస్‌మెంట్ ద్వారా హైదరాబాద్, బెంగళూరులోని కంపెనీల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు.

ఎవరిని సంప్రదించాలి

శిక్షణను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని డీఆర్డీఏ పీడీ రమణారెడ్డి సూచించారు. ఆసక్తి కలవారు సంబంధిత కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు సీడాప్ జాబ్స్ మేనేజర్ అశోక్ (87124 95518)ను సంప్రదించవచ్చని తెలిపారు.

విద్యార్హతలకనుగుణంగా..

- 8వ తరగతి విద్యార్హతతోనే హార్డ్‌వేర్ అసెంబుల్ ఆపరేటర్, ఆటోమోటివ్ అసెంబుల్ అసిస్టెంట్ తదితర కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఇంటర్, పాలిటెక్నిక్ పూర్తయినవారు.. రూఫ్ టాప్ సోలార్ గ్రిడ్ జూనియర్ ఇంజినీర్ కోర్సులు నేర్చుకోవచ్చు.
- పది చదివినవారికి ఆరోగ్య రంగంలో హోమ్ హెల్త్ ఎయిడ్, టెలికాంలో బ్రాడ్‌బ్యాండ్ టెక్నీషియన్, కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ తదితరాల్లో శిక్షణ ఇస్తారు. జూనియర్ సాఫ్ట్‌వేర్ డెవలపర్, గ్రీన్ ఎనర్జీలో సోలార్ పీవీ ఇన్‌స్టాలర్, సోలార్ ప్యానెల్ ఇన్‌స్టలేషన్ టెక్నీషియన్‌గా శిక్షణ ఇస్తారు.

505 మందికి అవకాశం

- కర్నూలు బి.తాండ్రపాడులోని డీఆర్డీఏ డీటీడీసీ శిక్షణ కేంద్రంలో రిటైల్ రంగంలో 60 మంది యువతకు శిక్షణ ఇవ్వనున్నారు. నగరంలోని అమ్మ హాస్పిటల్ వద్దనున్న ఎక్సాల్ట్ సాఫ్ట్ సొల్యూషన్స్ సెంటర్‌లో టెలికాం రంగంలో 105 మంది, డాక్టర్స్ కాలనీలోని సన్ స్కిల్స్ శిక్షణ కేంద్రంలో హెల్త్‌కేర్ రంగంలో 70 మంది, సీతారామ్ నగర్‌లోని మార్గ్ శిక్షణ కేంద్రంలో రిటైల్ రంగంలో 140 మందికి కలిపి మొత్తం 375 మంది నిరుద్యోగ యువతకు శిక్షణ ఇస్తారు.
- నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలోని కేకే ఎడ్యుకేషన్ సొసైటీ కేంద్రంలో టెలికాం రంగంలో 70 మందికి, డోన్‌లో ఆరా సొసైటీ ఆధ్వర్యంలో సోలార్ టెక్నీషియన్ కోర్సులో 60 మందికి శిక్షణ ఇస్తారు.

బతుకులు.. గుల్లబారుతున్నాయ్

గత ప్రభుత్వ హయాంలో ఎన్నికలకు ముందు చిప్పగిరి-దౌల్తాపురం రహదారి పనులను రూ.8 కోట్లతో ప్రారంభించారు. నిధులు రాకపోవడంతో గుత్తేదారుడు కంకర పరిచి మధ్యలోనే పనులు ఆపేశారు. ఫలితంగా ఈ రహదారిపై ప్రయాణం నరకప్రాయంగా మారింది. చివరికి దౌల్తాపురం, నంచర్ల ప్రజలు చుట్టూ తిరిగి రావాల్సి వస్తోంది. దీనికితోడు ఆయా ప్రాంతాలకు బస్సులు నడవడం లేదు. చివరికి ఆటోల్లో రాను పోను రూ.150 వెచ్చించాల్సి వస్తోందని పలువురు పేర్కొంటున్నారు. కూటమి ప్రభుత్వం స్పందించి నిధులు మంజూరు చేయాలని విన్నవిస్తున్నారు. – న్యూస్‌టుడే, చిప్పగిరి

ఒనగూడుతోంది

● పేదల సొంతింటి కల సాకారం

పట్టణ పేదల సొంతింటి కల సాకారానికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వైకాపా ప్రభుత్వ హయాంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని లబ్ధిదారులకు తూతూమంత్రంగా సాయం అందించారు. ఫలితంగా చాలామంది గృహ నిర్మాణాలకు ఆసక్తి చూపలేదు. ప్రస్తుతం వీరిని ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

– న్యూస్‌టుడే, కర్నూలు సచివాలయం

సర్వే పూర్తి చేసి..

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టణ ప్రాంతాల్లో సొంత స్థలాల్లో ఇళ్లు నిర్మించుకునేవారికి బీఎల్‌సీ కింద ఒక్కో ఇంటికి రూ.2.50 లక్షల సాయం ప్రకటించింది. గృహాలు నిర్మించుకునేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారు. సొంత స్థలాల్లో నిర్మించుకునేవారికి 2024-25 సంవత్సరానికిగాను ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అర్బన్-2.0 కింద గతేడాది జూన్‌లో సర్వే చేపట్టారు. సెప్టెంబరులో పీఎంఏవై అర్బన్ 2.0 కింద ఇళ్లు మంజూరు చేశారు.

లబ్ధిదారులకు ఇబ్బందులు

నంద్యాల జిల్లాకు 2,231 గృహాలు కేటాయించారు. నంద్యాల పట్టణంతోపాటు ఆళ్లగడ్డ, డోన్, ఆత్మకూరు, నందికొట్కూరు, బేతంచెర్ల మున్సిపాలిటీల పరిధిలో 2,209 ఇళ్లు మంజూరు చేయగా.. 609 మంది నిర్మాణాలు ప్రారంభించారు. 50 బిల్లులు మాత్రమే అప్‌లోడ్ చేయగా ఒక్కరికి కూడా మంజూరు కాలేదు. బేస్‌మెంటు బిల్లులు అప్‌లోడ్ చేసేదాకా నిర్మాణాలు చేపట్టొద్దని సిబ్బంది చెబుతుండటంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు.

● ఎప్పటికప్పుడు బిల్లులు ఇచ్చేలా చొరవ తీసుకుంటే నిర్మాణాలు ముందుకు సాగుతాయని పలువురు పేర్కొంటున్నారు.

ఉమ్మడి జిల్లాలో పీఎంఏవై అర్బన్ 2.0 కింద ఇళ్ల మంజూరు.. నిర్మాణాలు

జిల్లా	కేటాయించిన గృహాలు	మంజూరైనవి	నిర్మాణాలు మొదలైనవి	బిల్లులు పెట్టినవి
కర్నూలు	2,725	2,688	655	160
నంద్యాల	2,231	2,209	609	50

కల్లూరు వద్ద నిర్మాణంలో ఉన్న ఇల్లు

రూ.2.50 లక్షల మంజూరు

పీఎంఏవై అర్బన్ 2.0 ద్వారా ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.2.50 లక్షల చొప్పున ఇస్తారు. ఇందులో కేంద్రం వాటా రూ.1.50 లక్షలు, రాష్ట్రం వాటా రూ.లక్ష. గత ప్రభుత్వం రూ.1.80 లక్షలు మాత్రమే ఇచ్చేది. దీనికితోడు బిల్లులు సరిగా చెల్లించక చాలామంది అప్పులపాలయ్యారు.

ఆసక్తి చూపుతున్నా..

కర్నూలు జిల్లాలో 2,725 గృహాలు కేటాయించగా.. అందులో 2,688 మంజూరు చేశారు. ఇప్పటివరకు 655 మంది నిర్మాణాలు ప్రారంభించారు. లబ్ధిదారులకు సంబంధించి బేస్‌మెంట్ బిల్లులను అప్‌లోడ్ చేయడంలో గృహ నిర్మాణ శాఖ అధికారులు వెనుకబడ్డారు. ఇంటి నిర్మాణాన్ని జియో ట్యాగింగ్ చేయడంతోపాటు హౌసింగ్ వర్క్ ఇన్‌స్పెక్టర్, సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్, హౌసింగ్ ఏఈ కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాతే బిల్లులు అప్‌లోడ్ చేస్తున్నారు. ఈ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. జిల్లాలో 160 ఇళ్లకు సంబంధించిన బిల్లులు మాత్రమే అప్‌లోడ్ చేశారు.

నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే : కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డా.ఎ.సిరి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నట్లు చెప్పారు. జిల్లా కేంద్రంతోపాటు అన్ని మండల కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయాలు, డివిజన్ స్థాయిలోనూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరుగుతుందని, ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.

ఆనకట్ట.. పనులకు అడ్డుకట్ట

■ ముందుకు సాగని నిర్మాణాలు

గోనెగండ్ల: జిల్లాలో పశ్చిమ ప్రాంత జీవనాడైన గాజులదిన్నె సంజీవయ్య సాగర్ ప్రాజెక్టు పనులు ముందుకు సాగడం లేదు. దీని కింద వేలాది ఎకరాల ఆయకట్టు ఉంది. జలాశయం ఆధునికీకరణ పేరుతో గత ప్రభుత్వం హడావుడి చేసింది. నిధుల విడుదలలో నిర్లక్ష్యం చేసింది.



పేరు: గాజులదిన్నె సంజీవయ్య సాగర్ ప్రాజెక్టు
ఆయకట్టు: 24 వేల ఎకరాలు
తాగునీటి పథకాలు: డోన్, పత్తికొండ, కృష్ణగిరి, కర్నూలు
సాగునీరు అందే మండలాలు: గోనెగండ్ల, కోడుమూరు, కృష్ణగిరి
ఆనకట్ట పొడవు: 4 కి.మీ.
ఎత్తు: 9.50 మీటర్లు

బిల్లులు మంజూరుకాక..

గాజులదిన్నె ప్రాజెక్టుపై కోడుమూరు, పత్తికొండ, డోన్, ఆలూరు, కర్నూలు, ఎమ్మిగనూరు నియోజకవర్గాలు ఆధారపడ్డాయి. దీని సామర్థ్యం 4.5 టీఎంసీలు కాగా గత ప్రభుత్వం 5.5 టీఎంసీలకు పెంచింది. ఆనకట్ట ఎత్తు పనులకు నిధులు మంజూరు చేసింది. అప్పట్లో అడ్డదిడ్డంగా చేపట్టి వదిలేశారు. బిల్లులు రాకపోవడంతో గుత్తేదారుడు రెండుసార్లు పనులు ఆపేశారు. కూటమి ప్రభుత్వం కొంత మేర పనులు చేయించింది. బిల్లులు మంజూరు కాకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదు.

రూ.135 కోట్లు కేటాయించినా..

గత ప్రభుత్వ హయాంలో రూ.135 కోట్లతో ఆధునికీకరణ పనులు చేపట్టారు. ఆనకట్ట నిర్మాణంతోపాటు గేట్లు, రైతులకు పరిహారం అందించేలా నిర్ణయించారు. జలాశయం లోపల రాతి పరుపు నిర్వహించారు. చాలాచోట్ల అసంపూర్తిగా వదిలేశారు. ఆరు క్రస్టు గేట్లలో మొదటి, రెండో దానికి స్టాప్ లాక్ గేట్లు, రోప్ తదితరాలు చేపట్టాల్సి ఉంది.

● గతేడాది వర్షాకాలంలో వరద వచ్చే ప్రమాదముందని ఊహించిన అధికారులు గుత్తేదారుడిపై ఒత్తిడి పెంచి 3, 4, 5 గేట్లకు మరమ్మతులు చేయించారు. కాగా అసంపూర్తి పనులతో సమస్యలు ఎదురవుతున్నాయి. డ్యాంలో నీటి నిల్వ పూర్తిస్థాయిలో ఉండటంతో సీపేజ్ అధికంగా ఉంది.

“ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రూ.92 కోట్లతో ప్రతిపాదనలు పంపాం. ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే పనులు ప్రారంభమవుతాయి. గతంలో పనిచేసిన గుత్తేదారుడికి రూ.27 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి” అని ప్రాజెక్టు డీఈ సుబ్బరాయుడు చెప్పారు.

ఎస్ఎల్ఎన్ టీవీఎస్, కర్నూలు: 8886611412 | అపర్ణ టీవీఎస్, కర్నూలు: 9100005936 | పిఆర్ బైక్ జోన్-ఆదోని: 7386221166 | శ్రీ సాయి టీవీఎస్, నంద్యాల: 7989726383 | ఎస్ఎల్ఎన్ టీవీఎస్, డోన్ : 8886611917 | ఎస్ఎల్ఎన్ టీవీఎస్, బనగానపల్లి: 8886611415 | అపర్ణ టీవీఎస్, బంగారుపేట : 9573345144 | శ్రీ సాయి టీవీఎస్, ఆళ్లగడ్డ: 8247548321 | ముబారక్ మోటార్స్, నందికొట్కూరు: 9885414357 | శ్రీ స్వాతి మోటార్స్, బేతంచెర్ల : 8331904855 | లక్ష్మి మోటార్స్, వెల్దుర్తి : 9581933235 | కమలా నాయని మోటార్స్, కోడుమూరు : 9908699726 | శ్రీ శ్రీ శ్రీ మోటార్స్-ఎమ్మిగనూర్ : 8074937898 | సంతోష్ మోటార్స్, పత్తికొండ: 9848926601 | నిమ్రా మోటార్స్, కోసిగి : 6302255243 | న్యూ ముబారక్ మోటార్స్, ఆత్మకూర్: 9440331414 | వైష్ణో దేవి మోటార్స్, కోయిలకుంట్ల: 9494494776 | మొహ్మదియా ఆటోస్టోర్స్, చాగలమర్రి: 98857 20310.

(c) eenadu

శ్రీగిరిలో భక్తుల రద్దీ

ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో ఆదివారం భక్తుల రద్దీతో సందడిగా మారింది. సంక్రాంతి సెలవులు, ఆదివారం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. క్యూలైన్‌లో భక్తులకు అల్పాహారం, మంచినీరు అందుబాటులో ఉంచారు. శ్రీశైలం-హైదరాబాద్ రహదారిలోని లింగాలగట్టు ప్రాంతంలో చేపల వ్యాపారం చేయడంతో రహదారులకు ఇరువైపులా వాహనాలు నిలపడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. రెండో పట్టణ పోలీసులు చేరుకొని ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు. – న్యూస్‌టుడే, శ్రీశైలం, నంది సర్కిల్

సాగు యంత్రాలకు నిర్లక్ష్యపు తుప్పు

డోన్ వ్యవసాయ మార్కెట్ యార్డులో డీసీఎంఎస్ గోదాములో రైతులకు అందించే పలురకాల వ్యవసాయ పరికరాలు నిరుపయోగంగా మారాయి. రాయితీపై రైతులకు చేరాల్సిన పరికరాలు పనికిరాకుండా తుప్పుపట్టిపోతున్నా అధికారులు పట్టించుకోకపోవటంపై పలు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పంపిణీ చేయాల్సిన పరికరాలు ఇక్కడ ఎందుకు ఉన్నాయో తెలియడం లేదు. ఇప్పటికైనా అధికారులు వీటిపై దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, డోన్

కాల్వ గుంత.. ప్రయాణ చింత

ఆళ్లగడ్డ మండలంలోని పాతకందుకూరు గ్రామంలో ప్రధాన రహదారిపై కాల్వ గుంత ప్రమాదకరంగా మారింది. ప్రాథమిక పాఠశాల ఎదురుగా వీధి అరుగు సమీపంలో మురుగు కాల్వపై బండ పరుపులు ధ్వంసం కావడంతో గుంత ఏర్పడింది. జమ్మలమడుగు, పులివెందులకు ఈ దారిలోనే వాహనాలు అధికంగా రాకపోకలు సాగిస్తుంటాయి. రోడ్డుకు అతి సమీపంలో గుంత ఉండటంతో గుర్తించలేక అందులో పడే ప్రమాదముంది. అధికారులు కాల్వపై సిమెంట్ మూత ఏర్పాటు చేసి శాశ్వత పరిష్కారం చేయాలని ప్రజలు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, పాతకందుకూరు(ఆళ్లగడ్డ గ్రామీణం)

అహోబిలేశా.. ఆశీర్వదించవయా

ఆర్.కృష్ణాపురం(ఆళ్లగడ్డ గ్రామీణం), న్యూస్‌టుడే: అహోబిలం లక్ష్మీనృసింహస్వామి పార్వేటోత్సవం నేత్రపర్వంగా సాగుతోంది. స్వామి పల్లకి ఆదివారం ఆర్.కృష్ణాపురంలో కొలువుదీరింది. భక్తులు ఊరేగింపుగా తరలివచ్చి ప్రహ్లాదవరదస్వామి, జ్వాలా నృసింహస్వామిని దర్శించుకున్నారు. ఇంటికి చేరిన పంట దిగుబడులను పల్లకికి కట్టి పాడి పంటలతో సుభిక్షంగా ఉంచాలని వేడుకున్నారు. స్వామి రాకతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. స్వామి వెంట వచ్చే తిరునాళ్ల సందడి కనిపించలేదు. బొమ్మల అంగళ్లు, గాజుల దుకాణాలు బాచేపల్లె గ్రామంలోనే కొనసాగుతోంది. ఆర్.కృష్ణాపురం గ్రామంలో సోమవారం తిరునాల ఏర్పాటు చేయనున్నారు. స్వామి పల్లకి రాత్రి కోటకందుకూరు గ్రామానికి చేరుకుంది.

పూజలందుకుంటున్న స్వామి

ఉపాధి మార్గం.. పర్యావరణ హితం

☛ జూట్ బ్యాగుల తయారీలో పొదుపు మహిళలకు ప్రోత్సాహం

ఆత్మకూరు పట్టణం, న్యూస్‌టుడే: పొదుపు మహిళలతో జూట్ బ్యాగులు తయారు చేయించి మెప్మా అధికారులతో మార్కెటింగ్ చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో అధికారులు పెద్ద పురపాలక సంఘాల్లో 15, తక్కువస్థాయి పురపాలక సంఘాల్లో 10 జూట్ బ్యాగుల తయారీ యూనిట్లు నెలకొల్పేలా ప్రణాళికలు రచించారు. యూనిట్‌కు రూ.5 లక్షల చొప్పున రుణం మంజూరు చేయనున్నారు. తద్వారా మహిళలకు ఉపాధితో పాటు ప్లాస్టిక్ నిషేధం సాధ్యమవుతుందని భావిస్తున్నారు.

సరస్ మేళాలో పీడీకి జూట్ బ్యాగులు అందజేస్తున్న పొదుపు మహిళ నాగమణి

సరస్ మేళా స్ఫూర్తితో..

రాష్ట్ర ప్రభుత్వం పొదుపు మహిళల చేతి ఉత్పత్తులను ప్రోత్సహించి జీవనోపాధి మెరుగుపరచడానికి గుంటూరులో ఈనెల 6నుంచి 18వ తేదీ వరకు సరస్ మేళా చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా పొదుపు మహిళలు రకరకాల చేతి ఉత్పత్తులను ప్రదర్శించారు. జిల్లా నుంచి నంద్యాలకు చెందిన పొదుపు మహిళ నాగమణికి జూట్ సంచుల ప్రదర్శనకు అవకాశం కల్పించారు.

● దీనికి ఆదరణ లభించడంతో పొదుపు సంఘాల మహిళలతో జూట్ బ్యాగులు తయారు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మహిళలు తయారు చేసిన జూట్ బ్యాగులను మెప్మా అధికారులు మైస్టోర్ యాప్‌లో అప్‌లోడ్ చేసి ప్రపంచవ్యాప్తంగా మార్కెటింగ్ కల్పించనున్నారు.

మెప్మా సంఘాల వివరాలు

జిల్లా	సంఘాలు	సభ్యులు
నంద్యాల	9,707	80,363
కర్నూలు	15,929	1,18,159

ప్లాస్టిక్ నిషేధం

ప్లాస్టిక్ వినియోగంపై పురపాలక అధికారులు దాడులు చేస్తున్నా, జరిమానా విధిస్తున్నా మార్పు రావటం లేదు. వీటికి ప్రత్యామ్నాయంగా జూట్ బ్యాగులు వినియోగించడంతో ప్లాస్టిక్‌ను అదుపు చేయవచ్చని భావిస్తున్నారు. జూట్ బ్యాగులను వినియోగించాలంటూ వ్యాపారులు, ప్రజలకు అవగాహన కార్యక్రమాలు, సమావేశాలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. పొదుపు సమావేశాల్లోనూ మహిళలకు, గృహిణులకు వివరించనున్నారు.

బ్యాగులకు ఆదరణ - నాగమణి, తయారీ మహిళ

నంద్యాలలో శ్రీజననీ పొదుపు సంఘంలో సభ్యురాలిని. తేజ లక్ష్మి ఇండస్ట్రీస్ పరిశ్రమతో జూట్ బ్యాగులు తయారు చేస్తున్నాను. ప్రభుత్వం నిర్వహించిన సరస్ మేళాలో జూట్ బ్యాగుల స్టాల్ ఏర్పాటు చేశాను. అధిక సంఖ్యలో కొనుగోలు చేశారు. మొత్తం రూ.లక్ష విలువైన బ్యాగులు విక్రయించగా.. మరో రూ.లక్ష విలువైన ఆర్డర్లు వచ్చాయి.

రుణాల మంజూరు ప్రయోజనకరం - ఉమాదేవి, గ్రామైక్య సంఘం లీడరు, ఆత్మకూరు.

పొదుపు మహిళలకు రుణం మంజూరు చేయించి యూనిట్లు ఏర్పాటు చేయిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. ఇంటి వద్దే స్వయం ఉపాధి లభిస్తుంది. మెప్మా అధికారులు మైస్టోర్ యాప్‌లో అప్‌లోడ్ చేయడంతో ఇతర ప్రాంతాల నుంచి ఆర్డర్లు వచ్చే అవకాశం ఉంది. పొదుపు సమావేశాల్లో జూట్ బ్యాగుల వినియోగంపై అవగాహన కల్పించాలి.

మల్లన్న సేవలో హైకోర్టు న్యాయమూర్తి

శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే: శ్రీశైలం మల్లన్న ఆలయాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అవధానం హరిహరనాథ శర్మ ఆదివారం కుటుంబసమేతంగా సందర్శించారు. ఆయనకు ఆలయ మహాద్వారం వద్ద ఈవో ఎం.శ్రీనివాసరావు స్వాగతం పలికారు. న్యాయమూర్తి స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించుకున్నారు. అర్చకులు వేదాశీర్వచనాలు పలుకగా, ఈవో స్వామివార్ల శేషవస్త్రాలు, ప్రసాదం, జ్ఞాపిక బహూకరించారు. న్యాయమూర్తి పాతాళగంగను సందర్శించి స్నానఘాట్ల వద్ద గంగమ్మకు పూజలు చేశారు. న్యాయమూర్తి వెంట సీఐ జి.జీవన్ గంగనాథ్‌బాబు ఉన్నారు.

కుటుంబ సభ్యులతో కలిసి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్న న్యాయమూర్తి

బండలాగుడు పోటీల విజేత పిన్నాపురం

రాజోలి, న్యూస్‌టుడే : గద్వాల జిల్లా రాజోలి మండలం మాన్‌దొడ్డి గ్రామ మాధవస్వామి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఎద్దుల బండలాగుడు రాష్ట్రస్థాయి పోటీల్లో పిన్నాపురం ఎద్దులు విజేతగా నిలిచాయి. ఆలయ కమిటీ, రైతు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలను మార్కెట్‌యార్డు వైస్ ఛైర్మన్ కుమార్, ఆర్డీఎస్ మాజీ ఛైర్మన్ సీతారామిరెడ్డిలు ప్రారంభించారు. ఇందులో పలు ప్రాంతాల నుంచి 10 జతల ఎద్దులు పాల్గొన్నాయి. మొదటి విజేతకు రూ.50 వేలను అందించారు.

మంత్రాలయానికి పోటెత్తిన భక్తులు

మంత్రాలయం గ్రామీణం (కౌతాళం), న్యూస్‌టుడే: జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీగురు రాఘవేంద్ర స్వామిని దర్శించుకొనేందుకు భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. ఆదివారం అమావాస్య, సెలవు దినం కావడంతో స్వామివారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తులకు మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు ఫలమంత్రాక్షింతలు ఇచ్చి ఆశీర్వదించారు. తెదేపా జిల్లా మాజీ అధ్యక్షుడు తిక్కారెడ్డి, నేతలు పన్నాగ వెంకటేశప్ప స్వామి, అమర్నాథ్ రెడ్డి, విజయరామిరెడ్డి తదితరులు మూల బృందావనాన్ని దర్శించుకున్నారు.

ప్రత్యేక అలంకరణలో మూల బృందావనం

దర్శనం కోసం భక్తుల బారులు

ఆదోని జిల్లా సాధించే వరకు పోరాటం

★ 24న డివిజన్ బందుకు పిలుపు

ఆదోని ఎస్కేడీ కాలనీ, న్యూస్‌టుడే: ఆదోని జిల్లా సాధించే వరకు పోరాటం ఆగదని నాయకులు అన్నారు. ఆదోని పట్టణంలో ఆదోని జిల్లా సాధన సమితి ఐకాస ఆధ్వర్యంలో ఆదివారం భారీ ఎత్తున ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక రిలే నిరాహారదీక్షా శిబిరం నుంచి మొదలైన ఈ ర్యాలీ ఎమ్మిగనూరు బైపాస్ కూడలి వరకు కొనసాగింది. ఐకాస నాయకులు రఘురామయ్య, కృష్ణమూర్తిగౌడు, ఆదినారాయణరెడ్డి, నూర్‌అహ్మద్, దస్తగిరినాయుడు, కోదండ, కుంకునూరు వీరేశ్, టి.వీరేశ్, అశోకానందరెడ్డి, విట్టారమేశ్ తదితరులు మాట్లాడారు. ఆదోని జిల్లా సాధనకు ఈ నెల 24న ఆదోని డివిజన్ పరిధిలోని ఆదోని, ఎమ్మిగనూరు, ఆలూరు, పత్తికొండ, మంత్రాలయం నియోజకవర్గాల బందుకు పిలుపునిచ్చామన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని జయప్రదం చేయాలన్నారు.

ఆదోనిలో జరిగిన ర్యాలీలో నాయకులు, ప్రజలు

● ఆదోని జిల్లా కోసం ఐకాస ఆధ్వర్యంలో ఆదోనిలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆదివారం 64వ రోజుకు చేరింది. దీక్షల్లో భాజపా నాయకులు మండల అధ్యక్షుడు బోయ ఉషారాజు, నాయకులు కోసిగియ్య, ఆంజనేయులు, రామరాజన్, నాగప్ప, నవీన్‌సింగ్, రవికుమార్, రాజాబాబు, వినితాగుప్తా, వెంకటేశు తదితరులు కూర్చొని తమ మద్దతు తెలిపారు.

రిలే దీక్షల్లో భాజపా నాయకులు

పశువులకు ఆరోగ్యం.. పోషకులకు ఆదాయం

☛ నేటి నుంచి ప్రత్యేక శిబిరాలు

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే : పాడి పరిశ్రమ వికాసానికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పశు పోషకులకు దన్నుగా నిలిచేందుకు పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలని నిర్ణయించింది. పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువులు, జీవాల ఆరోగ్య పరిరక్షణకు ఈనెల 19 నుంచి 31 వరకు పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహించనున్నారు.

అందించే సేవలు

పశు ఆరోగ్య శిబిరాల్లో నట్టల నివారణ మందుల పంపిణీ, పశు వైద్యం, గర్భకోశ వ్యాధులకు చికిత్సలు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, వ్యాధి నిరోధక టీకాలు వేయడంతో పాటు శాస్త్రీయ యాజమాన్యంపై పోషకులకు అవగాహన కల్పిస్తారు.

☛ ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు, కోళ్లు ఇలా అన్నింటికి బీమా చేయించనున్నారు. ఉపాధిహామీ పథకం కింద పశుగ్రాసం సాగును ప్రోత్సహించేందుకు రాయితీపై అందిస్తున్న విత్తనాలు, దాణామృతం, మిశ్రమ దాణాను సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించనున్నారు. పాడి పశువుల ఆరోగ్యాన్ని కాపాడి పాల ఉత్పత్తిని పెంచే దిశగా చర్యలు చేపట్టనున్నారు.

సద్వినియోగం చేసుకోండి - డా.కె.వెంకటరమణ, పశు సంవర్ధక శాఖ జిల్లా ఇన్‌ఛార్జి అధికారి, కర్నూలు.

పశు యజమానులు నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రైతులు తమ పశువులను ఉచిత ఆరోగ్య శిబిరాలకు తీసుకురావాలి. ఈ శిబిరాల్లో పశువులకు వైద్యం అందించడంతో పాటు బీమా నమోదు చేయిస్తాం. పశువులు, జీవాలకు డీవార్మింగ్ కార్యక్రమం కూడా చేపట్టనున్నాం. పాడి రైతులు ఈ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి.

మండలానికి 2 బృందాలు

■ కర్నూలు జిల్లాలో పశువులు 3.62 లక్షలు, మేకలు, గొర్రెలు 14.08 లక్షలు, కోళ్లు 5.85 లక్షలు ఉన్నాయి. నంద్యాల జిల్లాలో 4.14 లక్షల పశువులు, 11.89 లక్షల జీవాలు, 7.05 లక్షల కోళ్లు ఉన్నాయి.

■ కర్నూలు జిల్లాలో ఒక బహుళార్థ పశువైద్యశాల, 11 ప్రాంతీయ పశువైద్యశాలలు, 66 పశు పర్యవేక్షక కేంద్రాలు, 76 గ్రామీణ పశువైద్య కేంద్రాలు ఉన్నాయి. నంద్యాల జిల్లాలో 15 పశువైద్యశాలలు, 74 పశు పర్యవేక్షక కేంద్రాలు, 99 గ్రామీణ పశువైద్యశాలలున్నాయి. వీటితో పాటు రైతు సేవా కేంద్రాల్లోని పశువైద్య సిబ్బంది ఆధ్వర్యంలో వైద్యశిబిరాలు నిర్వహించనున్నారు.

■ ఒక్కో మండలంలో రెండు వైద్య బృందాలు సేవలందించనున్నాయి. ఈ బృందాల్లో పశువైద్యులు, పారావెట్స్ సిబ్బంది ఉంటారు. పశువైద్యాధికారులు, ఏడీలు, డీడీలు వైద్య శిబిరాలను పర్యవేక్షించనున్నారు. ప్రతిరోజు ఉదయం 9 గంటలకే బృందాలు గ్రామాలకు వెళ్లి సాయంత్రం వరకు పశువులకు ఆరోగ్య పరీక్షలు చేయాల్సి ఉంది.

క్రీడాకారులకు సర్దిచెబుతున్న సీఐ రాజశేఖర్‌రెడ్డి

క్రికెట్ పోటీల్లో ఇరు జట్ల వాగ్వాదం

ఆదోని క్రీడలు, న్యూస్‌టుడే: ఆదోని పట్టణం మున్సిపల్ మైదానంలో సంక్రాంతి పురస్కరించుకొని నిర్వహిస్తున్న ఆదోని ఛాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ పోటీల్లో ఆదివారం ఇరు జట్ల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. ఆదోని పట్టణానికి చెందిన ఆదోని ఏబీసీ స్టార్స్-11 జట్టు, కల్లుబావి ఫైర్‌బాల్స్-11 జట్ల మధ్య సెమిఫైనల్ మ్యాచ్ జరుగుతుండగా.. ఓ బౌలర్ త్రోబౌలింగ్ చేస్తున్నాడని క్రీడాకారులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో మ్యాచ్ మధ్యలో నిలిచిపోయింది. ఈ క్రమంలో ఇరు జట్ల క్రీడాకారుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. క్రీడాకారులు వేదిక వద్దకు వెళ్లి, నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు. నిర్వాహకులు ముజిబ్ అహ్మద్ తదితరులు ఎంత నచ్చజెప్పినా వినకపోవడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. విషయం తెలుసుకొన్న రెండో పట్టణ సీఐ రాజశేఖర్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఇరు జట్ల క్రీడాకారులు ఎంతకీ మాట వినకపోవడంతో మ్యాచ్‌ను అక్కడికి నిలిపివేశారు. గుంపు గుంపులుగా ఉన్న ప్రజలను పోలీసులు మైదానం నుంచి బయటకు పంపివేయడంతో సమస్య సద్దుమణిగింది.

యాంటి బయాటిక్స్ అధిక వినియోగం ప్రమాదకరం

కర్నూలు వైద్యాలయం, న్యూస్‌టుడే : యాంటి బయాటిక్స్‌ను అధికంగా వాడటం సమాజానికి ప్రమాదకరమని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉప కులపతి డాక్టర్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. కర్నూలు నగరంలోని వైద్య కళాశాలలోని న్యూలెక్చరర్స్ గ్యాలరీలో ఆదివారం క్లినికల్ ఇన్‌ఫెక్షియన్ డిసీజెస్ సొసైటీ (సీఐడీఎస్) ఏపీ ఛాప్టర్, కేఎంసీ జనరల్ మెడిసిన్ డిపార్ట్‌మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో అంటువ్యాధుల (ఇన్‌ఫెక్షియస్ డిసీజెస్)పై వైద్యవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. వైద్యకళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ చిట్టినరసమ్మ, ఆసుపత్రి పర్యవేక్షకుడు డాక్టర్ వెంకటేశ్వర్లు, సీఐడీఎస్ ఏపీ ఛాప్టర్ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ కల్యాణ చక్రవర్తి, డాక్టర్ వీరెన్ గంటా, కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ శ్రీరాములుతో కలిసి వీసీ సదస్సును ప్రారంభించారు. ఈసందర్భంగా డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. అంటువ్యాధులపై రెండేళ్ల పోస్ట్ డాక్టోరియల్ (పీడీఎఫ్ కోర్సు) ఫెలోషిప్ కోర్సు త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. వైద్య రంగంలో ఎక్కువ పరిశోధనలు జరిగితే భావి వైద్యులకు ఉపయోగపడతాయని.. వైద్య సేవలు మెరుగుపడతాయని వివరించారు. కార్యక్రమంలో ఏపీఎంసీ పరిశీలకులు డాక్టర్ రాజేష్, విశ్రాంత ప్రిన్సిపల్స్ డాక్టర్ సుధాకర్, డాక్టర్ భవానీప్రసాద్, డాక్టర్ భాస్కర్, జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్లు డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ మహేశ్వరరెడ్డి, డాక్టర్ లక్ష్మీబాయి, డాక్టర్ ఇక్బాల్ హుసేన్ తదితరులు పాల్గొన్నారు.

జ్యోతి వెలిగించి వైద్య విజ్ఞాన సదస్సును ప్రారంభిస్తున్న ఎన్టీఆర్ వర్సిటీ వీసీ డాక్టర్ చంద్రశేఖర్, వైద్యకళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ చిట్టినరసమ్మ, తదితరులు

నిజాయతీ చాటుకున్న యువకులు

ఆదోని నేరవార్తలు, న్యూస్‌టుడే: ఆలయానికి వెళ్లిన ఓ మహిళ పోగొట్టుకున్న బంగారు గొలుసును పోలీసులకు అప్పగించి నిజాయతీ చాటుకున్నారు ఇద్దరు యువకులు. పెద్ద తుంబళం ఎస్సై విద్యశ్రీ తెలిపిన వివరాల మేరకు.. ఆదోని మండలం జాలిమంచి గ్రామానికి చెందిన రూతమ్మ గ్రామంలోని మారెమ్మవ్వ దేవాలయానికి వెళ్లారు. మెడలో ఉన్న సుమారు రెండు తులాల బంగారు గొలుసు ఆలయ ఆవరణలో పోగొట్టుకున్నారు. ఎంత వెతికినా దొరక్కపోవడంతో స్వగ్రామానికి వెళ్లిపోయారు. ఆలయానికి వెళ్లిన పెద్దతుంబళం గ్రామానికి చెందిన జంగం సురేశ్, ఖాదర్ వలీకి ఆలయ ఆవరణలో బంగారు గొలుసు దొరికింది. వారు పోలీసు స్టేషన్‌కు వెళ్లి అప్పగించారన్నారు. అనంతరం బాధితురాలిని స్టేషన్‌కు పిలిపించి గొలుసు అప్పగించామన్నారు. తన నిజాయతీ చాటుకున్న ఇద్దరినీ ఎస్సై, పోలీసు సిబ్బంది సన్మానించారు.

అమ్మాయిలు.. క్రికెట్‌లో మెరుపులు

☛ జాతీయస్థాయి పోటీలకు ఎంపిక

కర్నూలు విద్య, న్యూస్‌టుడే : అమ్మాయిలు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తూ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. కర్నూలు నగరానికి చెందిన ఎస్.రజియా సుల్తానా, సహస్రరెడ్డి, ఎమ్మిగనూరుకు చెందిన ప్రవల్లికరెడ్డి గత డిసెంబరు 22 నుంచి 24 వరకు ఎన్టీఆర్ జిల్లాలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ఆధ్వర్యంలో జరిగిన మహిళా క్రికెట్ టోర్నమెంట్‌లో సత్తాచాటి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. తెలంగాణ రాష్ట్రం మహబూబ్‌నగర్‌లో త్వరలో జరుగనున్న జాతీయస్థాయి మహిళా క్రికెట్ టోర్నమెంటులో ఏపీ తరఫున ఆడేందుకు అవకాశం దక్కించుకున్నారు. అక్కడ రాణిస్తే భారత జూనియర్ మహిళా క్రికెట్ జట్టుకు ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి.

దేశం తరఫున ఆడటమే లక్ష్యం - ఎస్.రజియా సుల్తానా, బాలాజీనగర్

జాతీయ మహిళా క్రికెట్ జట్టుకు ఎంపికై భారతదేశం తరఫున ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్నా. నేను ఇంటర్ ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నా. చదువులో చురుగ్గా ఉంటూనే క్రికెట్‌లో రాణిస్తున్నా. 2023 సెప్టెంబర్‌లో జరిగిన ఏసీఏ జోనల్ స్థాయి అండర్-15 క్రికెట్ టోర్నీలో రెండు సెంచరీలు చేశా. గతేడాది జరిగిన ఎస్‌జీఎఫ్ రాష్ట్రస్థాయి అండర్-17 పోటీల్లో ప్రతిభ చూపా. గత డిసెంబరులో ఏసీఏ ఆధ్వర్యంలో టోర్నీలో ఆంధ్ర మహిళా క్రికెట్ జట్టుకు ఆడి ప్రతిభ చూపా. దీంతో జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేశారు.

జాతీయస్థాయిలో రాణించాలని.. - సహస్రరెడ్డి, వెంకటరమణ కాలనీ

నేను ఇంటర్మీడియట్ ఎంపీసీ రెండో ఏడాది చదువుతున్నా. నాకు క్రికెట్ అంటే ఇష్టం. నిత్యం ఉదయం గంట, సాయంత్రం రెండు గంటల సమయం క్రికెట్ సాధన చేస్తున్నా. జాతీయస్థాయిలో రాణించడమే నా లక్ష్యం. గతేడాది జరిగిన అండర్-15 జోనల్ స్థాయి మహిళా క్రికెట్ పోటీల్లో రెండు సెంచరీలు చేశాను. ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు పూర్తవగానే క్రికెట్‌పై పూర్తిస్థాయిలో దృష్టిసారిస్తా.

ప్రణాళికాబద్ధంగా ముందుకు.. - ప్రవల్లికరెడ్డి, ఎమ్మిగనూరు

నేను పదో తరగతి చదువుతున్నా. క్రికెట్‌పై ఆసక్తితో నేర్చుకున్నా. రోజూ రెండు గంటలు సాధన చేస్తున్నా. జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించా. గతేడాది ఎన్టీఆర్ జిల్లాలో ఏసీఏ ఆధ్వర్యంలో జరిగిన మహిళా క్రికెట్ టోర్నీలో ప్రతిభ చూపడంతో జాతీయస్థాయికి ఎంపిక చేశారు. పదో తరగతి పరీక్షలు సమీపిస్తుండటంతో ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నా. జాతీయస్థాయి టోర్నీలో సత్తా చాటాలన్న లక్ష్యంతో తర్ఫీదు పొందుతున్నా.

ముగిసిన అంతర్రాష్ట్ర వాలీబాల్ పోటీలు

సున్నిపెంట సర్కిల్: సున్నిపెంటలోని సెంట్రల్ లోకాలిటీ పాఠశాల మైదానంలో అంతర్రాష్ట్ర వాలీబాల్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. సంక్రాంతి పండగను పురస్కరించుకొని మూడు రోజులుగా సన్ రైజ్ వాలీబాల్ కమిటీ ఆధ్వర్యంలో అంతర్రాష్ట్ర వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నారు. 12 జట్లు తలపడగా.. మొదటి బహుమతిగా ఖమ్మం రూ.50వేలు, రెండో బహుమతిగా అనకాపల్లి రూ.35వేలు, మూడో బహుమతిగా అనంతపురం రూ.25వేలు, నాలుగో బహుమతిగా తాండ్రపాడు రూ.15వేలు గెలుపొందాయి. విజేతలకు ఎల్లారెడ్డి, జాన్‌బాబు, తెదేపా మండల ప్రధాన కార్యదర్శి నాగేళ్ల సురేష్, వైకాపా నాయకుడు పాపారావు, ముస్తఫా బహుమతులు అందజేశారు.

వివాహిత ఆత్మహత్య

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే : కర్నూలు సమీపంలోని ఉల్చాలరోడ్డు కాలనీకి చెందిన మీసాల దేవిభారతి (25) ఆత్మహత్యకు పాల్పడినట్లు కర్నూలు తాలూకా రాణా పోలీసులు తెలిపారు. నంద్యాల జిల్లా గడివేముల మండలం మంచాలకట్టకు చెందిన రాజుకు దేవిభారతితో ఆరేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. రాజు ఉల్చాల రోడ్డులోని ఓ మూతబడిన బీఈడీ కళాశాలకు వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నారు. వారు అందులోనే నివసిస్తున్నారు. దంపతుల మధ్య మనస్పర్థలున్న నేపథ్యంలో భార్య ఆదివారం ఉరేసుకున్నారు. సమాచారం అందుకున్న తాలూకా స్టేషన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యులను విచారించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.

మనస్తాపంతో మరొకరు..

కటికవానికుంట (బనగానపల్లి గ్రామీణం), న్యూస్‌టుడే: ఇంటి సమస్యలతో మనస్తాపం చెంది విషద్రావణం తాగి ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని కటికవానికుంట గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే కటికవానికుంట గ్రామానికి చెందిన సి.శ్రీనివాసులు భార్య లక్ష్మీదేవి(40) కుటుంబ సమస్యల కారణంగా పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గుర్తించిన కుటుంబ సభ్యులు బనగానపల్లి వైద్యశాలకు తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

EENADU Classifieds

BUSINESS SERVICES

ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలో పనిచేయుటకు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్/టెలీకాలర్స్ కావలెను. జీతం: 10,000/- నుండి 15,000/- ఫిక్స్‌డ్ సాలరీ, నో టార్గెట్. సంప్ర:6300725354.

BUSINESS OFFER

మీ బంగారం, వెండి, డైమండ్స్ బ్యాంక్స్/ఫైనాన్స్‌లో తాకట్టు ఉన్నవి మా డబ్బుతో విడిపించి కొంటాము. స్పాట్ క్యాష్/షిఫ్టింగ్ గోల్డెన్ ట్రేడింగ్ కం॥ ✆ 73821 14647.

కర్నూలులో శ్రీ మల్లికార్జున ఫర్నిచర్ షోరూంలో పనిచేయుటకు సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. అర్హతః డిగ్రీ, 3సం॥అనుభవం, ఇంగ్లీషు మాట్లాడటం రావాలి. ✆ 98493 50328

REAL ESTATE

మణికంఠ హోమ్స్ వారి లక్ష్మీగ్రీన్ వ్యాలి పసుపుల గ్రామ పరిధిలో నూతన వెంచర్ నందు ప్లాట్లు & ఇండ్లు కట్టించి బ్యాంక్ లోన్ సౌకర్యంతో ఇవ్వబడును. శ్రీరామ్:99853 43829.

ACCOUNTING

కర్నూలులోని విద్యా సంస్థలో అకౌంటెంట్ గా పనిచేయుటకు అనుభవం గల స్త్రీ అభ్యర్థి కావలెను. అర్హత:ఎనీ డిగ్రీ. సంప్ర: 73309 24873, 98854 85281.

FLAT FOR SALE

1050 Sft, 2BHK, West Face, Car Parking, Full Furnished, 65 Lakh's Negotiable, Near New Aswini Hospital, KNL. ✆ 98498 44016.

అన్నిరకాల బిజినెస్ వ్యవహారాలు
B/W 5 లైన్ల ప్రకటన రూ. 470/- మాత్రమే.
కలర్ 5 లైన్ల ప్రకటన రూ. 555/- మాత్రమే.
ప్రకటనలపై 5% GST వర్తించును.
వివరాలకు: 99899 97628

LEASE/ RENT

కడప జిల్లా జమ్మలమడుగు ప్రాంతంలో రెండు అగ్రికల్చర్ గోడౌన్లు లీజుకు/బాడుగకు ఇవ్వబడును. ఒక్కొక్క గోడౌన్ 30,240 చ॥అ॥ 72 అడుగులు వెడల్పు, 400 అడుగులు పొడవు, 18 అడుగులు ఎత్తు ఉన్నాయి. నీటి వసతి & ట్రాన్స్‌ఫార్మర్ కలదు. ✆ 99634 78103.

JOBS

Required Marketing Executive & Delivery Boy, Two Wheeler & Licence Mandatory. Contact: 87121 20132.

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

(c) eenadu

ఆదోని

• ఆదోని • ఆలూరు • పత్తికొండ

జిల్లా సాధనకు ఉద్యమాలు ఉద్ధృతం

ఆలూరు గ్రామీణం, న్యూస్‌టుడే: ఆదోని జిల్లా సాధనకు ఐదు నియోజకవర్గాల్లో ఉద్యమాలు ఉద్ధృతం చేస్తామని ఐకాస నాయకులు కత్తి రామాంజనేయులు, యల్లప్ప, చంద్రకాంత్‌రెడ్డి, పూల రామాంజనేయులు

నినాదాలు చేస్తున్న నాయకులు

హెచ్చరించారు. ఆలూరులో దివ్యాంగుల చేపట్టిన రిలే నిరాహార దీక్షలో దివ్యాంగుల హక్కుల పోరాట సమితి సభ్యులు మధు, రుద్రప్ప, కారుమంచి, గోవిందు, యుగంధర్, నరసింహులు పాల్గొన్నారు. జిల్లా ప్రకటించకపోతే భవిష్యత్తులో కూటమి ప్రభుత్వానికి ప్రజల చేతిలో గుణపాఠం తప్పదని ఐకాస నాయకులు జోస్యం చెప్పారు.

ఆదోని గ్రామీణం, న్యూస్‌టుడే: పెద్దహరివాణం గ్రామంలో మండల సాధన కమిటీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఆదోని జిల్లా, పెద్దహరివాణం మండలం ఏర్పాటు చేయాలని డిమాండు చేస్తూ.. 20 రోజులుగా దీక్షలు చేపట్టారు. దీక్షలో అంబేడ్కర్ యువజన సంఘం నాయకులు నారాయణ, ఏసప్ప, రాము, పెద్ద మహదేవ, రవి, ఈరప్ప, అంజినప్ప, గర్జప్ప, వసంతప్ప, నరసప్ప, మహదేవలు కూర్చున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మా న్యాయమైన సమస్యను తీర్చాలని సాధన కమిటీ సభ్యులు డిమాండు చేశారు.

రిలే దీక్షల్లో అంబేడ్కర్ యువజన సంఘం నాయకులు

ఆలయాల్లో పూజలు

హాలహర్వి, న్యూస్‌టుడే: మండలంలో ఆదివారం అమావాస్య సందర్భంగా వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. ఛత్ర గుడి అంజనేయస్వామి, బొలగోటలో బొలగోటేశ్వరస్వామి ఆలయాలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు.

మాళమల్లేశ్వరునికి అభిషేకం

హొళగుంద, న్యూస్‌టుడే: హొళగుంద మండలం దేవరగట్టు మాళమల్లేశ్వరస్వామికి ఆదివారం అమావాస్య సందర్భంగా జలాభిషేకం, పంచామృతాభిషేకం, బిల్వార్చన, బండారు అర్చన, ప్రత్యేక పుష్పాలంకరణ, అమ్మవారికి, కుంకుమార్చన, ఆకు పూజలు, మహామంగళ హారతిని అర్చకులు ఇచ్చారు. భక్తులు అన్నదానం ఏర్పాటు చేశారు.

పురవాసులకు జలగండం

■ కొనసాగుతున్న జలాశయం మరమ్మతులు ■ నీటి కష్టాలు తప్పవా?

ఆదోని పట్టణంలో తాగునీటి ముప్పు ముంచుకొస్తోంది. పట్టణానికి ప్రధాన తాగునీటి వనరైన బసాపురం నీటి కుంట ఇదివరకే దెబ్బతింది. పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేసుకోలేని పరిస్థితి. ఇలాంటి సమయంలో తుంగభద్ర జలాశయం నుంచి దిగువ కాల్వకు ఈ ఏడాది డిసెంబరు మధ్యలో నీటి సరఫరా నిలిపివేయనున్నట్లు సమాచారం. జలాశయం గేట్లు మరమ్మతులు చేసేందుకు నీటి విడుదల నిలిపివేయనున్నారు. సుమారు మూడు నెలల పాటు పనులు కొనసాగే అవకాశం ఉందంటున్నారు. ఈ నేపథ్యంలో వేసవి కాలం రాకముందే నీటి సరఫరా నిలిపివేస్తే.. తాగునీటి పరిస్థితేంటని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బసాపురం నీటి కుంట పూర్తిస్థాయి పునర్‌నిర్మాణానికి రూ.70 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అనుమతి వచ్చే వరకు నీటి కుంటలో మూడు వైపులా దెబ్బతిన్న 330 మీటర్ల వరకు తాత్కాలికంగా ఇసుక బస్తాలతో అడ్డుకట్ట పనులు చేపట్టి, ఉన్న వరకు నీరు నిలుపుకోవాలనే ఆలోచన చేస్తున్నారు. దీని కోసం రూ.1.25 కోట్లు వ్యయం చేస్తున్నారు.

– న్యూస్‌టుడే, ఆదోని పురపాలకం

ప్రత్యామ్నాయ ప్రణాళిక

ఎల్లెల్సీ నీరు నిలిపివేసే లోపు కుంటలో తాత్కాలిక పనులు పూర్తిచేయాసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. కుంట పూర్తి సామర్థ్యం 3,110 మిలియన్ లీటర్లు. తాత్కాలిక అడ్డుకట్ట పనులు వల్ల 70 శాతం మేర నీరు నింపుకోవచ్చని అంచనా. ఈ నీరు 80-90 రోజులకు సరిపోతుంది. ఇప్పటికే వర్షాలకు నిండుకుండలా మారిన రాంజల చెరువులో 40 రోజులకు సరిపడేంత నీటి నిల్వ ఉంది. మొత్తం కలుపుకొంటే.. 120 రోజులకు సరిపోతాయని భావిస్తున్నారు. అదనపు చేతి పంపులు అందుబాటులోకి తేవడం, మినీ ట్యాంకులు మరమ్మతులు చేయించుకోవడం, పూడిపోయిన బోర్లు వినియోగంలోకి తేవడం, నీటి ట్యాంకర్లు సిద్ధం చేసుకోవడం వంటివి ప్రత్యామ్నాయంగా నీటి వనరులు సమకూర్చుకోవాలనుకుంటున్నారు.

■ పట్టణంలో వార్డులు: 42
■ జనాభా: 2.50లక్షలు
■ నీటి కుళాయిలు: 24,500
■ సరఫరా చేస్తున్న నీరు: 24-25 ఎం.ఎల్.డి.

దెబ్బతిన్న బసాపురం నీటి కట్ట

నీటి సరఫరాపై ప్రభావం

పట్టణంలో 42 వార్డులుంటే.. గత పాలకుల తప్పిదాలు, ముందు చూపు లేకపోవడం వల్ల నేటికీ రెండు, మూడు రోజులకోసారి నీటి సరఫరా చేయాల్సి వస్తోంది. మరమ్మతుల కారణంగా నాలుగైదు రోజులకు పెంచే దిశగా యోచిస్తున్నారు. నీటిని పొదుపుగా వాడుకునేలా ప్రజల్లో అవగాహన కల్పించడం, నీటి సరఫరా గంటలను కుదించడం వంటివి చేయాలని భావిస్తున్నారు. ఇక జిల్లా ఉన్నతాధికారులకు సమస్యను నివేదించి.. ఏపీస్పీ నిధులు విడుదల చేయించుకుని.. కొంత ఊరట పొందాలని ఆలోచన చేస్తున్నారు. మరి ఎంత వరకు సఫలీకృతులవుతారో? ప్రజలకు ఎంత మేర నీటి కష్టాలు తీరుస్తారో.. వేచిచూడాల్సి ఉంది.

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)
ఆదోని: 77996 66004
ఆలూరు: 80085 62277
పత్తికొండ: 80085 73822

హొళగుంద, న్యూస్‌టుడే: ?: స్థానిక తేరుబజారులోని డ్రామా కట్ట ఆవరణంలో ముళ్లచెట్లు, పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగి పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయి.
– వీరేష్, హొళగుంద ✔: పారిశుద్ధ్య కార్మికులతో శుభ్రం చేయిస్తాం. – రంగమ్మ, సర్పంచి, హొళగుంద

చిప్పగిరి, న్యూస్‌టుడే: ?: చిప్పగిరి మండలం, నగరడోణ బీసీ కాలనీలో వీధి దీపాలు వెలగడం లేదు. వీధి దీపాలు వేయాలి. – నారాయణస్వామి, నగరడోణ
✔: పంచాయతీ సిబ్బందిని పంపి విద్యుత్తు స్తంభాలన్నింటికి వీధి దీపాలు ఏర్పాటు చేయిస్తాం.
– మల్లమ్మ, సర్పంచి, నగరడోణ

పత్తికొండ గ్రామీణం, న్యూస్‌టుడే: ?: చిన్నహుల్తి గ్రామ సమీపంలోని హంద్రీవాగు వద్ద ఉన్న పొలంలో విద్యుత్తు స్తంభం ఒరిగిపోయి ప్రమాదకరంగా మారింది. ఒరిగిపోయిన విద్యుత్తు స్తంభానికి మరమ్మతులు చేపట్టాలి. – రైతులు, చిన్నహుల్తి ✔: హంద్రీవాగు సమీపంలోని ఒరిగిపోయి ఉన్న విద్యుత్తు స్తంభాన్ని పరిశీలించి మరమ్మతులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటాం.
– మహేశ్వరరెడ్డి, విద్యుత్తుశాఖ ఏఈ

దేవనకొండ న్యూస్‌టుడే: ?: మండల కేంద్రంలోని ఎర్రగోటి వీధిలో మురుగు చేరి దుర్వాసన వెదజల్లుతోంది. ఆ వీధిలో సీసీ రోడ్డు, మురుగు కాల్వలు ఏర్పాటు చేయాలి. – ఇనూస్‌బాషా, స్థానికుడు
✔: కాలువల నిర్మాణాలకు ప్రతిపాదనలు పంపుతాం. మురుగు నిల్వకుండా చర్యలు తీసుకుంటాం. – రాముడు, డిప్యూటీ ఎంపీడీవో, దేవనకొండ

పెరవలి, (మద్దికెర), న్యూస్‌టుడే: ?: మండలంలోని పెరవలి జమ్మిమాను కట్టకు ఎదురుగా ఉన్న దారి నిత్యం అపరిశుభ్రతగా ఉంటుంది. – నాగేశ్వరరావు, పెరవలి
✔: పరిశీలించి చర్యలు తీసుకుంటాం.
– సుధాకర్, పంచాయతీ కార్యదర్శి, పెరవలి

సర్వసభ్య సమావేశం నేడు

పత్తికొండ గ్రామీణం, న్యూస్‌టుడే: పత్తికొండ మేజర్ పంచాయతీ సర్వసభ్య సమావేశం సోమవారం నిర్వహించనున్నట్లు పంచాయతీ ఈవో నరసింహులు తెలిపారు. సర్పంచి కొమ్ము దీపిక అధ్యక్షతన జరిగే సమావేశంలో పత్తికొండ పట్టణంలోని ఆయా వార్డుల్లోని సమస్యలు, చేపట్టాల్సిన వివిధ అభివృద్ధి పనులపై చర్చించనున్నట్లు ఆయన తెలిపారు.

కాలమాన పట్టికల ఆవిష్కరణ

వెల్దుర్తి, న్యూస్‌టుడే: జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం వెల్దుర్తి మండల నాయకులు సుధాకర్, రాంబాబు ఆధ్వర్యంలో కాలమానపట్టికలను ఆదివారం ఆవిష్కరించారు. వీటిని మండలంలోని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు అందిస్తామన్నారు. కార్యక్రమంలో అభిమాన సంఘం నాయకులు అభి, చందు తదితరులు పాల్గొన్నారు.

పావురాల పందేలు నిర్వహిస్తే చర్యలు

జొన్నగిరి(తుగ్గలి), న్యూస్‌టుడే: పావురాల పందేలు నిర్వహించడం, ఆడటం వలంటివి చేస్తే చర్యలు తప్పవని వాటికి దూరంగా ఉండాలని జొన్నగిరి ఎస్సై మల్లికార్జున అన్నారు. జొన్నగిరి గ్రామంలో పావురాలు పోషకులను పిలిపించి హెచ్చరికలు జారీ చేసినట్లు ఆయన ఆదివారం తెలిపారు. పావురాలు పందెం ఆడుతూ చాలా మంది యువత నష్టపోతున్నట్లు మహిళలు తమ దృష్టికి తీసుకురావడంతో కౌన్సెలింగ్ ఇచ్చినట్లు ఎస్సై పేర్కొన్నారు.

శిథిలబడిపోయింది

తుగ్గలి మండలం ఎద్దులదొడ్డి గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రం శిథిలావస్థకు చేరింది. నిధులు కేటాయించి మరమ్మతు పనులు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు. గది పైకప్పు దెబ్బతిని పెచ్చులూడుతోంది. దీంతో అద్దె గదిలో నిర్వహిస్తున్నారు. జొన్నగిరి, ఎద్దులదొడ్డి, శభాష్‌పురం, గిరిగెట్ల గ్రామాల్లోనూ అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని కోరుతున్నారు. గిరిగెట్లలో కేంద్రంలోని బండపరుపు సరిగా లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. – న్యూస్‌టుడే, తుగ్గలి

వంతెన చెదిరింది.. ప్రయాణం ఆగింది

గుమ్మనూరు- దేగులహాలు మధ్య ఉన్న పెద్దవాగు వంకపై నిర్మించిన వంతెన చెదిరిపోయింది. రెండు గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో దేగులహాలు గ్రామస్థులు బళ్లారి రైలుకు వెళ్లాలన్నా.. గుమ్మనూరుకు రావాలన్నా.. నడిచి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. అటువైపు ఉన్న పొలాల నుంచి ధాన్యం తెచ్చుకొనేందుకు వీల్లేకుండా వంతెన కొట్టుకుపోయిందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యామ్నాయ మార్గం మరొకటి లేదు. తక్షణం నిర్మించాలని గుమ్మనూరు, దేగులహాలు గ్రామస్థులు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, చిప్పగిరి

కొనుగోలు కేంద్రాలతో రైతులకు మేలు

వెల్దుర్తి, న్యూస్‌టుడే: రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో ప్రభుత్వం కందులను క్వింటాలు రూ.8వేలకు కొనుగోలు చేస్తున్నట్లు మండల తెదేపా నాయకులు సుబ్బరాయుడు, బలరాంగౌడ్, జ్ఞానేశ్వర్‌గౌడ్ అన్నారు. వెల్దుర్తిలో ఆదివారం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి అక్బర్‌బాషా, తెదేపా నాయకులు అమర్‌గౌడ్, సుధాకర్‌గౌడ్, రామకృష్ణాచారి, వెంకట్రాముడు తదితరులు పాల్గొన్నారు.

కందుల కొనుగోలు ప్రారంభిస్తున్న తెదేపా నాయకులు

నగదు అందజేస్తున్న రైజింగ్‌స్టార్ జట్టు సభ్యులు

చిన్నారికి భరోసా

వెల్దుర్తి, న్యూస్‌టుడే: వెల్దుర్తిలో స్పైనల్ వ్యాధితో బాధపడుతున్న చిన్నారి పునర్విక‌శ్రీకి రైజింగ్ స్టార్ క్రికెట్ జట్టు రూ.10వేల ఆర్థిక సాయం అందించారు. వెల్దుర్తిలో నిర్వహించిన క్రికెట్ పోటీల్లో ఈ జట్టు రెండో స్థానంలో నిలవడంతో వచ్చిన నగదును చిన్నారికి అందిస్తున్నామని వారు తెలిపారు.

వానరానికి అంత్యక్రియలు

హొళగుంద, న్యూస్‌టుడే: వానరానికి అంతిమ సంస్కారాలు నిర్వహించి, యువకులు మానవత్వం చాటుకున్నారు. హొళగుందలోని బాలాంజనేయ స్వామి ఆవరణలోని వానరం కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. స్థానికులు గుర్తించి, వైద్యం చేయించారు. కాని కోలుకోలేక ఆదివారం మృతిచెందింది. సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు చేసి, అంత్యక్రియలు నిర్వహించినట్లు యువకులు తెలిపారు. కార్యక్రమంలో గ్రామస్థులు బాగోడి రాముడు, మల్లికార్జున, హనుమంతు, తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు.

ఖననం చేస్తున్న యువకులు

గెలుపోటములు సమానంగా తీసుకోవాలి

హొళగుంద, న్యూస్‌టుడే: క్రీడాకారులు గెలుపోటములను సమానంగా తీసుకోవాలని తెదేపా మండల ప్రధాన కార్యదర్శి ఈడిగ గోవిందగౌడ్, రాజేంద్ర, భువనేష్ సూచించారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో మండల స్థాయి క్రికెట్ టోర్నమెంటు ఆదివారం నిర్వహించారు. తుది పోరులో హంటర్ జట్టు, ఫ్రీడం టైగర్స్ జట్టుపై విజయం సాధించింది. విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో తెలుగు యువత మండల అధ్యక్షుడు బకాడి వీరేష్, వీరన్నగౌడ, రాముడు, తిక్కస్వామి తదితరులు పాల్గొన్నారు.

విజేతలతో తెదేపా సీనియర్ నాయకులు

అక్కాచెల్లెళ్లకు ప్రోత్సాహక బహుమతి

చిప్పగిరి, న్యూస్‌టుడే: క్రీడల్లో అద్భుతంగా రాణిస్తున్న అక్కాచెల్లెళ్లకు రూ.70 వేల ప్రోత్సాహక బహుమతిని బంటనహాల్ గ్రామస్థులు అందించారు. స్థానిక ఆంజనేయస్వామి దేవాలయం వద్ద ఆదివారం క్రీడాకారిణులను గ్రామస్థులు సన్మానించారు. చిప్పగిరి మండలం, బంటనహాల్ గ్రామానికి చెందిన లీలా, ధనుంజయ దంపతుల కుమార్తెలు (కవలలు) అమూల్య, నందిని. గుంతకల్లు ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ చదువుతున్నారు. వీరు జాతీయస్థాయి క్రికెట్ పోటీల్లో మంచి ప్రతిభ కనబరుస్తున్నారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ప్రధానోపాధ్యాయుడు సత్యన్న, సర్పంచి సుశీలమ్మ, గ్రామ పెద్దలు బీజీ రాము, పులికొండ, మల్లప్ప, భాస్కర్ ఆకాంక్షించారు. గ్రామస్థులు పాల్గొన్నారు.

క్రీడాకారిణులకు నగదు అందజేస్తున్న గ్రామస్థులు

వృద్ధాశ్రమంలో అన్నదానం

ఆదోని పురపాలకం, న్యూస్‌టుడే: ఆదోని పట్టణ శివారులోని జీవనజ్యోతి వృద్ధాశ్రమంలో ఎన్టీఆర్ వర్ధంతి, స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకొని ఆదివారం ఆవోపా, వరల్డ్ మహాసభ(వామ్) ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ (ఐఐఎఫ్) సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఐఐఎఫ్ రాష్ట్ర బాధ్యుడు వంకదారు శ్రీనాథ్‌గుప్తా, పట్టణ కార్యదర్శి రఘు, కోశాధికారి వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు ప్రతాప్‌ఈరన్నశెట్టి, సభ్యులు వెంకటేష్‌బాబు, రాజేశ్, రత్నయ్య, తదితరులు పాల్గొన్నారు.

విశ్రాంత ఉద్యోగి మృతికి సంతాపం

వెల్దుర్తి, న్యూస్‌టుడే: వెల్దుర్తికి చెందిన మండల వాల్మీకి సీనియర్ నాయకుడు, విశ్రాంత ఆర్టీసీ ఉద్యోగి బండారు వెంకటరాముడు(75) మృతికి పలువురు నాయకులు, ఉద్యోగులు సంతాపం తెలిపారు. వాల్మీకుల ఐక్యతకు ఎంతో కృషి చేశారని కొనియాడారు.

సీఎం దృష్టికి మండల సమస్యలు

హొళగుంద, న్యూస్‌టుడే: మండలంలో నెలకొన్న సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు మండల తెదేపా నాయకుడు బుడగ జంగాల రామాంజి, ముల్లా మొయిన్ తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన రక్తదాన శిబిరంలో వారు పాల్గొని రక్తదానం చేశారు. వీరికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రక్తదాన ధ్రువపత్రాలు అందజేశారు.

'ఉపాధి హామీ పథకం' పేరు కొనసాగించండి

ఆలూరు గ్రామీణం, న్యూస్‌టుడే: ఉపాధి హామీ పథకానికి కొత్తగా మార్పు చేసిన పేరును వీబీ-జీ రామ్‌జీ పథకాన్ని రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి నారాయణస్వామి డిమాండు చేశారు. ఆలూరులోని మర్రిస్వామి కాలనీలో ఆదివారం కరపత్రాలు పంపిణీ చేశారు. ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు కృష్ణ, విఠల్ తదితరులు పాల్గొన్నారు.

ప్రజలతో మాట్లాడుతున్న సీఐటీయూ నాయకులు

ఆలూరు: రక్తదాన శిబిరం ప్రారంభిస్తున్న తెదేపా ఇన్‌ఛార్జి వైకుంఠం జ్యోతి

దేవనకొండ: వాల్మీకి కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ బొజ్జమ్మ, నాయకుల నివాళి

తుగ్గలి: ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేస్తున్న ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు, నాయకులు నాగేంద్ర, తదితరులు

తెలుగు జాతి కీర్తి కిరీటం.. తారకరాముని జీవితం

తెలుగు జాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన నందమూరి తారకరామారావు జీవితం ఎంతో గొప్పదని పలువురు వక్తలు అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆలూరు, ఆదోని, పత్తికొండ నియోజకవర్గాల్లో తెదేపా నాయకులు ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి, నివాళి అర్పించారు. రక్తదాన శిబిరాలు, ఆస్పత్రుల్లో, అనాథ శరణాలయాల్లో అన్నదానం చేశారు. పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు పత్తికొండ, తుగ్గలి, హొళగుంద, కృష్ణగిరి మండలాల్లో జరిగిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. వెల్దుర్తి, మద్దికెర, ఆస్పరి, తదితర మండలాల్లో సైతం నాయకులు ఎన్టీఆర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి, నివాళి అర్పించారు. – న్యూస్‌టుడే, బృందం

ఆదోనిలో నివాళి అర్పిస్తున్న కురుబ కార్పొరేషన్ రాష్ట్ర ఛైర్మన్ దేవేంద్రప్ప, కురువ సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున తదితరులు

ఆదోని పట్టణంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద నివాళి అర్పిస్తున్న తెదేపా సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు, తెదేపా నాయకులు, కార్యకర్తలు

ఆదోనిలో కార్యక్రమంలో పాల్గొన్న కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ సూర్యనారాయణ, తదితరులు

అవగాహన పెరగాలి.. ఆలోచన మారాలి

☛ బాల్య వివాహాల నిర్మూలన దిశగా అడుగులు

"ఆంధ్రప్రదేశ్‌లో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్న కర్నూలు జిల్లా మూడో స్థానంలో ఉంది. మూడంచెల విధానంలో పాఠశాలలు, కళాశాలల్లో బాల్య వివాహాల గురించి అవగాహన కార్యక్రమాలు, చర్చలు, వ్యాస రచన పోటీల నిర్వహించాలని ప్రభుత్వం చెబుతోంది. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్లి బాల్య వివాహాలు అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది."

ఆదోని విద్య, దేవనకొండ, న్యూస్‌టుడే: గ్రామీణ ప్రాంతాల్లో బాల్య వివాహాలు అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సాకారంతో కేంద్రం 'బాల్య వివాహ్ ముక్త్ భారత్'కు శ్రీకారం చుట్టింది. ఇందుకు వంద రోజుల ప్రణాళిక అమలు చేస్తున్నారు. 2026 మార్చి 8వ తేదీ వరకు కార్యక్రమం జరగనుంది. ఇందులో భాగంగా వివిధ శాఖలకు చెందిన అధికారులు ముందుగా గ్రామ కమిటీలుగా ఏర్పడ్డారు. మొత్తం 11 మంది సభ్యులు ఉంటారు. కమిటీలు వారి పరిధిలో ప్రణాళికాబద్ధంగా వివిధ రకాలుగా విస్తృతంగా ప్రచారం చేస్తూ.. బాల్య వివాహాలపై అవగాహన కల్పించి వాటిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటారు. దీంతో చివరకు బాల్య వివాహ రహిత మండలాలుగా మార్పు తీసుకురావాలని ప్రభుత్వ సంకల్పం.

మానవహారం నిర్వహిస్తున్న విద్యార్థులు, అధికారులు

తల్లిదండ్రులకు వివరించాలి

విద్యార్థులు వసతిగృహాల నుంచి ఇంటికి వెళ్లినప్పుడు తల్లిదండ్రులకు, స్థానికులకు బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలు వారికి వివరంగా చెప్పాలి. ఇల్లిల్లూ తిరగాలంటే.. అధికారులకు సాధ్యమయ్యే పనికాదు. విద్యార్థులు సెలవులో ఇంటికి వెళ్తే అధికారులు, ఉపాధ్యాయులు అవగాహన కల్పించిన విషయాలు వివరించాలని వైద్యాధికారి విజయ్‌భాస్కర్ విద్యార్థులకు సూచించారు.

112, 1098 నంబర్లకు ఫిర్యాదు చేయొచ్చు

బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం. వధువుకు 18, వరుడికి 21 సంవత్సరాలు కచ్చితంగా నిండాలి. దీనిపై తల్లిదండ్రులు అవగాహన పెంచుకోవాలి. ఎక్కడైనా బాల్య వివాహాలు చేస్తుంటే 112, 1098 నంబర్లకు ఫిర్యాదు చేయొచ్చు సీడీపీవో మద్దమ్మ తెలిపారు.

రూ.20వేల ఆర్థిక సాయం

పెరవలి (మద్దికెర), న్యూస్‌టుడే: కష్టాల్లో ఉన్న ఆ కుటుంబానికి తోచిన సాయం అందించేందుకు ఆ చేతులు ముందుకొచ్చాయి. 'ఈనాడు'లో ఈ నెల 17న ప్రచురితమైన 'కష్టాలు మోస్తూ.. కన్నీళ్లు దాస్తూ' అనే కథనానికి కర్నూలులోని వాసవీనగర్‌లో ఉంటున్న రాజేశ్వరి, సుధాకర రెడ్డి దంపతులు స్పందించారు. మానసిక, శారీరక వైకల్యంతో నరకయాతన అనుభవిస్తున్న ఇద్దరు కుమారులతో నలిగిపోతున్న మణెమ్మకు రూ.20వేల ఆర్థిక సాయం అందించేందుకు ఆదివారం మద్దికెర మండలం పెరవలికి వచ్చారు. ఆ కుటుంబానికి నగదు అందించి మేమున్నామంటూ వారు ఆ బాధితులకు భరోసా ఇచ్చారు.

స్పందనకు వందనం

కనుల పండువగా పురందరదాసుల ఆరాధన

ఎస్కేడీ కాలనీ(ఆదోని సాంస్కృతికం), న్యూస్‌టుడే : ఆదోని పట్టణం ఎస్కేడీ కాలనీలో వెలసిన శ్రీసత్యనారాయణస్వామి సన్నిధిలో ఆదివారం శ్రీ పురందరదాసు ఆరాధన మహోత్సవాలు కనులపండువగా నిర్వహించారు. అభిషేకాలు, పల్లకి సేవ నిర్వహించారు. సత్యనారాయణస్వామి భజన మండలి సభ్యులు భక్తిగీతాలు ఆలపిస్తూ భజనలు చేశారు.

ఆలయంలో భజన చేస్తున్న బృంద సభ్యులు

కవి మాదన్న సేవలు చిరస్మరణీయం

ఆదోని ఎస్కేడీ కాలనీ, న్యూస్‌టుడే: ఆదోని పట్టణంలో భారతీయ సామాజిక సేవా సమితి ఆధ్వర్యంలో కవి మాదన్న సంస్మరణ సభ కార్యక్రమం నిర్వహించారు. కవి మాదన్న చిత్రపటానికి సమితి సభ్యులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో సమితి అధ్యక్షుడు ఐ.జె.అమలనాథం, ఉపాధ్యాయులు బాలస్వామి, మహాదేవప్ప, పెద్దయ్య, భాస్కర్, బసప్ప, జగన్నాథం, నాగరాజు, ప్రేమ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మాదన్న చిత్రపటం వద్ద నివాళి అర్పిస్తున్న సభ్యులు

(c) eenadu

ఎమ్మిగనూరు

• ఎమ్మిగనూరు • మంత్రాలయం • కోడుమూరు

సీటు దొరికితే పండగే

కిటికిలో నుంచి బస్సు ఎక్కుతున్న మహిళ

సంక్రాంతి సెలవులు ముగియడంతో సొంత ఊర్లు, ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో బస్టాండ్ కిటకిటలాడింది. ఎమ్మిగనూరు ఆర్టీసీ బస్టాండులో ఆదివారం రద్దీ ఏర్పడింది. కర్నూలు, నంద్యాల, హైదరాబాద్, ఉరుకుంద, బళ్లారి, విజయవాడకు వెళ్లే ప్రయాణికులు బస్సుల కోసం ఎదురుచూశారు. ప్రతి బస్సులో దాదాపు వంద మందికి పైగానే ప్రయాణికులు ఎక్కారు. ఎమ్మిగనూరు బస్టాండు నుంచి ఒక్క రోజే దాదాపు 25వేల మంది ప్రయాణించారు. –న్యూస్‌టుడే, ఎమ్మిగనూరు

ఘనంగా అమావాస్య పూజలు

సి.బెళగల్, న్యూస్‌టుడే: మండలంలోని పోలకల్‌లో ఉన్న ప్రముఖ శైవక్షేత్రం సోమేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం అమావాస్య పూజలు ఘనంగా నిర్వహించారు. సి.బెళగల్‌లోని గట్టు మల్లికార్జున, బసవకల్యాణ్, వీరభద్రస్వామి, రాజరాజేశ్వర స్వామి, విశ్వేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)
ఎమ్మిగనూరు 8008573824
కోడుమూరు 9885988357
కౌతాళం 8008574913

కోసిగి, న్యూస్‌టుడే: ?: కోసిగి మండల కేంద్రం స్థానిక చింతలగేని గేరి కాలనీలో ఉన్న స్తంభాలకు విద్యుత్తు దీపాలు వెలగడం లేదు. -తిమ్మప్ప, స్థానికుడు

✔: సంబంధిత లైన్‌మెన్‌ను పంపించి సమస్య పరిష్కరిస్తాం. -ఈరేష్, విద్యుత్ శాఖ, ఏఈ, కోసిగి

కోసిగి, న్యూస్‌టుడే: ?: కోసిగి మండలం దొడ్డి బెళగల్ గ్రామంలో డ్రైనేజీ కాలువల్లో మురుగు నీరు నిండి దుర్వాసన వస్తోంది. -సోమన్న, స్థానికుడు

✔: కార్మికులతో డ్రైనేజీ కాలువలో మురుగు శుభ్రం చేయిస్తాం. -పద్మమ్మ, సర్పంచ్

నందవరం, న్యూస్‌టుడే: ?: పోనకలదిన్నె గ్రామంలో తాగునీటి సమస్య ఉంది. గ్రామంలో రెండు రోజులకు ఒక్కసారి సరఫరా చేస్తున్నారు. -నరసింహులు, పోనకలదిన్నె

✔: గ్రామంలో తాగునీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటాం. - పుల్లయ్య, ఎంపీడీవో

పెద్దకడబూరు, న్యూస్‌టుడే: ?: మండల పరిధిలోని బాపులదొడ్డి గ్రామంలో చాలా రోజుల నుంచి మురుగు కాల్వలు శుభ్రం చేయడం. -నర్సయ్య, బాపులదొడ్డి.

✔: గ్రామంలో నెలకొన్న అపరిశుభ్రత సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తాం.

-ప్రభావతిదేవి, ఎంపీడీవో, పెద్దకడబూరు.

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: ?: ఇంటింటికి చెత్త సేకరణ కోసం ప్రతి రోజూ రావడం లేదు. సమస్యను పరిష్కరించండి -రంగన్న, సాయినగర్ కాలనీవాసి

✔: సిబ్బందిని ఇంటింటికి పంపించేందుకు చర్యలు తీసుకుంటాం - శ్రీనివాసులు, శానిటరీ ఇన్‌స్పెక్టర్

?: పెద్ద బావి ఏరియా కాలనీలో కంకర తేలి రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. -వలి, కాలనీవాసి

✔: రహదారికి ప్రతిపాదనలు తయారు చేస్తాం

- గంగిరెడ్డి, పురపాలక కమిషనర్

చేనేత పార్కుతో శాశ్వత ఉపాధి

కాంచీపురంలో వివరాలు తెలుసుకుంటున్న ఎమ్మెల్యే బీవీ

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: తమిళనాడు రాష్ట్రం కాంచీపురంలోని ఇంటిగ్రేటెడ్ చేనేత పార్క్, వీవర్స్ సర్వీసు కేంద్రాన్ని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి పరిశీలించారు. ఆదివారం కాంచీపురంలో పర్యటించి వివరాలు ఆరా తీశారు. బనవాసి వద్ద నిర్మించే టెక్స్‌టైల్ పార్కుపై అక్కడి అధికారులతో చర్చించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. పార్కులో మౌలిక సదుపాయాలు, మార్కెటింగ్ విధానాలు, ప్రభుత్వ సహాయం, చేనేత కళాకారులకు లభిస్తున్న ఉపాధి అవకాశాల గురించి వివరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ చేనేత కళాకారులకు ఉపాధి కల్పించడం, ఆదాయం పెంచడం, సంప్రదాయ వృత్తికి ఆధునిక సాంకేతికతను జోడించుకొని పరిశీలించినట్లు పేర్కొన్నారు. కాంచీపురం హ్యాండ్ లూమ్ పార్కు మాదిరిగానే ఎమ్మిగనూరు-బనవాసి వద్ద ఏర్పాటు చేయనున్న టెక్స్‌టైల్ పార్కు చేనేత కళాకారులకు శాశ్వత ఉపాధి, శిక్షణ, మార్కెట్ అవకాశాలు కల్పించేందుకు అడుగులు వేస్తున్నట్లు వివరించారు.

ఎమ్మిగనూరు జిల్లా ఏర్పాటుకు ఉద్యమం

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: ఎమ్మిగనూరు జిల్లా కేంద్రం చేసే వరకు ఉద్యమాలు ఉద్ధృతం చేస్తామని ప్రజాసంఘాల నాయకులు రాజేష్ పిలుపునిచ్చారు. సోమప్ప కూడలిలో రిలే నిరాహార దీక్షలను ఆదివారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో రాజేష్ మాట్లాడుతూ పశ్చిమ ప్రాంతంలో అన్ని మౌలిక వసతులు ఎమ్మిగనూరులో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో రంగయ్య, చార్లెస్, రాజోలప్ప, మారెప్ప,గోపాల్, రాము, రఘు తదితరులు పాల్గొన్నారు.

సక్రమంతో సమస్యలు దూరం

◆ బీపీఎస్‌కు అవకాశం కల్పించిన ప్రభుత్వం ◆ 860 మందికి పైగానే నోటీసుల జారీ

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: పట్టణ ప్రణాళిక విభాగం అనుమతుల ప్రకారం కొత్త భవనాలు నిర్మించాలి. నిబంధనల మేరకు గృహాలను వెనుక, ముందు, పక్కల స్థలాలు వదిలి నిర్మించాలి. కానీ భవనాలను అడ్డదిడ్డంగా నిర్మించడంతో గృహ యజమానులపై ప్రస్తుతం భారం పడుతోంది. వైకాపా హయాంలో ఎక్కడపడితే అక్కడ నిర్మించారు. వాటిని అడ్డుకోవాల్సిన సిబ్బంది తూతూ మంత్రంగా చర్యలు చేపట్టి వదిలేశారు. కూటమి ప్రభుత్వం రావడంతో బీపీఎస్ పథకాన్ని ప్రవేశపెట్టింది. అనుమతిలేని కట్టడాలతో పాటు, నిబంధనల విరుద్ధంగా నిర్మించిన భవనాల క్రమబద్ధీకరణ కోసం అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో తాజాగా అధికారులు అనధికార భవన నిర్మాణాలు, ఆక్రమణలపై సర్వేలు చేశారు.

బీపీఎస్ కింద గుర్తించిన నిర్మాణాలు

పట్టణంలో రూ.2 కోట్లకు పైగానే

పట్టణంలో ఐదేళ్లలో దాదాపు 1150 ఇళ్లు నిర్మించారు. ఇందులో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టారు. దీంతో బీపీఎస్ కింద 860 మందికి పైగానే నోటీసులు జారీ చేశారు. ప్రధానంగా అక్రమ కట్టడాలు, రోడ్లకు ఆనుకొని నిర్మించారు. స్పిన్నింగ్ మిల్లులో దాదాపు 20 ఇళ్లు, రోడ్డుకు 13 దుకాణ సముదాయం, పార్కు రోడ్డులో భవనాలు 30, వీవర్స్‌కాలనీలో 22, సాయినగర్‌లో 23, లక్ష్మీపేట, తేరుబజార్, మెయిన్‌బజార్, కర్నూలు రోడ్డు, గంజహళ్లి రోడ్డు, నక్కారామయ్యకొట్టాల, ఎస్సీకాలనీ, క్రాంతినగర్, మునెప్పనగర్, పంపన్నగౌడ్, రాఘవేంద్రకాలనీ, మాత్రాల తిమ్మప్ప, లక్ష్మణ్‌టాకీస్ వెనుక, సాయిగణేష్ కాలనీ, ఇతర ప్రాంతాల్లో అత్యధికంగా బీపీఎస్ కింద గుర్తించారు. ఆయా గృహ యజమానులకు నోటీసులు జారీ చేశారు. నిబంధనల మేరకు నమోదు చేసుకోకపోతే కోర్టులో కేసులు వేస్తామని అధికారులు హెచ్చరించడంతో యజమానుల భయాందోళనకు గురవుతున్నారు. బీపీఎస్ దాదాపు రూ.2కోట్లకు పైగానే మున్సిపాలిటీకి ఆదాయం రానుంది.

ఉపయోగాలు

- మున్సిపాలిటీ రిజిస్టర్ చేస్తే మార్ట్‌గేజ్ బాండ్(తనఖా) విడుదల చేసుకోవచ్చు.
- భవిష్యత్తులో అదనపు అంతస్తుకు సులభంగా అనుమతి ఇస్తారు. బ్యాంకు రుణాల అవకాశం ఉంటుంది.
- కోర్టు కేసులు, అధికారుల వేధింపులు ఉండవు.
- నిర్మించిన వాటికి అధికార గుర్తింపు ఉంటుంది.
- కాలనీలో వసతులు కల్పించేందుకు అవకాశం ఉంటుంది.

క్రమబద్ధీకరణ చేయకపోతే చర్యలు

- అనధికార కట్టడం, దీర్ఘకాలిక నేరం కింద అపరాధ రుసుము వేస్తారు.
- నివాస యోగ్యత ధ్రువపత్రం లేకపోతే 100 శాతం పన్నులు వేస్తారు.
- కుళాయి కనెక్షన్లు ఇవ్వరు.
- జీవో 225 ప్రకారం అనుమతి లేని కట్టడాలను తొలగిస్తారు. అవసరమైతే యజమానిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కోర్టుకి వేస్తారు.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి – గంగిరెడ్డి, పురపాలక కమిషనర్, ఎమ్మిగనూరు

బీపీఎస్ కింద ప్రభుత్వం అవకాశం కల్పించింది. ముందుగా రూ.10వేలు ఆన్‌లైన్‌లో చెల్లించి దరఖాస్తు చేసుకుంటే చాలు. తరువాత ఆన్‌లైన్ ప్రకారం నేరుగా రుసుం చెల్లించాల్సి ఉంటుంది.

అందుబాటులో ఎక్స్‌రే.. అందని సేవలు

గోనెగండ్ల దర్మాసుపత్రిలో 35ఏళ్ల క్రితం 30 పడకల స్థాయి, రోగుల కోసం ఎక్స్‌రే యంత్రం ఏర్పాటు చేశారు. గత వైకాపా హయాంలో ఆ వైద్యశాల స్థాయిని ప్రాథమిక వైద్యశాల స్థాయికి తగ్గించారు. దాంతో అప్పట్లో అధికారి లేకపోవడంతో ఎక్స్‌రే సేవలు నిలిపివేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సంబంధిత అధికారులు ఎక్స్‌రే సేవలను అందుబాటులోకి తీసుకురాకపోవడం గమనార్హం. రోగులు ప్రైవేటు వైద్యశాలలను ఆశ్రయిస్తున్నారు. ఎక్స్‌రే సేవలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, గోనెగండ్ల

ముందుకు కదలని మురుగు

కృష్ణాపురంలో ఆలయం సమీపంలో మురుగు కాలువ ప్రధాన రహదారిపై ప్రవహిస్తుండటంతో అపరిశుభ్రత తాండవిస్తోంది. దుర్వాసనలు వస్తోంది. ఈ దారి వెంట ఎర్రబాదుకు వెళ్లే వాహన చోదకులు మురుగు దాటి వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన దారి వద్ద కాలువ లేకపోవటంతో మురుగు అక్కడే నిలుస్తోంది. స్థానిక ప్రజాళికతో కాలువలు ఏర్పాటు చేయక పోవటంతో ఆ పరిస్థితి నెలకొంది. –న్యూస్‌టుడే, కోడుమూరు గ్రామీణం

ఉపయోగం లేని ఊర బావి

మండలంలోని కొత్తకోట గ్రామం చేనేత కాలనీలో ఊర దిగుడు బావి ప్రమాదకరంగా మారింది. నీరు నిండుగా ఉండటంతో వీధుల్లోని పిల్లలు అక్కడికి వెళ్లేందుకు భయపడుతున్నారు. బావి దగ్గర ఉన్న భారీ వృక్షాల ఆకులు అందులో పడటంతో నీరు దుర్వాసన వస్తోంది. వృథాగా ఉన్న ఊర బావిని పూడ్చివేసి ఆ స్థలంలో అంగన్‌వాడీ, వైద్య కేంద్రం, పాఠశాల గదులు నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. ఆ దిశగా గ్రామ పంచాయతీ అధికారులు చొరవ చూపాలని కోరుతున్నారు. –న్యూస్‌టుడే, కొత్తకోట (సి.బెళగల్)

గొంతు తడవక.. సమస్య తీరక

పట్టణంలో శివారు ప్రాంతం క్రాంతినగర్ కాలనీలో తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీటి సరఫరాలో జాప్యంతో కాలనీ వాసులు గొంతు తడుపుకొనేందుకు కష్టంగా మారుతుందని వాపోతున్నారు. 40 ఏళ్ల నాటి పైపులైన్ కావడంతో పైపులకు నీరు ఎక్కడం లేదని వాపోయారు. 20 ఇళ్లకు పైపులైన్లకు సరిగా నీరు సరఫరా కావడం లేదు. దీంతో చేతి పంపుతో నీటిని తోడుకుంటున్నారు. నీటి సమస్యపై అధికారులకు గతంలో ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని స్థానికులు ఆరోపించారు. –న్యూస్‌టుడే, ఎమ్మిగనూరు

మురిపించిన.. రూ.200 నాణెం

గోనెగండ్ల, న్యూస్‌టుడే: ఆర్య సమాజ స్థాపకుడు స్వామి దయానంద సరస్వతి 200వ జయంతి సందర్భంగా గతేడాది అక్టోబరులో ప్రధానమంత్రి నరేంద్రమోదీ రూ.200 నాణెం విడుదల చేశారు. ఈ నాణేన్ని గోనెగండ్ల గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు కె.నాగేష్ రూ.1230కు కొనుగోలు చేశారు. నాణేలు సేకరించడం తన అభిరుచిగా పేర్కొన్నారు. ఇందులో భాగంగా నాణేన్ని కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. ఇది నికెల్ సిల్వర్ లోహంతో తయారు చేశారు. బరువు 32 గ్రాములు. ఇందులో 60 శాతం కాపర్, 29శాతం నికెల్, 20 శాతం జింక్ మిశ్రమంతో తయారు చేశారు. దీని చుట్టు కొలత 44మి.మి. అని తెలిపారు.



నాణెం చూపుతున్న ఉపాధ్యాయుడు నాగేష్

ఎమ్మిగనూరులో రక్తదాన శిబిరంలో తెదేపా కార్యకర్తలు

మంత్రాలయం: మాట్లాడుతున్న తెదేపా బాధ్యుడు రాఘవేంద్ర రెడ్డి

మంత్రాలయం: ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న జిల్లా మాజీ అధ్యక్షుడు తిక్కారెడ్డి తదితరులు

తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీఆర్

కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం గ్రామీణం(కౌతాళం), నందవరం, సి.బెళగల్, గోనెగండ్ల, గూడూరు గ్రామీణం, న్యూస్‌టుడే: తెలుగుజాతి ఆత్మ గౌరవానికి ప్రతీక తెదేపా వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు. ఆదివారం విజయవాడలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. సొసైటీ బ్యాంకు ఛైర్మన్ వెంకట్రాముడు, కర్నూలు పార్లమెంటు సోషల్ మీడియా కోఆర్డినేటర్ నాగేంద్ర, నాయకులు పాల్గొన్నారు. ఎమ్మిగనూరులో 152 మంది తెదేపా కార్యకర్తలు రక్తదానం చేశారు. సోమేశ్వర టాకీస్ వద్ద ఎన్టీఆర్, బాలకృష్ణ ఫ్యాన్స్ అధ్యక్షులు తెలుగురాముడు, చంద్ర ఆధ్వర్యంలో నివాళులర్పించారు. మంత్రాలయంలో ఎన్టీఆర్ చిత్రపటానికి తెదేపా బాధ్యుడు రాఘవేంద్ర రెడ్డి పూలమాల వేశారు. మంత్రాలయంలో తెదేపా జిల్లా మాజీ అధ్యక్షుడు తిక్కారెడ్డి ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని మాజీ మండలాధ్యక్షుడు పన్నాగ వెంకటేషప్ప స్వగృహంలో నిర్వహించారు. కౌతాళంలో తెదేపా జిల్లా ఉపాధ్యక్షుడు ఉలిగయ్య ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులర్పించారు. కౌతాళంలో ఈరన్న స్వామి ట్రస్టు బోర్డు మాజీ ఛైర్మన్ చెన్నబస్సప్ప ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. గోనెగండ్ల, గూడూరు మండలంలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు.

విజయవాడలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పిస్తున్న ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి

బూడిదపాడులో పూలమాల వేసిన నాయకులు

సి.బెళగల్‌లో నివాళులర్పిస్తున్న నేతలు

ఆదోని జిల్లాతోనే పశ్చిమ ప్రాంతం అభివృద్ధి

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: పశ్చిమ ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే ఆదోని జిల్లా కేంద్రంతో సాధ్యమౌతుందని ప్రజా సంఘాల నాయకులు గణేష్ పిలుపునిచ్చారు. వైఎస్సార్ సర్కిల్‌లో ఆదివారం రిలే నిరాహార దీక్షలను చేపట్టారు. గణేష్ మాట్లాడుతూ ప్రభుత్వం జిల్లా కేంద్రం గురించి పట్టించుకోవడం లేదన్నారు. నాయకులు సత్యనారాయణరెడ్డి, బాబు, రాజు, సత్యన్న, కృష్ణ, రవికుమార్ పాల్గొన్నారు.

ఎన్జీవో నేతలకు సన్మానం

ఎమ్మిగనూరు గ్రామీణం, న్యూస్‌టుడే: పట్టణంలో ఆదివారం కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో ఎన్జీవో జిల్లా ఉపాధ్యక్షుడు సురేష్ వరప్రసాద్, తాలూకా కార్యదర్శి వినోద్‌ను శాలువ కప్పి పూలమాల వేసి సన్మానించారు. కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు దేవసహాయం, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆనంద్ చైతన్య మాదిగ మాట్లాడుతూ ఉద్యోగుల హక్కుల సాధన, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఆదెన్న, భాస్కర్, రుద్రాక్షల దస్తగిరి, వెస్లీ సునీల్, కృష్ణ పాల్గొన్నారు.

45 ఏళ్ల తరువాత అపూర్వ కలయిక

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: ఎమ్మిగనూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1979-81లో ఇంటర్ చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం కలిశారు. విదేశాల్లో, బెంగళూరు, ముంబాయి, హైదరాబాదు, ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనంలో కలిశారు. 45 ఏళ్ల తరువాత కలవడంతో ఆనాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకొన్నారు. పూర్వ విద్యార్థి వెంకటేశ్వర్లు, సులోచన, సాయిలీల, మల్లీశ్వరి, దానమ్మ, శాంతకుమార్, సువర్ణ, సాయి, డాక్టర్ శ్రీనివాసులు, సుధాకర్‌శెట్టి, శివారెడ్డి, కేటీ కృష్ణమూర్తి, బజారప్ప, డాక్టర్ ఫరూక్, డాక్టర్ శివరామిరెడ్డి పాల్గొన్నారు.

1979–81 బ్యాచ్ పూర్వ విద్యార్థులు

ముగిసిన క్రికెట్ పోటీలు

గూడూరు గ్రామీణం, న్యూస్‌టుడే: సంక్రాంతి పండగ సందర్భంగా నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ఆదివారం ముగిసింది. ఆదివారం గూడూరు పట్టణంలోని స్థానిక ఉన్నత పాఠశాల మైదానంలో క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. టోర్నమెంట్‌లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన జట్లకు విష్ణువర్ధనాచారి, శ్రీనివాస్, రవితేజలు నగదు బహుమతి అందజేశారు. క్రీడకారులు శివకుమార్, రవికుమార్, సుబ్బన్న తదితరులు పాల్గొన్నారు.

విజేతలకు బహుమతి అందజేస్తున్న నిర్వాహకులు

ఉరుకుందకు పోటెత్తిన భక్తులు

మంత్రాలయం గ్రామీణం(కౌతాళం), న్యూస్‌టుడే: జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉరుకుంద శ్రీనరసింహ ఈరన్న స్వామిని ఆదివారం అమావాస్య సందర్భంగా దర్శించుకోవడానికి లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. భక్తులు అధికంగా తరలిరావడంతో క్యూలైన్‌లు, ఆలయం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకం, అలంకరణ, సామూహిక అభిషేకాలు, హోమం, తదితర పూజలు చేశారు. ఉరుకుందకు భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. ఉరుకుందలో ఈరన్న స్వామిని తెదేపా జిల్లా మాజీ అధ్యక్షుడు తిక్కారెడ్డి, పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు ఆదివారం రాత్రి దర్శించుకున్నారు.

పూజలందుకుంటున్న ఈరన్న స్వామి

ఖాదర్‌లింగా స్వామి దర్గాలో ప్రత్యేక ఫాతెహా

మంత్రాలయం గ్రామీణం(కౌతాళం), న్యూస్‌టుడే: కౌతాళం జగద్గురు ఖాదర్‌లింగా స్వామి దర్గాను తెదేపా జిల్లా మాజీ అధ్యక్షుడు తిక్కారెడ్డి, పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు ఆదివారం రాత్రి దర్శించుకున్నారు. ప్రత్యేక ఫాతెహా నిర్వహించారు. దర్గా పీఠాధిపతి మున్నా పాషా వారిని ఆశీర్వదించారు.

ఖాదర్‌లింగా స్వామిని దర్శించుకుంటున్న తిక్కారెడ్డి, కేఈ శ్యాంబాబు

ఉద్యమ నేతను స్ఫూర్తిగా తీసుకోవాలి

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: ప్రజాసమస్యలపై నిరంతరం పోరాటాలు చేసిన ఉద్యమ నేత నరసింహయ్యను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని సీపీఎం నాయకులు గోవిందు పిలుపునిచ్చారు. పట్టణంలో సీపీఎం కార్యాలయంలో ఆదివారం నరసింహయ్య వర్ధంతిని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పేదలకు భూముల పంపిణీ చేసేందుకు ప్రభుత్వాలపై పోరాటాలు చేశారన్నారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు రాముడు, అబ్దుల్లా, లక్ష్మీనరసయ్య, కృష్ణ, సురేష్, రమేష్, శ్రీనివాసులు, రాముడు తదితరులు పాల్గొన్నారు.

సంక్షిప్త సమాచారం

కోడుమూరు, న్యూస్‌టుడే: మైనర్లు వాహనాలు నడిపితే ట్రాఫిక్ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకొంటామని కోడుమూరు పోలీసు స్టేషన్ ఎస్సై డీవై స్వామి పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, రోడ్డు ప్రమాదాలబారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

నందవరం, న్యూస్‌టుడే: అర్హులందరికీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేయిస్తామని తెదేపా నాయకులు ఉదయ్‌కుమార్‌గౌడ్ సూచించారు. క్షేత్రస్థాయిలో హద్దులు నిర్ణయించకపోవడంతో లబ్ధిదారులు ఇళ్లు నిర్మించలేకపోయారన్నారు.

నందవరం, న్యూస్‌టుడే: మండలంలోని ఇబ్రహీంపురం-పూలచింత గ్రామాల మధ్యలో కంప చెట్లలో జూదం ఆడుతున్న వ్యక్తులను పట్టుకోవడానికి ప్రయత్నించగా ముగ్గురు పారిపోయారని, 8 మందిని అరెస్టు చేసినట్లు ఎస్సై తిమ్మారెడ్డి తెలిపారు. వారి వద్ద నుంచి రూ.15,600 నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామన్నారు.

కోసిగి, న్యూస్‌టుడే: తెదేపా కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసిన కోసిగి మండలం పల్లెపాడు గ్రామానికి పోతుల ఈరన్న(32) అనారోగ్యంతో కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పలువురు నేతలు నివాళులర్పించారు.

కోడుమూరు గ్రామీణం, న్యూస్‌టుడే: వెంకటగిరిలో వెలసిన గిడ్డాంజనేయ స్వామికి అమావాస్య పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామికి అభిషేకాలు, ఆకుపూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా అన్నదానం చేశారు.

కోడుమూరు గ్రామీణం, న్యూస్‌టుడే: లద్దగిరి యోగి వేమన భగవాన్ ఊరేగింపు ఆహ్వాన పత్రాలను త్రైత సిద్ధాంతం ప్రబోధ సేవా సమితి సభ్యులు మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మకు అందచేశారు. సోమవారం ఊరేగింపు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

సి.బెళగల్, న్యూస్‌టుడే: స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం వైద్యాధికారి మిథున్‌కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో గర్భిణులకు ఉచిత పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సీహెచ్‌వో ఉమామల్లేశ్వరి తెలిపారు. ఉప ఆరోగ్యకేంద్రాల పరిధిలోని గర్భిణులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సి.బెళగల్: స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో రాణెమ్మ అధ్యక్షతన సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ ఎంపీడీవో మహేశ్వరి తెలిపారు గ్రామాల్లో ఏమైనా సమస్యలు ఉంటే వినతులు ఇచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. తహసీల్దారు కార్యాలయంలో తహసీల్దారు వెంకటలక్ష్మి అధ్యక్షతన పీజీఆర్ఎస్ నిర్వహిస్తున్నట్లు ఉప తహసీల్దారు పురుషోత్తమ్ తెలిపారు.

పోలకల్: గ్రామంలో శైవక్షేత్రమైన సోమేశ్వరస్వామి ఆలయంలో సోమవారం పురోహితుడు రామయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్త పద్మనాభరెడ్డి తెలిపారు.

యువతకు ఆదర్శం వేమన

ఎమ్మిగనూరు గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రజాకవి వేమన యువతకు ఆదర్శమని కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు దేవసహాయం అన్నారు. ఆదివారం పట్టణంలోని కేవీపీఎస్ కార్యాలయంలో వేమన జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేవ సహాయం మాట్లాడుతూ వేమన సమాజంలో జరుగుతున్న అంశాలను వందల సంవత్సరాల క్రితమే తన కవితల ద్వారా తెలియజేశారని అన్నారు. కార్యక్రమంలో నాయకులు తిమ్మన్న, చిన్నప్ప, రాజారమేష్, గుంటప్ప, వినోద్ తదితరులు పాల్గొన్నారు.

మేతపై యంత్రపు కోత

◆ పశుగ్రాసానికి పెరిగిన డిమాండ్

గూడూరు, న్యూస్‌టుడే: పశుగ్రాసం కొరతతో అన్నదాతలకు పశుపోషణ భారంగా మారింది. తెలంగాణ రాష్ట్రం నుంచి వరిగడ్డిని ట్రాక్టర్ల ద్వారా తరలించుకుంటున్నారు. దూరాన్ని బట్టి ట్రాక్టరు గ్రాసం కోసం రూ.15 వేల నుంచి రూ.17 వేలకు వరకు ఖర్చు చేస్తున్నారు. నియోజకవర్గంలోని కోడుమూరు, గూడూరు, సి.బెళగల్ మండలాల్లో దాదాపు 32 వేల పశువులు ఉన్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి.

ట్రాక్టరులో తరలిస్తున్న పశుగ్రాసం

ఏడాదికి రెండు పశువులకు రెండు ట్రాక్టర్ల పశుగ్రాసం అవసరం. వరి, వేరుసెనగ వంటి పంటల సాగు లాభదాయకంగా లేకపోవడంతో రైతన్నలు వాణిజ్య పంటలైన పత్తి, మిరప, కంది, పొగాకు, మొక్కజొన్న వంటి పంటల సాగుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో గ్రాసం లభ్యత తగ్గింది. గతంలో ట్రాక్టరు వరిగడ్డి రూ.10 వేలకు వచ్చేది. ఈ ఏడాది కొరత ఏర్పడి ధరలు పెరిగాయి. అయినా చేసేది లేక అంత ధర వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు.

కూలీల కొరతతో..

ప్రస్తుతం అక్కడక్కడా పశుగ్రాసం వచ్చే పంటలు సాగు చేస్తున్నా.. యంత్రాల ద్వారా కోతలు చేస్తుండటంతో గ్రాసం చేతికి అందడం లేదు. ఎకరా పొలంలో వరి సాగు చేస్తే రెండు ఎద్దులకు ఏడాదంతా సరిపోయే గ్రాసం వచ్చేది. కూలీల కొరతతో యంత్రాలు వినియోగించడంతో 80 శాతం మట్టిలో కలిసిపోతోంది. దీంతో బయట నుంచి కొనుగోళ్లు చేయక తప్పడం లేదు. పశువులకు ప్రభుత్వం రాయితీపై దాణా, గడ్డి విత్తనాలు అందిస్తోంది. కానీ నీటి వసతి ఉన్న రైతులకు గడ్డి విత్తనాలు సాగు చేసే అవకాశం ఉంది. నియోజకవర్గంలో 75 శాతం వర్షాధారంగా పంటలు సాగు చేస్తారు కాబట్టి గడ్డి పెంచుకునే అవకాశం లేదు. దాణా కొంతవరకు ఉపశమనం కలిగించినా పశుగ్రాసం అవసరం తప్పనిసరి అవుతుంది.

ఏడాదికి రూ.50 వేల ఖర్చు

- రాజు, గూడూరు

రెండు ఎద్దుల మేతకు ఏడాదికి రూ.50 వేలు ఖర్చు చేస్తున్నాం. గతంలో వేరుసెనగ పొట్టు, కొర్ర గడ్డి, జొన్నసొప్ప సాగు ద్వారా గ్రాసం లభ్యమయ్యేది. రైతులంతా పొలాల్లో, గట్లపై పెరిగే పచ్చి గడ్డిని మేతగా వినియోగించుకునేవాళ్లం. ఇప్పుడు గడ్డి పెరగకుండా మందులు పిచికారీ చేస్తుండటంతో పచ్చిక రావడం లేదు. కొన్నేళ్లకు పశువులను పోషించడం కనుమరుగవుతుంది.

అంత్యక్రియలు

మరణం 18-1-2026

కీ॥శే॥ అగసలదిన్నె SK.తిమ్మయ్య ధని గారు
Sree Chagi Lingeswara Traders Commission Agent, Adoni.

కుటుంబ ఉన్నతికై అహర్నిశలు శ్రమించిన మీ మరణం మాకు తీరనిలోటు. దైవసన్నిధికి చేరిన మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ...

: కుమారులు :
SK.పెద్ద బసవరాజు, SK.చిన్న బసవరాజు, SK.రమేష్
మరియు కుటుంబసభ్యులు

గమనిక : 19-1-2026 తేదీన సోమవారం ఉదయం 11 గంటలకు అగసలదిన్నె గ్రామం, కౌతాళం (మం) వీరి అంత్యక్రియలు జరుపబడును. కావున మా బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు తెలియజేయుచున్నాము.
సెల్ : 7013737181, 9381284709.

(c) eenadu

కర్నూలు
•కర్నూలు •పాణ్యం

డీఏ బకాయిల చెల్లింపుపై హర్షం

మాట్లాడుతున్న ఆల్‌మేవా జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ హమీద్

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉద్యోగులు, పెన్షనర్లు, సీపీఎస్ ఉద్యోగులకు డీఏ బకాయిలు చెల్లించడం పట్ల ఆల్‌మేవా జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ హమీద్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి మైనారిటీ ఉద్యోగుల తరఫున ధన్యవాదాలు తెలిపారు. స్థానిక సి.క్యాంపులోని మైనారిటీ భవన్‌లో ఆదివారం ఆల్ మైనారిటీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. జిల్లా కార్యవర్గ సభ్యులు ఇలియాస్ బాషా, షబ్బీర్ బాషా, మునీర్, గఫార్, సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.

ప్రజా సమస్యల పరిష్కార వేదిక నేడు

కర్నూలు నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే : ఎస్బీఐ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో సోమవారం ఉదయం 11 గంటలకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు నగరపాలక కమిషనర్ పి.విశ్వనాథ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నగర వాసులు తమ సమస్యలపై వినతిపత్రాలు అందజేస్తే పరిశీలించి పరిష్కరిస్తామన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)
కర్నూలు : 80085 52632,
కర్నూలు గ్రామీణం : 85010 05408
ఓర్వకల్లు : 63004 66875

కర్నూలు నగరపాలకసంస్థ, న్యూస్‌టుడే: ?: ఒమేగా ఆసుపత్రి సమీపంలో వంద అడుగుల రస్తాలో కంపచెట్లు రహదారిపైకి వాలాయి. రాకపోకలు సాగే క్రమంలో ఇబ్బందులు పడుతున్నాం. - **స్థానికులు** ?: నిర్మల్‌నగర్, గోపినగర్‌లలో మురుగునీటి కాల్వలను శుభ్రం చేయాలి. కాల్వల్లో వ్యర్థాలు పేరుకుపోయాయి. - **అనిల్** ✔: సమస్యలను పరిశీలించి పరిష్కరిస్తాం. - **నగరపాలక అధికారులు**

ఆస్తి పన్ను చెల్లించని వారిపై చర్యలు

మాట్లాడుతున్న నగరపాలక కమిషనర్ పి.విశ్వనాథ్

కర్నూలు నగరపాలకసంస్థ, న్యూస్‌టుడే: నగరంలో దీర్ఘకాలికంగా పన్నులు చెల్లించని మొండి బకాయిదారులపై కఠిన చర్యలు తప్పవని నగరపాలక కమిషనర్ పి.విశ్వనాథ్ హెచ్చరించారు. సిబ్బంది ఉదాసీన వైఖరి విడనాడి బకాయిల వసూళ్లకు కృషిచేయాలన్నారు. నగరపాలక కార్యాలయంలో రెవెన్యూ, ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక విభాగం అధికారులతో ఆదివారం ఆయన పన్ను వసూళ్లలో పురోగతిపై సమీక్షించారు. నగరంలో అభివృద్ధి పనులు వేగంగా ముందుకు సాగాలంటే నిధుల లభ్యత కీలకమన్నారు. అందుకు మొండి బకాయిలు వసూళ్లు చేయాలన్నారు. దీర్ఘకాలంగా పన్ను పెండింగ్ పెట్టిన మొండి బకాయిదారుల జాబితాను సిద్ధం చేసి, వారి ఆస్తుల జప్తునకు అవసరమైన చర్యలు చేపట్టాలని సిబ్బందికి ఆదేశించారు. పన్ను వసూళ్ల కోసం మూడు బృందాలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సమావేశంలో అదనపు కమిషనర్ ఆర్జీవీ కృష్ణ, కార్యదర్శి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

నగరంలో హైటెన్షన్

■ ఆందోళన కలిగిస్తున్న అధిక ఓల్టేజీ తీగలు

కర్నూలు వెంకటరమణ కాలనీ, న్యూస్‌టుడే : కర్నూలు నగరంలోని పలు ప్రాంతాల్లో హైటెన్షన్ విద్యుత్తు తీగలు ప్రజలను భయపెడుతున్నాయి. హైటెన్షన్ లైన్‌కు సంబంధించిన టవర్లు చాలా కాలనీల్లో రహదారుల మధ్యలోనే ఉన్నాయి. వీటి సమీపంలోని నివాస గృహాల మీదుగానే తీగలు వెళ్తున్నాయి. టవర్ల సమీపంలో, తీగల కింద గృహాలు నిర్మించుకున్న వారు ఎప్పుడే ప్రమాదం జరుగుతుందోనని భయం భయంగా జీవనం సాగిస్తున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కొన్నేళ్లుగా కోరుతున్నా.. పట్టించుకునే వారు కరవయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంతోష్‌నగర్ కాలనీలో రహదారి మధ్యలో ఉన్న హైటెన్షన్ టవర్

నివాసాలు విస్తరించడంతో..

సంతోష్‌నగర్, ఆటోనగర్, సోమప్పకాలనీ, మహాలక్ష్మినగర్, డాక్టర్స్‌కాలనీ, వంద అడుగుల రహదారి తదితర ప్రాంతాల్లో హైటెన్షన్ తీగల వల్ల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆయా ప్రాంతాల్లో హైటెన్షన్ టవర్లను ఏర్పాటు చేసిన సమయంలో నివాస గృహాలు పూర్తి స్థాయిలో ఏర్పాటు కాలేదు. ప్రస్తుతం హెచ్‌టీ లైను వెళ్తున్న ప్రాంతాల్లో నివాస గృహాలు, బహుళ అంతస్తుల భవనాలు వెలిశాయి. కొన్నిచోట్ల టవర్లు రహదారుల మధ్యలో, మరి కొన్ని చోట్ల వీధిరోడ్ల పక్కన ఉన్నాయి.

గాలి వీస్తే గుబులే..

సంతోష్‌నగర్ పరిధిలో దాదాపు 132, 220 కేవీ హైటెన్షన్ లైన్లు, 11 కేవీ విద్యుత్తు తీగలు ఇళ్లు, రహదారుల మీదుగా వెళుతున్నాయి. భారీ వర్షాలు కురిసినా, ఈదురు గాలులు వీచిన సందర్భాల్లో వీటికి దగ్గరగా నివసిస్తున్న ప్రజలు ఎప్పుడేం జరుగుతుందోనని బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. గతంలో సంతోష్‌నగర్ కాలనీలో విద్యుత్తు ప్రమాదాలు సైతం జరిగాయి. దీనికి తోడు హైటెన్షన్ తీగల నుంచి పెద్ద శబ్దాలు వస్తుంటాయని స్థానికులు చెబుతున్నారు.

రాకపోకలకు అవస్థ

సంతోష్‌నగర్, ఆటోనగర్ తదితర ప్రాంతాల్లో హైటెన్షన్ లైన్‌కు సంబంధించిన టవర్లు రహదారుల మధ్యలో ఉన్నాయి. దిన్నెదేవరపాడు, సోమప్పకాలనీ, మహాలక్ష్మినగర్ కాలనీల్లో వంద అడుగుల రహదారికి ఆనుకునే టవర్లు ఉన్నాయి. దీంతో ఆయా కాలనీల ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్తగా ఇళ్లు నిర్మించుకోవాలన్నా.. పై అంతస్తులు కట్టుకోవాలన్నా కష్టాలు తప్పడం లేదని స్థానికులు వాపోతున్నారు.

నాటక ప్రదర్శనలో కళాకారులు

ఆకట్టుకున్న సైసైరా నరసింహారెడ్డి నాటకం

కర్నూలు నగరం, న్యూస్‌టుడే : స్థానిక టీజీవీ కళాక్షేత్రంలో ఆదివారం రాత్రి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా సైసైరా నరసింహారెడ్డి నాటకాన్ని ప్రదర్శించారు. కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య, కేవీ సుబ్బారెడ్డి విద్యా సంస్థల అధినేత కేవీ సుబ్బారెడ్డి, తదితరులు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందిన సైసైరా నరసింహారెడ్డి నాటక ప్రదర్శన ప్రేక్షకులను ఆకట్టుకుంది. నరసింహారెడ్డి పాత్రలో శ్రీనివాసరెడ్డి, వడ్డే ఓబన్న పాత్రలో రాముడు, గోషా వెంకన్నగా బాల వెంకటేశ్వర్లు, ఇతర కళాకారులు నటించారు.

ఇసుకంత నిర్లక్ష్యం.. కంకరంత కాఠిన్యం

బిర్లాగడ్డ సమీపంలో రహదారులపై కంకర, ఇసుకను నిల్వ చేశారు. ఇక్కడి నుంచే ఇతర ప్రాంతాలకు వాహనాల్లో తరలిస్తున్నారు. దారికి అడ్డంగా ఇసుక, కంకర వేయడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. ఇవి రహదారిపై విస్తరించడంతో వాహనదారులు అదుపుతప్పి ప్రమాదాల బారినపడుతున్నారు. అధికారులు స్పందించి రోడ్డును శుభ్రం చేయించాలని కోరుతున్నారు. - న్యూస్‌టుడే, కల్లూరు గ్రామీణ

కాలువలో పూడిక.. మురుగు కదలక

నగరంలోని ముద్రణాలయం నుంచి ఆర్టీవో కార్యాలయం వైపు వెళ్లే రహదారిలో ఉన్న మురుగు కాలువ అస్తవ్యస్తంగా మారింది. కొన్నేళ్ల కిందట నిర్మించిన కాలువ శిథిలావస్థకు చేరింది. గోడలు కూలిపోయి కాలువ పూడిపోయింది. చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోయి మురుగు ముందుకు కదలని పరిస్థితి నెలకొంది. కాలువకు మరమ్మతులు చేయించి మురుగు సాఫీగా ప్రవహించేలా చూడాలని స్థానికులు విన్నవిస్తున్నారు. - న్యూస్‌టుడే, కర్నూలు సచివాలయం

దారంతా గుంతలు.. రాకపోకలకు వెతలు

కల్లూరు పరిధిలోని లక్ష్మీపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలో మట్టిరోడ్డు అధ్వానంగా మారింది. దారి పొడవునా గుంతలు ఏర్పడ్డాయి. ఈ మార్గంలో ప్రయాణించే సమయంలో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. గుంతల కారణంగా ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పి పడిపోతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి సీసీరోడ్డు నిర్మించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూడాలని ప్రజలు కోరుతున్నారు. - న్యూస్‌టుడే, కల్లూరు గ్రామీణ

బకాయిదారుడా.. పన్ను కట్టకపోతే కొరడా

నగరంలో ఆస్తి పన్ను మొండి బకాయిల వసూళ్లకు నగరపాలక సంస్థ చర్యలు చేపట్టింది. ఎలాగైనా బకాయిలను వసూళ్లు చేయాలని ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా నగరంలోని పన్ను బకాయిలు చెల్లించకపోతే చేపట్టబోయే చర్యలను వివరిస్తూ పలు కూడళ్లలో 'మేలుకో బకాయిదారుడా' అంటూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. త్వరలో మొండి బకాయిదారుల వివరాలను సైతం బహిరంగ ప్రదేశాల్లో ప్రదర్శించనున్నట్లు సమాచారం. - న్యూస్‌టుడే, కర్నూలు నగరపాలక సంస్థ

ఆలయాల్లో అమావాస్య పూజలు

కుంకుమార్చన చేస్తున్న మహిళలు

పద్మావతి అమ్మవారికి పుష్పార్చన

కర్నూలు ఆధ్యాత్మికం, న్యూస్‌టుడే : అమావాస్య సందర్భంగా నగరంలోని ప్రధాన ఆలయాల్లో ఆదివారం ప్రత్యేక హోమాలు, పూజలు జరిగాయి. ఆంజనేయస్వామి ఆలయాల్లో ఆకుపూజ చేశారు. వెంకటరమణకాలనీలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో పద్మావతి అమ్మవారికి పుష్పార్చన చేశారు. అనంతరం మహిళలు సామూహిక కుంకుమార్చనలో పాల్గొన్నారు. నగర శివారులోని గాయత్రి గోశాల కేంద్రంలో చండీహోమం నిర్వహించారు. పాతబస్తీ లలితాపీఠంలో వారాహి హోమం జరిపించారు.

నేటి నుంచి హరిహర క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు

కర్నూలు ఆధ్యాత్మికం, న్యూస్‌టుడే : కర్నూలు సంకల్‌బాగ్‌లోని హరిహర క్షేత్రం వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల 29వ తేదీ వరకు జరుగనున్న వేడుకల్లో భాగంగా ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణ, పూజలు, హోమాలు చేస్తారు. అనంతరం పల్లకి సేవ నిర్వహిస్తారు. ప్రతిరోజు హోమాలు, పూజలు శాస్త్రోక్తయుక్తంగా నిర్వహించనున్నట్లు బ్రాహ్మణ సంఘం నగర గౌరవాధ్యక్షుడు చెరువు వెంకటదుర్గాప్రసాద్, అధ్యక్షుడు సండేల్ చంద్రశేఖర్ తెలిపారు.

తెలుగువారి వెలుగు తారకరాముడు

కర్నూలు సచివాలయం : పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటిస్తున్న తెదేపా జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, నాయకులు

కల్లూరు గ్రామీణ : కల్లూరులో ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న గౌరు జనార్దన్‌రెడ్డి, తెదేపా, భాజపా నాయకులు

కర్నూలు వెంకటరమణ కాలనీ : మామిదాలపాడులో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేస్తున్న నాయకులు

ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచి.. తెలుగుజాతి ఘనకీర్తిని ప్రపంచానికి చాటిచెప్పిన నటసార్వభౌముడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు చిరస్మరణీయుడని వక్తలు పేర్కొన్నారు. కర్నూలు నగరం, రూరల్ మండలం, కల్లూరు, ఓర్వకల్లు మండలాల్లో ఆదివారం ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. తెదేపా నాయకులు, కార్యకర్తలు, నందమూరి అభిమానులు తారకరాముడి విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. పేదల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధికి ఆయన చేసిన సేవలను కొనియాడారు.- న్యూస్‌టుడే, కర్నూలు బృందం

కల్లూరు గ్రామీణ : కర్నూలు మండల పరిధిలో ఎన్టీఆర్‌కు శ్రద్ధాంజలి ఘటిస్తున్న నాయకులు, కార్యకర్తలు

ఓర్వకల్లు : నివాళులర్పిస్తున్న తెదేపా నాయకులు

తైక్వాండోతో ఆత్మరక్షణ

కల్లూరు గ్రామీణ, న్యూస్‌టుడే : తైక్వాండో క్రీడ ఆత్మరక్షణకు దోహదపడుతుందని తుంగభద్ర మత్స్యకారుల సహకార సంఘం ఉపాధ్యక్షుడు టీజీ రమేష్‌బాబు పేర్కొన్నారు. పెద్దమార్కెట్ సమీపంలోని నగరపాలక ఉద్యానవనంలో ఆదివారం తైక్వాండో బెల్ట్ గ్రేడింగ్ పోటీలు నిర్వహించారు. ప్రతిభ చూపిన క్రీడాకారులకు బెల్టులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో టీజీబీ తైక్వాండో అకాడమీ వ్యవస్థాపకుడు టి.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

వెనెజువెలాపై దాడిని ఖండించాలి

సదస్సులో మాట్లాడుతున్న తెలకపల్లి రవి

కర్నూలు వెంకటరమణ కాలనీ, న్యూస్‌టుడే : వెనెజువెలా దేశంపై అమెరికా దాడిని ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా భావించి ప్రతిఒక్కరు ఖండించాలని రాజకీయ విశ్లేషకుడు తెలకపల్లి రవి పిలుపునిచ్చారు. కర్నూలు జిల్లా కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత నరసింహయ్య వర్ధంతి సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు రాముడు అధ్యక్షతన ఆదివారం కర్నూలులో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా నరసింహయ్య చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు నిర్మల, జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు రాధాకృష్ణ, సాహితీ స్రవంతి రాష్ట్ర కార్యదర్శి జంధ్యాల రఘుబాబు, నాయకులు రామకృష్ణ, ఆనంద్‌బాబు, నారాయణ, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

హార్ట్ ఫౌండేషన్‌లో సమావేశమైన బేడ, బుడగ జంగం యువత, వివిధ సంఘాల నాయకులు

రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించకుంటే ఉద్యమం

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే : బేడ, బుడగ జంగాల రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించకుంటే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని బేడ, బుడగ జంగాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తూర్పాటి మనోహర్ హెచ్చరించారు. నగరంలోని హార్ట్ ఫౌండేషన్‌లో ఆ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం రాయలసీమ విద్యావంతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంటు వేసవికాల సమావేశాల్లో తమకు న్యాయం జరిగేలా సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ చొరవ చూపాలని కోరారు. వివిధ కుల సంఘాల నాయకులు రత్నం ఏసేపు, భాస్కర్‌రెడ్డి, భార్గవ్, చిన్నరాముడు, వివిధ ప్రాంతాలకు చెందిన యువత పాల్గొన్నారు.

నేర ప్రవృత్తిని వీడకపోతే జిల్లా బహిష్కరణే

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే : నేర ప్రవృత్తిని విడనాడని వారిపై జిల్లా బహిష్కరణ వేటు తప్పదని పోలీసు అధికారులు హెచ్చరించారు. జిల్లా ఇన్‌ఛార్జి ఎస్పీ, డీఐజీ విక్రాంత్‌పాటిల్ ఆదేశాల మేరకు జిల్లాలోని పలు పోలీసుస్టేషన్లలో ఆదివారం రౌడీషీటర్లకు మంత్రణం నిర్వహించారు. సీఐ, ఎస్సైలు తమ పరిధిలోని పాత నేరస్థులను పిలిపించి వారి మంత్రణం నిర్వహించారు. నేర ప్రవృత్తిని కొనసాగిస్తే పీడీ చట్టం కింద కేసులు నమోదు చేయడంతో పాటు జిల్లా బహిష్కరణ విధిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. నేరాలకు దూరంగా ఉంటూ సత్ప్రవర్తనలో జీవించాలని హితవుపలికారు.

టీజీవీలో యోగి వేమన జయంతి

కర్నూలు నగరం, న్యూస్‌టుడే : స్థానిక టీజీవీ కళాక్షేత్రంలో తెలుగు కల్లం సాహితీ సమితి ఆధ్వర్యంలో ఆదివారం యోగి వేమన జయంతి వేడుకలు జరిగాయి. సమితి అధ్యక్షుడు చిన్నావుల వెంకటరాజారెడ్డి, కేవీ సుబ్బారెడ్డి విద్యా సంస్థల అధినేత కేవీ సుబ్బారెడ్డి, కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య పలువురు కవులను సత్కరించారు.

ఉత్తరాదిమఠంలో పురందరదాసు ఆరాధన

కర్నూలు ఆధ్యాత్మికం, న్యూస్‌టుడే : స్థానిక పాతబస్తీలోని ఉత్తరాదిమఠంలో ఆదివారం కర్ణాటక వాగ్గేయకారుడు పురందరదాసు ఆరాధనోత్సవాలు నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు. హైదరాబాద్‌కు చెందిన కోనకల్ ప్రసన్నాచార్యులు ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు. కార్యక్రమంలో గోవర్ధనచార్యులు, ప్రాణేష్, మాళిగి హనుమేషాచార్య, శ్రీధరాచార్య, సత్యనారాయణాచార్యులు, భానుప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

బంజారాహిల్స్, న్యూస్‌టుడే: కర్నూలులోని ప్రభుత్వ సిల్వర్ జూబ్లీ కళాశాలలో 1976లో డిగ్రీ పూర్తి చేసిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఆదివారం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని జలగం వెంగళరావు పార్కులో నిర్వహించారు. పూర్వ విద్యార్థులు భాను, సాయిప్రసాద్, శంకర్‌రావు, సీడీఎం శర్మ, హరిశ్చంద్ర రామ, కిశోర్‌సానా, రామాంజప్ప, వాసుదేవరావు, ఫణీశ్వర్‌రాజు తదితరులు పాల్గొన్నారు.

జాతీయస్థాయి క్రికెట్ పోటీలకు జ్ఞానదత్త

కల్లూరు గ్రామీణ, న్యూస్‌టుడే : నగర శివారు లక్ష్మీపురం సమీపంలో ఉన్న రిడ్జ్ పాఠశాల విద్యార్థి ఎన్ఎస్ఎం జ్ఞానదత్త స్కూల్ గేమ్స్ జాతీయస్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికయ్యాడు. ఈనెల 19 నుంచి 24వ తేదీ వరకు రాజస్థాన్‌లో జరిగే అండర్-14 క్రికెట్ టోర్నీలో ఆంధ్రప్రదేశ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తాడని పాఠశాల సీఈవో జి.గోపినాథ్ తెలిపారు. పాఠశాల కోసీఈవో సౌమ్య గోపినాథ్, డీన్ రాజేంద్రన్, ప్రిన్సిపల్ రాజ్‌కమల్, హెచ్‌వోడీ నాగేంద్ర, శ్రీనివాసులు ఆదివారం జ్ఞానదత్త, కోచ్ ప్రేమ్‌సింగ్‌ను అభినందించారు.

క్రికెట్ పోటీలకు ఎంపికైన విద్యార్థితో పాఠశాల సీఈవో గోపినాథ్, తదితరులు

కళారంగాన్ని ఆదరించాలి

జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న కేవీ సుబ్బారెడ్డి, పత్తి ఓబులయ్య తదితరులు

కర్నూలు నగరం, న్యూస్‌టుడే : కళారంగాన్ని ఆదరించాల్సిన ఆవశ్యకత ఉందని కేవీ సుబ్బారెడ్డి విద్యా సంస్థల అధినేత కేవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. స్థానిక టీజీవీ కళాక్షేత్రంలో జిల్లా రంగస్థల కళాకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రెండు రోజులపాటు నిర్వహించే రాష్ట్రస్థాయి ఏకపాత్రాభినయ పోటీలు ఆదివారం ప్రారంభమయ్యాయి. కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య, వేదిక అధ్యక్షుడు హనుమంతరావుచౌదరి, సమన్వయకర్త షఫీఉల్లా తదితరులతో కలిసి కేవీ సుబ్బారెడ్డి జ్యోతి వెలిగించి పోటీలను ప్రారంభించారు. ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

జగన్నాథ గట్టుపై మంటలు

కర్నూలు గ్రామీణ, న్యూస్‌టుడే : కర్నూలు మండలం దిన్నెదేవరపాడు గ్రామ పరిధిలోని జగన్నాథ గట్టుపై ఆదివారం రాత్రి మంటలు చెలరేగాయి. మంటలు పెద్ద ఎత్తున వ్యాపించినట్లు సమాచారం అందుకున్న కర్నూలు తాలూకా పోలీసులు అగ్నిమాపక సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నారు. మంటలను అదుపు చేశారు.

స్వచ్ఛతకు సెలవు.. అపరిశుభ్రతకు నెలవు

☛ నగర రహదారులపై పేరుకుపోయిన వ్యర్థాలు
☛ నాలుగు రోజులుగా పట్టించుకోని సిబ్బంది

పరిశీలన

కర్నూలు నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే : కర్నూలు నగరంలో పారిశుద్ధ్యం పడకేసింది. రహదారులపైనే వ్యర్థాలు, చెత్త కుప్పలుగా పేరుకుపోయాయి. సెలవులు వచ్చిన ప్రతిసారి పారిశుద్ధ్య సిబ్బంది చెత్త సేకరించడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. అధికారులు కూడా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించడం లేదు. సంక్రాంతి సందర్భంగా వరుస సెలవులు రావడంతో పారిశుద్ధ్య పనులు గతి తప్పాయి. కాలువల్లో పూడిక తొలగింపు పనులు కూడా చేపట్టలేదని పలు కాలనీల ప్రజలు చెబుతున్నారు. దీంతో జనావాసాల్లో వ్యర్థాలు భారీగా పోగయ్యాయి. కాలువల్లో పూడిక పేరుకుపోయి మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తుండటంతో రాకపోకలు సాగించేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

తనిఖీల మాటేలేదు

నగరంలోని 52 వార్డుల్లో ప్రతిరోజు 225 మెట్రిక్ టన్నుల చెత్త పోగవుతోంది. రెగ్యులర్, పొరుగు సేవల పద్ధతిలో సుమారు 1070 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరితో పాటు 200 మంది వరకు డీసిల్ట్ వర్కర్లు ఉన్నారు. ఇంతమంది ఉన్నా నగరంలో పారిశుద్ధ్యం మెరుగుపడటం లేదు. కార్మికులు ఉదయం పూట ఇంటింటి చెత్త సేకరించాల్సి ఉంటుంది. మధ్యాహ్నం నుంచి కాలనీల్లోని కాలువలను శుభ్రం చేయాలి. కానీ నగరంలో చాలా కాలనీల్లో కాలువలను శుభ్రం చేయడం లేదు. పారిశుద్ధ్య కార్మికులను వీరి పనిని పర్యవేక్షించాల్సిన పారిశుద్ధ్య తనిఖీదారులు పట్టించుకోకపోవడంతో అరకొరగా పనులు చేసి వదిలేస్తున్నారు.

గొల్‌గేరి సమీపంలో రహదారిపై పోగైన చెత్త

హాజరు పక్కా.. పనులకు మస్కా

పలువురు పారిశుద్ధ్య కార్మికులు విధులకు రావడం లేదు. తమ స్థానంలో ఇతరులను పనిలో ఉంచినట్లు చర్చసాగుతోంది. దీంతో పాటు కొంతమంది కార్మికులు ఉదయం హాజరు వేసుకున్న తర్వాత పనులు చేయడం లేదని సమాచారం. వారికి కొందరు అధికారులు కూడా సహకరిస్తున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరికొందరితో అధికారులు తమ సొంత పనులు చేయించుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో నగరంలో చెత్త సేకరణ, తరలింపు, కాలువల్లో పూడికతీత పనులు సక్రమంగా జరగడం లేదు.

వాహన బ్యాటరీల దొంగల అరెస్టు

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే : వాహనాల బ్యాటరీలను చోరీ చేస్తున్న కర్నూలు నగరంలోని కల్లూరు జంగాలనగర్‌కు చెందిన యువకులు సుధాకర్, శ్రీనివాసనగర్‌కు చెందిన మహేంద్రను నాలుగో పట్టణ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. గత కొన్నిరోజులుగా వీరిద్దరు పార్కింగ్ చేసిన వాహనాల బ్యాటరీలను దొంగతనం చేస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పలుచోట్ల సీసీ కెమెరాల పుటేజీను పరిశీలించగా వీరు చోరీ చేస్తున్న దృశ్యాలు కనిపించాయి. వాటి ఆధారంగా వారి కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు ఆదివారం నిందితులను గుర్తించి పట్టుకున్నారు. వీరి నుంచి మూడు కేసులకు సంబంధించి రూ.1.50 లక్షల విలువ చేసే 11 బ్యాటరీలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ విక్రమ్‌సింహ తెలిపారు. నగరంలో చోరీలు, అసాంఘిక కార్యకలాపాలను కట్టడి చేసేందుకు పటిష్ఠ చర్యలు చేపట్టినట్లు సీఐ వివరించారు.

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు

ఓర్వకల్లు, న్యూస్‌టుడే: మండలంలోని సోమయాజులపల్లెలో ఓ దళిత మహిళను గుడిలోకి అనుమతించకపోవడంతో సదరు మహిళ ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఆదివారం పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు సంక్రాంతి పండగ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ జిల్లా మానిటరింగ్ కమిటీ సభ్యురాలు మాలతి గ్రామంలో ఉన్న గుడిలో పూజ చేసేందుకు వెళ్లగా పూజారి అనుమతించకుండా దుర్భాషలాడినట్లు వెల్లడించారు. మాలతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

క్రీడలతో క్రమశిక్షణ అలవడుతుంది

కల్లూరు గ్రామీణ, న్యూస్‌టుడే : క్రీడలతో క్రమశిక్షణ అలవడుతుందని గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యుడు డా.శంకర్‌శర్మ పేర్కొన్నారు. గాయత్రీ ఎస్టేట్‌లోని క్లినిక్‌లో ఆదివారం ఆయన చిన్నారులకు క్రీడా కిట్లు అందజేశారు.

అపోలో హాస్పిటల్స్ హైదరాబాద్ ప్రఖ్యాత ఆర్థోపెడిక్ వైద్య నిపుణులచే ఇప్పుడు కర్నూలు & నంద్యాలలో

Apollo HOSPITALS HYDERABAD

ఆర్థోపెడిక్ క్లినిక్

అపోలో మెడికల్ సెంటర్, ఎన్. ఆర్. పేట, కర్నూలు.
21st జనవరి 2026 | 10 am - 3 pm

మేడిసేవా డయాగ్నోస్టిక్ సెంటర్, నంద్యాల.
28th జనవరి 2026 | 10 am - 3 pm

ఈ సమస్యలు ఏమైనా ఉన్నట్లైతే డాక్టర్ గారిని సంప్రదించండి.

డా పెరెడ్డి సోమశేఖర్ రెడ్డి
Sr కన్సల్టెంట్ - ఆర్థోపెడిక్ సర్జన్
MBBS, MS (Ortho), M.Ch (Ortho), Fellow Arthroplasty (Joint Replacement Surg.)

• భుజం నొప్పి
• మోకాలి నొప్పి
• వెన్నుపూస నొప్పి
• మోకాళ్లు, తుంటి కీళ్ళ మార్పిడి
• స్పైన్ సర్జరీ
• ఫ్రాక్చర్స్
• జాయింట్ రీప్లేస్మెంట్
• ఆర్థోస్కోపిక్ లిగమెంట్
• అన్నిరకాల జాయింట్, ట్రామా సంబంధిత వ్యాధులు

అపాయింట్మెంట్ కొరకు: +91 9030 213 838

(c) eenadu

తెలుగు జాతి కీర్తిపతాక ఎన్టీఆర్



విగ్రహావిష్కరణలో పాల్గొన్న మంత్రులు ఆనం, స్వామి, ఎంపీ మాగుంట, ఎమ్మెల్యేలు జనార్దన్, ఉగ్ర

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: పథకాల అమలు, ప్రజా సంక్షేమం, తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో ఎన్టీఆర్‌ది చెరగని ముద్రని దేవాదాయశాఖ మంత్రి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. గుంటూరురోడ్డులోని తెదేపా కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన ఎన్టీఆర్ వర్ధంతి సభలో ముఖ్య అతిథిగా మాట్లాడారు. ఆయన స్ఫూర్తితో రాష్ట్రాన్ని ప్రగతి బాటలో నడిపించేందుకు అందరూ కలిసిరావాలన్నారు. పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి తెచ్చిన ఘనత ఆయనదని మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి కీర్తించారు. ఎంపీ మాగుంట, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ తెలుగు జాతికి ప్రపంచ ఖ్యాతి తెచ్చిన మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. తెదేపా ఒంగోలు పార్లమెంటరీ కమిటీ అధ్యక్షుడు, కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, పీడీసీసీ బ్యాంకు ఛైర్మన్ కామేపల్లి సీతారామయ్య, మేయర్ గంగాడ సుజాత, నాయకులు మంత్రి శ్రీనివాసరావు, కామేపల్లి శ్రీనివాసరావు, రాచగర్ల వెంకటరావు, వైవీ. సుబ్బారావు, కొఠారి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా అద్దంకి బస్టాండ్ కూడలిలో ఆధునికీకరించిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. వందలాదిగా నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.

27 నుంచి ఇంటర్ ప్రయోగ పరీక్షలు

◗ నేడు కలెక్టర్ అధ్యక్షతన సమన్వయ సమావేశం

ఒంగోలు విద్య, న్యూస్‌టుడే: ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ ప్రయోగ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఫిబ్రవరి 10 వరకు ఇవి కొనసాగనున్నాయి. పరీక్ష కేంద్రాల్లో వసతి, సౌకర్యాలను ఆర్ఐవో కె. ఆంజనేయులు ఆదివారం పరిశీలించారు. ప్రయోగశాలల్లో అవసరమైన పరికరాలు సిద్ధంగా ఉంచాలని యాజమాన్యాలు, ప్రిన్సిపాళ్లను ఆదేశించారు. తొలి రోజున 34 కేంద్రాల్లో వృత్తి విద్య ప్రయోగపరీక్షలు జరగనున్నాయి. జూనియర్ ఇంటర్ విద్యార్థులు 1,939 మంది, సీనియర్ విద్యార్థులు 1,665 మంది హాజరుకానున్నారు. జనరల్ కేటగిరీలో సీనియర్ ఇంటర్ సైన్స్ విద్యార్థులకు ఫిబ్రవరి ఒకటి నుంచి పదో తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఉమ్మడి ప్రకాశంలో మొత్తం 9,956 మంది హాజరుకానున్నారు. వీరి కోసం 99 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇంటర్ పరీక్షల నిర్వహణకు సంబంధించి కలెక్టర్ రాజాబాబు అధ్యక్షతన సోమవారం సాయంత్రం సమన్వయ సమావేశం జరగనుంది. ఆర్టీసీ, పోస్టల్, వైద్య ఆరోగ్య, రెవెన్యూ, విద్యాశాఖ అధికారులు పాల్గొంటారు. ఈ ఏడాది వరకు అద్దంకి నియోజకవర్గం వారికి బాపట్ల జిల్లా పరిధిలో, కందుకూరు వారికి నెల్లూరు పరిధిలోనే పరీక్షలు ఉంటాయని ఆర్ఐవో తెలిపారు.

వెలిగొండ పరుగులు

◗ జులై నాటికి తొలిదశ పూర్తే లక్ష్యంగా పనులు

రెండో సొరంగంలో లైనింగ్ పనులు చేస్తున్న సిబ్బంది

జులై నాటికి పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ పనులు పూర్తిచేసి నల్లమల సాగర్‌కు కృష్ణా జలాలు అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అందులో భాగంగా ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయి. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో పోలవరం తరువాత వెలిగొండకే అత్యంత ప్రాధాన్యమిచ్చింది. అవసరమైన నిధుల మంజూరుతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తున్నారు. **–న్యూస్‌టుడే, పెద్దదోర్నాల**

ఫీడర్ కాలువకు రక్షణ

సొరంగాల నుంచి వచ్చే కృష్ణా జలాలు 21.8 కి.మీ.ల నిడివిలో ఉన్న ఫీడర్ కాలువ ద్వారా నల్లమల సాగర్‌కు చేరాల్సి ఉంది. ఈ కాలువను పదిహేనేళ్ల క్రితమే తవ్వారు. నిర్మాణ పనుల్లో నాణ్యత లేక చిన్నపాటి వర్షాలకే కోతకు గురై గండ్లు పడుతున్నాయి. దీంతో కృష్ణా జలాలు ప్రవహించే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో కాలువ బలహీనంగా ఉన్న 5.3 కి.మీ. పరిధిలో రక్షణ గోడ, 21.8 కి.మీ. మేర లైనింగ్ పనులు చేసేందుకు కూటమి ప్రభుత్వం రూ.456 కోట్లు మంజూరు చేసింది. ప్రస్తుతం గంటవానిపల్లె సమీపంలో రక్షణ గోడ పనులు చేస్తున్నారు. రోజుకు వెయ్యి క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని జరుగుతోంది.

లైనింగ్ వేగవంతం

కృష్ణానది నుంచి నల్లమల సాగర్‌కు నీరందించేందుకు నల్లమల గర్భంలో రెండు సమాంతర సొరంగాలు నిర్మించారు. 18.89 కి.మీ పొడవున్న సొరంగాల్లో తొలి సొరంగం లైనింగ్ పూర్తయ్యింది. పది మీటర్ల వ్యాసంతో తవ్విన రెండో సొరంగానికి 0.8 మీటర్ల మందంతో లైనింగ్ పనులు చేస్తున్నారు. మొంథా తుపాను కారణంగా సొరంగాల్లోకి వరద నీరు చేరి ఈ ప్రక్రియకు కొంత అంతరాయం కలిగింది. ఆ అడ్డంకులను అధిగమించి రోజుకు 16 మీటర్ల మేర లైనింగ్ చేస్తున్నారు. వీటిని మరింత వేగం చేసి రోజుకు ఇరవై మీటర్లు పూర్తయ్యేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. మరో 3.430 కి.మీ.ల లైనింగ్ పూర్తి చేయాల్సి ఉంది. ఇందులో ఉన్న టన్నెల్ బోరింగ్ మెషిన్ (టీబీఎం)ను బయటకు తెచ్చేందుకు చర్యలు చేపడుతున్నారు.

గేట్ల అమరికపై దృష్టి

నల్లమల సాగర్ నుంచి గొట్టిపడియ, తీగలేరు, తూర్పు ప్రధాన కాలువల ద్వారా ప్రజలకు సాగు, తాగు నీరందిస్తారు. వీటిలో తీగలేరు, తూర్పు ప్రధాన కాలువలకు హెడ్ రెగ్యులేటర్ల వద్ద గేట్లు అమర్చాల్సి ఉంది. ఈ పనులపై ఇంజినీరింగ్ అధికారులు దృష్టి సారించారు. అనుసంధాన రహదారి నిర్మాణం వేగవంతం చేశారు. నిర్వాసితులకు వేములకోట, దేవరాజుగట్టు, తోకపల్లిలో ఏర్పాటు చేసిన పునరావాస కాలనీల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు.

వయసు 70.. ఉత్సాహంలో ఇరవై!



ఆయన వయసు 70 ఏళ్లు. ఉత్సాహంలో మాత్రం ఇంకా ఇరవైల్లోనే ఉన్నారు. అథ్లెటిక్స్‌లో సాధిస్తున్న పతకాలే ఇందుకు నిదర్శనం. ఒంగోలు సుజాతానగర్‌లో ఉంటున్న నరహరి సాంబయ్య ఘనత ఇది. ఈతముక్కల మహిళా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. తోటి మిత్రుల ప్రోత్సాహంతో హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ఇటీవల నిర్వహించిన వెటరన్స్ అథ్లెటిక్స్ 70 ఏళ్ల విభాగంలో పాల్గొని సత్తా చాటారు. ఎయిమ్స్ సంస్థ జాతీయ స్థాయిలో నిర్వహించిన పోటీల్లో... 1500 మీటర్ల పరుగు, 5 వేల మీటర్ల నడకలో విజేతగా నిలిచి బంగారు పతకాలు సాధించారు. ఆ ప్రతిభతోనే ఏప్రిల్ మూడో వారంలో బ్యాంకాక్‌లో జరగనున్న అంతర్జాతీయ వెటరన్స్ అథ్లెటిక్స్ టోర్నీలో పాల్గొనే అవకాశం దక్కించుకున్నారు.

‘చదువుకునే రోజుల నుంచే క్రీడలంటే ఇష్టం. ఉద్యోగ సమయంలోనూ ఆ ఆసక్తిని వీడలేదు. నిత్యం వాకింగ్, జాగింగ్... క్రమశిక్షణాయుత జీవనశైలి తన విజయ రహస్యాల’ని చెప్పారు సాంబయ్య. మిత్రుల ప్రోద్బలంతో పోటీల్లో పాల్గొనడం, పతకాలు సాధించడం ఆనందంగా ఉందని... ఉత్సాహం, పట్టుదల ఉంటే వయోభారం గుర్తుకురాదని పేర్కొన్నారు. **– న్యూస్‌టుడే, ఒంగోలు నగరం**

..అలా రుణం తీర్చుకుంటున్నారు!

◗ యడవల్లి ఎంపీటీసీ సభ్యురాలి ఆదర్శం

యడవల్లిలో బాలింతకు బేబీకిట్ అందజేస్తున్న అంకమ్మ

ఏదైనా పదవి లభిస్తే చాలు ఎంత వెనుకేసుకుందామనే చూస్తుంటారు చాలా మంది. ఆమె మాత్రం ఇందుకు భిన్నం. ఏకగ్రీవంగా ఎన్నుకున్న ప్రజలకు తనకు చేతనైన రీతిలో తోడ్పాటు అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు... కనిగిరి మండలం యడవల్లి ఎంపీటీసీ సభ్యురాలు వట్టివేళ్ల అంకమ్మ. కుమారుడు రంగబాబుతో కలిసి కనిగిరి పట్టణంలో చిన్న వస్త్ర దుకాణం నిర్వహిస్తున్నారు. గత ప్రాదేశిక ఎన్నికల్లో యడవల్లి ప్రాదేశిక ప్రజలు ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అందుకు కృతజ్ఞతగా వ్యాపారంలో వచ్చే లాభంలో ఏటా రూ.2 లక్షలను సేవా కార్యక్రమాలకు వెచ్చిస్తున్నారు. ఆ పరిధిలోని యడవల్లి, యర్ర ఓబనపల్లి, దిరిశవంచ, కమ్మవారిపల్లి, నందనమారెళ్ల తదితర గ్రామాల్లో ఎక్కడ ప్రసవం జరిగినా వెళ్లి బేబీకిట్లు అందజేస్తున్నారు. యువతీ యువకుల్లో ఎవరు పెళ్లి చేసుకున్నా నూతన వస్త్రాలు, పసుపు, కుంకుమ, చెప్పులు ఇస్తున్నారు. చదువులో ప్రతిభ చూపుతున్న విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు, విద్యా సామగ్రి వంటివి పంపిణీ చేస్తున్నారు. ఇందుకోసం గత అయిదేళ్లలో రూ.10 లక్షలకు పైగా ఖర్చు చేశారు. ‘తనపై నమ్మకంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్న ప్రజలకు ఇలా కృతజ్ఞత తెలుపుతున్న’ట్లు చెప్పారు అంకమ్మ.

– న్యూస్‌టుడే, కనిగిరి

తెలుగు భాషకు పట్టం కడదాం

ఒంగోలులోని పీవీఆర్ పాఠశాల మైదానంలో ఎన్టీఆర్ కళాపరిషత్ ఉత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గుంటూరుకు చెందిన శ్రీ సాయి మంజీర కూచిపూడి అకాడమీ వారు ప్రదర్శించిన ‘తెలుగు తల్లి’ నృత్యరూపకం వీక్షకులను ఆలోచింపజేసింది. అన్యభాషల ప్రాబల్యంతో వేల ఏళ్ల చరిత కలిగిన తెలుగు భాష ప్రాభవం కోల్పోతున్న వైనం... అమ్మ భాషను పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకతను కళాకారులు కళ్లకుకట్టారు. అంతకు ముందు నిర్వహించిన నాదస్వర కచేరీ, కోలాట ప్రదర్శన అలరించాయి. **– న్యూస్‌టుడే, ఒంగోలు సాంస్కృతికం**

చీలిన దారి... ప్రమాదమే మరి!



పెద్దదోర్నాల - శ్రీశైలం మధ్య జాతీయ రహదారి 765లో పరిస్థితి ఇది. రోడ్డు మధ్యగా చీలి, ఓ వైపు కుంగిపోవడంతో ప్రమాదకరంగా మారింది. తుమ్మలబైలు, చిన్నారుట్ల - శిఖరం మధ్యలో సమస్య తీవ్రత ఎక్కువగా ఉంది. **– ఈనాడు, మార్కాపురం**

తెప్పోత్సవం... మురిసిన భక్తజనం

మౌని అమావాస్య సందర్భంగా కొత్తపట్నం మండలం మడనూరులో ఆదివారం రాత్రి నిర్వహించిన స్వామివార్ల తెప్పోత్సవం కనులపండువగా సాగింది. ఈతముక్కలలో కొలువుదీరిన కన్నేశ్వర, అనంత కోదండ రామస్వామి వార్లు; మడనూరులోని రామలింగేశ్వరుడి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తరలించి వేడుక చేపట్టారు. పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ఎస్సై సుధాకర్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. **– న్యూస్‌టుడే, కొత్తపట్నం**

గీత దాటితే తాట తీస్తారు!

- సామాజిక మాధ్యమాలపై పోలీసుల నిఘా
- ఏడాదిలో 718 ఖాతాలు మూసివేత
- 224 మంది అడ్మిన్లకు నోటీసులు

న్యూస్‌టుడే – ఒంగోలు నేరవిభాగం

ఇప్పుడంతా సోషల్ మీడియా యుగం. ఎక్కడ ఏ మూలన చిన్న సంఘటన జరిగినా ప్రపంచవ్యాప్తంగా వైరల్‌గా మారుతోంది. ఇంతవరకు బాగానే ఉన్నా ఈ మాధ్యమాలను కొందరు వ్యక్తులు తమ స్వప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తున్నారు. ఇటువంటి వారిపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ప్రతి కదలికనూ నిశితంగా గమనిస్తున్నారు. ఇందుకోసం జిల్లాలో ప్రత్యేకంగా ఓ విభాగమే పనిచేస్తోంది.

స్మార్ట్‌ఫోన్ వినియోగిస్తున్న వారిలో దాదాపుగా అందరికీ ఫేస్‌బుక్, ఇన్‌స్టా, ఎక్స్ ఖాతాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ వాట్సప్ వాడుతున్నారు. పదుల గ్రూపుల్లో సభ్యులుగా ఉంటున్నారు. తమ భావాలను ఆయా ఖాతాల ద్వారా ఇతరులతో పంచుకుంటున్నారు. ఇక్కడే కొందరు పరిధులు దాటుతున్నారు. విద్వేషాలు రేకెత్తించేలా పోస్టింగులు పెడుతున్నారు. ప్రజలను తప్పుదారి పట్టిస్తూ సమాజంలో అశాంతికి కారణమవుతున్నారు. ఇటువంటి ఖాతాలపై జిల్లా పోలీసు కార్యాలయంలోని సైబర్ క్రైమ్ (సోషల్ మీడియా విభాగం) నిరంతరం నిఘా పెడుతోంది. వివిధ కారణాలతో గత ఏడాది కాలంలో 718 సామాజిక మాధ్యమ ఖాతాలను మూసివేయించింది. ఉద్రిక్తతలను రెచ్చగొట్టడం, అవాస్తవాలను ప్రచారం చేయడం, వ్యక్తిత్వ హననానికి పాల్పడటం వంటివి ఇందులో ఉన్నాయి. వాట్సప్ ద్వారా ఉల్లంఘనలకు పాల్పడిన 224 మంది గ్రూప్ అడ్మిన్లకు సైతం నోటీసులు జారీ చేసింది. పోలీసు చర్యలతో 38 మంది గ్రూపులను డిలీట్ చేశారు. మరికొందరు ఇన్‌యాక్టివ్ అయ్యారు.

సామాజిక చైతన్యం దిశగా..

ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చే మార్గాలుగా సామాజిక మాధ్యమాలను పోలీసులు వినియోగిస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని 340 వాట్సప్ గ్రూప్ అడ్మిన్లతో ప్రత్యేకంగా వాట్సప్ బ్రాడ్‌కాస్ట్ ఛానెల్ నిర్వహిస్తున్నారు. సమకాలీన అంశాలు, పౌర స్పృహ తదితర అంశాలపై రోజూ వీటిలో పోస్టర్లు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఈ గ్రూపుల్లో 51 వేల మంది సభ్యులున్నారు.

తస్మాత్ జాగ్రత్త...

చిన్న చిన్న వివాదాస్పద పోస్టుల విషయంలో హెచ్చరికలతో వదిలేస్తున్నా... సామాజిక విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తే కేసులు నమోదు చేస్తున్నారు. వీటిలో విద్యార్థులు, యువత భాగస్వాములుగా ఉంటే వారి కెరీర్‌కు తీవ్ర నష్టం తప్పదు. విదేశాలకు వెళ్లే అవకాశం ఉండదు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలపైనా ప్రతికూల ప్రభావం పడుతుంది.

ఎగజిమ్మిన నిర్లక్ష్యం

ముటుకుల రక్షిత పథకం నుంచి పుల్లలచెరువు, పరిసర గ్రామాలకు నీరందించే పైపులైను ఇది. తెల్లగట్ల సమీపంలో పగిలిపోవడంతో మరమ్మతులు చేశారు. ఆదివారం సరఫరా పునరుద్ధరించగా మళ్లీ దెబ్బతిని విలువైన జలాలు ఇలా వృథాగా పోతున్నాయి. తూతూమంత్రం పనులతో తరచూ సమస్య తలెత్తి ఆ పరిధిలోని ప్రజలకు సక్రమంగా నీరందడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

– న్యూస్‌టుడే, పుల్లలచెరువు (యర్రగొండపాలెం)

అన్న క్యాంటీన్ @ పదో ర్యాంకు

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: ఒంగోలు నగరం కర్నూలు రోడ్డులోని పవర్ ఆఫీసు వద్ద నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్... ప్రజల సంతృప్తస్థాయిల పరంగా రాష్ట్రంలో పదో స్థానంలో నిలిచింది. ప్రభుత్వం ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహించి... ఆయా క్యాంటీన్లలో భోజనం చేస్తున్న వారి అభిప్రాయాలు సేకరించింది. సమయానికి ఆహారం అందిస్తున్నారా, నాణ్యత ఎలా ఉంది, పారిశుద్ధ్య నిర్వహణపై సమాచారం తెలుసుకుంది. ఆదివారం ఆ వివరాలు వెల్లడించింది. ఇందులో కర్నూలు రోడ్డులోని క్యాంటీన్ పదో స్థానంలో నిలిచింది. ఇక్కడ ఓ పూటకు 550 నుంచి 600 మంది ఆహారం తీసుకుంటున్నారు.

ప్రకాశం జిల్లా: విష్ణుప్రియ టీవీఎస్, ఒంగోలు: 7799121619 | ఎలైట్ టీవీఎస్, ఒంగోలు: 7095559009 | పవిత్ర సాయి టీవీఎస్, మార్కపూర్: 9440355913 | శ్రీ సాయి శ్రీనివాస టీవీఎస్, గిద్దలూరు: 9394893246 | సుస్మిత టీవీఎస్, మేదరమెట్ల: 9632301264 | రాణి టీవీఎస్, సింగరాయకొండ: 8341785467 | జెఆర్ఆర్ టీవీఎస్, కంభం: 7330996544 | తిరుమల సాయి టీవీఎస్, దోర్నాల: 9010800500 | శ్రీ బాలాజీ టీవీఎస్. పామూరు 9966643264 | వాసవి టీవీఎస్, కనిగిరి: 9059723608 | సుగుణ టి.ఎస్, దర్శి 95336225588 | శ్రీ వారాహి టీవీఎస్, కందుకూరు: 9010402532 | బాపట్ల జిల్లా: విష్ణు ప్రియ టీవీఎస్, చీరాల: 6281023626 | శివ ప్రియ ఆటోమోటివ్స్, అద్దంకి: 9985130799 | గాయత్రి మోటార్స్, ఇంకొల్లు 9573272099 | ఎ & ఎ ఆటోమోటివ్స్, మార్టూరు: 9704663217 | సయ్యద్ మోటార్స్ బాపట్ల: 9701309789 | పవన్ ఆటోమోటివ్స్, రేపల్లె: 9885709107 | విజయ లక్ష్మి ఎంటర్‌ప్రైజెస్, చెరుకుపల్లి: 9346128595 | పవన్ మోటార్స్, కొల్లూరు: 9866709107.

(c) eenadu

సీపీఎస్ ఉద్యోగుల కళ్లల్లో ఆనందం

❖ బ్యాంకు ఖాతాలకు డీఏ బకాయిల జమ ❖ ఉమ్మడి జిల్లాలో 40 వేల మందికి ప్రయోజనం

న్యూస్‌టుడే, ఒంగోలు కలెక్టరేట్

గత వైకాపా ప్రభుత్వం ఉద్యోగులు దాచుకున్న పీఎఫ్, ఏపీజీఎల్ఐ సొమ్మును సైతం వారికి తెలియకుండా లాగేసుకుంది. దీనిపై అప్పట్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళన చెందారు. ఏపీజీఎల్ఐ బాండ్ల కాల పరిమితి ముగిసినా... ఆ చెల్లింపులూ చేయలేదు. ఆరేళ్ల నాటి బకాయిలను కూటమి ప్రభుత్వం ఒకేసారి ఉద్యోగులకు చెల్లించింది. తద్వారా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని సీపీఎస్ ఉద్యోగులు, పింఛనుదారుల కళ్లల్లో ఆనందం నెలకొంది. వైకాపా పాలనలో ఇవ్వాల్సిన, రావాల్సిన కరవు భత్యం బకాయిలు కూటమి ప్రభుత్వం వారి బ్యాంకు ఖాతాలకు జమ చేసింది. 2018-19 సంవత్సరం నాటి మూల వేతనంపై ఒక్కో ఉద్యోగికి డీఏ బకాయిలు రూ.30 వేల నుంచి రూ.90 వేల వరకు ప్రయోజనం కలిగింది. సంక్రాంతిని పురస్కరించుకుని ఎక్కువ మంది ఉద్యోగులకు భోగి పండగ రోజే జమకాగా, మిగతా ఉద్యోగులకు ఈ నెల 16, 17 తేదీల్లో జమ చేశారు. మూడు రోజులుగా భత్యం జమ అయినట్లు చరవాణిలకు వచ్చిన సందేశాలు చూసుకుని సంబరాల్లో మునిగిపోయారు.

❖ 2004 తర్వాత ప్రభుత్వ సర్వీసులో చేరిన వారందరినీ సీపీఎస్ ఉద్యోగులుగా పరిగణిస్తున్నారు. ప్రకాశం, మార్కాపురం జిల్లాలో మొత్తం 15 వేల మంది సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పింఛను విధానం) ఉద్యోగులు ఉండగా.. అన్ని ప్రభుత్వ శాఖల పరిధిలో మరో 25 వేల మంది విశ్రాంత ఉద్యోగులు (పింఛనుదారులు) ఉన్నారు. ఉమ్మడి ప్రకాశంలోని 40 వేల మందికి సరాసరిన రూ.60 వేలు చొప్పున ప్రయోజనం చేకూరింది. దీనిపై సీపీఎస్, విశ్రాంత ఉద్యోగుల సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.

అందరూ సంతోషంగా ఉన్నారు..

పాత బకాయిలు రావని ఉద్యోగులు, పింఛనుదారులు నిరుత్సాహంగా ఉండేవారు. ఆరేళ్ల తర్వాత కరవు భత్యం జమ కావడంతో ప్రభుత్వం నిర్ణయం పట్ల సీపీఎస్, విశ్రాంత ఉద్యోగులు అందరూ సంతోషంగా ఉన్నారు. భవిష్యత్తులో ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకుంటుందని ఆశిస్తున్నాం.

–సీహెచ్.కిరణ్‌కుమార్‌రెడ్డి, ఏపీజీఈఏ జిల్లా అధ్యక్షుడు

మాకు పెద్ద పండగే..

అందరూ జరుపుకొనే పెద్ద పండగ సంక్రాంతి. దాన్ని పురస్కరించుకుని ఉద్యోగులు ఆనందంగా ఉండేలా డీఏ పాత బకాయిలు జమ చేయడం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఇంకా ఉద్యోగులకు ఇవ్వాల్సిన సరెండర్ లీవ్‌లు, పీఆర్సీ అమలు చేసి ఉద్యోగులకు అండగా ఉండాలి.

–చల్లా శ్రీనివాస్ కుమార్, ఏవో, జడ్పీ

పీఎస్ హెచ్‌ఎంలకు జాబ్‌చార్ట్ ప్రకటించాలి

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: ప్రాథమిక పాఠశాల (పీఎస్) హెచ్‌ఎంల విధుల గురించి ఇటీవల విద్యాశాఖ విడుదల చేసిన ఉత్తర్వులు అసంబద్ధంగా ఉన్నాయని పీఎస్ హెచ్‌ఎంల సంఘం రాష్ట్ర నాయకురాలు షేక్ ఉజ్మాభాను పేర్కొన్నారు. ఆదివారం స్థానిక డీఆర్ఆర్ మున్సిపల్ స్కూల్లో నిర్వహించిన సంఘ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. పీఎస్ హెచ్‌ఎంలు ఉన్న ప్రతి స్కూలుకు డైస్ కోడ్ ఉండాలన్నారు. ప్రభుత్వం ప్రకటించిన విధానం స్కూలు అసిస్టెంట్లు, ఎస్జీటీల మధ్య అంతర్యుద్ధం పెంచేలా ఉందన్నారు. వెంటనే స్పష్టమైన జాబ్‌చార్టు విడుదల చేయాలని కోరారు. ఈ సమావేశంలో ధర్నాశి చిరంజీవి, పద్మావతి, అనోక్ అభిషేక్, హనుమాయమ్మ తదితరులు పాల్గొన్నారు.

ఈఎస్ఎల్ ప్రాంతీయ సమరానికి సై

నేటి నుంచి సెంట్రల్ ఆంధ్రా స్థాయి ఈనాడు క్రికెట్ పోటీలు

గుంటూరు (క్రీడలు), తాడికొండ, న్యూస్‌టుడే: 'ఈనాడు స్పోర్ట్స్ లీగ్ (ఈఎస్ఎల్)' టోర్నమెంట్‌లో ప్రాంతీయ సమరానికి రంగం సిద్ధమైంది. క్రికెట్‌లో ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న 'ఈఎస్ఎల్' పండగ రెండో దశకు చేరుకుంది. 'ఈనాడు క్రికెట్ సంబరం' సెంట్రల్ ఆంధ్రా స్థాయి పోటీలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. గత నెలలో జిల్లా స్థాయిలో పోటీలు జరిగాయి. ఆ టోర్నమెంట్‌లో ప్రథమ స్థానం సాధించిన జూనియర్స్, సీనియర్స్ జట్లు ఇప్పుడు ప్రాంతీయ స్థాయిలో నిర్వహించే పోటీల్లో తలపడనున్నాయి. దీనికోసం గుంటూరు సమీపం మోతడకలోని చలపతి హిల్ వ్యూ స్టేడియాన్ని ముస్తాబు చేశారు. ప్రాంతీయ స్థాయిలో పోటీలు నాకౌట్ పద్ధతిలో నిర్వహిస్తారు. గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో విజేతలుగా నిలిచిన జట్లు ఈ టోర్నమెంట్‌లో తలపడనున్నాయి. నిర్ణీత 20 ఓవర్లలో పోటీలు జరగనున్నాయి.

వేదిక: చలపతి హిల్ వ్యూ స్టేడియం, మోతడక

సీనియర్స్: మొదటి మ్యాచ్ (ఉదయం) గుంటూరు × పశ్చిమ గోదావరి

జూనియర్స్: రెండో మ్యాచ్ (మధ్యాహ్నం) గుంటూరు × కృష్ణా

Title Sponsor
ధనిక్ భారత్ విద్యా సంస్థలు IIT-JEE | NEET
Protein Partner
నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (Non-Govt. Public Charitable Trust)
Regional Sponsor
CITY Chalapathi Institute of Technology AUTONOMOUS MOTHADAKA CAMPUS
Gift Partner
KL (DEEMED TO BE UNIVERSITY)
Beverage Partner
CMR SHOPPING MALL The joy of life
ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | ఒడిశా | కర్ణాటక
Digital Partner
TV Partner
Organised by ఈనాడు

మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి, చిత్రంలో ఎమ్మెల్యేలు కందుల, ముత్తుముల, నియోజకవర్గ బాధ్యుడు ఎరిక్షన్‌బాబు

త్వరలో వెలిగొండ పూర్తి

కంభం, న్యూస్‌టుడే: వెలిగొండ ప్రాజెక్టును త్వరలోనే పూర్తిచేస్తామని కనిగిరి ఎమ్మెల్యే, తెదేపా ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. కంభంలో జరిగిన ఎన్టీఆర్ క్రికెట్ టోర్నీ ముగింపు వేడుకల్లో ఆయన మాట్లాడారు. ప్రాజెక్టు పూర్తికి మరో రూ. నాలుగు వేల కోట్లు అవసరమవుతాయన్నారు. అనంతరం మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ మార్కాపురం జిల్లా ఫ్లోర్ హబ్‌గా మారుతుందన్నారు. ఉద్యాన తోటల పెంపకానికి రూ.4 వేల కోట్లు అవసరమవుతాయని చెప్పారు. ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి మాట్లాడుతూ 15 ఏళ్లుగా టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం సీనియర్ తెదేపా నాయకుడు హుస్సేన్‌పీరాను సత్కరించారు. ఆయన తయారుచేసిన పార్టీ చిహ్నాలను నాయకులకు అందజేశారు. కార్యక్రమంలో మార్కాపురం డీఎస్పీ నాగరాజు, గిద్దలూరు మార్కెట్ యార్డు ఛైర్మన్ బాలయ్య, నాయకులు బిజ్జాల కిశోర్‌కుమార్, తోట శ్రీనివాసులు, నారిశెట్టి వీరమ్మ, కొత్తపల్లి శ్రీనివాసులు, మల్లికార్జున పాల్గొన్నారు.

కార్యక్రమంలో పాల్గొన్న భక్తబృందం

వైభవంగా కుసుమ హరనాథ మేళోత్సవం

పొదిలి, న్యూస్‌టుడే: పొదిలిలోని శ్రీ మంజునాథ కల్యాణ మండపంలో శ్రీకుసుమ హరనాథ ఆనంద మేళోత్సవం వైభవంగా జరిగింది. ఆదివారం స్వామివారి కల్యాణం అత్యంత కమనీయంగా నిర్వహించారు. కల్యాణాన్ని వీక్షించేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కుసుమ హరనాథ భక్తబృందం తరలివచ్చారు. మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాల స్థాయిలో జరిగే కుసుమ హరనాథ ఆనంద మేళోత్సవం పొదిలిలో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. నియోజకవర్గ ప్రజలంతా సుఖసంతోషాలతో విలసిల్లాలని స్వామి వారిని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. పొదిలిలో కార్యక్రమం నిర్వహణ చేస్తున్న గునుపూడి మధుసూదనరావు బ్రదర్స్, కుసుమ హరనాథ భక్తబృందానికి అభినందనలు తెలిపారు. స్వామి ఉత్సవ మూర్తులను మేళతాళాలతో మండపానికి తరలించే క్రమంలో వందలాది మంది భక్తులు పూలతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కుసుమ హరనాథ భక్తబృందం సభ్యులు వై.వి.శేషగిరిరావు, వెంకట సుబ్బారావు, గునుపూడి భాస్కరరావు, మాధవి, భవాని శ్రీనివాసులు, ఓ.గోపి, కరంచంద్, ఈశ్వర్, రామక్రిష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

లాడ్జీల్లో పోలీసుల తనిఖీలు

పొదిలి: పొదిలిలోని పలు లాడ్జీలను ఆదివారం పోలీసులు తనిఖీ చేశారు. గదుల్లో బస చేసే వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆర్టీసి బస్టాండ్ సమీపంలోని లాడ్జీల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ రాజేష్‌కుమార్ తెలిపారు. దీంతో ముగ్గురు మహిళలు, ముగ్గురు నిర్వాహకులపై కేసు నమోదు చేశామన్నారు. అనుమానాస్పదంగా ఉంటే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు.

మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య

కనిగిరి: కనిగిరి పట్టణంలోని ఆంధ్రాబ్యాంకు వీధిలో నివాసముంటున్న వివాహిత మనస్తాపంతో శనివారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఎస్‌హెచ్‌వో శ్రీనివాసరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..గాదంశెట్టి ప్రవీణ్‌కుమార్, ఇందిర(40) దంపతులు. ఇందిర కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. మనస్తాపానికి గురైన ఆమె శనివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. బంధువులిచ్చిన ఫిర్యాదు మేరకు ఆదివారం కేసు నమోదు చేసినట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు.

ఆటో బోల్తాపడి ఒకరి మృతి

కనిగిరి : వేగంగా దూసుకెళుతున్న ఆటో ఎదురుగా వస్తున్న కుక్కను తప్పించబోయి బోల్తాపడింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఎస్‌హెచ్‌వో శ్రీనివాసరెడ్డి కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. కనిగిరికి చెందిన యోహాను చోదకుడిగా పనిచేస్తూ ఉపాధి పొందుతున్నాడు. ఆదివారం ఆటోలో టకారిపాలెం వైపు వేగంగా వెళుతున్నాడు. మార్గంమధ్యలో కుక్క అడ్డు రావడంతో తప్పించబోయి అదుపుతప్పి బోల్తా కొట్టింది. అందులో ప్రయాణిస్తున్న కనిగిరి పట్టణం పాతూరుకు చెందిన మిశనం కోటేశు (41)కు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఘనంగా ఎన్టీఆర్ కళాపరిషత్ ఉత్సవాల ప్రారంభం

ఒంగోలు సాంస్కృతికం, న్యూస్‌టుడే: ఒంగోలు నగరంలోని పీవీఆర్ హైస్కూల్ మైదానంలో ఎన్టీఆర్ కళాపరిషత్ ఉత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ముందుగా పి. వెంకట్రావు ఆధ్వర్యంలో మాణిక్యం బృందం నాదస్వరం వినిపించింది. అశ్విని శిష్య బృందం కోలాట ప్రదర్శన ఆకట్టుకుంది. అనంతరం ఎన్టీఆర్ సంస్మరణ సభను నిర్వహించారు. ఎన్టీఆర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ క్రియేటివ్, కల్చరల్ కమిషన్ ఛైర్‌పర్సన్ పొడపాటి తేజస్విని మాట్లాడుతూ.. కళను, కళాకారులను ప్రోత్సహించే వ్యక్తి కళాపరిషత్ అధ్యక్షుడు ఈదర హరిబాబు అని పేర్కొన్నారు. ఎన్టీఆర్ భారతీయ సంపద అని కొనియాడారు. తెలుగు నేలపై సామాన్య వ్యక్తిగా పుట్టి అసాధారణ స్థాయికి ఎదిగిన ఎన్టీఆర్ అందరికీ ఆదర్శనీయుడన్నారు. అనంతరం గుంటూరుకు చెందిన శ్రీసాయిమంజీర కూచిపూడి ఆర్ట్ అకాడమీ వారు ప్రదర్శించిన తెలుగు తల్లి నృత్య రూపకం ప్రేక్షకులను ఆలోజింపజేసింది. ఈ వేడుకలను తిలకించేందుకు అధిక సంఖ్యలో నగరవాసులు, కళాభిమానులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నల్లూరి వెంకటేశ్వర్లు, పాటిబండ్ల అనంతరావు, బెజవాడ వెంకట్రావు, అన్నమమనేని ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న పొడపాటి తేజస్విని

ఆకట్టుకున్న కోలాట ప్రదర్శన

అలరించిన బాలికల నృత్యం

ప్రభుత్వం వెంటనే పీఆర్సీ ప్రకటించాలి

మార్కాపురం, న్యూస్‌టుడే: ప్రభుత్వం తక్షణమే పీఆర్సీని ప్రకటించాలని.. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక కరవు భత్యం, 60 నెలల బకాయిలు ప్రకటించడం అభినందనీయమని యూటీఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కె. శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం స్థానిక యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో మార్కాపురం జిల్లా కార్యవర్గ సమావేశం తొలిసారి జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ జులై 2023 నుంచి ప్రకటించవలసిన 12వ పీఆర్సీ కమిటీ గురించి నేటికీ ప్రస్తావించక పోవడం బాధాకరమన్నారు. అనంతరం సీనియర్ నాయకులు మీగడ వెంకటేశ్వరరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఒద్దుల వీరారెడ్డిలు మాట్లాడుతూ రెండేళ్లుగా పదవీ విరమణ పొందిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు నేటికీ గ్రాట్యుటీ చెల్లించలేదన్నారు. సమావేశంలో నాయకులు రామిరెడ్డి, బాల వెంకటేశ్వర్లు, బి. శ్రీరాముడు, పాపయ్య, పిచ్చయ్య, నాగభూషణం, తిరుపతయ్య, పి.వెంకటేశ్వర్లు, మాధవి తదితరులు పాల్గొన్నారు.

సమావేశంలో పాల్గొన్న యూటీఎఫ్ రాష్ట్ర, జిల్లా నాయకులు

చెరువు వద్ద ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు

ధర్మవరం రక్షిత నీటి పథకం పరిశీలన

ధర్మవరం(అద్దంకి), న్యూస్‌టుడే: తొమ్మిది గ్రామాల ప్రజలకు మంచినీరు అందించే ధర్మవరం రక్షిత మంచినీటి పథకం ప్రదేశాన్ని గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం (ఆర్‌డబ్ల్యూఎస్) అధికారులు ఆదివారం పరిశీలించారు. రూ.5.7 కోట్ల అంచనాతో రక్షిత మంచినీటి పథకం నిర్మాణ పనులు పునః ప్రారంభించేందుకు సాధ్యాసాధ్యాలను చూశారు. ఎస్.ఈ. బీ.వీ.నాగేశ్వర రావు, డీ.ఈ.శ్రీనివాసులు, ఏ.ఈ.రామాంజనేయులు, సహకార సంఘం అధ్యక్షులు చాగంటి రాజేంద్రప్రసాద్ చౌదరితో కూడిన బృందం ప్రతినిధులు కొండ పైన, స్టోరేజీ ట్యాంక్‌ను, చెరువులోపల మట్టి సామర్థ్యాన్ని పరిశీలించారు. వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించాలని గుత్తేదారుకు సూచించారు. నిర్దేశించిన ఏడాదిన్నర గడువు లోపు పనులు పూర్తి చేసి ప్రజలకు తాగునీరు అందించాలని ఎస్.ఈ వెల్లడించారు.

త్రిపురాంతకేశ్వరుడి సేవలో దర్శకుడు మారుతి దంపతులు

త్రిపురాంతకం గ్రామీణం, న్యూస్‌టుడే: తెలుగు సినీ దర్శకుడు మారుతి దంపతులు ఆదివారం త్రిపురాంతకంలోని ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. త్రిపురాంతకేశ్వరునికి అభిషేక పూజలు, బాలాత్రిపురసుందరీదేవి వద్ద కుంకుమార్చన పూజలు చేశారు. అనంతరం ఆలయాల ప్రధాన అర్చకులు విశ్వనారాయణ శాస్త్రి, ప్రసాద్ శర్మలు వారికి తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. తర్వాత రాజుపాలెం ఎంపీటీసీ సభ్యురాలు చల్లా జ్యోతి ఎల్లారెడ్డి స్వగృహానికి వెళ్లి అల్పాహారాన్ని స్వీకరించారు.

ప్రకాశం జిల్లాలో బ్రాయిలర్ ధరలు (కిలో 1కి రూ.లలో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం ధర - 164, రిటైల్ లైవ్ - 191, చికెన్ విత్ స్కిన్ - 277, చికెన్ స్కిన్‌లెస్- 315

పరిమితికి మించితే కఠిన చర్యలు

త్రిపురాంతకం, న్యూస్‌టుడే: అనుమతి లేని వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కిస్తే అటువంటి వారిపై కఠిన చర్యలు తప్పవని మార్కాపురం రవాణా శాఖ అధికారి మాధవరావు హెచ్చరించారు. రహదారి భద్రతా ఉత్సవాల్లో భాగంగా త్రిపురాంతకం మండలంలోని జాతీయ రహదారిపై వాహనాలకు తనిఖీలు నిర్వహించారు. అనుమతి లేని వాహనాల్లో అధిక సంఖ్యలో ప్రయాణిస్తున్న వాహనాలను ఆపి వ్యవసాయ కూలీలతో పాటు వాహన చోదకులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధిక లోడుతో ప్రయాణించే క్రమంలో ప్రమాద వశాత్తు రోడ్డు ప్రమాదాలు జరిగితే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని కూలీలకు సూచించారు. ప్రయాణికుల భద్రతను విస్మరించి నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

కూలీలు, చోదకులకు అవగాహన కల్పిస్తున్న రవాణా శాఖ అధికారి మాధవరావు

ఉత్సాహంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు

పొదిలి, న్యూస్‌టుడే: పొదిలి ఎస్ఎస్ఎన్ డిగ్రీ కళాశాల ఆవరణలో శనివారం రాత్రి జరిగిన పాత జిల్లా స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ పోటీల్లో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. 45 జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో పురుషుల 49 ఏళ్ల లోపు, 50 ఏళ్ల పైబడిన విభాగాల్లో పోటీలు జరిగాయి. మొదటి విభాగంలో ప్రథమ ఎస్కే అబ్దుల్ రహమన్, రమేష్ (పొదిలి), ద్వితీయ తేజ, అరుణ్ (చీరాల), తృతీయ దుర్గ, శ్రీకాంత్ (ఒంగోలు), నాలుగో స్థానం దండు మన్‌సూర్ (పొదిలి) గెలిచారు. 50 ఏళ్ల పైవిభాగంలో ప్రథమ ఎస్కే అజీజ్, ఎం.నాగేశ్వరరావు (పొదిలి), ద్వితీయ ఈశ్వర్, తిరుపతిరెడ్డి (కందుకూరు), తృతీయ ఎస్కే రఫీ, ఎస్కే బాషా (కనిగిరి), నాలుగో స్థానం సీహెచ్.రాజు, ఎస్కే వలి (పొదిలి)లు విజేతలుగా నిలిచారు. పట్టణంలోని దాతలు, క్రీడాభిమానుల సహకారంతో టోర్నీ నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.

మొదటి బహుమతి అందుకున్న అజీజ్, నాగేశ్వరరావు

తల ఇచ్చారు.. తోక మరిచారు!

❖ ట్రక్కు లేకుండా గ్రామాలకు ట్రాక్టర్ల మంజూరు

న్యూస్‌టుడే, మద్దిపాడు

పల్లెలను పరిశుభ్రంగా తీర్చిదిద్దాలనే గొప్ప సంకల్పం ప్రభుత్వానికి ఉన్నా.. క్షేత్ర స్థాయిలో మాత్రం పరిస్థితులను చక్కదిద్దలేక పోతున్నారు. ఇందుకు నిదర్శనమే గ్రామ పంచాయతీలకు ట్రక్కు లేకుండా అందజేసిన ట్రాక్టర్లు. పెద్ద గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్య నిత్యం వెంటాడుతుంది. హరిత రాయబారులు సేకరించిన చెత్తను రిక్షాలతో గ్రామాలకు దూరంగా ఉన్న సంపద కేంద్రాల వద్దకు తరలించడం కష్టతరమవుతుంది. దీంతో కొన్ని చోట్ల నిత్యం చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. ఈ సమస్యకు పరిష్కారం చూపాలన్న ఆలోచనతో స్వచ్ఛభారత్ మిషన్ కింద రూ.లక్షలు వెచ్చించి గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు పంపిణీ చేశారు. ఒక్కొక్క దానికి రూ.6 లక్షల వరకు వెచ్చించారు. ఇంజిన్‌తో కూడిన వాహనాలు ఇచ్చిన ప్రభుత్వం రూ.2.5 లక్షలు విలువైన ట్రక్కులను మాత్రం మంజూరు చేయలేదు. దీంతో ఇవి నిరుపయోగంగా మారాయి. గుర్రం కొనుగోలు చేసి కళ్లెం కొనడానికి వెనకడుగు వేసిన చందంగా పరిస్థితి మారిందని ప్రజలు విమర్శిస్తున్నారు.

మద్దిపాడు మండలం దొడ్డవరం పంచాయతీకి మంజూరు చేసిన ట్రాక్టర్

118 పంచాయతీలకు పంపిణీ..

స్వచ్ఛభారత్ మిషన్ కింద జిల్లా వ్యాప్తంగా 118 గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లను కేటాయించారు. వీటిని పంపిణీ చేసి సంవత్సరం కావస్తుంది. పంచాయతీ కార్యాలయాల ముందు ట్రాక్టర్ ఇంజిన్లు దిష్టి బొమ్మలుగానే ఉన్నాయి. ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ మరమ్మతులకు గురవుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఒంగోలు రెవెన్యూ డివిజన్‌కు 49, కనిగిరికి 33, మార్కాపురానికి 36 ట్రాక్టర్లను కేటాయించింది.

తరలని వ్యర్థాలు.. తప్పని వెతలు

ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ట్రక్కులు మంజూరు చేయడమో, లేదా కొనుగోలు చేసే అవకాశం పంచాయతీలకు ఇవ్వడమో చేయాలని సర్పంచులు కోరుతున్నారు. పంచాయతీల తరపున కొనుగోలు చేసి వినియోగంలోకి తీసుకొస్తామని కొందరు సర్పంచులు చెబుతున్నప్పటికీ అధికారుల నుంచి స్పందన రావడం లేదు. ఇటీవల చేపట్టిన ప్రత్యేక పారిశుద్ధ్య పనుల సందర్భంగా గ్రామాలను స్వచ్ఛంగా తీర్చిదిద్దుతామని అధికారులు చెప్పినప్పటికీ ట్రక్కులు లేనికారణంగా వ్యర్థాలు ఎక్కడికక్కడే పేరుకుపోతున్నాయి.

ప్రతిపాదనలు పంపించాం..

ప్రభుత్వానికి ట్రక్కులు మంజూరు చేయాలని ప్రతిపాదనలు పలుమార్లు పంపించాం. దీనిపై త్వరలో ఆదేశాలు వచ్చే అవకాశం ఉంది. ఉత్తర్వులు రాగానే గ్రామ పంచాయతీలకు ట్రక్కులను పంపిణీ చేస్తాం. –వెంకటేశ్వరరావు, జిల్లా పంచాయతీ అధికారి

కారును ఢీకొన్న ద్విచక్ర వాహనం

రామ్‌నగర్ (అద్దంకి), న్యూస్‌టుడే: ముందు వెళుతున్న కారును వెనుకగా వస్తున్న ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముండ్లమూరు మండలం ఉమామహేశ్వరపురం అగ్రహారానికి చెందిన ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన ఆదివారం సాయంత్రం అద్దంకి-మేదరమెట్ల రహదారిలో చోటు చేసుకుంది. 108 సిబ్బంది అందించిన సమాచారం మేరకు అగ్రహారం గ్రామానికి చెందిన టి.రాజు, టి.యల్లమంద ఒంగోలు నుంచి అద్దంకి మీదుగా స్వగ్రామం వెళుతున్నారు. వీరు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం వేగంగా వస్తూ అద్దంకి సమీపంలోని నల్లవాగు వద్ద ముందు వెళుతున్న కారును ఢీకొట్టింది. దీంతో కింద పడిన యువకులకు తీవ్రగాయాలయ్యాయి. 108 వాహనంలో అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం ఒంగోలు ఆసుపత్రికి తరలించారు.

EENADU Classifieds

BUSINESS SERVICES

బంగారం బ్యాంకులలో/ ఏ ఇతర ప్రైవేటు సంస్థలలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈరోజు మార్కెట్ ధర ప్రకారం కొనబడును. (స్పాట్ క్యాష్). Ph: 8142292071.

EDUCATION

DISTANCE EDUCATION

B.Tech, M.Tech, Diploma, MBA, MCA, M.Sc(IT&CS), B.Sc (Ag), BBA, BCA, D.Pharm, B.Pharm, LLB, Ph.D, 10th, Inter. Noble Institute, Nellore. Ph: 8008303655, 9440278681

REAL ESTATE

FLAT FOR SALE

ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో ఆనంద్ విహార్ వెంచర్స్‌లో ఓపెన్ సైట్‌తో పాటు 3BHK ఇండివిడ్యువల్ హౌస్ కేవలం 60 లక్షలు మాత్రమే. ✆ 6303004748

TO LET

COMMERCIAL

ఒంగోలు సౌత్ బైపాస్ రోడ్ అన్నా బత్తిన (రిలయన్స్ మార్ట్ +SBI వున్న) కాంప్లెక్స్‌లో 3rd ఫ్లోర్ (10,000SFT) గలది. బ్యాంక్స్, జిమ్, రెస్టారెంట్, హోటల్స్, ఆఫీసులకు అద్దెకు ఇవ్వబడును. ✆9866073868, 8142146612

JOBS

WANTED SALES Executives Cashunut Marketing Experience in FMCG Product Salary: Nagotiable Contact: 91771 71877, 81217 52497 R: Dharma Enterprises behind Bapuji Market Complex, Islampet Ongole. Walk-in-Interview on 18-1-2026, 19-1-2026, 20-1-2026.

కీర్తిమెడికల్ స్టోర్స్, కనిగిరి, ఒంగోలులో పనిచేయుటకు ఆపరేటర్స్, సీ॥ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. అనుభవం కలవారికి ప్రాధాన్యత కలదు. జీతం: 15K to 30K. సంప్ర॥ 9154569446.

వంట మాస్టర్ కావలెను ఒంగోలులోని శారదాకాలేజీ ఆఫ్ ఫిజియోథెరపి, VIP రోడ్‌ఎక్స్‌టెన్షన్, ఒంగోలు నందు వంట మాస్టర్ కావలెను. Con:70134 48102.

SECURITY GUARDS

కిమ్స్‌హాస్పిటల్ ఒంగోలు నందు ఆన్‌రోల్‌లో పనిచేయుటకు లేడీస్ & జంట్స్ సెక్యూరిటీ గార్డ్స్ కావలెను. జీతం రూ. 14,000/- కాంటాక్ట్ నంబర్: 8074854975.

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తా పత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటన దారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయం లో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బు ను వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మ రియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

(c) eenadu

క్రికెట్ టోర్నీ విజేత బేస్తవారపేట

బేస్తవారపేట కెప్టెన్ లేఖజ్‌రెడ్డికి నగదు, ట్రోఫీ అందజేస్తున్న ఎమ్మెల్యేలు అశోక్‌రెడ్డి, నారాయణరెడ్డి, ఉగ్ర

కంభం, న్యూస్‌టుడే : స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఆదివారం జరిగిన ఎన్టీఆర్ మెమోరియల్ క్రికెట్ టోర్నీ విజేతగా బేస్తవారపేట జట్టు నిలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన బేస్తవారపేట జట్టు 169 పరుగులు చేయగా, అనంతరం బ్యాటింగ్ చేసిన మార్కాపురం జట్టు 146 పరుగులకు ఆలౌట్ అయ్యింది. లేఖజ్‌రెడ్డి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. మార్కాపురం జట్టు సభ్యుడు గిరిబాబు మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా ఎంపికయ్యాడు. మొదటి బహుమతి రూ.2 లక్షలను ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి విజేత జట్టుకు అందజేశారు. రన్నరప్‌గా నిలిచిన మార్కాపురం జట్టుకు రూ. లక్షను అందించారు. ఈ ప్రోత్సాహక నగదును మార్కెట్ యార్డు ఛైర్మన్ భూపాల్‌రెడ్డి, కేతం శ్రీను అందించారు. ప్రతిభచాటిన వారికి బహుమతులను మార్కాపురం, కనిగిరి ఎమ్మెల్యేలు నారాయణరెడ్డి, ఉగ్ర నరసింహారెడ్డి, యర్రగొండపాలెం తెదేపా ఇన్‌ఛార్జి ఎరిక్షన్‌బాబు అందజేశారు. బెస్ట్ బ్యాట్స్‌మెన్, ఫీల్డర్‌గా లేఖజ్‌రెడ్డి, బెస్ట్ బౌలర్‌గా రంగస్వామి, బెస్ట్ కీపర్‌గా తుమ్మల్ ఎంపికయ్యారు.

కనిగిరి

• కనిగిరి • గిద్దలూరు

పామూరు నుంచి తిరుమలకు పాదయాత్ర

పామూరు, న్యూస్‌టుడే : పామూరు నుంచి తిరుమలకు పాదయాత్ర ప్రారంభమైంది. ఆదివారం పట్టణం నుంచి 12వ పాదయాత్ర బృందం బయలుదేరింది. ప్రతి ఏటా జనవరి 18న బయలుదేరి ఏడు రోజుల్లో తిరుమలకు వెళ్తారు. ఈ ఏడాది మొత్తం 55 మంది భక్తులు పాదయాత్రలో పాల్గొన్నారు. స్వామి వారి నామస్మరణతో వారు ముందుకు సాగుతున్నారు.

గోవింద నామస్మరణతో బయలుదేరిన భక్తులు

వ్యాపారం దండి.. ఖజానాకు గండి

న్యూస్‌టుడే, గిద్దలూరు పట్టణం

● గిద్దలూరులో ట్రేడ్ లైసెన్స్‌లేవీ !

వేలమంది వ్యాపారులున్నా.. ట్రేడ్ లైసెన్స్ పొందిన వారిని వేళ్లమీద లెక్కించొచ్చు. రోజూ రూ.లక్షల్లో వ్యాపారం చేస్తున్నా.. ప్రభుత్వ ఖజానాకు మాత్రం నయాపైసా ఆదాయం సమకూరదు. ఇదీ గిద్దలూరు మున్సిపాలిటీలో దుస్థితి. పశ్చిమ ప్రాంతంలో కీలక పట్టణమైన గిద్దలూరులో వ్యాపార సముదాయాలు, దుకాణాలు జనంతో కిటకిటలాడుతుంటాయి. ఇక చిరు వ్యాపారాల సంఖ్య అంతే ఎక్కువ.

నిఘా

ఇక్కడ రెండువేలకు పైగా వ్యాపారాలున్నా.. కేవలం 829 మంది మాత్రమే ట్రేడ్ లైసెన్స్ కోసం నమోదు చేసుకోవడం గమనార్హం. ఏ చిన్న వ్యాపారం చేయాలన్నా తప్పని సరిగా ట్రేడ్ లైసెన్స్ పొంది ఉండాలి. అయితే గత కొన్నేళ్లుగా అధికారుల ఉదాసీనతతో వ్యాపారులెవరూ దీని గురించి పట్టించుకోలేదు. దీంతో పురపాలికకు సమకూరాల్సిన రూ.లక్షల ఆదాయానికి గండి పడుతోంది.

గిద్దలూరులోని మెయిన్ బజారు ప్రాంతం

నామమాత్రంగా వసూలు

ప్రస్తుతం పురపాలక సంఘంలో ట్రేడ్ లైసెన్స్ పొందిన 829 మంది వ్యాపారుల ద్వారా ఏడాదికి రూ.3,35,350 వరకూ రాబడి వస్తోంది. ఈ ఏడాది ఇప్పటికి కేవలం రూ.2,89,925 మాత్రమే వసూలైంది. పరిస్థితి దిగజారుతుండటంతో ఇటీవల అధికారులు దీనిపై దృష్టి సారించారు. జిల్లా గెజిట్‌లో ఆమోదం పొంది వ్యాపారుల లైసెన్స్ ఫీజుల రేట్లను నిర్ణయించారు. గెజిట్‌లో ఆమోదించిన మేరకు ప్రతి వ్యాపారితో ట్రేడ్ లైసెన్స్ తీసుకొనేలా అధికారులు చర్యలు తీసుకోనున్నారు. ఇది పక్కాగా అమలుచేస్తే ఏడాదికి సుమారు రూ.10 లక్షలకు పైగా ఆదాయం సమకూరే అవకాశముందని అంచనా వేస్తున్నారు.

సిబ్బందితో కమిటీలు వేస్తున్నాం

గిద్దలూరు పట్టణంలో ప్రస్తుతం ట్రేడ్ లైసెన్స్ ఆదాయం తక్కువగా ఉంది. సచివాలయ సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి పట్టణంలోని ప్రతి వ్యాపారిని గుర్తించి ట్రేడ్ లైసెన్స్ తీసుకోనేలా చర్యలు చేపడుతున్నాం. లైసెన్స్‌లు తీసుకుంటే చిన్న పరిశ్రమలకు అందించే రాయితీ రుణాలు పొందొచ్చు.

–ఏవీ రమణబాబు, కమిషనర్, గిద్దలూరు

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)

కనిగిరి : 8008574114

గిద్దలూరు పట్టణం : 8008574135

మీ ప్రాంతంలో ఏ ప్రజా సమస్యనైనా పరిష్కరించే క్రమంలో 'ఈనాడు' మీకు తోడుగా ఉంటుంది. వివరాలను, చిత్రాలను వాట్సప్ ద్వారా పంపవచ్చు. లేదా ఫోన్లో వివరించవచ్చు. వాటిని బాధ్యుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తాం.

అర్ధవీడు, న్యూస్‌టుడే:

?: మొహిద్దీన్‌పురం గ్రామంలో మురుగు రోడ్డుపై ప్రవహిస్తోంది. కాలువలు ఏర్పాటు చేసి సమస్య పరిష్కరించాలి.

– వీరయ్య, స్థానికుడు.

✓: కాలువల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించాం. నిధులు మంజూరు కాగానే పనులను చేపడతాం.

– కాశింపీరా, ఎంపీడీవో, అర్ధవీడు.

సత్తాచాటిన సీతారాంపురం

విజేత జట్టుకు షీల్డ్ అందిస్తున్న తిరుపతిరెడ్డి, రామిరెడ్డి

హనుమంతునిపాడు, న్యూస్‌టుడే: సంక్రాంతి పండుగ సందర్భంగా సీతారాంపురంలో నిర్వహిస్తున్న జిల్లాస్థాయి ఎస్‌పీఎల్ క్రికెట్ టోర్నమెంట్‌లో సీతారాంపురం జట్టు విజేతగా ఆవిర్భవించింది. తెదేపా గ్రామ పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించారు. మొత్తం 26 టీమ్‌లు పాల్గొనగా, విజేతగా సీతారాంపురం ఫైనల్స్‌లో గెలిచింది. రెండో స్థానంలో హాజీపురం, మూడోస్థానంలో అమరావతి జట్లు నిలిచాయి. విజేతలకు మండల తెదేపా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, జిల్లా ఎంఈవోల సంఘం అధ్యక్షుడు రామిరెడ్డి బహుమతులు అందజేశారు. బహుమతులు సమకూర్చిన దాతలకు అభినందనలు తెలిపారు.

ఉపాధి చట్టం పునరుద్ధరించాలి

గోడపత్రాలను ఆవిష్కరిస్తున్న నాయకులు

పామూరు, న్యూస్‌టుడే : ఉపాధి హామీ చట్టం నిర్వీర్యం చేయడం తగదని వక్తలు అన్నారు. ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆదివారం గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా సెక్రటరీ హనీఫ్, మాల్యాద్రి, ఖాదర్‌బాషా, శంకర్, చల్లా వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

మురుగు పారదు.. దుర్గంధం వీడదు

కనిగిరి పట్టణంలోని గార్లపేట రోడ్డు నుంచి ఎన్జీవో కాలనీ, శివనగర్, కనకపట్టణం మీదుగా చింతపాలెం వరకు ఉన్న డ్రైనేజీ ఆక్రమణల్లో చిక్కింది. దీనికితోడు వ్యర్థాలు, చెత్తను పడేస్తుండటంతో మురుగు ముందుకు సాగడం లేదు. పూడికతీతకు స్పెషల్ డ్రైవ్ చేపడతామని మున్సిపల్ అధికారులు తెలిపినా ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. ఇప్పటికైనా స్పందించి జేసీబీ సాయంతో ప్రధాన మురుగు కాల్వలు శుభ్రం చేయించాలని స్థానికులు కోరుతున్నారు.

- కనిగిరి, న్యూస్‌టుడే

బాల్య వివాహాలతో భవిత అంధకారం

విజేతలతో న్యాయమూర్తి ఓంకార్, గ్రంథ పాలకురాలు ప్రసన్నకుమారి

గిద్దలూరు పట్టణం, న్యూస్‌టుడే : బాల్య వివాహాలతో చిన్నారుల భవిత అంధకారమయమవుతుందని గిద్దలూరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి ఓంకార్ అన్నారు. ఆయన ఆదివారం గిద్దలూరు గ్రంథాలయంలో నిర్వహించిన న్యాయవిజ్ఞాన సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లో బాల్య వివాహాలు జరిగినట్లయితే అధికారులు, ఛైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని సూచించారు. చిన్నారులతో పనిచేయించడం చట్టరీత్యా నేరమన్నారు. విద్యార్థులకు పోటీలు నిర్వహించి విజేతలుకు బహుమతులు అందజేశారు. గ్రంథపాలకురాలు ఎన్.ఎం.ప్రసన్నకుమారి, గ్రంథాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు రామిరెడ్డి, సభ్యులు కిషోర్, సయ్యద్ ఫరూక్, అద్దంకి మధుసూదనరావు, విద్యార్థులు పాల్గొన్నారు.

కంటి వైద్యశిబిరానికి విశేష స్పందన

వైద్య శిబిరాన్ని ప్రారంభిస్తున్న తెదేపా పట్టణ అధ్యక్షులు సైదులు

బేస్తవారపేట, న్యూస్‌టుడే: బేస్తవారపేటలోని స్థానిక గ్రామ సచివాలయం-1 కార్యాలయ ఆవరణలో తెదేపా క్లస్టర్ ఇన్‌ఛార్జి ముప్పూరి రాము, పట్టణ అధ్యక్షులు సైదులు ఆధ్వర్యంలో ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు కొనసాగిన ఈ శిబిరంలో వైద్యులు 300 మందికి కంటి పరీక్షలు చేయగా అందులో 50 మందిని శస్త్ర చికిత్సలకు ఎంపిక చేసి ఆసుపత్రికి ప్రత్యేక వాహనంలో పంపించారు.

ఆటా పాటలతో ఆత్మీయ సమ్మేళనం

నృత్యం చేస్తున్న పూర్వ విద్యార్థులు

కనిగిరి, న్యూస్‌టుడే: కనిగిరి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1980-81లో పదో తరగతి చదువుకున్న విద్యార్థులు ఆదివారం స్థానిక వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఎన్నో ఏళ్ల తర్వాత కలుసుకుని నాటి తీపి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఇటీవల రాజమండ్రి సెంట్రల్‌జైల్ సూపరింటెండెంట్‌గా పనిచేసి పదవీ విరమణ పొందిన రాజారావు తదితరులు ఆటా పాటలతో సందడి చేశారు. అనంతపద్మనాభం, గుంటూరు ప్రసాద్, వెంకటయ్య, సుబ్రహ్మణ్యం, సుబ్బారావు, రమణారెడ్డి, ప్రకాష్, మురళి, రమణారెడ్డి, గాంధీ, శ్రీను, వెంకటేశ్వర్లు, రాజశేఖర్, చంద్రశేఖర్, అమీర్, ఖాజా, యోగేశ్వర్, రవి, శర్మ తదితరులు పాల్గొన్నారు.

▶ సి.ఎస్.పురం: సి.ఎస్.పురం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో 2004-05 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమావేశం స్థానిక పాఠశాలలో ఆదివారం ఘనంగా జరిగింది. అప్పటి గురువులు, సిబ్బందిని సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ఎంఈవో శివాజి, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు బి.వెంకట్రావు, ఎం.జయరామరాజు, ఉపాధ్యాయులు రమేష్, ఆనంద్‌బాబు, కొండయ్య తదితరులు పాల్గొన్నారు.

ఉపాధ్యాయులతో పూర్వ విద్యార్థులు

వైభవంగా నారాయణస్వామి రథోత్సవం

సీఎస్‌పురం : ఆలయంలో భక్తుల సందడి

సి.ఎస్.పురం, న్యూస్‌టుడే: జిల్లాలో ప్రసిద్ధిగాంచిన మిట్టపాలెం నారాయణ స్వామి దేవస్థానంలో ఆదివారం భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. మహిళలు ఉపవాస దీక్షలతో స్వామి వారికి పొంగళ్లు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. నారాయణస్వామి మూలవిరాట్టును వివిధ రకాల పూలమాలలతో ప్రత్యేకంగా అలంకరించారు. దేవస్థానంలో అర్చకులు గోపూజ చేశారు. నారాయణస్వామి పల్లకిసేవ, రథోత్సవం వైభవంగా జరిగింది. భక్తులు ఉత్సాహంగా పల్లకీ మోసి రథాన్ని లాగారు. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త కె.చినఆదినారాయణ, దేవస్థానం సిబ్బంది పర్యవేక్షించారు.

దుర్గాదేవి అలంకరణలో అమ్మవారు

▶ కంభం: అమవాస్యను పురస్కరించుకొని పట్టణ సమీపంలోని కోటా సత్యమాంబదేవికి ఆదివారం విశేష పూజలు నిర్వహించారు. అమ్మవారు దుర్గాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. పసుపు, చందనం, పుష్పాలు, నిమ్మకాయలతో ప్రత్యేకంగా అలంకరించారు. అభిషేకాలు, కుంకుమార్చనలు చేశారు. బోనాలు, చీరలు, గాజులు సమర్పించారు. నంద్యాల, పొద్దుటూరు, గిద్దలూరు, బేస్తవారపేట, కంభం, తదితర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది. కోటా సత్యమాంబదేవి నామస్మరణతో ఆ ప్రాంతం మార్మోగింది. వాహన పూజలు చేశారు. ఆలయ నిర్వాహకులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

తులసిరెడ్డి భైరవకోన సందర్శన

త్రిముఖ దుర్గాంబ సన్నిధిలో తులసిరెడ్డి

సి.ఎస్.పురం, న్యూస్‌టుడే: జిల్లాలో ప్రసిద్ధిగాంచిన శైవక్షేత్రం భైరవకోనను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేత డాక్టర్ ఎన్.తులసిరెడ్డి ఆదివారం సందర్శించి పూజలు నిర్వహించారు. కాలభైరవేశ్వరస్వామి, త్రిముఖ దుర్గాంబ, శివలింగాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. తులసిరెడ్డిని ఆలయ అర్చకులు, సిబ్బంది పూలమాల, స్వామివారి శేషవస్త్రాలతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. కాంగ్రెస్ నాయకులు రమణయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

కనిగిరి : ఎన్టీఆర్ విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి

గిద్దలూరు: చిత్రపటానికి పూలమాల వేసిన ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి తదితరులు

పేదల జీవితాల్లో వెలుగులు నింపిన ఎన్టీఆర్

పామూరులో నివాళులర్పిస్తున్న నాయకులు

కనిగిరి, న్యూస్‌టుడే: పేదల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు ఎన్టీ ఆర్ అని స్థానిక ఎమ్మెల్యే, తెదేపా ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు ఉగ్రనరసింహారెడ్డి కొనియాడారు. అమరావతి మైదానం, నందనమారెళ్లలో జరిగిన వర్ధంతి కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. ఆయన అడుగుజాడల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నడుస్తున్నారని, కార్యకర్తలందరూ ఆయనకు అండగా నిలవాలన్నారు. తెదేపా నాయకులు, ఎన్టీఆర్, బాలకృష్ణ అభిమాన సంఘాల నాయకులు పాల్గొన్నారు. తెదేపా పట్టణ పార్టీ అధ్యక్షుడు షేక్ ఫిరోజ్ ఆధ్వర్యంలో స్థానిక కమ్యూనిటీ వైద్యశాలలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. నాయకులు ఆర్.శ్రీనివాసరెడ్డి, గయాజ్ బాషా, బాలబాబు, ఖాదర్, బాలిరెడ్డి, నజీముద్దీన్, తాజుద్దీన్, వాజిదాబేగం, అరుణ, తులసి తదితరులు పాల్గొన్నారు.

▶ సి.ఎస్.పురం: స్థానిక తెదేపా కార్యాలయంలో మండల తెదేపా అధ్యక్షుడు బి.రమేష్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు. మిట్టపాలెంలో ఎన్టీఆర్‌కు నివాళి అర్పించారు. మాజీ ఎంపీపీ పెదఅల్లూరయ్య, సర్పంచి ఎస్.పద్మావతి, ఉప సర్పంచి పి.నరసయ్య, సీహెచ్.వెంకటరెడ్డి, మాలకొండయ్య, బి.నారాయణరెడ్డి, జి.హేమసుందరం, డి.మల్లికార్జున పాల్గొన్నారు.

▶ పామూరు: మండలంలోని చిలంకూరు, కంబాలదిన్నె, కొత్తపల్లి గ్రామాలతో పాటు మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెదేపా నాయకులు యారవ శ్రీనివాసులు, బొల్లా నరసింహారావు, గ్రామ పార్టీ అధ్యక్షులు, మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

గిద్దలూరు పట్టణం : బడుగుల ఆశాజ్యోతి దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. ఆయన ఆదివారం గిద్దలూరు విరా సుబ్బరత్నం కల్యాణ మండపంలో నిర్వహించిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాల్లో మాట్లాడారు. అనంతరం 312 మంది తెదేపా నాయకులు, కార్యకర్తలు రక్తదానం చేశారు. జనసేన పార్టీ ఇన్‌ఛార్జి బెల్లకొండ సాయిబాబా, మార్కెట్ కమిటీ ఛైర్మన్ బైలడుగు బాలయ్య, గిద్దలూరు జడ్పీటీసీ సభ్యుడు మధుసూదన్ యాదవ్, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

బేస్తవారపేటలో..

▶ పీసీపల్లి: చిరుకూరివారిపల్లి, పీసీపల్లి, వెంగళాయపల్లిలోని ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమాల్లో మండల తెదేపా అధ్యక్షుడు వేమూరి రామయ్య, నాయకులు బాలసుబ్బయ్య, నాగరాజు, ప్రతాప్, పిచ్చిరెడ్డి, పెద్దన్న, మాచర్ల, వీరయ్య, వెంకటరావు, వెంకటేశ్వర్లు, చెన్నయ్య పాల్గొన్నారు.

▶ కంభం: ఎల్.కోటలోని విగ్రహానికి తెదేపా మైనార్టీ నాయకులు అత్తర్‌హుస్సేన్ దాదా, పఠాన్ నాగూర్ అలీఖాన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజయ్య, ఇర్ఫాన్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

▶ హనుమంతునిపాడు: హెచ్ఎంపాడులో ఎన్టీఆర్ వర్ధంతిని తెదేపా నాయకుడు సానికొమ్ము తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. పార్టీ నాయకులు తిరుపతిరెడ్డి, డి.రఘునాథకాశిరెడ్డి, నరసయ్య, నారాయణరెడ్డి, లక్ష్మీదేవి, కందుల వెంకటసుబ్బయ్య, చీకటి వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు.

▶ బేస్తవారపేట: కంభం మార్కెట్‌యార్డ్ ఛైర్మన్ భూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం బేస్తవారపేటలోని స్థానిక గ్రామ సచివాలయం-1 కార్యాలయ ఆవరణలో ఎన్టీఆర్ వర్ధంతిని నిర్వహించారు. పార్టీ నాయకులు నరసింహయాదవ్, తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

నాణ్యమైన విద్యుత్తు అందిస్తాం

పీసీపల్లి, న్యూస్‌టుడే: నిరంతరం నాణ్యమైన విద్యుత్తు అందించడమే లక్ష్యమని డీఈలు ఉమాకాంత్, నాగేశ్వరరావు అన్నారు. 20న మురుగుమ్మి చెంత నూతన విద్యుత్తు ఉపకేంద్రం నిర్మాణానికి మంత్రి గొట్టిపాటి రవికుమార్ వస్తున్న నేపథ్యంలో ఆ శాఖ అధికారులు ఆదివారం ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం స్థానిక తెదేపా నాయకులతో సమావేశమయ్యారు. కార్యక్రమంలో ఏడీఈ సత్యనారాయణ, ఏఈ రమేష్, మండల తెదేపా అధ్యక్షుడు వేమూరి రామయ్య, నాయకులు హనుమారెడ్డి, ఓబుల్‌రెడ్డి, కృష్ణారెడ్డి, ఎబినేజర్ పాల్గొన్నారు.

జాతీయ సమ్మెను జయప్రదం చేయాలి

గిద్దలూరు పట్టణం, న్యూస్‌టుడే : కార్మిక చట్టాల రద్దును నిరసిస్తూ ఫిబ్రవరి 12న తలపెట్టిన జాతీయ సార్వత్రిక సమ్మెను కార్మిక సంఘాల నాయకులు జయప్రదం చేయాలని సిటు డివిజన్ నాయకుడు ఆవులయ్య కోరారు. ఆయన ఆదివారం గిద్దలూరు యూటీఎఫ్ కార్యాలయంలో కార్మిక సంఘాల నాయకులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. నాలుగు లేబర్ కోడ్‌లను అమల్లోకి తీసుకురావడంతో కార్మికుల హక్కులు హరించుకుపోయాయన్నారు. పరిశ్రమల్లో కార్మికులపై అదనపు భారం మోపనున్నారని తెలిపారు. శ్రామికవర్గాన్ని నిర్లక్ష్యం చేస్తే ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు. కార్యక్రమంలో సిటు నాయకుడు నరసింహులు, రైతు సంఘం నాయకుడు వి.రామకృష్ణ, కార్మిక సంఘాల నాయకులు డి.రూతమ్మ, కుమారి, లక్ష్మీదేవి, రంగయ్య పాల్గొన్నారు.

బహిరంగ ప్రకటన

ఇందుమూలముగా నా క్లయింట్ M/s. Shriram Finance Ltd., Atmakur బ్రాంచి మేనేజర్ వారు ఇచ్చిన ఔగొట్టా ప్రకారం [illegible]

SCHEDULE

[illegible]

Perepi Venugopal, B.Com., B.L., Advocate, Tekkemitta, Nellore. Cell: 8374259526

బహిరంగ ప్రకటన

[illegible]

SCHEDULE

[illegible]

Perepi Venugopal, B.Com., B.L., Advocate, Tekkemitta, Nellore. Cell: 8374259526

బహిరంగ ప్రకటన

[illegible]

SCHEDULE

[illegible]

Perepi Venugopal, B.Com., B.L., Advocate, Tekkemitta, Nellore. Cell: 8374259526

అపరిశుభ్రతకు చిరునామా.. నీళ్లకు హైరానా

అక్కపల్లిలో మంచినీటి ట్యాంకు శిథిలావస్థకు చేరింది. కుళాయిల వద్ద నీరు లీకవుతోంది. పాచిపట్టి అపరిశుభ్రంగా మారింది. సరైన ప్లాట్‌ఫాం లేకపోవడంతో అవస్థలు పడుతూ నీరు తీసుకెళుతున్నారు. ట్యాంకును బాగు చేయించాలని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడంలేదని వాపోతున్నారు. మినీట్యాంకును బాగు చేయించేందుకు చర్యలు తీసుకుంటామని డిప్యూటీ ఎంపీడీవో వెంకటేష్ తెలిపారు.

రాచర్ల, న్యూస్‌టుడే

నిర్లక్ష్యం సిమెంట్‌లా గడ్డకట్టింది

కనిగిరి మున్సిపాలిటీ సమీపంలో చాకిరాల వద్ద గత తెదేపా ప్రభుత్వం హయాంలో 19 బ్లాకుల్లో 912 టిడ్కో ఇళ్లు రూ.63 కోట్లతో నిర్మాణం చేపట్టారు. తదనంతరం అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం గృహ నిర్మాణంపై శీతకన్ను వేసింది. దీంతో వందలాది బస్తాల సిమెంట్ గడ్డకట్టి నిరుపయోగంగా మారడంతో రూ.లక్షలు బూడిదలో పోసిన పన్నీరయ్యాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక పనులు చేపడుతుండటంతో.. ఈ బస్తాలను తొలగిస్తున్నారు.

కనిగిరి, న్యూస్‌టుడే

నిఘా నిద్దరోయి.. అక్షరాలు నేలరాలి..

గిద్దలూరు పట్టణం క్లబ్ రహదారిలోని సబ్‌జైలు ప్రధాన గేటు వద్ద జైళ్లశాఖ అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటుచేశారు. ముఖద్వారం వద్ద ఏర్పాటుచేసిన సీసీ కెమెరా కిందికి వాలిపోయింది. దీంతో సబ్‌జైలుకు ఎవరు వస్తున్నారు.. ఎవరు బయటికి వెళ్తున్నారన్నది ఎలా గుర్తిస్తారన్నది ప్రశ్నార్థకమే ! పర్యవేక్షించాల్సిన అధికారులు కూడా పట్టించుకోకవడం లేదు. అక్కడి గోడపై ఉన్న అక్షరాలు సైతం ఊడిపోయి వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి.

గిద్దలూరు పట్టణం, న్యూస్‌టుడే

(c) eenadu

మార్కాపురం

•మార్కాపురం •యర్రగొండపాలెం

మార్కాపురం: దోర్నాల బస్టాండ్‌లో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పిస్తున్న ఎమ్మెల్యే నారాయణరెడ్డి, తెదేపా నాయకులు

వై.పాలెంలో మాట్లాడుతున్న ఎరిక్షన్‌బాబు

ఆంధ్రుల ఆరాధ్య దైవం.. ఎన్టీఆర్

మార్కాపురం పట్టణం, న్యూస్‌టుడే: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నందమూరి తారక రామారావు ఆంధ్రుల ఆరాధ్య దైవం అని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా స్థానిక దోర్నాల బస్టాండ్ కూడలిలోని ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డితో పాటు తెదేపా నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం మార్కాపురం సర్వజన వైద్యశాలలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు.

పెద్ద దోర్నాల: మన్నె రవీంద్ర ఆధ్వర్యంలో నివాళి

● యర్రగొండపాలెం: తెలుగువాడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టి దేశ రాజకీయాల్లో సువర్ణాధ్యాయాన్ని లిఖించిన మహనీయుడు ఎన్టీఆర్ అని నియోజకవర్గ తెదేపా బాధ్యుడు గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహానికి తెదేపా నాయకులతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడారు.

● తర్లుపాడు: తర్లుపాడులో మండల తెదేపా పార్టీ అధ్యక్షుడు చిన్నపరెడ్డి, ఒంగోలు పార్లమెంటరీ ఉపాధ్యక్షుడు కంచర్ల కాశయ్య, రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ గోపినాథ్ తదితరులు పాల్గొన్నారు. ● కొనకనమిట్ల: కాట్రగుంట పంచాయతీలోని వెంగళపల్లెలో ఎన్‌టీఆర్ విగ్రహానికి తెదేపా నాయకులు క్షీరాభిషేకం చేసి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. ●పొదిలి: పొదిలి పెద్ద బస్టాండ్ కూడలిలో జరిగిన కార్యక్రమంలో తెదేపా మండల, పట్టణ అధ్యక్షులు అంజిరెడ్డి, ఖుద్దూస్, ఏఎంసీ ఛైర్మన్ సయ్యద్ ఇమాంసాహెబ్ తదితరులు పాల్గొన్నారు. ● త్రిపురాంతకం: త్రిపురాంతకంలో మండల పార్టీ అధ్యక్షుడు వలరాజు, డీసీ చలమయ్య, మాజీ కన్వీనర్ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ●పుల్లలచెరువు (యర్రగొండపాలెం): పుల్లలచెరువులోని ఎన్టీఆర్ విగ్రహానికి తెదేపా మండల కన్వీనర్ పోట్ల గోవిందు, కాకర్ల కోటయ్య, శనగ నారాయణ రెడ్డి, అనిల్ తదితరులు పూలమాలలు వేశారు.

పొదిలి: తెదేపా నాయకులు

పెద్దదోర్నాలలో..

కుళాయిలకు మరమ్మతులు

స్పందనకు వందనం

పెద్దారవీడు: నీటిని సరఫరా చేసే కుళాయిలకు కర్రలు, వస్త్రాలు అడ్డుకట్టి స్థానికులు నీటి వృథాను అరికట్టారు. దిమ్మె మొత్తం పాచిపట్టి ఉన్న నేపథ్యంలో ఈనాడులో 'కుళాయిలు బాగుచేయించరూ..' శీర్షికతో శనివారం వార్తను ప్రచురించగా స్పందించిన గ్రామ సర్పంచి ఇండ్లా రజితారెడ్డి ఆదివారం గ్రామంలోని అన్ని కుళాయిలు నూతనంగా ఏర్పాటు చేశారు. పాచి పట్టిన దిమ్మెలను శుభ్రం చేయించారు. దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

ఎస్పీ కార్యాలయం.. ఆధునికీకరణ వేగవంతం

తారు రోడ్డు నిర్మాణానికి పరిచిన కంకర

న్యూస్‌టుడే, మార్కాపురం:

మార్కాపురం జిల్లా పోలీసు కార్యాలయ ఆధునికీకరణ పనులు వేగవంతమయ్యాయి. మార్కాపురం జిల్లాగా ఈ ఏడాది జనవరి 1న ఆవిర్భవించింది. దీంతో తాత్కాలికంగా డీఎస్పీ కార్యాలయంలోనే జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దీన్ని పూర్తిగా ఆధునికీకరిస్తున్నారు.

ఎప్పుడో 1914 నాటి కట్టడం

బ్రిటిష్ వారి కాలంలో 1914లో నిర్మించిన రాతి భవనాన్ని డీఎస్పీ కార్యాలయంగా కొనసాగిస్తున్నారు. గతంలో కొద్దిపాటి మరమ్మతులు చేసి సమావేశాలు, దస్త్రాలు భద్రపరిచేందుకు పోలీసు అధికారులు వినియోగించుకున్నారు. తాజాగా దీన్నే ఎస్పీ కార్యాలయంగా మార్చడంతో కట్టడాన్ని పూర్తిగా ఆధునికీకరిస్తున్నారు. ఎస్పీ కార్యాలయంతో పాటు అదనపు ఎస్పీ కార్యాలయం భవనం కూడా సిద్ధం చేస్తున్నారు.

క్వార్టర్లు ఖాళీ చేయిస్తున్నారు..

పోలీసు కార్యాలయం ఆవరణలో కొన్ని సంవత్సరాల నుంచి 40 పోలీసు క్వార్టర్లు ఉన్నాయి. వీటిల్లో ప్రస్తుతం 8 మాత్రమే వినియోగంలో ఉన్నాయి. వీటిలో ఉన్న పోలీసు సిబ్బంది కుటుంబాలను ఖాళీ చేయాలని ఇప్పటికే అధికారులు వారికి సూచనలు చేశారు. ఇప్పటికే కొంత మంది ఖాళీ చేశారు. మరో రెండు రోజుల్లో మిగిలిన వారు కూడా ఖాళీ చేసిన వెంటనే బాగున్న భవనాలు మరమ్మతులు చేయనున్నారు. వినియోగంలో ఉన్న భవనాల్లో జిల్లా ఏఎస్పీ, ఎస్‌బీ, డీఆర్‌పీ కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్లు సీఐ పి.సుబ్బారావు తెలిపారు. ఇప్పటికే కార్యాలయం ఆవరణలో తారు రోడ్డు నిర్మాణానికి అడుగు మేర కంకరతో పాటు డస్టును పరిచారు.

అంతర్గతంగా తారురోడ్ల నిర్మాణం

కార్యాలయం ఆవరణలోని అంతర్గతంగా తారు రోడ్లు నిర్మాణం చేస్తున్నారు. శిథిలావస్థలో ఉన్న భవనాలను పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత బాగున్నవాటికి మరమ్మతులు చేసి వినియోగంలోకి తీసుకురావడానికి చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు. ఒంగోలు నుంచి జిల్లా ఫైళ్లు కూడా ఇక్కడకు వస్తున్నందున భవనాలు పూర్తిగా అందుబాటులోకి వచ్చే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.

పర్యవేక్షణ లేక పనిచేయని ట్యాంకు

పెద్దదోర్నాల, న్యూస్‌టుడే: కొర్రప్రోలు చెంచు గిరిజన గూడెంలో అధికారుల పర్యవేక్షణ లోపించడంతో ఓవర్‌హెడ్ ట్యాంకు నిరుపయోగంగా మారింది. గూడెంలోని గిరిజన ప్రజలకు తాగు నీరందించేందుకు ప్రభుత్వం 15 ఏళ్ల క్రితం రూ.25 లక్షలతో ఓవర్‌హెడ్ ట్యాంకు నిర్మించి దాని నుంచి పైపులైను ద్వారా ప్రజలకు నీరందించారు. కాలక్రమేణా అధికారుల పర్యవేక్షణ లోపించడంతో ట్యాంకుకు సంబంధించిన పైపులు పగిలిపోయాయి. దీంతో ప్రజలకు నీరందలేదు. అధికారులు దానిని మరమ్మతులు చేయించకుండా ప్లాస్టిక్ ట్యాంకులు ఏర్పాటు చేసి నీరందిస్తున్నారు. చిన్నపాటి మరమ్మతులతో వినియోగంలోకి వచ్చే ఈ ట్యాంకును విస్మరించడంతో, అది నిరుపయోగంగా మారిందని స్థానికులు తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి దానిని మరమ్మతులు చేయించి వినియోగంలోకి తేవాలని చెంచు గిరిజనులు కోరుతున్నారు.

గ్రీన్ ఛానల్ సమస్య పరిష్కరించాలి

ఒంగోలు నగరం: ప్రభుత్వం సంక్రాంతి కానుకగా విడుదల చేసిన డీఏ బకాయిలు గ్రీన్ ఛానల్ సమస్య వల్ల అందరికీ జమ కాలేదని పీఆర్‌టీయూ ఎయిడెడ్ టీచర్స్ ఖజానా అధికారిని కలిసి తెలియజేశారు. ఆదివారం ఎయిడెడ్ టీచర్స్ గిల్డ్ ఆధ్వర్యంలో ఖజానా అధికారి జగన్నాథరావుకు సమస్య వివరించారు. పరిష్కరించాలన్నారు.

నిరాధార ఆరోపణలు సరికాదు

యర్రగొండపాలెం, న్యూస్‌టుడే: నిత్యం వార్తల్లో నిలిచేందుకు ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేసేందుకు ఆరాటపడుతున్నారని, అది సరికాదని తెదేపా నాయకులు అన్నారు. పట్టణంలోని తెదేపా కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. హుందాగా వ్యవహరించాలని అన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ చేకూరి సుబ్బారావు, మండల కన్వీనర్లు మేకల వలరాజు యాదవ్, ఎస్కే మాబు, మెట్టు శ్రీనివాసరెడ్డి, పోట్ల గోవిందు తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న తెదేపా నాయకులు

బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీ

న్యూస్‌టుడే, పొదిలి:

తెలుగు వారిపెద్ద పండుగ సంక్రాంతికి సొంత ఊళ్లకు వచ్చిన ప్రజలు తిరుగు ప్రయాణమవుతున్నారు. పండుగకు వచ్చిన వారంతా ఆదివారం మధ్యాహ్నం నుంచి పట్టణాల బాటపట్టారు. పొదిలి, కొనకనమిట్ల, మర్రిపూడి మండలాల నుంచి హైదరాబాదు, బెంగుళూరుల్లో స్థిరపడినవారంతా ఎక్కువ మంది పొదిలి ఆర్టీసి బస్టాండ్‌నుంచే వెళ్తుంటారు. పట్టణంలో ఇప్పుడు ప్రైవేటు స్లీపర్ బస్సులు అందుబాటులోకి రావడంతో వాటిపై ఆసక్తి చూపుతున్నారు.

గతంలో కంటే ఛార్జీలు రెట్టింపు

హైదరాబాదు, బెంగుళూరుకు గతంలో ఉన్న ప్రయాణఛార్జీల కంటే రెట్టింపు చేశారు. మరికొంత మంది ప్రైవేటు వాహనాలను మాట్లాడుకుని వెళ్తున్నారు. పొదిలి -ఒంగోలు రహదారిలో వాహనాలరద్దీ కనిపించింది. ప్రయాణికులతో ఆదివారం రాత్రి పొదిలి బస్టాండ్ కిక్కిరిసింది. హైదరాబాదుకు ప్రతి రోజు ఏడు సర్వీసులు వెళ్తుంటాయి. అన్నీ నిండిపోయినట్లు అధికారులు చెప్పారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అవసరమైతే అదనపు సర్వీసులు ఏర్పాటుచేస్తున్నట్లు డీఎం శంకరరావు తెలిపారు.

పొదిలిలో వాహనాల రద్దీ

మేమున్నాం.. మీకు తోడుగా.. (10 AM TO 1 PM)

మార్కాపురం : 8008631313
యర్రగొండపాలెం : 8008552658

పొదిలి, న్యూస్‌టుడే:

?: పొదిలి పాతూరులోని రథం రోడ్డులో నిమ్మయ్య హోటల్ సమీపంలో పైపులైను దెబ్బతిని నీరు వృథాగా పోతోంది. వచ్చేది ఎండాకాలం. తాగు నీరు వృథా కాకుండా చూడండి. పైపులైనుకు వెంటనే మరమ్మతులు చేయించాలి. – స్థానికులు, పొదిలి

✓: పైపులైను పరిశీలించి మరమ్మతులు చేయిస్తాం. నీటి వృథాకు అడ్డుకట్ట వేస్తాం. ఇతర సమస్యలూ కొలిక్కి తెస్తాం. – ఎ.మారుతీరావు, కమిషనరు, పొదిలి నగర పంచాయతీ.

మార్కాపురం గ్రామీణం, న్యూస్‌టుడే:

?: మండలంలోని బోడపాడు గ్రామంలో వీధి కుక్కలు ఎక్కువగా ఉన్నాయి. చిన్న పిల్లలను, పెద్దవారిని కరుస్తున్నాయి. గ్రామంలోని వీధుల్లో గుంపులు గుంపులుగా తిరుగుతూ హడలెత్తిస్తున్నాయి. అధికారులు తక్షణమే చర్యలు చేపట్టి రక్షణ కల్పించాలి – కృష్ణారెడ్డి, గ్రామస్థుడు

✓: గ్రామంలో కుక్కలు ఎక్కువగా ఉన్నది నిజమే. ఉన్నతాధికారులకు తెలియజేసి వారి ఆదేశానుసారం చర్యలు చేపడతాం. – టి.విజయలక్ష్మి, ఇన్‌ఛార్జి పంచాయతీ అభివృద్ధి అధికారి (పీడీవో), బోడపాడు గ్రామ పంచాయతీ

కొనకనమిట్ల, న్యూస్‌టుడే:

?: కాట్రకుంట- వింజవర్తిపాడు వెళ్లే రహదారి అధ్వానంగా ఉంది. దీంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తున్నాయి. వెంటనే రహదారికి మరమ్మతులు చేయాలి. – చంద్రయ్య, కాట్రకుంట

✓: రహదారి మరమ్మతులకు ప్రతిపాదనలు పంపాం. నిధులు మంజూరైన వెంటనే పనులు చేయిస్తాం. – శ్రీనివాసరెడ్డి, పీఆర్ఏఈ

?: కొనకనమిట్ల మండలంలోని తువ్వపాడు-గొట్లగట్టు రహదారి మార్గంలో గుంతలపై కంకర పరిచి తారు వేయకుండా వదిలేశారు. దీంతో రాత్రి సమయంలో వాహనచోదకులు అవస్థలు పడుతున్నారు. – చెన్నయ్య, తువ్వపాడు

✓: సిబ్బందిని పంపి పరిశీలిస్తాం. రహదారిపై తారు పనులు పూర్తి చేస్తాం. – పాపారావు, ర.భ.శాఖ ఏఈ

పెద్దారవీడు, న్యూస్‌టుడే:

?: ఇతర గ్రామాల్లో పట్టుకున్న కుక్కలను తీసుకు వచ్చి, గ్రామానికి సమీపంలో వదిలి వెళ్తున్నారు. దీంతో గ్రామంలో కుక్కల బెడద ఎక్కువగా ఉంది. అధికారులు చర్యలు తీసుకుని సమస్య పరిష్కరించాలి. – స్థానికులు, గుండంచర్ల

✓: గ్రామం నుంచి కుక్కలను పట్టించి, దూర ప్రాంతానికి తరలించి, సమస్యను పరిష్కరిస్తాం. – శ్రీనివాసులు, డిప్యూటీ ఎంపీడీవో, పెద్దారవీడు.

ఇలాగైతే రోగాలు రావా సారూ..

చుట్టూ బురద, మధ్యలో మొత్తం పాచిపట్టి, దుర్వాసన వస్తూ, అధ్వానంగా కనిపిస్తున్న ఈ ట్యాంకు పెద్దారవీడు మండలంలోని కలనూతల గ్రామం ఎస్సీ కాలనీలో ఉంది. పాచిపట్టిన నీటిని తాగొద్దని, అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్యశాఖ అధికారులు గ్రామాల్లో ప్రచారం చేస్తుంటే, పంచాయతీ అధికారులేమో తమకేమీ పట్టదన్నట్లు అటువైపు చూడటం లేదు. పాచి పట్టిన నీటినే బురదలో వెళ్లి తెచ్చుకుంటున్నామని స్థానిక ఎస్సీ కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ట్యాంకు శుభ్రం చేసి, పరిసరాలను బాగుచేయాలని కోరుతున్నారు. **పెద్దారవీడు, న్యూస్‌టుడే:**

రక్షించాల్సిన వారే.. వేటేశారు

వృక్షాలను రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయనేది నానుడి. చెట్లను నరికితే పర్యావరణానికి నష్టం వాటిల్లుతుంది. వీటి గురించి ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అధికారులు వారే వాటిపై రంపపు వేటు వేశారు. ఈ సంఘటన పెద్దదోర్నాలలోని సామాజిక ఆరోగ్యకేంద్రంలో ఆదివారం చోటు చేసుకుంది. వైద్యశాల ఆవరణలో రోగులకు, సహాయకులకు దశాబ్దాలుగా నీడనిస్తున్న ఐదు పెద్ద చెట్లను నరికారు. ప్రహరీ నిర్మాణానికి అడ్డుగా వస్తున్నాయనే సాకుతో వాటిని తొలగించారు. సమాచారం అందుకున్న అటవీ అధికారులు వచ్చేసరికి నష్టం జరిగిపోయింది. దీంతో వైద్యసిబ్బంది చర్యలు ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. **- పెద్దదోర్నాల, న్యూస్‌టుడే**

నిర్మించారు.. వదిలేశారు

పర్యావరణ పరిరక్షణలో కీలకమైన అడవులు, వన్యప్రాణుల సంరక్షణతో పాటు అటవీ ఉత్పత్తుల విక్రయానికి అవగాహన కల్పించేందుకు అటవీశాఖ నిర్మించిన అటవీ ఉత్పత్తుల విక్రయశాల ప్రారంభానికి నోచుకోలేదు. దీంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరకుండా పోతోంది. కొర్రప్రోలు అటవీశాఖ చెక్‌పోస్టు వద్ద యాత్రికుల కోసం రూ.6 లక్షలతో అటవీ ఉత్పత్తుల విక్రయశాల మూడేళ్ల క్రితం ఏర్పాటు చేశారు. అధికారులు బదిలీ అవడంతో తర్వాత వచ్చిన అధికారులు దాని గురించి పట్టించుకోకపోవడంతో అలాగే ఉండిపోయింది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు దానిపై దృష్టి సారించి వినియోగంలోకి తేవాలని యాత్రికులు కోరుతున్నారు. **పెద్దదోర్నాల, న్యూస్‌టుడే:**

బురద ఆరదు..నడక తప్పదు

తర్లుపాడు మండల కేంద్రానికి శివారు ప్రాంతమైన తాడివారిపల్లి జెండారు బజారులో మురుగు నిలిచిపోయి నిత్యం బురద గుంతగా మారడంతో అటుగా నడిచేందుకు స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ప్రాంతంలో రోడ్డు చాలా పల్లంగా ఉండటంతో ఊరి మొత్తం వర్షపు నీరు, నిత్యం ప్రజలు వినియోగించి వదిలే వృథా నీరు కూడా అక్కడికి వచ్చి చేరుతోంది. ఈ మొత్తం ముందుకు సాగక, బురద ఆరకపోవడంతో దోమలు, ఈగలు పెరిగి ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు. పైగా అటుగా వెళ్లాలంటే మురుగు నీటిలోనే నడిచి వెళ్లాల్సి వస్తోంది. తద్వారా కాళ్లకు బొబ్బలు వచ్చి ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు పాలకులు, అధికారులు, పంచాయతీ దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడంలేదన్నారు. కనీసం ఇకనైనా దృష్టి సారించాలన్నారు. **తర్లుపాడు, న్యూస్‌టుడే:**

ఘనంగా మౌని అమావాస్య పూజలు

ఆధ్యాత్మికం

త్రిపురాంతకం గ్రామీణం, న్యూస్‌టుడే: మౌని అమావాస్య సందర్భంగా ఆదివారం త్రిపురాంతకం ఆలయాలు భక్తులతో రద్దీగా మారాయి. త్రిపురాంతకేశ్వర స్వామిని, బాలాత్రిపుర సుందరీ దేవి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ప్రధానంగా బాలాత్రిపురసుందరీదేవి అమ్మవారికి ఎదురుగా కొలువైన ఛిన్నమస్తాదేవికి నిమ్మకాయ పూజలు నిర్వహించారు.

● పెద్దారవీడు: మండలంలోని గుండంచర్ల సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో వెలసిన వేనూతల కాటమరాజు ఆలయంలో ఆదివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాటమరాజు, గంగాభవానీ అమ్మవారి విగ్రహాలను సుందరంగా అలంకరించారు.

● పెద్దదోర్నాల: నల్లమల అటవీ ప్రాంతంలోని పెద్దమంతనాల చెంచు గిరిజన గూడెంలో మంతనాలమ్మ దేవాలయంలో ఆదివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దోర్నాల, పెద్దారవీడు, నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు, వెలుగోడు తదితర మండలాలకు చెందిన భక్తులు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి మొక్కులు తీర్చుకున్నారు.


పెద్దమంతనాలమ్మకు హారతి

జగదాంబకు ప్రత్యేక పుష్పాలంకరణ

మార్కాపురం: మార్కాపురం పట్టణంలోని ప్రముఖ జగదాంబ మార్కండేశ్వరస్వామి వారి దేవాలయంలో ఆలయ ప్రధాన అర్చకులు వేలూరి ఆంజనేయశర్మ పర్యవేక్షణలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ఘనంగా పూజలు చేశారు. అమ్మవారికి విశేషంగా 1008 నిమ్మలతో నిమ్మ అర్చన కార్యక్రమన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.

అల్లూరి పోలేరమ్మకు కుంకుమార్చనలు

మార్కాపురం: మార్కాపురం ఇలవేల్పు మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతి త్రిమూర్త స్వరూపిణి గ్రామ రక్షక్షి అల్లూరి పోలేరమ్మ దేవాలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు నిర్వహించారు.


పోలేరమ్మతల్లి

బాలాత్రిపుర సుందరీదేవి ఆలయంలో భక్తుల రద్దీ


అలంకరణలో జగదాంబ

కాటమరాజు

మార్కాపురంలో మొదటిసారిగా భగవద్గీత సప్తాహం

మాట్లాడుతున్న గోపాల్‌దాస్ ప్రభు, నిత్యముక్తదాస్ ప్రభు

మార్కాపురం పట్టణం, న్యూస్‌టుడే: మార్కాపురంలో మొదటిసారిగా భగవద్గీత సప్తాహం కార్యక్రమాన్ని నిర్వహించారు. మార్కాపురం అమ్మవారిశాలలో ఏడు రోజుల నుంచి భగవద్గీత సప్తాహం ఇస్కాన్ తిరుపతి శాఖ ద్వారా భగవద్గీత సంకీర్తనలు జరుగుతున్నాయి. చివరి రోజున గూడూరు, తిరుపతి ఇస్కాన్‌శాఖల నుంచి ముఖ్య అతిథులుగా పాల్గొన్న గోపాల్ దాస్ ప్రభు, నిత్యముక్తదాస్ ప్రభులు భక్తులందరి చేత భవగద్గీత సంకీర్తనలను పలికించారు. ఈ కార్యక్రమంలో అచ్యుత సుబ్బారావు, సుబ్రహమణ్యం, వెంకటేశ్వర్లు, శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.

వేమన పద్యాలు, భగవద్గీత పుస్తకాల పంపిణీ

పెద్దారవీడు, న్యూస్‌టుడే: త్రైత సిద్ధాంత ప్రబోధ సేవాసమితి ఆధ్వర్యంలో ఆ సంస్థ కార్యకర్తలు ఆదివారం మండలంలోని బద్వీడు చెర్లోపల్లి, పెద్దారవీడు, చెర్లోపల్లి గ్రామాల్లో భగవద్గీత పుస్తకాలు, యోగి వేమన పద్యాలతో ఉన్న పుస్తకాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏడుకొండలు, చెన్నకేశవులు, బాలరంగయ్య, నవీన్‌కుమార్, కాశీలక్ష్మి, సుకన్య, తదితరులు పాల్గొన్నారు.

పొగాకు బ్యారన్ దగ్ధం

మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది

పొదిలి: పొదిలి మండలం రామాపురం గ్రామంలో పాలడుగు వెంకయ్యకు చెందిన పొగాకు బ్యారన్ దగ్ధమైంది. ఆదివారం క్యూరింగ్ చేసే సమయంలో ప్రమాదవశాత్తు నిప్పు రాజుకుని బ్యారన్‌లో పొగాకు అల్లిన కర్రలు కాలిపోయినట్లు నిర్వాహకులు తెలిపారు. సంఘటన జరిగిన వెంటనే దర్శి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా వారు వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు.

యంత్రంతో కోత.. గ్రాసానికి వేత

వరి పంట కోస్తున్న యంత్రం

న్యూస్‌టుడే, త్రిపురాంతకం గ్రామీణం:

సాగులో ఆధునిక యంత్రాల సాయం అవసరమేకానీ, పశువుల మేతకు, ఉపాధికి గండి కొట్టే విధంగా ఉండకూడదు. కానీ కొంత కాలంగా పంట చేతికొచ్చే సమయానికి కూలీలు దొరకడం లేదు. దీంతో చేసేది లేక మార్కాపురం, వై.పాలెం డివిజన్ల లోని రైతులు కోత యంత్రాలను రంగంలోకి దింపుతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా కోత అనంతరం మిగిలిన గడ్డి, ఇతరాలు పశువులకు మేతగా ఉపయోగపడటం లేదు. దీంతో రైతులు ప్రత్యామ్నాయ మార్గాలపై ఆధారపడాల్సి వస్తోంది.

సమయం ఆదా అవుతుందని..

త్రిపురాంతకం ఎన్నెస్పీ సబ్ డివిజన్‌లోని త్రిపురాంతకం, పుల్లలచెరువు మండలాల్లో దాదాపు 20వేల ఎకరాల్లో వరి సాగవుతోంది. డిసెంబరు నుంచి ముమ్మరంగా వరి కోతలు సాగుతున్నాయి. గతంలో అక్కడక్కడ కొద్ది మంది మాత్రమే యంత్రాలతో కోయించేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి మారింది. కూలీలతో కోయించి పనలు ఆరబెట్టి కుప్పేసి నూర్పిడి చేసే వరకు అయ్యే ఖర్చుతో పోల్చితే యంత్రాలకు తక్కువ కావడం, ఆపై వెంటనే ధాన్యం ఒడ్డుకు చేరుతుండటంతో ఎక్కువ మంది అటు వైపు మొగ్గు చూపుతున్నారు. ఈసారి మనుషులతో కోత కోయించిన విస్తీర్ణం చాలా తక్కువ. అక్కడక్కడ కొందరు అదీ వారికి ఉన్న పాడి పశువులకు అవసరమైన గ్రాసానికి సరిపడా కోయించి మిగిలింది యంత్రాలతో కోయిస్తున్నారు. ఈ పరిణామంతో ప్రస్తుతం పశుగ్రాసం కొరత ఏర్పడుతోంది.

ఎకరం గడ్డి రూ.12వేలు

యంత్రాల కోతల ప్రభావంతో వరిగడ్డికి కొరత ఏర్పడి ధరలు చుక్కలనంటుతున్నాయి. గతంలో ఎకరా రూ.5వేలు పలికేది. ప్రస్తుతం రూ.10 వేల నుంచి రూ.12 వేలు చెబుతున్నారు. దీంతో పాడి గేదెలు, పరిశ్రమలు నిర్వహించే వారు ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. అధిక ధర పెట్టి వరిగడ్డి కొని పశువుల దాణా తదితరాలకు ఖర్చు చేయలేక కొందరు ఉన్న గేదెలను అమ్ముకుంటున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

మహారాజశ్రీ మార్కాపురం జూనియర్ సివిల్ జడ్జివారి కోర్టులో

E.P. 4/2021 in O.S. 43/2020

మాణిక్యం ప్రభావతి - DHR

Vs

తిరువీధి పెద్ద వెంకటేశ్వర్లు died his LRs

1. తిరువీధి సుధారాణి & 2 Others ... JDRs

వేలం ప్రకటన

పై నెంబరు EP షెడ్యూలు ఆస్తిని DHR బాకీరాబట్టు నిమిత్తం ఘనమైన కోర్టులో తేది. 19.1.2026 ఉదయం గం. 10:30 ని॥లకు బహిరంగ వేలం వేయుటకు కోర్టువారు నిర్ణయించడమైనది. ఈ బహిరంగ వేలంలో పాల్గొనదలచిన వారు వేలంలో పాల్గొనవచ్చును.

షెడ్యూలు:- ప్రకాశం జిల్లా రిజిస్ట్రేషన్, మార్కాపురం సబ్ రిజిస్ట్రేషన్, మార్కాపురం మున్సిపాలిటి పరిధిలోని మార్కాపురం Plot No. 38 సర్వే నెంబరు 297/2, 298/1సి, విస్తీర్ణం: 147.22 చ॥గజాలు హద్దులు. తూర్పు: Plot No. 37, దక్షిణం: రాచపూడి వెంకటరత్నం భూమి, పడమర: తిరువీధి వెంకట నారాయణ Plot No. 39, ఉత్తరం: రస్తా.

మార్కెట్ విలువ: 13,98,590.00
DHR విలువ:2,00,000.00
అమీన విలువ: 15,00,000.00
వేలం తేది: 19.1.2026
ఫర్‌దర్ హియరింగ్: 27.1.2026
(కోర్టు వారి ఉత్తర్వు మేరకు)

ఇట్లు E. శారద, అడ్వకేట్, మార్కాపురం, ప్రకాశం జిల్లా.

(c) eenadu

కమనీయం.. పుష్పోత్సవం

• శ్రీశైలంలో ముగిసిన సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

స్వామి, అమ్మవార్లకు విశేష పూజలు

శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే: శ్రీశైల మహాక్షేత్రంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు శనివారం వైభవంగా ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా రాత్రి 7 గంటలకు పార్వతీ సమేత మల్లికార్జునస్వామివారు అశ్వ వాహనంపై కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు. అక్కమహాదేవి అలంకార మండపంలో ఆలయ ఉత్సవం జరిపారు. ఈవో ఎం.శ్రీనివాసరావు దంపతులు, ధర్మకర్తలు పాల్గొని కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం అలంకార మండపంలో ఉత్సవమూర్తులకు నేత్రశోభితంగా పుష్పోత్సవం జరిగింది. అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజలు చేసి మంగళహారతులు ఇచ్చారు. పుష్పోత్సవం ముగిసిన తర్వాత అద్దాల మండపంలోని వెండి పల్లకిలో స్వామి, అమ్మవార్లకు శయనోత్సవం, ఏకాంత సేవ నిర్వహించి ఉత్సవాలకు ముగింపు పలికారు.

ఉత్సవమూర్తులకు కూష్మాండ హారతి ఇస్తున్న దేవస్థానం ఈవో శ్రీనివాసరావు

సంక్షేమ పథకాల ప్రదాత ఎన్టీఆర్

ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన మంత్రి ఫరూక్ తదితరులు

తెలుగు జాతి కీర్తిని ప్రపంచానికి చాటిన యుగ పురుషుడు ఎన్టీ రామారావు అని మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ పేర్కొన్నారు. తెలుగు వారి ఆత్మగౌరవానికి ప్రతీక అని కొనియాడారు. తెదేపా వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని పట్టణంలోని పార్టీ కార్యాలయం నుంచి మంత్రి పాదయాత్రగా వెళ్లి శ్రీనివాసనగర్‌లో ఉన్న విగ్రహానికి ఆదివారం పూలమాల వేసి నివాళులర్పించారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో తెదేపా జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌ఎండీ ఫిరోజ్, తెదేపా రాష్ట్ర కార్యదర్శులు శ్రీరాములు, రామచంద్రరావు, మార్కెట్ యార్డు ఛైర్మన్ హరి బాబు, రాష్ట్ర మార్క్‌ఫెడ్ డైరెక్టర్ తులసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

– న్యూస్‌టుడే, నంద్యాల పట్టణం, నంద్యాల పాత పట్టణం

చౌకగా కొట్టేసి.. గుట్టుగా దాటించేసి

• భారీగా తరలుతున్న రేషన్ బియ్యం

జిల్లాలో రేషన్ బియ్యం 'దందా' భారీగా సాగుతోంది. పేదలకు రాయితీపై ఇస్తున్న బియ్యాన్ని అక్రమార్కులు దారి మళ్లిస్తున్నారు. తక్కువ ధరకు కొనుగోలు చేసి నల్ల బజారులో అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లాలో 5,34,293 రేషన్ కార్డులున్నాయి. లబ్ధిదారులకు ప్రభుత్వం ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తోంది. నంద్యాల డివిజన్ పరిధిలో 659, డోన్ 304, ఆత్మకూరు డివిజన్ పరిధిలో 341 కలిపి మొత్తం 1,304 చౌక దుకాణాల ద్వారా అందజేస్తున్నారు. వాస్తవంగా బియ్యాన్ని కార్డుదారులు పూర్తి స్థాయిలో వినియోగించుకోవడం లేదు. దీంతో అక్రమార్కులు ఈ బియ్యంపై కన్నేశారు. లబ్ధిదారుల వద్ద కిలో రూ.6 నుంచి రూ.10 వరకు కొనుగోలు చేసి పలుచోట్ల నిల్వ చేస్తున్నారు. అనంతరం ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. నేతల అండతో పలువురు చెలరేగిపోతున్నారు. వాహనాలు, మనుషులను ఏర్పాటు చేసుకుని దందా కొనసాగిస్తున్నారు. – న్యూస్‌టుడే, నంద్యాల పట్టణం

బియ్యం కార్డులు	అంత్యోదయ కార్డులు
5,05,601	28,692

ప్రతి నెలా బియ్యం కేటాయింపు 8,648 మె.టన్నులు

నిల్వ చేసుకుని..

నంద్యాల పట్టణ శివారులో అద్దెకు తీసుకున్న భవనాలు, చిన్నపాటి గోదాముల్లో బియ్యం నిల్వ చేస్తున్నారు. డోన్, ఆళ్లగడ్డ, బనగానపల్లి, నందికొట్కూరు, ఆత్మకూరు ప్రాంతాల్లోనూ పెద్దఎత్తున నిల్వలు ఉన్నాయి. వీటిలో డంప్ చేసిన తర్వాత బనగానపల్లి, నంద్యాల ప్రాంతాల్లోని మిల్లుల్లో పాలిషింగ్ చేసి మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. అక్కడ సన్న రకం బియ్యంలో కలిపి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. మరి కొంత బియ్యాన్ని తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని లిక్కర్, రసాయన పరిశ్రమల అవసరాల నిమిత్తం తరలిస్తున్నారు. మొత్తం మీద కొనుగోలు చేసిన ధర కంటే ఎక్కువకు అమ్ముకుంటున్నారు.

స్టాక్ పాయింట్లలో కోత

జిల్లాలోని వివిధ ఎంఎల్ఎస్ స్టాక్ పాయింట్ల నుంచి రేషన్ దుకాణాలకు సరఫరా చేసే చౌక బియ్యంలో కోత ఉంటోంది. నిర్వహణ పేరుతో డీలర్లకు సరఫరా చేసే బియ్యంలో 'తగ్గింపు'లు ఉంటున్నాయి. ఈ తరుగు సైతం రేషన్ మాఫియా చేతుల్లోకి వెళ్తోందన్న ఆరోపణలున్నాయి. నెల కోటాలో భాగంగా రేషన్ దుకాణాలకు సరఫరా చేయాల్సిన బియ్యం స్టాక్ పాయింట్లలో నిల్వ ఉండడాన్ని గమనించి విజిలెన్సు అధికారులు పలుమార్లు కేసులు సైతం నమోదు చేశారు.

కిట్లతో 'చెక్' పెట్టి..

జిల్లాలో బియ్యం అక్రమాలను అరికట్టేందుకు ఎఫ్ఆర్‌కే ఐరన్ స్పాట్ కిట్లు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఈ కిట్లతో పరీక్షిస్తే అవి రేషన్ బియ్యమా? కాదా? అని తెలుతుంది. వివిధ ప్రాంతాల నుంచి లారీలు, ట్రాక్టర్లలో తరలుతున్న బియ్యాన్ని పట్టుకుని ఈ కిట్లతో పరీక్షించనున్నారు. రేషన్ బియ్యం అని తేలితే సంబంధిత వ్యక్తులపై 6ఏ కేసు నమోదు చేస్తారు.

ఊరు మాయం.. ఆంజనేయుడే సాక్ష్యం

హొళగుంద మండల కేంద్ర శివారులోని అగ్రహారంలో ఆంజనేయస్వామి ఒక్కడే మిగిలారు. దశాబ్దాల కిందట హొళగుంద, ముద్దటమాగి గ్రామాల మధ్య అగ్రహారం అనే గ్రామంలో ప్రజలు జీవనం సాగించేవారు. వీరంతా ఒకే సామాజిక కులానికి చెందినవారే. శతాబ్దాల కిందట వ్యాధులు ప్రబలడం.. ఇతర సమస్యలతో గ్రామాన్ని వదిలేసి హొళగుంద లోని దిడ్డి కాలనీలో నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. దీంతో అగ్రహారంలో కేవలం ఆంజనేయ స్వామి ఆలయం మాత్రమే మిగిలింది. కాలక్రమేణా నివాసాలు నేలమట్టం కావడంతో అక్కడ పంటలు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. శ్రావణ మాసంలో మూడో శనివారం తనువు బిందె సేవ, కార్తీక మాసం మూడో శనివారం దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు. – న్యూస్‌టుడే, హాలహర్వి

రాకెట్ వేగం.. సందీప్ సొంతం

నంద్యాల పట్టణంలోని కేవీఆర్ క్వార్టర్స్‌కు చెందిన సందీప్ కుమార్ ఇంజినీరింగ్ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. అతనికి మొదటి నుంచి క్రీడలంటే ఎనలేని మక్కువ. ఏడో తరగతి చదివే సమయంలోనే నంది పైపుల బ్యాడ్మింటన్ అకాడమీలో శిక్షణ తీసుకున్నాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడలేదు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో జరిగిన షటిల్ బ్యాడ్మింటన్ పోటీల్లో ప్రతిభ చాటడం విశేషం. 2024లో అక్టోబరులో చెన్నైలో నిర్వహించిన సౌత్‌జోన్ పోటీల్లో ప్రతిభ చాటాడు. గతేడాది జూన్‌లో తిరుపతిలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ చూపి ప్రశంసా పత్రం అందుకున్నాడు. అదే ఏడాది జులైలో నంద్యాలలోని నంది పైపుల అకాడమీ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి షటిల్ బ్యాడ్మింటన్ డబుల్స్‌లో విజేతగా నిలిచి బంగారు పతకం సాధించాడు. ఈ ఏడాది జనవరి 3 నుంచి 6వ తేదీ వరకు విజయవాడలో జరిగిన పోటీల్లో మెరుగ్గా రాణించాడు. సందీప్ కుమార్ మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయి పోటీల్లో రాణించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. – న్యూస్‌టుడే, నంద్యాల పాత పట్టణం

శిక్షణతో భరోసా.. ఉపాధితో ఆసరా

• గ్రామీణ నిరుద్యోగ యువతకు చేయూత

“గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతకు వివిధ కోర్సుల్లో శిక్షణ ఇచ్చి వారి ఉపాధికి బాటలు వేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ్ కౌశల్ యోజన (డీడీయూజీకేవై) కింద సొసైటీ ఫర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ అండ్ ఎంటర్‌ప్రైజ్ డెవలప్‌మెంట్ ఇన్ ఏపీ (సీడాప్) సంస్థ ఆధ్వర్యంలో శిక్షణకు శ్రీకారం చుట్టింది. ఈనెల 1వ తేదీ నుంచి డీడీయూజీకేవై 2.0 ప్రారంభించారు. ప్రస్తుత జాబ్ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా వివిధ కోర్సుల్లో శిక్షణ ఇవ్వడంతోపాటు స్పోకెన్ ఇంగ్లిష్, కంప్యూటర్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ నేర్పిస్తారు. ప్రతి కోర్సులో కనీసం 90 రోజుల పాటు రెసిడెన్షియల్ విధానంలో శిక్షణ ఇస్తారు. ఉచిత వసతి కల్పిస్తారు. ఇందుకోసం ఒక్కో విద్యార్థిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు ఖర్చు చేస్తున్నాయి.

– న్యూస్‌టుడే, కర్నూలు సచివాలయం

శిక్షణ పొందుతున్న నిరుద్యోగులు

అర్హులెవరు..

18-35 ఏళ్ల వయసున్నవారు శిక్షణకు అర్హులు. గ్రామీణ ప్రాంతాల్లోని పొదుపు మహిళల పిల్లలు, ఉపాధిహామీ పథకం జాబ్‌కార్డు కలిగిన కుటుంబాల పిల్లలను ఎంపిక చేస్తారు. పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్ చదివిన వారికి వివిధ రంగాల్లో శిక్షణ ఇస్తారు.

ఉద్యోగాలూ చూపుతారు

శిక్షణ అనంతరం పరీక్షలు నిర్వహించి ధ్రువపత్రాలు అందిస్తారు. ఆ తర్వాత వారికి ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ఏజెన్సీలదే. క్యాంపస్ ప్లేస్‌మెంట్ ద్వారా హైదరాబాద్, బెంగళూరులోని కంపెనీల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు.

ఎవరిని సంప్రదించాలి

శిక్షణను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని డీఆర్డీఏ పీడీ రమణారెడ్డి సూచించారు. ఆసక్తి కలవారు సంబంధిత కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు సీడాప్ జాబ్స్ మేనేజర్ అశోక్ (87124 95518)ను సంప్రదించవచ్చని తెలిపారు.

విద్యార్హతలకనుగుణంగా..

- 8వ తరగతి విద్యార్హతతోనే హార్డ్‌వేర్ అసెంబుల్ ఆపరేటర్, ఆటోమోటివ్ అసెంబుల్ అసిస్టెంట్ తదితర కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఇంటర్, పాలిటెక్నిక్ పూర్తయినవారు.. రూఫ్ టాప్ సోలార్ గ్రిడ్ జూనియర్ ఇంజినీర్ కోర్సులు నేర్చుకోవచ్చు.
- పది చదివినవారికి ఆరోగ్య రంగంలో హోమ్ హెల్త్ ఎయిడ్, టెలికాంలో బ్రాడ్‌బ్యాండ్ టెక్నీషియన్, కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ తదితరాల్లో శిక్షణ ఇస్తారు. జూనియర్ సాఫ్ట్‌వేర్ డెవలపర్, గ్రీన్ ఎనర్జీలో సోలార్ పీవీ ఇన్‌స్టాలర్, సోలార్ ప్యానెల్ ఇన్‌స్టలేషన్ టెక్నీషియన్‌గా శిక్షణ ఇస్తారు.

505 మందికి అవకాశం

- కర్నూలు బి.తాండ్రపాడులోని డీఆర్డీఏ డీటీడీసీ శిక్షణ కేంద్రంలో రిటైల్ రంగంలో 60 మంది యువతకు శిక్షణ ఇవ్వనున్నారు. నగరంలోని అమ్మ హాస్పిటల్ వద్దనున్న ఎక్సాల్ట్ సాఫ్ట్ సొల్యూషన్స్ సెంటర్‌లో టెలికాం రంగంలో 105 మంది, డాక్టర్స్ కాలనీలోని సన్ స్కిల్స్ శిక్షణ కేంద్రంలో హెల్త్‌కేర్ రంగంలో 70 మంది, సీతారామ్ నగర్‌లోని మార్గ్ శిక్షణ కేంద్రంలో రిటైల్ రంగంలో 140 మందికి కలిపి మొత్తం 375 మంది నిరుద్యోగ యువతకు శిక్షణ ఇస్తారు.
- నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలోని కేకే ఎడ్యుకేషన్ సొసైటీ కేంద్రంలో టెలికాం రంగంలో 70 మందికి, డోన్‌లో ఆరా సొసైటీ ఆధ్వర్యంలో సోలార్ టెక్నీషియన్ కోర్సులో 60 మందికి శిక్షణ ఇస్తారు.

మంత్రాలయంలో భక్తజనం

మంత్రాలయం గ్రామీణం(కౌతాళం), న్యూస్‌టుడే: మంత్రాలయం రాఘవేంద్ర స్వామిని దర్శించుకొనేందుకు భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. ఆదివారం అమావాస్య, సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి స్వామివారి దర్శనానికి భారీగా తరలివచ్చారు.

గోడ కట్టక.. గోడు పట్టక

మండల పరిధిలోని మాధవరం గ్రామానికి వెళ్లే మార్గంలో గాలేరు నదిపై వంతెన ప్రమాదకరంగా ఉంది. వంతెనకు ఇరువైపులా రక్షణ గోడలు లేవు. దీంతో విద్యార్థులు, గ్రామస్థులు నిత్యం భయంభయంగా రాకపోకలు సాగిస్తున్నారు. ఏమాత్రం అదుపుతప్పినా నదిలో పడిపోయే పరిస్థితి. వీధి దీపాలు లేకపోవడంతో రాత్రివేళల్లో ప్రయాణం ప్రమాదకరంగా మారింది. ఇకనైనా అధికారులు స్పందించి రక్షణ గోడలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని జనం విన్నవిస్తున్నారు. – న్యూస్‌టుడే, వెలుగోడు

ఒనగూడుతోంది

• పేదల సొంతింటి కల సాకారం

పట్టణ పేదల సొంతింటి కల సాకారానికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వైకాపా ప్రభుత్వ హయాంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని లబ్ధిదారులకు తూతూమంత్రంగా సాయం అందించారు. ఫలితంగా చాలామంది గృహ నిర్మాణాలకు ఆసక్తి చూపలేదు. ప్రస్తుతం వీరిని ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

– న్యూస్‌టుడే, కర్నూలు సచివాలయం

సర్వే పూర్తి చేసి..

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టణ ప్రాంతాల్లో సొంత స్థలాల్లో ఇళ్లు నిర్మించుకునేవారికి బీఎల్‌సీ కింద ఒక్కో ఇంటికి రూ. 2.50 లక్షల సాయం ప్రకటించింది. గృహాలు నిర్మించుకునేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారు. సొంత స్థలాల్లో నిర్మించుకునేవారికి 2024-25 సంవత్సరానికిగాను ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అర్బన్-2.0 కింద గతేడాది జూన్‌లో సర్వే చేపట్టారు. సెప్టెంబరులో పీఎంఏవై అర్బన్ 2.0 కింద ఇళ్లు మంజూరు చేశారు.

లబ్ధిదారులకు ఇబ్బందులు

నంద్యాల జిల్లాకు 2,231 గృహాలు కేటాయించారు. నంద్యాల పట్టణంతోపాటు ఆళ్లగడ్డ, డోన్, ఆత్మకూరు, నందికొట్కూరు, బేతంచెర్ల మున్సిపాలిటీల పరిధిలో 2,209 ఇళ్లు మంజూరు చేయగా.. 609 మంది నిర్మాణాలు ప్రారంభించారు. 50 బిల్లులు మాత్రమే అప్‌లోడ్ చేయగా ఒక్కరికి కూడా మంజూరు కాలేదు. బేస్‌మెంటు బిల్లులు అప్‌లోడ్ చేసేదాకా నిర్మాణాలు చేపట్టొద్దని సిబ్బంది చెబుతుండటంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు.

● ఎప్పటికప్పుడు బిల్లులు ఇచ్చేలా చొరవ తీసుకుంటే నిర్మాణాలు ముందుకు సాగుతాయని పలువురు పేర్కొంటున్నారు.

ఉమ్మడి జిల్లాలో పీఎంఏవై అర్బన్ 2.0 కింద ఇళ్ల మంజూరు.. నిర్మాణాలు

జిల్లా	కేటాయించిన గృహాలు	మంజూరైనవి	నిర్మాణాలు మొదలైనవి	బిల్లులు పెట్టినవి
కర్నూలు	2,725	2,688	655	160
నంద్యాల	2,231	2,209	609	50

కల్లూరు వద్ద నిర్మాణంలో ఉన్న ఇల్లు

రూ.2.50 లక్షల మంజూరు

పీఎంఏవై అర్బన్ 2.0 ద్వారా ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.2.50 లక్షల చొప్పున ఇస్తారు. ఇందులో కేంద్రం వాటా రూ.1.50 లక్షలు, రాష్ట్రం వాటా రూ.లక్ష. గత ప్రభుత్వం రూ.1.80 లక్షలు మాత్రమే ఇచ్చేది. దీనికితోడు బిల్లులు సరిగా చెల్లించక చాలామంది అప్పులపాలయ్యారు.

ఆసక్తి చూపుతున్నా..

కర్నూలు జిల్లాలో 2,725 గృహాలు కేటాయించగా.. అందులో 2,688 మంజూరు చేశారు. ఇప్పటివరకు 655 మంది నిర్మాణాలు ప్రారంభించారు. లబ్ధిదారులకు సంబంధించి బేస్‌మెంట్ బిల్లులను అప్‌లోడ్ చేయడంలో గృహ నిర్మాణ శాఖ అధికారులు వెనుకబడ్డారు. ఇంటి నిర్మాణాన్ని జియో ట్యాగింగ్ చేయడంతోపాటు హౌసింగ్ వర్క్ ఇన్‌స్పెక్టర్, సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్, హౌసింగ్ ఏఈ కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాతే బిల్లులు అప్‌లోడ్ చేస్తున్నారు. ఈ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. జిల్లాలో 160 ఇళ్లకు సంబంధించిన బిల్లులు మాత్రమే అప్‌లోడ్ చేశారు.

నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే: నంద్యాలలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ జి.రాజకుమారి పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నట్లు ఆమె ఆదివారం తెలిపారు. జిల్లా కేంద్రంతోపాటు డివిజన్, మున్సిపాలిటీలు, మండల కేంద్రాల్లోనూ వినతులు స్వీకరిస్తున్నట్లు చెప్పారు. దరఖాస్తులు పరిష్కారం కాకున్నా, పరిష్కారం ఏదశలో తెలుసుకొనేందుకు ఆన్‌లైన్ ద్వారా గానీ.. టోల్‌ఫ్రీ నంబరు 1100ను సంప్రదించి తెలుసుకోవచ్చని తెలిపారు.

కియోస్క్‌లు

• ఆర్ఎస్‌కేలలో అలంకారప్రాయంగా యంత్రాలు

ఆళ్లగడ్డ ఆర్ఎస్‌కేలో పనిచేయని యంత్రాలు

ఉమ్మడి జిల్లాలో సాగు భూమి : 10 లక్షల హెక్టార్లు

రైతు కుటుంబాలు : 7 లక్షలకుపైగా..

ఆర్ఎస్‌కేలు : 877

సొంత భవనాలున్నవి : 483

కియోస్క్ యంత్రాలు : 877

పనిచేయనివి : 170

రైతులకు మెరుగైన వసతులు కల్పించే ఉద్దేశంతో ఉమ్మడి కర్నూలు జిల్లాలోని రైతు సేవా కేంద్రాల్లో కియోస్క్ యంత్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో వివరాలు నమోదు చేసి రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు తదితరాలు అందించాల్సి ఉంది. చాలా ప్రాంతాల్లో అలంకారప్రాయంగా మారాయి.

– న్యూస్‌టుడే, ఆళ్లగడ్డ

రూ.8.77 కోట్ల ఖర్చు

- ఉమ్మడి కర్నూలు జిల్లాలో కియోస్క్ యంత్రాల ఏర్పాటుకుగాను సుమారు రూ.8.77 కోట్లు ఖర్చు చేశారు. ఆర్ఎస్‌కేలలో ఒక్కో యంత్రం ఏర్పాటు చేసేందుకు రూ. లక్ష వరకు వెచ్చించారు. రైతులకు ఎలాంటి రకాల విత్తనాలు, ఎరువులు కావాలో తెలుసుకుని కియోస్క్ యంత్రాల ద్వారా ఇండెంట్ పెట్టి సరఫరా చేయాల్సి ఉంది.
- చాలా ప్రాంతాల్లో యంత్రాలు మూలకు చేరాయి. మరికొన్ని ప్రాంతాల్లో పనిచేయడం లేదు.

రైతులకు ఉపయోగపడక..

ఆళ్లగడ్డ పురపాలిక పరిధిలోని ఆర్ఎస్‌కేల్లో విలువైన కియోస్క్ యంత్రాలు అలంకారప్రాయంగా ఉన్నాయి. ఆళ్లగడ్డ పురపాలక సంఘంగా పేరున్నప్పటికీ దీని పరిధిలో పడకండ్ల, పి.చింతకుంట, దేవరాయపురం, పాలసాగరం.పి.నాగిరెడ్డిపల్లె తదితర గ్రామాలు విలీనమయ్యాయి. వీటిల్లో 80 శాతం మంది రైతులు ఉన్నారు. పురపాలిక పరిధిలో ఉండడంతో కొన్ని ప్రాంతాల్లో ఆర్ఎస్‌కేలకు సొంత భవనాలు లేవు. సిబ్బంది కొరత వేధిస్తోంది. ఆర్ఎస్‌కేల ద్వారా గతేడాది జూన్‌లో కేవలం జీలుగ విత్తనాలు మాత్రమే పంపిణీ చేశారు.

ఎస్ఎల్ఎన్ టివిఎస్, కర్నూలు: 8886611412 | అపర్ణ టివిఎస్, కర్నూలు: 9100005936 | పిఆర్ బైక్ జోన్-ఆదోని: 7386221166 | శ్రీ సాయి టివిఎస్, నంద్యాల: 7989726383 | ఎస్ఎల్ఎన్ టివిఎస్, డోన్ : 8886611917 | ఎస్ఎల్ఎన్ టివిఎస్, బనగానపల్లి: 8886611415 | అపర్ణ టివిఎస్, బంగారుపేట : 9573345144 | శ్రీ సాయి టివిఎస్, ఆళ్లగడ్డ: 8247548321 | ముబారక్ మోటార్స్, నందికొట్కూరు: 9885414357 | శ్రీ స్వాతి మోటార్స్, బేతంచెర్ల : 8331904855 | లక్ష్మి మోటార్స్, వెల్దుర్తి : 9581933235 | కమలా నాయని మోటార్స్, కోడుమూరు : 9908699726 | శ్రీ శ్రీ శ్రీ మోటార్స్-ఎమ్మిగనూర్ : 8074937898 | సంతోష్ మోటార్స్, పత్తికొండ: 9848926601 | నిమ్రా మోటార్స్, కోసిగి : 6302255243 | న్యూ ముబారక్ మోటార్స్, ఆత్మకూర్: 9440331414 | వైష్ణో దేవి మోటార్స్, కోయిలకుంట్ల: 9494494776 | మొహ్మదియా ఆటోస్టోర్స్, చాగలమర్రి: 98857 20310.

(c) eenadu

శ్రీగిరిలో భక్తుల రద్దీ

ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో ఆదివారం భక్తుల రద్దీతో సందడిగా మారింది. సంక్రాంతి సెలవులు, ఆదివారం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. క్యూలైన్‌లో భక్తులకు అల్పాహారం, మంచినీరు అందుబాటులో ఉంచారు. శ్రీశైలం-హైదరాబాద్ రహదారిలోని లింగాలగట్టు ప్రాంతంలో చేపల వ్యాపారం చేయడంతో రహదారులకు ఇరువైపులా వాహనాలు నిలపడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. రెండో పట్టణ పోలీసులు చేరుకొని ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు. - న్యూస్‌టుడే, శ్రీశైలం, నంది సర్కిల్

సాగు యంత్రాలకు నిర్లక్ష్యపు తుప్పు

డోన్ వ్యవసాయ మార్కెట్ యార్డులో డీసీఎంఎస్ గోదాములో రైతులకు అందించే పలురకాల వ్యవసాయ పరికరాలు నిరుపయోగంగా మారాయి. రాయితీపై రైతులకు చేరాల్సిన పరికరాలు పనికిరాకుండా తుప్పుపట్టిపోతున్నా అధికారులు పట్టించుకోకపోవటంపై పలు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పంపిణీ చేయాల్సిన పరికరాలు ఇక్కడ ఎందుకు ఉన్నాయో తెలియడం లేదు. ఇప్పటికైనా అధికారులు వీటిపై దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు. - న్యూస్‌టుడే, డోన్

కాల్వ గుంత.. ప్రయాణ చింత

ఆళ్లగడ్డ మండలంలోని పాతకందుకూరు గ్రామంలో ప్రధాన రహదారిపై కాల్వ గుంత ప్రమాదకరంగా మారింది. ప్రాథమిక పాఠశాల ఎదురుగా వీధి అరుగు సమీపంలో మురుగు కాల్వపై బండ పరుపులు ధ్వంసం కావడంతో గుంత ఏర్పడింది. జమ్మలమడుగు, పులివెందులకు ఈ దారిలోనే వాహనాలు అధికంగా రాకపోకలు సాగిస్తుంటాయి. రోడ్డుకు అతి సమీపంలో గుంత ఉండటంతో గుర్తించలేక అందులో పడే ప్రమాదముంది. అధికారులు కాల్వపై సిమెంట్ మూత ఏర్పాటు చేసి శాశ్వత పరిష్కారం చేయాలని ప్రజలు కోరుతున్నారు. - న్యూస్‌టుడే, పాతకందుకూరు(ఆళ్లగడ్డ గ్రామీణం)

అహోబిలేశా.. ఆశీర్వదించవయా

ఆర్.కృష్ణాపురం(ఆళ్లగడ్డ గ్రామీణం), న్యూస్‌టుడే: అహోబిలం లక్ష్మీనృసింహ స్వామి పార్వేటోత్సవం నేత్రపర్వంగా సాగుతోంది. స్వామి పల్లకి ఆదివారం ఆర్.కృష్ణాపురంలో కొలువుదీరింది. భక్తులు ఊరేగింపుగా తరలివచ్చి ప్రహ్లాదవరదస్వామి, జ్వాలా నృసింహస్వామిని దర్శించుకున్నారు. ఇంటికి చేరిన పంట దిగుబడులను పల్లకికి కట్టి పాడి పంటలతో సుభిక్షంగా ఉంచాలని వేడుకున్నారు. స్వామి రాకతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. స్వామి వెంట వచ్చే తిరునాళ్ల సందడి కనిపించలేదు. బొమ్మల అంగళ్లు, గాజుల దుకాణాలు బాచేపల్లె గ్రామంలోనే కొనసాగుతోంది. ఆర్.కృష్ణాపురం గ్రామంలో సోమవారం తిరునాల ఏర్పాటు చేయనున్నారు. స్వామి పల్లకి రాత్రి కోటకందుకూరు గ్రామానికి చేరుకుంది.

పూజలందుకుంటున్న స్వామి

ఉపాధి మార్గం.. పర్యావరణ హితం

☛ జూట్ బ్యాగుల తయారీలో పొదుపు మహిళలకు ప్రోత్సాహం

ఆత్మకూరు పట్టణం, న్యూస్‌టుడే: పొదుపు మహిళలతో జూట్ బ్యాగులు తయారు చేయించి మెప్మా అధికారులతో మార్కెటింగ్ చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో అధికారులు పెద్ద పురపాలక సంఘాల్లో 15, తక్కువస్థాయి పురపాలక సంఘాల్లో 10 జూట్ బ్యాగుల తయారీ యూనిట్లు నెలకొల్పేలా ప్రణాళికలు రచించారు. యూనిట్‌కు రూ.5 లక్షల చొప్పున రుణం మంజూరు చేయనున్నారు. తద్వారా మహిళలకు ఉపాధితో పాటు ప్లాస్టిక్ నిషేధం సాధ్యమవుతుందని భావిస్తున్నారు.

సరస్ మేళాలో పీడీకి జూట్ బ్యాగులు అందజేస్తున్న పొదుపు మహిళ నాగమణి

సరస్ మేళా స్ఫూర్తితో..

రాష్ట్ర ప్రభుత్వం పొదుపు మహిళల చేతి ఉత్పత్తులు ప్రోత్సహించి జీవనోపాధి మెరుగుపరచడానికి గుంటూరులో ఈనెల 6నుంచి 18వ తేదీ వరకు సరస్ మేళా చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా పొదుపు మహిళలు రకరకాల చేతి ఉత్పత్తులను ప్రదర్శించారు. జిల్లా నుంచి నంద్యాలకు చెందిన పొదుపు మహిళ నాగమణికి జూట్ సంచుల ప్రదర్శనకు అవకాశం కల్పించారు.

● దీనికి ఆదరణ లభించడంతో పొదుపు సంఘాల మహిళలతో జూట్ బ్యాగులు తయారు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మహిళలు తయారు చేసిన జూట్ బ్యాగులను మెప్మా అధికారులు మై స్టోర్ యాప్‌లో అప్‌లోడ్ చేసి ప్రపంచవ్యాప్తంగా మార్కెటింగ్ కల్పించనున్నారు.

మెప్మా సంఘాల వివరాలు

జిల్లా	సంఘాలు	సభ్యులు
నంద్యాల	9,707	80,363
కర్నూలు	15,929	1,18,159

ప్లాస్టిక్ నిషేధం

ప్లాస్టిక్ వినియోగంపై పురపాలక అధికారులు దాడులు చేస్తున్నా, జరిమానా విధిస్తున్నా మార్పు రావటం లేదు. వీటికి ప్రత్యామ్నాయంగా జూట్ బ్యాగులు వినియోగించడంతో ప్లాస్టిక్‌ను అదుపు చేయవచ్చని భావిస్తున్నారు. జూట్ బ్యాగులను వినియోగించాలంటూ వ్యాపారులు, ప్రజలకు అవగాహన కార్యక్రమాలు, సమావేశాలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. పొదుపు సమావేశాల్లోనూ మహిళలకు, గృహిణులకు వివరించనున్నారు.

బ్యాగులకు ఆదరణ - నాగమణి, తయారీ మహిళ

నంద్యాలలో శ్రీజననీ పొదుపు సంఘంలో సభ్యురాలిని. తేజ లక్ష్మి ఇండస్ట్రీస్ పరిశ్రమతో జూట్ బ్యాగులు తయారు చేస్తున్నాను. ప్రభుత్వం నిర్వహించిన సరస్ మేళాలో జూట్ బ్యాగుల స్టాల్ ఏర్పాటు చేశాను. అధిక సంఖ్యలో కొనుగోలు చేశారు. మొత్తం రూ.లక్ష విలువైన బ్యాగులు విక్రయించగా.. మరో రూ.లక్ష విలువైన ఆర్డర్లు వచ్చాయి.

రుణాల మంజూరు ప్రయోజనకరం - ఉమాదేవి, గ్రామైక్య సంఘం లీడరు, ఆత్మకూరు.

పొదుపు మహిళలకు రుణం మంజూరు చేయించి యూనిట్లు ఏర్పాటు చేయిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. ఇంటి వద్దే స్వయం ఉపాధి లభిస్తుంది. మెప్మా అధికారులు మై స్టోర్ యాప్‌లో అప్‌లోడ్ చేయడంతో ఇతర ప్రాంతాల నుంచి ఆర్డర్లు వచ్చే అవకాశం ఉంది. పొదుపు సమావేశాల్లో జూట్ బ్యాగుల వినియోగంపై అవగాహన కల్పించాలి.

మల్లన్న సేవలో హైకోర్టు న్యాయమూర్తి

శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే: శ్రీశైలం మల్లన్న ఆలయాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అవధానం హరిహరనాథ శర్మ ఆదివారం కుటుంబసమేతంగా సందర్శించారు. ఆయనకు ఆలయ మహాద్వారం వద్ద ఈవో ఎం.శ్రీనివాసరావు స్వాగతం పలికారు. న్యాయమూర్తి స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించుకున్నారు. అర్చకులు వేదాశీర్వచనాలు పలుకగా, ఈవో స్వామివార్ల శేషవస్త్రాలు, ప్రసాదం, జ్ఞాపిక బహూకరించారు. న్యాయమూర్తి పాతాళగంగను సందర్శించి స్నానఘాట్ల వద్ద గంగమ్మకు పూజలు చేశారు. న్యాయమూర్తి వెంట సీఐ జి.జీవన్ గంగనాథ్‌బాబు ఉన్నారు.

కుటుంబ సభ్యులతో కలిసి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్న న్యాయమూర్తి

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే: ఆపదలో పేదలను ఆదుకోవడం సీఎం చంద్రబాబునాయుడి మంచి మనసుకు నిదర్శనమని మంత్రి ఎన్ఎండీ ఫరూక్ పేర్కొన్నారు. పార్టీ కార్యాలయంలో ఆదివారం తెదేపా జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండీ ఫిరోజ్‌తో కలిసి ఆయన 39మందికి రూ.23 లక్షల విలువ చేసే ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. అనారోగ్యానికి గురైన పేద ప్రజలు, ప్రమాదంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారు తన దగ్గరకు రావడంతో ఈ మేరకు సహాయం చేసినట్లు వివరించారు.

చెక్కు అందజేస్తున్న మంత్రి ఫరూక్

బండలాగుడు పోటీల విజేత పిన్నాపురం

రాజోలి, న్యూస్‌టుడే : గద్వాల జిల్లా రాజోలి మండలం మాన్‌దొడ్డి గ్రామ మాధవస్వామి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఎద్దుల బండలాగుడు రాష్ట్రస్థాయి పోటీల్లో పిన్నాపురం ఎద్దులు విజేతగా నిలిచాయి. ఆలయ కమిటీ, రైతు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలను మార్కెట్‌యార్డు వైస్ ఛైర్మన్ కుమార్, ఆర్డీఎస్ మాజీ ఛైర్మన్ సీతారామిరెడ్డిలు ప్రారంభించారు. ఇందులో పలు ప్రాంతాల నుంచి 10 జతల ఎద్దులు పాల్గొన్నాయి. మొదటి విజేతకు రూ.50 వేలను అందించారు.

మాన్‌దొడ్డిలో పెద్దబండను లాగుతున్న ఎద్దులు

బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య బలోపేతానికి కృషి

అహోబిలం(ఆళ్లగడ్డ గ్రామీణం), న్యూస్‌టుడే: బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య బలోపేతానికి కృషి చేస్తున్నట్లు రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య అధ్యక్షుడు ఇసుకపల్లె కామేశ్వర ప్రసాద్ పేర్కొన్నారు. దిగువ అహోబిలంలో బ్రాహ్మణ నిత్య అన్నదాన సత్రంలో ఆదివారం నూతన కార్యవర్గం ఏర్పాటు చేశారు. నూతన రాష్ట్ర రాజకీయాల వ్యవహారాల ఇన్‌ఛార్జిగా మాదవల్లి విశ్వనాథశాస్త్రి, రాష్ట్ర సహాయ కార్యదర్శిగా కరణం నవీన్, పురోహిత ఉపాధ్యక్షులుగా సుబ్రహ్మణ్యశర్మ, అర్చక ఉపాధ్యక్షులుగా కరణం కృష్ణమోహన్‌రావు, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు రేణుక, కమిటీ సభ్యులుగా నగరదాస మల్లిక, అక్షింతల శ్రీనివాసశర్మ, ఆదినారాయణ, శశికర విజయ్‌కుమార్, ప్రశాంతి తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు వెంకటరామరాజు, కొత్తపల్లి అజయ్‌కుమార్, కార్యనిర్వాహక అధ్యక్షులు గాలి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

ఎన్నికైన నూతన కార్యవర్గ సభ్యులు

కొలనుభారతిలో వసంత పంచమి ఏర్పాట్ల పరిశీలన

ఏర్పాట్లపై చర్చిస్తున్న శ్రీశైల దేవస్థానం అధికారులు

శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే: కొత్తపల్లి మండలంలోని కొలనుభారతి ఆలయాన్ని ఆదివారం శ్రీశైల దేవస్థానం అధికారులు సందర్శించారు. శ్రీశైల దేవస్థానం దత్తత దేవాలయాల ఏఈవో, ఉత్సవాల అధికారి ఎం.హరిదాస్ ప్రసాద్, భ్రమరాంబాదేవి ఆలయ ప్రధానార్చకులు వై.విజయ్‌కుమార్ స్వామి, ఈఈ నరసింహారెడ్డి, ఇన్‌ఛార్జి డీఈలు సుబ్బారెడ్డి, చంద్రశేఖరశాస్త్రి, సహాయ స్థపతి యు.వి.జవహర్‌లాల్, ఉద్యాన అధికారి లోకేశ్ తదితరులు సందర్శించారు. జిల్లేల పరిధిలో గల కొలనుభారతి ఆలయాన్ని శ్రీశైల దేవస్థానం దత్తత ఆలయంగా తీసుకున్న నేపథ్యంలో ఈ నెల 10న ఎమ్మెల్యే గిత్తా జయసూర్య ఆధ్వర్యంలో సమన్వయ సమావేశం జరిగింది. ఈ నెల 23న వసంత పంచమి మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లను ముమ్మరంగా చేపట్టేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. వసంత పంచమి రోజు సరస్వతి అమ్మవారికి పూజలు, సామూహిక అక్షరాభ్యాసాల గురించి చర్చించారు. భక్తులకు క్యూలైన్ల ఏర్పాట్లు, మంచినీరు, అన్నదానం, పార్కింగ్, సూచిక బోర్డులు, మరుగుదొడ్లు తదితర ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలని నిర్ణయించారు.

పశువులకు ఆరోగ్యం.. పోషకులకు ఆదాయం

☛ నేటి నుంచి ప్రత్యేక శిబిరాలు

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే : పాడి పరిశ్రమ వికాసానికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పశు పోషకులకు దన్నుగా నిలిచేందుకు పశు ఆరోగ్య శిబిరాల నిర్వహణకు నిర్ణయించింది. పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువులు, జీవాల ఆరోగ్య పరిరక్షణకు ఈనెల 19 నుంచి 31 వరకు పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహించనున్నారు.

అందించే సేవలు

పశు ఆరోగ్య శిబిరాల్లో నట్టల నివారణ మందుల పంపిణీ, పశు వైద్యం, గర్భకోశ వ్యాధులకు చికిత్సలు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, వ్యాధి నిరోధక టీకాలు వేయడంతో పాటు శాస్త్రీయ యాజమాన్యంపై పశుపోషకులకు అవగాహన కల్పిస్తారు.

☛ ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు, కోళ్లు ఇలా అన్నింటికీ బీమా చేయించనున్నారు. ఉపాధిహామీ పథకం కింద పశుగ్రాసం సాగును ప్రోత్సహించేందుకు రాయితీపై అందిస్తున్న విత్తనాలు, దాణామృతం, మిశ్రమ దాణాను సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించనున్నారు. పాడి పశువుల ఆరోగ్యాన్ని కాపాడి పాల ఉత్పత్తిని పెంచే దిశగా చర్యలు చేపట్టనున్నారు.

సద్వినియోగం చేసుకోండి - డా.కె.వెంకటరమణ, పశు సంవర్ధక శాఖ జిల్లా ఇన్‌ఛార్జి అధికారి, కర్నూలు.

పశు యజమానులు నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రైతులు తమ పశువులను ఉచిత ఆరోగ్య శిబిరాలకు తీసుకురావాలి. ఈ శిబిరాల్లో పశువులకు వైద్యం అందించడంతో పాటు బీమా నమోదు చేయిస్తాం. పశువులు, జీవాలకు డీవార్మింగ్ కార్యక్రమం కూడా చేపట్టనున్నాం. పాడి రైతులు ఈ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి.

మండలానికి 2 బృందాలు

■ కర్నూలు జిల్లాలో పశువులు 3.62 లక్షలు, మేకలు, గొర్రెలు 14.08 లక్షలు, కోళ్లు 5.85 లక్షలు ఉన్నాయి. నంద్యాల జిల్లాలో 4.14 లక్షల పశువులు, 11.89 లక్షల జీవాలు, 7.05 లక్షల కోళ్లు ఉన్నాయి.

■ కర్నూలు జిల్లాలో ఒక బహుళార్థ పశువైద్యశాల, 11 ప్రాంతీయ పశువైద్యశాలలు, 66 పశు వైద్యశాలలు, 76 గ్రామీణ పశువైద్య కేంద్రాలు ఉన్నాయి. నంద్యాల జిల్లాలో 15 పశువైద్యశాలలు, 74 పశు వైద్య కేంద్రాలు, 99 గ్రామీణ పశువైద్యశాలలున్నాయి. వీటితో పాటు రైతు సేవా కేంద్రాల్లోని పశువైద్య సిబ్బంది ఆధ్వర్యంలో వైద్యశిబిరాలు నిర్వహించనున్నారు.

■ ఒక్కో మండలంలో రెండు వైద్య బృందాలు సేవలందించనున్నాయి. ఈ బృందాల్లో పశువైద్యులు, పారావెట్ సిబ్బంది ఉంటారు. పశువైద్యాధికారులు, ఏడీలు, డీడీలు వైద్య శిబిరాలను పర్యవేక్షించనున్నారు. ప్రతిరోజు ఉదయం 9 గంటలకే బృందాలు గ్రామాలకు వెళ్లి సాయంత్రం వరకు పశువులకు ఆరోగ్య పరీక్షలు చేయాల్సి ఉంది.

తుది పోరులో ప్యాపిలి జట్టు సత్తా

అనంతపురం క్రీడలు, న్యూస్‌టుడే: జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరిగిన కబడ్డీ పోటీల్లో ప్యాపిలి జట్టు విజేతగా నిలిచింది. ఆదివారం హోరాహోరీగా జరిగిన ఫైనల్లో ప్యాపిలి జట్టు అనంతపురం జట్టుపై విజయం సాధించింది. మూడో స్థానంలో తాడిపత్రి జట్టు, నాలుగో స్థానంలో ఎ.నారాయణపురం జట్లు నిలిచాయి. విజేత జట్టుకు రూ.30 వేలు, రెండో స్థానానికి రూ.20 వేలు, మూడో స్థానం సాధించిన జట్టుకు రూ.10వేలు, నాలుగో స్థానానికి రూ.5వేల నగదు బహుమతులు ప్రదానం చేశారు. ముగింపు కార్యక్రమానికి అహుడా ఛైర్మన్ టీసీ వరుణ్, జనసేన నగర అధ్యక్షుడు పి.బాబురావు, జిల్లా కార్యదర్శులు విజయ్‌కుమార్, కృష్ణ, ఇతర సభ్యులు వెంకటేష్, సంపత్, అశోక్, నిర్వాహకులు వి.రమణ, లాల్ స్వామిలు బహుమతులు ప్రదానం చేశారు. ఈ పోటీలు ఆదివారం రాత్రి ముగిశాయి.

విజేతగా నిలిచిన ప్యాపిలి జట్టు

నమో.. నారసింహ

☛ వైభవంగా రథోత్సవం

కొల్లాపూర్, పట్టణం, కోడేరు, న్యూస్‌టుడే: నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటంలో శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం నిర్వహించిన రథోత్సవానికి భక్తులు తరలివచ్చారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాక వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులతో స్వామి రథోత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు. నమో.. నమో.. నారసింహ అంటూ భక్తుల స్మరణతో సింగోటం పులకించింది. లింగాకారంలోని నరసింహస్వామికి అభిషేకాలు, పూజలు జరిపారు. ఆలయ ధర్మకర్త రాజాఆదిత్యలక్ష్మారావు స్వామికి పూజలు చేశారు. ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్‌జీ పాటిల్ సతీసమేతంగా వచ్చారు.

స్వామి రథోత్సవం

ఊరేగిన స్వామి: నరసింహస్వామి రథోత్సవం ఆలయం ముందు నుంచి ఎదురుగా రత్నలక్ష్మి గుట్ట వరకు సాగింది. జమ్మిచెట్టు చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణలు చేసిన తర్వాత గుట్టపైన రత్నలక్ష్మి అమ్మవారికి హారతి ఇచ్చి తర్వాత ఆలయం దగ్గరికి రథాన్ని చేర్చారు. ఈవో రంగారావు, పురోహితులు ఓరుగంటిసంపత్‌కుమార్‌శర్మ, ఆలయ సిబ్బంది ఉత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీఎస్పీ శ్రీనివాసులుయాదవ్, సీఐ మహేష్, ఎస్సైలు బండారి సురేష్, రామన్‌గౌడ్, సతీష్, పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

రేపు విద్యుత్తు సమస్యల పరిష్కార వేదిక

పగిడ్యాల: విద్యుత్తు ఛార్జీల ప్రతిపాదనలపై ఈనెల 20న ప్రజాభిప్రాయం సేకరించనున్నట్లు ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ ప్రకటనలో తెలిపారు. ఏపీఈఆర్సీ ఛైర్మన్ పీవీఆర్‌రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం కర్నూలు ఏపీఎస్పీడీసీఎల్ కార్యాలయంలో జరిగే కార్యక్రమంలో ప్రజలు పాల్గొని అభిప్రాయాలను వ్యక్తం చేయవచ్చన్నారు. ముందస్తుగా తమ పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు.

స్వచ్ఛందంగా కదిలారు.. బావిని శుభ్రం చేశారు

ప్యాపిలి, న్యూస్‌టుడే: నవ సమాజ నిర్మాణానికి మేము సైతం అంటూ కొంత మంది యువకులు ముందుకు కదిలారు. నంద్యాల జిల్లా వ్యాప్తంగా పారిశుద్ధ్య మెరుగుకు కృషి చేస్తూ పరిశుభ్రతపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు కొలిమిగుండ్ల గ్రామానికి చెందిన పూర్వ సంపద రక్షక సేన సభ్యులు. ప్యాపిలి పట్టణంలోని ఆంజనేయస్వామి దేవాలయం ఎదురుగా ఉన్న పురాతన వెంగన్నబావిలో ఉన్న చెత్తాచెదారం, పూడిక నిండి అపరిశుభ్రంగా మారింది. ఆ బావిని గుర్తించిన పూర్వ సంపద రక్షక సేన సభ్యులు 40 మంది బావిలో ఉన్న వ్యర్థాలను ఆదివారం తొలగించి శుభ్రపరిచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పురాతన కట్టడాలు, బావులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఇప్పటి వరకు 13 చోట్ల సేవా కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. తాము చేపట్టిన సేవా కార్యక్రమాలు యువత స్ఫూర్తిగా తీసుకొని ముందుకు రావాలని కోరారు.



బావిని శుభ్రపరుస్తున్న యువకులు

ముగిసిన అంతర్రాష్ట్ర వాలీబాల్ పోటీలు

సున్నిపెంట సర్కిల్: సున్నిపెంటలోని సెంట్రల్ లొకాలిటీ పాఠశాల మైదానంలో అంతర్రాష్ట్ర వాలీబాల్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. సంక్రాంతి పండగను పురస్కరించుకొని మూడు రోజులుగా సన్ రైజ్ వాలీబాల్ కమిటీ ఆధ్వర్యంలో అంతర్రాష్ట్ర వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నారు. 12 జట్లు తలపడగా.. మొదటి బహుమతిగా ఖమ్మం రూ.50వేలు, రెండో బహుమతిగా అనకాపల్లి రూ.35వేలు, మూడో బహుమతిగా అనంతపురం రూ.25వేలు, నాలుగో బహుమతిగా తాండ్రపాడు రూ.15వేలు గెలుపొందాయి. విజేతలకు ఎల్లారెడ్డి, జాన్‌బాబు, తెదేపా మండల ప్రధాన కార్యదర్శి నాగేళ్ల సురేష్, వైకాపా నాయకుడు పాపారావు, ముస్తఫా బహుమతులు అందజేశారు.

వివాహిత ఆత్మహత్య

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే : కర్నూలు సమీపంలోని ఉల్చాలరోడ్డు కాలనీకి చెందిన మీసాల దేవిభారతి (25) ఆత్మహత్యకు పాల్పడినట్లు కర్నూలు తాలూకా రాణా పోలీసులు తెలిపారు. నంద్యాల జిల్లా గడివేముల మండలం మంచాలకట్టకు చెందిన రాజుకు దేవిభారతితో ఆరేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. రాజు ఉల్చాల రోడ్డులోని ఓ మూతబడిన బీఈడీ కళాశాలకు వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నారు. వారు అందులోనే నివసిస్తున్నారు. దంపతుల మధ్య మనస్పర్థలున్న నేపథ్యంలో భార్య ఆదివారం ఉరేసుకున్నారు. సమాచారం అందుకున్న తాలూకా స్టేషన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యులను విచారించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.

మనస్తాపంతో మరొకరు..

కటికవానికుంట (బనగానపల్లి గ్రామీణం), న్యూస్‌టుడే: ఇంటి సమస్యలతో మనస్తాపం చెంది విషద్రావణం తాగి ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని కటికవానికుంట గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే కటికవానికుంట గ్రామానికి చెందిన సి.శ్రీనివాసులు భార్య లక్ష్మీదేవి(40) కుటుంబ సమస్యల కారణంగా పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గుర్తించిన కుటుంబ సభ్యులు బనగానపల్లి వైద్యశాలకు తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

అమ్మాయిలు.. క్రికెట్‌లో మెరుపులు

☛ జాతీయస్థాయి పోటీలకు ఎంపిక

కర్నూలు విద్య, న్యూస్‌టుడే : అమ్మాయిలు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తూ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. కర్నూలు నగరానికి చెందిన ఎస్.రజియా సుల్తాన, సహస్రరెడ్డి, ఎమ్మిగనూరుకు చెందిన ప్రవల్లికరెడ్డి గత డిసెంబరు 22 నుంచి 24 వరకు ఎన్టీఆర్ జిల్లాలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ఆధ్వర్యంలో జరిగిన మహిళా క్రికెట్ టోర్నమెంట్‌లో సత్తాచాటి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. తెలంగాణ రాష్ట్రం మహబూబ్‌నగర్‌లో త్వరలో జరుగనున్న జాతీయస్థాయి మహిళా క్రికెట్ టోర్నమెంటులో ఏపీ తరఫున ఆడేందుకు అవకాశం దక్కించుకున్నారు. అక్కడ రాణిస్తే భారత జూనియర్ మహిళా క్రికెట్ జట్టుకు ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి.

దేశం తరఫున ఆడటమే లక్ష్యం

- ఎస్.రజియా సుల్తాన, బాలాజీనగర్



జాతీయ మహిళా క్రికెట్ జట్టుకు ఎంపికై భారతదేశం తరఫున ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్నా. నేను ఇంటర్ ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నా. చదువులో చురుగ్గా ఉంటూనే క్రికెట్‌లో రాణిస్తున్నా. 2023 సెప్టెంబర్‌లో జరిగిన ఏసీఏ జోనల్ స్థాయి అండర్-15 క్రికెట్ టోర్నీలో రెండు సెంచరీలు చేశా. గతేడాది జరిగిన ఎస్‌జీఎఫ్ రాష్ట్రస్థాయి అండర్-17 పోటీల్లో ప్రతిభ చూపా. గత డిసెంబరులో ఏసీఏ ఆధ్వర్యంలో టోర్నీలో ఆంధ్ర మహిళా క్రికెట్ జట్టుకు ఆడి ప్రతిభ చూపా. దీంతో జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేశారు.

జాతీయస్థాయిలో రాణించాలని..

- సహస్రరెడ్డి, వెంకటరమణ కాలనీ

నేను ఇంటర్మీడియట్ ఎంపీసీ రెండో ఏడాది చదువుతున్నా. నాకు క్రికెట్ అంటే ఇష్టం. నిత్యం ఉదయం గంట, సాయంత్రం రెండు గంటల సమయం క్రికెట్ సాధన చేస్తున్నా. జాతీయస్థాయిలో రాణించడమే నా లక్ష్యం. గతేడాది జరిగిన అండర్-15 జోనల్ స్థాయి మహిళా క్రికెట్ పోటీల్లో రెండు సెంచరీలు చేశాను. ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు పూర్తవగానే క్రికెట్‌పై పూర్తిస్థాయిలో దృష్టిసారిస్తా.

ప్రణాళికాబద్ధంగా ముందుకు..

- ప్రవల్లికరెడ్డి, ఎమ్మిగనూరు

నేను పదో తరగతి చదువుతున్నా. క్రికెట్‌పై ఆసక్తితో నేర్చుకున్నా. రోజూ రెండు గంటలు సాధన చేస్తున్నా. జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించా. గతేడాది ఎన్టీఆర్ జిల్లాలో ఏసీఏ ఆధ్వర్యంలో జరిగిన మహిళా క్రికెట్ టోర్నీలో ప్రతిభ చూపడంతో జాతీయ స్థాయికి ఎంపిక చేశారు. పదో తరగతి పరీక్షలు సమీపిస్తుండటంతో ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నా. జాతీయస్థాయి టోర్నీలో సత్తా చాటాలన్న లక్ష్యంతో తర్ఫీదు పొందుతున్నా.

EENADU Classifieds

BUSINESS SERVICES

BUSINESS OFFER

మీ బంగారం, వెండి, డైమండ్స్ బ్యాంక్‌/ఫైనాన్స్‌లో తాకట్టు ఉన్నచో మా డబ్బుతో విడిపించి కొంటాము. స్పాట్ క్యాష్/ఓల్డ్ గోల్డ్ ట్రేడింగ్ కం. ✆ 73821 14647.

ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలో పనిచేయుటకు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌/టెలీకాలర్స్ కావలెను. జీతం: 10,000/- నుండి 15,000/- ✆ 9490725854.

కర్నూలులో శ్రీ మల్లికార్జున ఫర్నిచర్ షోరూంలో పనిచేయుటకు సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లు కావలెను. ✆ 98493 50326

ACCOUNTING

కర్నూలులోని విద్యా సంస్థలో అకౌంటెంట్ గా పనిచేయుటకు అనుభవం గల స్త్రీ అభ్యర్థి కావలెను. ✆ 73309 24873, 99854 85281.

REAL ESTATE

మణికంఠ హోమ్స్ వారి లక్ష్మీగ్రీన్ వ్యాలీ వెంచర్ నందు నూతనంగా కట్టించిన ఇండ్లు అమ్మబడును. ✆ 99858 43829.

అన్నిరకాల బిజినెస్ వ్యవహారాలు B/W 5 లైన్ల ప్రకటన రూ. 470/- మాత్రమే. కలర్ 5 లైన్ల ప్రకటన రూ. 555/- మాత్రమే. ప్రకటనలపై 5% GST వర్తిస్తుంది. వివరాలకు: 99899 97628

FLAT FOR SALE

1050 Sft, 2BHK, West Face, Car Parking, Full Furnished, 65 Lakh's Negotiable, Near New Aswini Hospital, KNL. ✆ 98498 44016.

LEASE/ RENT

కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రాంతంలో గల ఇండస్ట్రియల్ షెడ్ లీజుకు ఇవ్వబడును. ఒక్కోటి 30,240 చ॥ అ॥ 72 అడుగుల వెడల్పు, 400 అడుగుల పొడవు, 18 అడుగుల ఎత్తు ఉన్నాయి. ✆ 99634 78103.

JOBS

Required Marketing Executive & Delivery Boy, Two Wheeler & Licence Mandatory. Contact: 87121 20132.

గమనిక: ప్రకటనల్లోని సమాచారం, వ్యవహారాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ప్రకటనదారులతో లావాదేవీలు జరిపే ముందు పాఠకులు తగిన జాగ్రత్తలు తీసుకోవలెను.

నంద్యాల
•నంద్యాల • నందికొట్కూరు • శ్రీశైలం • పాణ్యం

సీఎంఆర్‌ఎఫ్ పేదలకు వరం

బాధితుడికి చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్యే గిత్తా జయసూర్య

నందికొట్కూరు గ్రామీణం, న్యూస్‌టుడే: సీఎంఆర్‌ఎఫ్ సాయం పేదలకు వరం లాంటిదని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య పేర్కొన్నారు. పట్టణంలో ఆదివారం పలువురు లబ్ధిదారులకు రూ.4.4 లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు పాల్గొన్నారు.

అన్నదానానికి రూ.50వేల విరాళం

పాణ్యం గ్రామీణం: ఎస్ కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో అన్నదాన కార్యక్రమానికి భక్తులు రూ.50 వేలు విరాళం అందజేసినట్లు ఈవో రామకృష్ణ తెలిపారు. నంద్యాల జిల్లా సర్వేయర్ చెన్నయ్య కుటుంబసభ్యులతో కలిసి ఆదివారం అన్నదానానికి విరాళాన్ని అందజేశారు. స్వామివారిని దర్శించుకుని క్షీరాభిషేకం, అర్చన పూజలు చేశారు. అనంతరం ఆలయ మర్యాదలతో సత్కరించారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM) నందికొట్కూరు: 94403 61729 ఆత్మకూరు: 90149 09024 నంద్యాల: 98853 28120

నంద్యాల పురపాలకం: ?: పట్టణంలోని బైరామల్ వీధిలో కాల్వలు శుభ్రం చేయడం లేదు. - **మల్లికార్జున** ?: పట్టణంలోని చిత్తులూరి వారి వీధిలో దోమల బెడద అధికంగా ఉంది. - **రమేష్** ?: పట్టణంలోని పప్పులబట్టి వీధిలో కుక్కలు గుంపులుగా తిరుగుతున్నాయి. - **పవన్** ?: పట్టణంలోని నౌమాన్‌నగర్, అజీజ్ గ్రీన్ సిటీలో కోతుల బెడద ఎక్కువైంది. - **సలాంఖాన్** ✔: సిబ్బందితో కాల్వలు శుభ్రం చేసి దోమల మందు పిచికారీ చేయడంతోపాటు కుక్కలు, కోతులను పట్టిస్తాం. - **లక్ష్మీనారాయణశర్మ, శానిటరీ ఇన్‌స్పెక్టర్**

పగిడ్యాల, న్యూస్‌టుడే: ?: మండల పరిధి ప్రాతకోట గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో మినీ ట్యాంకుకు కుళాయి ట్యాప్ పాడవడంతో నీరు వృథాగా పోతోంది. - **బాలు, స్థానికుడు** ✔: నూతన కుళాయి ఏర్పాటు చేసి నీటి వృథాను అరికడతాం. - **శేషమ్మ, సర్పంచి** ?: పాములపాడు రహదారిలో విద్యుత్ తీగలు తక్కువ ఎత్తులో వేలాడుతున్నాయి. - **విజయ్, స్థానికుడు** ✔: లైన్‌మెన్‌కు సూచించి సమస్యను పరిష్కరిస్తాం. - **క్రాంతికుమార్, విద్యుత్ ఏఈ** ?: నెహ్రూనగర్ గ్రామంలోని జడ్పీ పాఠశాలకు వెళ్లే రహదారికి ఇరువైపులా ప్లాస్టిక్ వ్యర్థాలు పడేస్తున్నారు. - **తేజ, స్థానికుడు** ✔: పారిశుద్ధ్య సిబ్బందికి సూచించి చెత్తను తొలగింపజేస్తాం. చెత్తను అక్కడ వేయకుండా చర్యలు చేపడతాం. - **కె.రాజేశ్వరి, సర్పంచి** ?: లక్ష్మాపురంలోని నది వాలయ సమీపంలో బుడగ జంగాల కాలనీకి వెళ్లే రహదారిలో తాగునీటి పైపులైన్ లీకేజీ కారణంగా దారంతా బురదమయమవుతోంది. - **ఎల్లప్ప, స్థానికుడు** ✔: పంచాయతీ సిబ్బందికి సూచించి సమస్యను పరిష్కరిస్తాం. - **సుబ్బమ్మ, ఎంపీడీవో**

గడివేముల: ?: మండల కేంద్రంలోని మూలపెద్దమ్మ గుడి రహదారిలో పైపులైన్ లీకైంది. దీంతో నీరు కారుతుండటంతో రహదారి బురదమయంగా మారింది. మరమ్మతులు చేయాలి. - **పెద్దన్న, గడివేముల** ✔: పైపులైన్ మరమ్మతులు చేపడతాం. - **మహీధర్‌రెడ్డి, ఈవోఆర్డీ**

ఆత్మకూరు పట్టణం, న్యూస్‌టుడే: ?: అస్సాంపేటలో పెద్ద మసీదుకు వెళ్లే మార్గంలో ఉన్న వీధి దీపం వెలగడం లేదు. కంప చెట్ల కారణంగా సమస్యలు సంభవిస్తున్నాయి. - **నజీర్, స్థానికుడు** ✔: వీధి దీపానికి మరమ్మతులు చేయిస్తాం. - **షాహీర్‌బాషా, పురపాలక ఏఈ**

?:ఇందిరానగర్‌లో చర్చి పక్కగా ఉన్న ఖాళీ స్థలంలో వర్షపు నీరు నిలిచి దోమలు పెరిగిపోతున్నాయి. - **రాజు, స్థానికుడు** ✔: నీరు నిల్వకుండా చర్యలుచ చేపట్టి బ్లీచింగు పౌడరు చల్లిస్తాం. - **జీవన్, శానిటరీ ఇన్‌స్పెక్టర్**

ఎన్టీఆర్ సేవలు చిరస్మరణీయం

పాణ్యం గ్రామీణం: పాణ్యం తెదేపా కార్యాలయంలో నివాళి అర్పిస్తున్న నాయకులు

బండిఆత్మకూరు: నారాయణాపురంలో.. తెదేపా జిల్లా ఉపాధ్యక్షుడు కంచర్ల సురేశ్‌రెడ్డి



గోస్పాడు: యాళ్లూరులో నివాళులర్పిస్తున్న పీఏసీఎస్ అధ్యక్షుడు వెంకటరెడ్డి

నంద్యాల, నందికొట్కూరు, పాణ్యం, శ్రీశైలం నియోజకవర్గాల్లో ఆదివారం మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో తెదేపా నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. పలువురు వక్తలు మాట్లాడుతూ.. ఎన్టీఆర్ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.

నందికొట్కూరు గ్రామీణం: రక్తదానం చేస్తున్న యువకునికి పండ్ల రసం సీసా అందజేస్తున్న ఎమ్మెల్యే గిత్తా జయసూర్య

పల్లె దారులకు కొత్త హంగులు

★ జిల్లాలో రూ.25 కోట్లతో పనులు

ఎన్‌హెచ్ 18 నుంచి మసీదుపురానికి వేసిన కొత్త రోడ్డు

నంద్యాల రైతునగరం, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు భారీగా నిధులు విడుదల చేసింది. గత వైకాపా పాలనలో రహదారులకు నిధులు మంజూరు చేయకపోవడంతో ప్రజలు గుంతల రోడ్లలో ప్రయాణించి ప్రమాదాల బారిన పడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పల్లె రోడ్లు కొత్త హంగులు సంతరించుకున్నాయి. నంద్యాల జిల్లాలో నాబార్డు(ట్రాంచ్) 30 కింద 16 పనులకు పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో రహదారులు నిర్మిస్తున్నారు. ఇందుకోసం రూ.25 కోట్లు మంజూరయ్యాయి. కొన్ని మార్గాలు ఇప్పటికే పూర్తవ్వగా మరికొన్ని పనులు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు.

నిధులు మంజూరు, సాగుతున్న పనులు

◆ పాములపాడు(మం) సుంకులమ్మ కొట్టాల మీదుగా వేంపేట వెళ్లే దారిలో రూ.35 లక్షలతో కిలోమీటరు రోడ్డుకు పనులు జరుగుతున్నాయి. ◆ నందికొట్కూరు మండలం ముచ్చుమర్రి నుంచి నాగటూరు ఆర్‌.అండ్‌.బి శాఖ రింగ్ రోడ్డుకు వెళ్లే దారిలో 1.2 కి.మీ. రోడ్డు నిర్మాణానికి రూ.45 లక్షలతో పనులు కొనసాగుతున్నాయి. ◆ నంద్యాల(మం) పోలూరు-రాయమాల్పురం మధ్యలో 3.22 కి.మీ. మేర రోడ్డుకు రూ.కోటితో పనులు చేపట్టారు. ◆ సంజామల మండలం వసంతాపురం-హోత్రమా నుదిన్నె మధ్యలో 1.05 కి.మీ. రోడ్డుకు రూ.కోటి మంజూరయ్యాయి. ◆ నంద్యాల మండలం కానాల నుంచి మిట్నాల వరకు 76 మీ. రోడ్డుకు రూ.1.5 నిధులు మంజూరయ్యాయి. ◆ వెలుగోడు మండలం రేగడగూడూరు-కొర్రపోలు మధ్య 3.12 కి.మీ. రూ.1.9కోట్లతో పనులు జరుగుతున్నాయి. ◆ ప్యాపిలి మండలం డీఆర్ రోడ్డు నుంచి తొండపాడు మీదుగా మామిళ్లపల్లి మండల పరిధిలో 5.05 కి.మీ. రోడ్డుకు రూ.2.3 కోట్లు మంజూరయ్యాయి. ◆ ఆళ్లగడ్డ మండలం బాచేపల్లి-అహోబిలం దారిలో 7.93 కి.మీ. రోడ్డుకు రూ.2.85 కోట్లతో పనులు జరుగుతున్నాయి. ◆ గోస్పాడు మండలం గోస్పాడు-కామినేనిపల్లె జిల్లెల మీదుగా 7.95 కి.మీ. రోడ్డుకు రూ.3 కోట్లతో పనులు సాగుతున్నాయి. ◆ ఆత్మకూరు-కొక్కెరంచకు దుద్యాల, మాడుగుల మీదుగా 5.30 కి.మీ. రోడ్డుకు రూ.2 కోట్లు మంజూరయ్యాయి.

పూర్తయిన రోడ్లు

ప్రాంతం, గ్రామం(మండలం)	నిధులు	దూరం (కి.మీ.లో)
తుమ్మలూరు(పాములపాడు)	రూ.34.5లక్షలు	1
ఎన్‌హెచ్ 18 నుంచి మసీదుపురం వరకు (మహానంది)	రూ.90లక్షలు	1.1
కమలపురం-హోత్రమానుదిన్నె (సంజామల)	రూ.95లక్షలు	2.18
గిద్దలూరు-కమ్మవారిపలి (సంజామల)	రూ.1.8కోట్లు	5.35
గడివేముల-రేగడగూడూరు మీదుగా కొర్రపోలు వరకు (గడివేముల)	రూ.2.61కోట్లు	4.8
కప్పు-లాలి సీసీ రోడ్డు, మురుగు కాల్వ (బనగానపల్లి)	రూ.2 కోట్లు	0.86

ప్రత్యేక అలంకారంలో వాసవీదేవి

నంద్యాల పట్టణం ప్రధాన వీధిలో ఉన్న శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరీదేవి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం అమ్మవారికి పంచామృత, క్షీరాభిషేకాలు, అర్చనలు, విశేష పూజలు జరిపించారు. మంగళవారం అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మూడు రోజులపాటు ఆధ్యాత్మిక భక్తి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆర్యవైశ్య వాసవీ సంఘం మహిళలతో పాటు ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. - న్యూస్‌టుడే, నంద్యాల గాంధీచౌక్

కనిపించని ఊయల

నంద్యాల సర్వజన ఆసుపత్రిలో ఎవరైనా పిల్లలను వద్దనుకొని వదిలి వెళ్లడానికి ప్రత్యేకంగా ఒక ఊయలతోపాటు పెద్ద ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేశారు. కానీ, అక్కడ ఊయల లేదు. కేవలం ఫ్లెక్సీ మాత్రమే ఉంది. ఎవరైనా పిల్లలను వదిలి వెళ్లాలంటే అక్కడ ఎలాంటి వసతులు కనిపించడం లేదు. ఊయల ఉంటే అభాగ్యులైన శిశువులకు ప్రత్యేక దత్తత కేంద్రానికి తీసుకెళ్తారు. ఇప్పటికైనా జిల్లా బాలల పరిరక్షణ విభాగం అధికారులు ఊయల ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. - న్యూస్‌టుడే, నంద్యాల పాతపట్టణం

పైపులైన్ లీకేజీ.. నీరు వృథా

నంద్యాల పట్టణం వివేకానందనగర్(దొమ్మరి వీధి)లో నాలుగు చోట్ల పైపులైన్ లీకేజీ కారణంగా నీరు వృథా అవుతోంది. కొన్ని నెలలుగా లీకేజీ ఉన్నా అధికారులు మరమ్మతులు చేయించడం లేదు. వేసవి కాలంలో నీటి సమస్య అధికంగా ఉంటుంది. అధికారులు చర్యలు చేపట్టి లీకేజీకి మరమ్మతులు చేయించి నీటి వృథాను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు. - న్యూస్‌టుడే, నంద్యాల రైతునగరం

అల్లుకున్న నిర్లక్ష్యం

నంద్యాల పట్టణం బీకే సింగ్ కాలనీలో చివర విద్యుత్తు స్తంభానికి పిచ్చి మొక్కలు అల్లుకున్నాయి. పక్కనే వేప చెట్టు కొమ్మలు విద్యుత్తు తీగలకు తాకుతున్నాయి. దీంతో తరచూ విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని స్థానికులు చెబుతున్నారు. అధికారులు చర్యలు చేపట్టి స్తంభానికి పాకిన పిచ్చి మొక్కలు తొలగించాలని కోరుతున్నారు. - న్యూస్‌టుడే, నంద్యాల రైతునగరం

కుక్కల పట్టివేత

నంద్యాల పురపాలకం, న్యూస్‌టుడే: నంద్యాల పట్టణంలోని పలు వీధుల్లో కుక్కల పట్టివేతను పురపాలక అధికారులు చేపట్టారు. 'ఈనాడు'లో 'మేమున్నాం.. మీకుతోడుగా' ద్వారా స్థానికులు ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన పురపాలక కమిషనర్ బండి శేషన్న సిబ్బందితో సచివాలయ పారిశుద్ధ్య కార్యదర్శి నరేంద్ర పర్యవేక్షణలో ఆదివారం ముల్లాన్‌పేట, కురవపేట, బైరమల్‌వీధి, చిత్తులూరివారి వీధి కాలనీల్లో కుక్కలను పట్టించారు.

నందీశ్వరాలయంలో అభిషేకాలు చేస్తున్న భక్తులు

ఆలయాల్లో అమావాస్య పూజలు

మహానంది, న్యూస్‌టుడే: మౌని అమావాస్య సందర్భంగా మహానంది పుణ్యక్షేత్రంలో నవనందుల్లో ఒకటిగా విరాజిల్లుతున్న గరుడ నందీశ్వరాలయంలో మూలమూర్తికి ఆదివారం విశేష అభిషేకాలు నిర్వహించారు. శ్రీహరితో పాటు లక్ష్మీదేవి, గంగామాతలను పూజించి మహామంగళ హారతులు ఇచ్చారు. గ్రామాల్లో సూర్య భగవానుడికి అర్ఘ్యాలు సమర్పించారు. పలువురు భక్తులు దానధర్మాలు చేశారు. సాయంత్రం ఇళ్లవద్ద ఉన్న తులసి మొక్కలకు ఆవు నెయ్యితో దీపారాధనలు చేశారు.

కొత్తపల్లి, న్యూస్‌టుడే: సంగమేశ్వరంలో ఆదివారం అమావాస్య సందర్భంగా ఆలయ పురోహితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవతామూర్తులకు సప్తనది జలాలతో జలాభిషేకం నిర్వహించారు. విశేషంగా అలంకరించి పూజలు చేశారు.

పల్లె కబుర్లు

పాణ్యం గ్రామీణం, న్యూస్‌టుడే: మండల కేంద్రం పాణ్యంలోని ఎస్సీ కాలనీలో సంక్రాంతిని పురస్కరించుకుని ఆదివారం హైందవశక్తి పాణ్యం సంస్థ సహకారంతో యువత ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. గెలుపొందిన మహిళలకు బహుమతులు అందజేశారు.

పాణ్యం గ్రామీణం, న్యూస్‌టుడే: మండలంలోని రసూల్లపేట వడ్డుగండ్ల గ్రామాల మధ్య ఉన్న కావేటివాగును తెదేపా నాయకుడు శివశంకర్‌రెడ్డి సొంత నిధులతో శుభ్రం చేయించారు. ఆదివారం స్థానికుల సహకారంతో వాగులో పేరుకుపోయిన మొక్కలను తొలగించారు. చిన్నపాటి వర్షం పడినా వాగుపై నీరు పారి రెండు గ్రామాల ప్రజలకు వారం రోజుల పాటు రాకపోకలకు ఇబ్బందులు పడేవారు. దీంతో సమస్యను తాత్కాలికంగా పరిష్కరించినట్లు గ్రామస్థులు పేర్కొన్నారు.

రుద్రవరం, న్యూస్‌టుడే: మండల పరిధిలోని ఆలమూరు నుంచి చిత్తరేనిపల్లె వెళ్లే రహదారిలో జూదం ఆడుతున్న ఏడుగురిని అరెస్టు చేసినట్లు ఎస్సై జయప్ప తెలిపారు.

అవుకు, న్యూస్‌టుడే: ఉప్పలపాడు వాసుల అవసరాల నేపథ్యంలో వైకాపా నాయకుడు చల్లా విఘ్నేశ్వర్‌రెడ్డి గ్రామ సంఘానికి శీతల శవపేటికను విరాళంగా అందజేశారు.

బనగానపల్లి, న్యూస్‌టుడే: బనగానపల్లిలో ఆదివారం మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి సతీమణి ఇందిరమ్మ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. తెదేపా వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు టంగుటూరి శీనయ్య, యాగంటి ఆలయం ఛైర్మన్ బండి మౌళీశ్వరరెడ్డి, మల్లారెడ్డి, కూరగాయల శేఖర్ పాల్గొన్నారు.

చాగలమర్రి, న్యూస్‌టుడే: పట్టణంలోని చెన్నకేశవస్వామి ఆలయంలో లక్ష్మీనరసింహస్వామి మాలధారులకు ఆదివారం అన్నదానం చేశారు.

తెలకపల్లి ఆశయ సాధనకు కృషి

నంద్యాల రైతునగరం, న్యూస్‌టుడే: సీపీఎం ఉద్యమ నిర్మాత తెలకపల్లి నరసింహయ్య ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్‌కుమార్ అన్నారు. పట్టణంలోని సీపీఎం కార్యాలయంలో ఆదివారం తెలకపల్లి వర్ధంతి సందర్భంగా సీపీఎం నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో నీటిపారుదల, రైతాంగ, వ్యవసాయ, విద్యార్థి, యువజన సంఘాలు నిర్మించడంలో తెలకపల్లి పాత్ర కీలకమన్నారు. కార్యక్రమంలో నాయకులు లక్ష్మణ్, తోట మద్దులు, నాగరాజు, నరసింహ, ఎంఆర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

నరసింహయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న సీపీఎం నాయకులు

శ్మశానవాటికలో పచ్చదనం పెంపు

నంద్యాల గాంధీచౌక్, న్యూస్‌టుడే: పట్టణంలోని భీమవరం రహదారి వద్ద ఉన్న హిందూ శ్మశానవాటికలో నంద్యాల నవనిర్మాణ సమితి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. నవనిర్మాణ సమితి అధ్యక్షుడు డాక్టర్ సి.మధుసూదన్‌రావు మాట్లాడుతూ.. ఆదివారం 500 మొక్కలు, ఇప్పటివరకు మొత్తం 6వేల మొక్కలు నాటినట్లు తెలిపారు. అనాథ మృతదేహాలకు ఉచితంగా అంత్యక్రియలు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో డాక్టర్.గెలివి సహదేవుడు, దుర్గాప్రసాద్, రామకృష్ణ, సుబ్బారావు, శ్రీనివాసులు, వసుంధరదేవి, శానిటరీ ఇన్‌స్పెక్టర్ శివప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మొక్కలు నాటుతున్న సమితి సభ్యులు

భగవన్నామస్మరణతో పరోపకార భావం

మహానంది, న్యూస్‌టుడే: సామూహిక పరిపక్వతకు సామూహిక భగవన్నామ సంకీర్తన మానసికానందాన్ని, ముక్తిని కలిగిస్తుందని ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడు భూమా గోపాలకృష్ణ పేర్కొన్నారు. ఆదివారం మహానంది దేవస్థానంలోని తిరుమాడ వీధుల్లో బాలభక్తులతో నగర సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్ననాటి నుంచే భగవంతుని స్మరణ, దేశసేవలను, పరోపకార భావాలను అలవాటు చేయాలన్నారు. దీంతో పిల్లల్లో దురాలోచనలు దూరమై, చైతన్యం పెరుగుతుందన్నారు.

మహానందిలో నగర సంకీర్తనలో బాల భక్తులు

మహనీయుల జీవితాలు ఆదర్శప్రాయం

బుక్కాపురం (మహానంది), న్యూస్‌టుడే: మహనీయుల జీవితాలు మనకెంతో ఆదర్శమని నంద్యాల జిల్లా జనసేన నాయకుడు భవనాశి వాసు పేర్కొన్నారు. మండలంలోని బుక్కాపురంలో ఉన్న అవదూత కాశిరెడ్డినాయన, హనుమంతుని ఆలయాల్లో కాశిరెడ్డినాయన జయంతి వేడుకలు నిర్వహించారు. ఆలయ నిర్మాణకర్త వెంకటసుబ్బమ్మ, మండల ఉపాధ్యక్షురాలు కుంచెపు లక్ష్మీనరసమ్మల ఆధ్వర్యంలో భారీ కేకు కట్ చేసి పంచారు. ఉదయం నుంచి ఆలయంలో కాశిరెడ్డినాయన, ఆంజనేయస్వామి, అన్నపూర్ణాదేవి అమ్మవారికి హోమాలు, అభిషేకాలు, అర్చనలు, చేశారు. ఈ సందర్భంగా అన్నదానం నిర్వహించారు. రాత్రి మహిళలు కోలాటం, సాంస్కృతిక కళాప్రదర్శనలతో అలరించారు.



బుక్కాపురంలో కేకు కోస్తున్న భవనాశి వాసు

కాశిరెడ్డి నాయన జయంతి

నంద్యాల గాంధీచౌక్, న్యూస్‌టుడే: నంద్యాల పట్టణం వివేకానంద సెంటర్(కల్పనా సెంటర్)లో ఉన్న కాశిరెడ్డి స్వామి ఆశ్రమంలో ఆదివారం నాయన జయంతి నిర్వహించారు. గౌరవ అధ్యక్షుడు డాక్టర్ గోపాల్‌రెడ్డి, నిర్వాహకులు చక్రపాణి, ఈశ్వర్‌రెడ్డి, సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం నుంచే స్వామికి పంచామృతాభిషేకాలు, అర్చనలు జరిపించారు. అనంతరం భక్తులకు అన్న వితరణ చేశారు. కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.

ప్రత్యేక అలంకారంలో కాశిరెడ్డి నాయన స్వామి

నేటి నుంచి కందుల కొనుగోళ్లు

ప్యాపిలి, న్యూస్‌టుడే: మండల వ్యాప్తంగా రైతులు ఆర్‌బీకేల వారీగా కంది దిగుబడులను విక్రయించేందుకు మార్కెట్‌కు తీసుకురావాలని వ్యవసాయాధికారి రాజేష్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 19, 20వ తేదీల్లో కలుచట్ల, 21, 22న ప్యాపిలి-2, 23, 24న ప్యాపిలి-4, 25, 26న పోతుదొడ్డి, 27, 28న గుడిపాడు, 29, 30న పెద్దపూదెళ్ల, 31, ఫిబ్రవరి 1న పీఆర్‌పల్లె, 2న జక్కసానికుంట్ల, 3న చంద్రపల్లె, 4న హుస్సేనాపురం, 5న వెంగళాంపల్లె, 6, 7న మెట్టుపల్లె, 8న ఊటకొండ, 9న జలదుర్గం-2, 10న మాధవరం, 11, 12న రాచర్ల, 13న బోయిన్‌చెర్వుపల్లె, 14, 15న మునిమడుగు, 16, 17న నేరుడుచెర్ల, 18వ తేదీన బూరుగల గ్రామాల రైతులు పట్టణంలోని కందుల కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని కోరారు. ఈ అవకాశాన్ని అన్నదాతలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు

గోవిందపల్లె (శిరివెళ్ల), న్యూస్‌టుడే: డ్రైవర్లు లైసెన్స్ పత్రాలు లేకుండా వాహనాలు నడిపితే చట్టప్రకారం కేసులు నమోదు చేస్తామని ఎస్సై మధుసూదన్ హెచ్చరించారు. జాతీయ రహదారిలోని గోవిందపల్లె వద్ద ఎస్సై తన సిబ్బందితో కలిసి ఆదివారం వాహనాల తనిఖీ చేపట్టారు. వాహనాలకు డ్రైవింగ్ లైసెన్స్‌తోపాటు వాహన ధ్రువపత్రాలను కలిగి ఉండాలన్నారు. పరిమితికి మించి ఆటోల్లో ప్రయాణికులను తరలిస్తే డ్రైవర్లకు జరిమానాతోపాటు కేసు నమోదు చేస్తామన్నారు. ఆటో డ్రైవర్లు విధిగా యూనిఫాం, ద్విచక్ర వాహనదారులు శిరస్త్రాణం ధరించాలని సూచించారు.

అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు

పగిడ్యాల, న్యూస్‌టుడే: ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని నందికొట్కూరు రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం హెచ్చరించారు. మండల పరిధిలోని లక్ష్మాపురంలో ఆయన గ్రామసభ నిర్వహించి రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలు, బాల్య వివాహాలు, అక్రమమద్యం తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. గొడవలు, ఘర్షణలకు దిగకుండా శాంతియుతంగా జీవించాలని సూచించారు.

గ్రామస్థులకు అవగాహన కల్పిస్తున్న సీఐ సుబ్రహ్మణ్యం

కార్యక్రమంలో ఎస్సై నరేంద్ర, పోలీసులు, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

కాల్వలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

నందికొట్కూరు గ్రామీణం, న్యూస్‌టుడే: బ్రాహ్మణకొట్కూరు సమీపంలో హంద్రీనివా పంప్‌హౌస్ కాల్వలో ఆదివారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై ఓబులేసు తెలిపసారు. గుర్తు పట్టలేని విధంగా ముఖం కుళ్లిపోయి ఉందన్నారు. మృతుడు ఆకుపచ్చ టీషర్ట్, బ్లూ జీన్స్ ప్యాంట్ ధరించి ఉన్నాడన్నారు. మృతుని వయసు 35 ఏళ్లలోపు ఉంటుందన్నారు. ఎవరికైనా మృతుని గురించి తెలిసుంటే బ్రాహ్మణకొట్కూరు పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలన్నారు.

ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

నందికొట్కూరు గ్రామీణం, న్యూస్‌టుడే: ద్విచక్రవాహనం, కారు ఢీకొని ఇద్దరికి గాయాలైన ఘటన పాములపాడు మండలంలోని ఎర్రగూడూరు గ్రామంలో 340సీ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎర్రగూడూరు గ్రామానికి చెందిన ఏసన్న, రంగన్నలు గ్రామంలోని 340సీ జాతీయ రహదారిపై ద్విచక్రవాహనం వెళ్తూ.. శ్రీశైలం నుంచి కర్నూలు వైపు వెళ్తున్న కారును ఢీకొన్నారు. దాంతో ఇద్దరికి గాయాలయ్యాయి. స్థానికులు వారిని ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్సై తిరుపాలు ఘటనా స్థలానికి చేరుకుని విచారించారు.

గడ్డికాలం

★ యంత్రాల కోతతో గ్రాసం కొరత

★ పెరిగిన ధరలతో పాడి రైతుల కష్టాలు

నందికొట్కూరు గ్రామీణం, న్యూస్‌టుడే: ఈ ఏడాది తుపాన్లు, వరదలతో వరి పంట దెబ్బతింది. దీనికి తోడు యంత్రాలతో వరి కోతలు కోయడంతో ఎండుగడ్డి కొరత ఏర్పడి పాడి రైతులకు కష్టాలు తప్పడం లేదు. ముఖ్యంగా వరిసాగు తక్కువగా ఉండే కొత్తపల్లి, మిడుతూరు మండలాల్లో మెట్ట భూములు కావడంతో వెలుగోడు, బండిఆత్మకూరు, గడివేముల మండలాల నుంచి పశుగ్రాసం కొనుగోలు చేస్తున్నారు.

● ట్రాక్టర్ రూ.10 వేల నుంచి రూ.12 వేలు పలుకుతోంది. దీనికి రవాణా ఖర్చులు తోడై తడిచి మోపెడవుతోంది. దీంతో పశుపోషణ భారంగా మారుతోంది. పశుగ్రాసం ధరలు ఏటేటా పెరుగుతుండటంతో గ్రామీణ ప్రాంతాల్లో పశుపోషణ తగ్గిపోతోంది.

గడ్డంతా నేలపాలు

నియోజకవర్గంలోని పాములపాడు, జూపాడు బంగ్లా మండలాల్లో కేసీ ఆయకట్టు, కొత్తపల్లి మండలంలోని గువ్వలకుంట్ల, కొత్తపల్లి, శివపురం చెరువు ఆయకట్టు ప్రాంతాల్లో సుమారు 30 వేల ఎకరాల్లో వరిసాగు చేశారు. కోత సమయంలో వరుస తుపాన్లతో పంట దెబ్బతింటోంది. 80 శాతం పైనే యంత్రాలతో కోతలు కోయించడంతో గడ్డంతా నేలపాలైంది. మిగతా 20 శాతం రైతులు వారి పశువులకే మేతగా ఉంచుకున్నారు.

మునిమడుగుకు తరలిస్తున్న వరిగడ్డి ట్రాక్టర్

రాయితీ విత్తనాలతో మేలు

వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు రావడంతో రైతులు కోత యంత్రాలతో పంటను కోయిస్తున్నారు. దీంతో ఎండుగడ్డి కొరత ఏర్పడుతోంది. దీనికి ప్రత్యామ్నాయంగా పచ్చగడ్డి వేసుకుంటే పాడి రైతులకు ఖర్చు తగ్గుతుంది. పశుగ్రాసం పెంపకానికి ప్రభుత్వం 'హరిత గోపాలం' పథకం కింద ప్రోత్సాహకం అందిస్తోంది.

● 5 ఎకరాల్లోపు పొలం ఉండి జాబ్ కార్డ్ కలిగిన వారు 25 సెంట్ల నుంచి ఎకరా వరకు సాగు చేసుకోవచ్చు. ఉచితంగా విత్తనాలు పంపిణీ చేసి, గడ్డి పోషణకు రెండేళ్లకు రూ.56,488 ప్రోత్సాహకంగా అందజేస్తారు. సాగు చేసుకోవాలనుకునేవారు సమీప రైతు సేవా కేంద్రం లేదా పశు వైద్య కేంద్రంలో గానీ సంప్రదించాలి.

రూ.20 వేలకు గ్రాసం కొనుగోలు చేశా

- కురువ వెంకటేశ్వర్లు, ఎదురుపాడు

నాకు మూడు బర్రెలు, ఒక ఆవు ఉంది. ట్రాక్టర్ ఎండు గడ్డి రూ.10 వేలు చొప్పున రెండు ట్రాక్టర్ల గ్రాసం కొనుగోలు చేశా. నాకు మరో రెండు ట్రాక్టర్ల మేర గడ్డి అవసరముంది. గడ్డి అధిక ధరలతో పశుపోషణ భారంగా మారింది.

అపోలో హాస్పిటల్స్ హైదరాబాద్ ప్రఖ్యాత ఆర్థోపెడిక్ వైద్య నిపుణులచే ఇప్పుడు కర్నూలు & నంద్యాలలో
Apollo HOSPITALS HYDERABAD
ఆర్థోపెడిక్ క్లినిక్
అపోలో మెడికల్ సెంటర్, ఎన్. ఆర్. పేట, కర్నూలు. 21st జనవరి 2026 | 10 am - 3 pm
మేడిసేవా డయాగ్నోస్టిక్ సెంటర్, నంద్యాల. 28th జనవరి 2026 | 10 am - 3 pm
ఈ సమస్యలు ఏమైనా ఉన్నట్లైతే డాక్టర్ గారిని సంప్రదించండి.
డా పెరెడ్డి సోమశేఖర్ రెడ్డి
Sr కన్సల్టెంట్ - ఆర్థోపెడిక్ సర్జన్
MBBS, MS (Ortho), M.Ch (Ortho), Fellow Arthroplasty (Joint Replacement Surg.)
• భుజం నొప్పి • మోకాలి నొప్పి • వెన్నుపూస నొప్పి • మోకాళ్లు, తుంటి కీళ్ళ మార్పిడి • స్పైన్ సర్జరీ
• ఫ్రాక్చర్స్ • జాయింట్ రీప్లేస్మెంట్ • ఆర్థోస్కోపిక్ లిగమెంట్ • అన్నిరకాల జాయింట్, ట్రామా సంబంధిత వ్యాధులు
అపాయింట్మెంట్ కొరకు: +91 9030 213 838

ఆళ్లగడ్డ

• ఆళ్లగడ్డ • బనగానపల్లి • డోన్

నేటి నుంచి కందుల కొనుగోళ్లు

ప్యాపిలి, న్యూస్‌టుడే: మండల వ్యాప్తంగా రైతులు ఆర్‌బీకేల వారీగా కంది దిగుబడులను విక్రయించేందుకు మార్కెట్‌కు తీసుకురావాలని వ్యవసాయాధికారి రాజేష్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 19, 20వ తేదీల్లో కలుచట్ల, 21, 22న ప్యాపిలి-2, 23, 24న ప్యాపిలి-4, 25, 26న పోతుదొడ్డి, 27, 28న గుడిపాడు, 29, 30న పెద్దపూజర్ల, 31, ఫిబ్రవరి 1న పీఆర్‌పల్లె, 2న జక్కసానికుంట్ల, 3న చంద్రపల్లె, 4న హుసేనాపురం, 5న వెంగళాంపల్లె, 6, 7న మెట్టుపల్లె, 8న ఊటకొండ, 9న జలదుర్గం-2, 10న మాధవరం, 11, 12న రాచర్ల, 13న బోయినచెర్వుపల్లె, 14, 15న ముసిమడుగు, 16, 17న నేరుడుచెర్ల, 18వ తేదీన బూరుగల గ్రామాల రైతులు పట్టణంలోని కందులు కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని కోరారు. ఈ అవకాశాన్ని అన్నదాతలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సమస్యలపై అర్జీల స్వీకరణ

శిరివెళ్ల, న్యూస్‌టుడే: మండలంలోని ఆయా గ్రామాల్లో నెలకొన్న వివిధ సమస్యల పరిష్కారానికి ప్రజల నుంచి సోమవారం అర్జీలను స్వీకరించనున్నట్లు తహసీల్దార్ విజయశ్రీ, ఎంపీడీవో శివ మల్లేశ్వరప్ప పేర్కొన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించే ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజలు సమస్యలపై అర్జీలను ఇవ్వాలని సూచించారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM) ఆళ్లగడ్డ: 8008 574316 డోన్ పట్టణం: 94408 57790 బనగానపల్లి: 80085 73763

శిరివెళ్ల, న్యూస్‌టుడే: ?: శిరివెళ్ల ప్రధాన రహదారి నుంచి పశువైద్యశాల వరకు సీసీ రహదారి నిర్మించాలి. - **పార్వతమ్మ.** ✔: సీసీ రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించాం. - **విజయ్‌కుమార్, ఏఈ, శిరివెళ్ల.**

ఆళ్లగడ్డ గ్రామీణం, న్యూస్‌టుడే: ?: ఆళ్లగడ్డ మండలంలోని కోటకందుకూరు గ్రామంలో ప్రధాన రహదారిపై మురుగు పారుతోంది. వాహనాలు జారి పడుతున్నాయి. - **నజీర్, కోటకందుకూరు.** ✔: రోడ్డుపై నీరు పారకుండా చర్యలు తీసుకుంటాం. - **నూరుభాషా, ఎంపీడీవో.**

కోవెలకుంట్ల, న్యూస్‌టుడే: ?: పట్టణంలోని స్వామి నగర్ కాలనీలో పందుల బెడద ఎక్కువగా మారింది. ఇళ్ల మధ్యలో సంచరిస్తూ పరిసరాలు అపరిశుభ్రంగా మారుస్తున్నాయి. - **రమేష్, స్థానికుడు.** ✔: సంచరించకుండా చర్యలు తీసుకుంటాం. - **ప్రకాష్ నాయుడు, ఇన్‌ఛార్జి ఈవో.** ?: పట్టణంలోని సుంకులమ్మ గుడికి వెళ్లే దారిలో వీధి దీపాలు లేక రాత్రివేళ దారంతా చీకటిగా ఉంది. రాకపోకలకు ఇబ్బందిగా మారింది. - **మాధవ, స్థానికుడు.** ✔: వీధి దీపాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. - **ప్రకాష్‌నాయుడు, ఇన్‌ఛార్జి ఈవో.**

డోన్ పట్టణం, న్యూస్‌టుడే: ?: కొత్తపేటలో ఎస్సీపీ పాఠశాల పక్కనున్న కాల్వ మట్టి, రాళ్లు, వ్యర్థాలతో నిండింది. మురుగు నిల్వ ఉంటోంది. - **మనోహర్, కొత్తపేట.** ?: శ్రీనివాసనగర్‌లో బ్రహ్మం తోట సమీపంలో రహదారి పక్కనే చెత్తాచెదారాన్ని పారేస్తుండటంతో డంపింగ్ యార్డుగా మారుతుంది. - **బొజ్జన్న, కొత్త ఇందిరానగర్.** ✔: సిబ్బందితో వ్యర్థాలు తొలగించేందుకు చర్యలు తీసుకుంటాం.

(పై రెండు సమస్యలకు శానిటరీ అధికారి రంగన్న సమాధానాలు ఇచ్చారు.)

పేదల పెన్నిధి.. సీఎం సహాయనిధి

బాధితురాలికి చెక్కును అందిస్తున్న ఎమ్మెల్యే కోట్ల

డోన్ పట్టణం, న్యూస్‌టుడే: పేదల వైద్య చికిత్సకు సీఎం సహాయనిధి దోహదపడుతుందని ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం స్థానిక తెదేపా కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ మండలాల్లోని పేద లబ్ధిదారులకు వైద్య సేవల నిమిత్తం మంజూరైన సీఎం సహాయ నిధికి సంబంధించి రూ.31,38,412 విలువైన చెక్కులను ఆయన అందజేశారు. గత 15 నెలల కాలంలో నియోజకవర్గ పరిధిలోని 390 మంది పేదలకు రూ.4,02,49,951 ఆర్థిక సాయాన్ని అందజేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. తెదేపా రాష్ట్ర కార్యదర్శి వలసల రామకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులుయాదవ్, నాయకులు లక్ష్మీనారాయణయాదవ్, టీజీ పెద్దకేశవయ్యగౌడ్, లక్ష్మీసాగరం లక్ష్మీరెడ్డి, టీజీ రామచంద్రగౌడ్, ఓంప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

ముగిసిన క్రికెట్ పోటీలు

విజేత జట్టుకు ట్రోఫీని అందిస్తున్న చలంరెడ్డి

బేతంచెర్ల, న్యూస్‌టుడే: యువత చెడు వ్యసనాలకు దూరంగా క్రీడా పోటీల్లో రాణించాలని బేతంచెర్ల మండల పేరు తేవాలని నగర పంచాయతీ ఛైర్మన్ చలంరెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని శేషారెడ్డి ఉన్నత పాఠశాల ఆవరణలో సంక్రాంతి పండగను పురస్కరించుకొని మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ పోటీలను ఈనెల 7న ప్రారంభించారు. ఆదివారం తుది పోరు హోరాహోరీగా కొనసాగింది. ఇందులో బేతంచెర్ల హంటర్ జట్టు విజేతగా, ఆర్‌ఎస్ రంగాపురం జట్టు రన్నర్‌గా నిలిచింది. మనోహర్‌రెడ్డి, రవికుమార్‌యాదవ్, శంకర్‌నాయక్, లక్ష్మణ్, గోరుమానుకొండ సర్పంచి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

ఊపందుకుంటేనే విద్యుత్తు వెలుగులు

◆ పల్లెల్లో నత్తనడకన త్రీఫేజ్ లైన్ పనులు

డోన్, న్యూస్‌టుడే: పల్లెలకు 24 గంటలపాటు విద్యుత్తు వెలుగులు ఉండేలా త్రీఫేజ్ విద్యుత్తు లైన్ల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రస్తుతం వ్యవసాయానికి మాత్రమే పల్లెల్లో 9 గంటల పాటు త్రీఫేజ్ విద్యుత్తు అందిస్తున్నారు. మిగిలిన సమయంలో సింగిల్ ఫేజ్‌తోనే విద్యుత్తు సరఫరా చేస్తుండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇందుకోసం ఆర్‌డీఎస్‌ఎస్(రీవ్యాప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్) కింద గ్రామాలన్నింటికి ప్రత్యేకంగా విద్యుత్తులైన్లు వేసి త్రీఫేజ్ విద్యుత్తు అందించేందుకు డోన్ డివిజన్‌లో గతేడాది పనులు ప్రారంభించారు. కానీ ప్రస్తుతం పనులు నత్తనడకన సాగుతున్నాయి.

మొత్తం 230 గ్రామాల్లో..

గుమ్మకొండ గ్రామ శివారులో విద్యుత్తు లైన్ పనులు

డోన్ డివిజన్‌లో ఆర్‌డీఎస్‌ఎస్ ఫేజ్-1 కింద 56 ఫీడర్ల పరిధిలో 230 గ్రామాలకు విద్యుత్తు లైన్ల ఏర్పాటు పనులను గతేడాది ప్రారంభించారు. డోన్ మండలంలో మొత్తం 46 గ్రామాలు ఉండగా ఇందులో కేవలం కొచ్చెర్వు గ్రామానికి మాత్రమే ఈ త్రీఫేజ్ విద్యుత్తు లైన్లు ఏర్పాటు చేసి విద్యుత్తు అందిస్తున్నారు. ఇక మిగిలిన గ్రామాల్లో కొన్ని గ్రామాలకు కేవలం స్తంభాలు మాత్రమే వేశారు. మరికొన్ని గ్రామాల్లో అసలు స్తంభాలు కూడా వేయని పరిస్థితి నెలకొంది. స్తంభాలు వేసిన గ్రామాల్లో విద్యుత్తు లైన్ల ఏర్పాటు పనులు మందకొడిగా సాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం నిధులతో చేపట్టే ఈ పనులపై అధికారులు ప్రత్యేక దృష్టిసారిస్తే త్వరితగతిన పూర్తయి పల్లెలకు 24 గంటల విద్యుత్తు వెలుగులు ఉంటాయని అందరూ ఆశిస్తున్నారు.

ఏర్పాటైతే కోతలు ఉండవు

● కొన్నేళ్ల క్రితం పల్లెలకు ఏర్పాటు చేసిన విద్యుత్తు లైన్ల ద్వారానే వ్యవసాయానికి, గ్రామాలకు విద్యుత్తు సరఫరా చేస్తున్నారు. దీంతో వ్యవసాయానికి ప్రత్యేకంగా 9 గంటల పాటు విద్యుత్తు సరఫరా చేసినప్పుడు మాత్రమే గ్రామాల్లోనూ త్రీఫేజ్ ఉంటుంది. విద్యుత్తు సరఫరాలో ఏ అంతరాయం వచ్చినా గ్రామాలతో పాటు వ్యవసాయానికి విద్యుత్తు సరఫరా నిలిపివేసే పరిస్థితి ఉండేది.

● త్రీఫేజ్ లైన్ ఏర్పాటుతో సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది. దీంతో వ్యవసాయానికి ఎంత విద్యుత్తు ఉపయోగిస్తున్నారనే లెక్కలు తెలుస్తాయి. ఏప్రిల్ నుంచి రెండో విడత త్రీఫేజ్ ఏర్పాటు పనులు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. రెండో విడతలో 139 ఫీడర్ల కింద, 500కు పైగా గ్రామాల్లో విద్యుత్తు లైన్లు ఏర్పాటు చేయనున్నారు.

త్వరలో పూర్తి చేస్తాం

- కమలాకర్‌రావు, ఈఈ, డోన్

ప్రస్తుతం మొదటి విడతలో ఉన్న గ్రామాలకు విద్యుత్తు లైన్ల ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. కొన్ని గ్రామాలకు చాలా వరకు పనులు పూర్తయ్యే దశలో ఉన్నాయి. ఏప్రిల్ నెలలో మరిన్ని గ్రామాలకు త్రీఫేజ్ విద్యుత్తు లైన్ల ఏర్పాటు పనులు మొదలయ్యే అవకాశం ఉంది.

రోడ్డు అధ్వానం.. ప్రయాణం కష్టం

రుద్రవరం మండలం బి.నాగిరెడ్డిపల్లె నుంచి పేరూరు వెళ్లే రహదారి రాళ్లు లేచి గోతులతో అధ్వానంగా తయారైంది. సుమారు 3 కి.మీ. మేర రాళ్లులేచి గుంతలు ఉండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ మార్గంలో రుద్రవరం నుంచి పేరూరు మీదుగా శిరివెళ్ల, యర్రగుంట్ల, గోస్పాడుకు ప్రయాణికులు వెళుతుంటారు. రైతులు పంట పొలాలకు వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి రహదారిని అభివృద్ధి చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, రుద్రవరం**

ప్రమాదానికి కంచె వేయాలి

కొలిమిగుండ్లలోని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు ఎదురుగా ఉన్న విద్యుత్తు నియంత్రికలు ప్రమాదకరంగా మారాయి. చుట్టూ కంచె లేకుండా పోయింది. ప్రతి ఆదివారం ఇదే ప్రాంతంలో సంతను నిర్వహిస్తారు. ఇక్కడికి సిమెంటు కర్మాగారానికి కార్మికులు, ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఏమాత్రం అజాగ్రత్త వహిస్తే విద్యుదాఘాతానికి గురయ్యే అవకాశం ఉంది. అధికారులు స్పందించి నియంత్రికలకు చుట్టూ కంచె ఏర్పాటు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే కొలిమిగుండ్ల**

యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన

డోన్ పట్టణంలోని రైల్వేస్టేషన్ బయట ప్రవేశ ద్వారం పరిసర ప్రాంతంలో వాహనాలను నిలపకూడదని నిబంధనలు ఉన్నప్పటికీ వాహనదారులు ద్విచక్రవాహనాలను నిలుపుతున్నారు. వాహనాలను నిలపవద్దని బోర్డులు ఏర్పాటు చేసినా.. అవేమీ తమకు వర్తించవంటూ వాహనదారులు వాహనాలను నిలిపి వెళ్తుండటం గమనార్హం. రైల్వే అధికారులు, పోలీసులు, సిబ్బంది పట్టించుకోవడం లేదు. చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, డోన్‌పట్టణం**

పెచ్చులూడి.. ప్రమాదకరంగా మారి

డోన్ ఏడీఏ కార్యాలయంలోనికి వెళ్లేటప్పుడు ప్రధాన ద్వారం వద్దే పైకప్పు పెచ్చులూడి కడ్డీలు తేలి ప్రమాదకరంగా మారింది. ఆ పక్కనే కిటికీపై ఉన్న సిమెంటు పెచ్చులూడి పోయి కూలేందుకు సిద్ధంగా ఉంది. నిత్యం అధికారులు, సిబ్బంది, ప్రజలు కార్యాలయానికి వచ్చే సమయంలో పెచ్చులూడితే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ప్రమాదాలు జరగక ముందే మరమ్మతులు చేయిస్తే బాగుంటుందని పలువురు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, డోన్**

నిందలు వేయడం తగదు

దొర్నిపాడు, న్యూస్‌టుడే: గతంలో తెదేపా ప్రభుత్వం 2014లో ఇచ్చిన ఇళ్ల పట్టాపై అవాస్తవాలతో తెదేపా నాయకులపై బురద జల్లుతున్నారని మండల తెదేపా నాయకులు లింగుట్ల వెంకటనాయుడు, కృష్ణారెడ్డి, నారాయణస్వామి, గోపాల్ నాయుడు, రమణయ్య ఆరోపించారు. దొర్నిపాడులో ఆదివారం వారు మాట్లాడుతూ.. గతంలో తెదేపా ప్రభుత్వంలో ఇచ్చిన పట్టాలో వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత లబ్ధిదారులకు ఇంటి స్థలంలో ఇంటి నిర్మాణం మంజూరు చేయకుండా అడ్డుపడ్డారన్నారు. అప్పుడు ఆర్థిక ఇబ్బందులతో ఇళ్లు నిర్మించకుండా ఎదురు చూశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రస్తుతం లబ్ధిదారులు ఖాళీ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుంటున్నారు. ఈ క్రమంలోనే వైకాపా నాయకులు తెదేపా నాయకులపై స్థలాలు కబ్జా చేస్తున్నారని, డబ్బులు వసూళ్లు చేస్తున్నారని నిందలు వేయడం తగదన్నారు. అసత్య ప్రచారం మానుకోకుంటే కోర్టుకు వెళ్తామని హెచ్చరించారు. తెదేపా నాయకులు భూషిరెడ్డి, భూమా రుద్రారెడ్డి, భాస్కర్‌రెడ్డి, మహేష్, తిమ్మరాజు తదితరులు ఉన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న తెదేపా నాయకులు

సంక్షేమానికి ఆద్యుడు.. తారకరాముడు

డోన్ పట్టణం: ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తున్న ఎమ్మెల్యే కోట్ల

డోన్ పట్టణం: కార్యక్రమంలో ఏపీఎస్ఎస్‌డీసీఎల్ ఛైర్మన్ ధర్మవరం సుబ్బారెడ్డి

బనగానపల్లి పట్టణంలో..

సంక్షేమానికి ఆద్యుడు నందమూరి తారకరామారావు అని తెదేపా నాయకులు కొనియాడారు. తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచ వ్యాప్తంగా నిలిపిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కుతుందని తెదేపా నాయకులు పేర్కొన్నారు. ఆదివారం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని డోన్, ఆళ్లగడ్డ, బనగానపల్లి నియోజకవర్గాల్లో తెదేపా నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమాన సంఘం నాయకులు ఆయన విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. పలుచోట్ల అభిమానులు, కార్యకర్తలు రక్తదాన శిబిరంలో రక్తదానం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు బెడ్లు, పండ్లు పంపిణీ చేశారు. **- న్యూస్‌టుడే, ఆళ్లగడ్డ, ఆళ్లగడ్డ గ్రామీణం, కోవెలకుంట్ల, బనగానపల్లి, బనగానపల్లి గ్రామీణం, సంజామల, అవుకు, చాగలమర్రి, డోన్, డోన్ పట్టణం.**

బేతంచెర్ల: తెదేపా కార్యాలయంలో..

చాగలమర్రి: తెదేపా నాయకుల ఆధ్వర్యంలో..

ప్యాపిలి: నివాళి అర్పిస్తున్న ఎన్టీఆర్ అభిమానులు

సంక్షిప్త సమాచారం

రుద్రవరం, న్యూస్‌టుడే: మండల పరిధిలోని ఆలమూరు నుంచి చిత్తరేనిపల్లె వెళ్లే రహదారిలో జూదం ఆడుతున్న ఏడుగురిని అరెస్టు చేసినట్లు ఎస్సై జయప్ప తెలిపారు.

అవుకు, న్యూస్‌టుడే: ఉప్పలపాడు వాసుల అవసరాల నేపథ్యంలో వైకాపా నాయకుడు చల్లా విఘ్నేశ్వర్‌రెడ్డి గ్రామ సంఘానికి శీతల శవపేటికను విరాళంగా అందజేశారు.

బనగానపల్లి, న్యూస్‌టుడే: బనగానపల్లిలో ఆదివారం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి ఇందిరమ్మ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. తెదేపా వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు టంగుటూరి శీనయ్య, యాగంటి ఆలయం ఛైర్మన్ బండి మౌళీశ్వరరెడ్డి, మల్లారెడ్డి, కూరగాయల శేఖర్ పాల్గొన్నారు.

కోవెలకుంట్ల, న్యూస్‌టుడే: పట్టణంలో ఇటీవల మృతి చెందిన ఏఈ మధుబాబు, కొమ్ము సిలువయ్య కుటుంబాలకు అండగా ఉంటామని బీసీ రాజారెడ్డి అన్నారు. భవిష్యత్తులో కుటుంబాలకు అండగా నిలిచి అన్నివిధాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు మనోహర్‌రెడ్డి, మురళీ, గుండయ్య పాల్గొన్నారు.

ఆళ్లగడ్డ గ్రామీణం, న్యూస్‌టుడే: ఆర్.కృష్ణాపురంలోని రామతీర్థం పుట్టాలమ్మ ఆలయంలో ఆదివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

దొర్నిపాడు, న్యూస్‌టుడే: డబ్ల్యూ గోవిందిన్నె గ్రామంలో ఆదివారం మూల పెద్దమ్మతల్లి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.

బనగానపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: నందవరం చౌడేశ్వరిదేవి ఆలయం, యాగంటి ఉమామహేశ్వరస్వామి ఆలయాలు ఆదివారం భక్తుల సందడితో కనిపించాయి.

బేతంచెర్ల, న్యూస్‌టుడే: మద్దిలేటి నరసింహస్వామి ఆలయంలో బెంగళూరుకు చెందిన సుధాన్వ అనే బాలుడు తన గానామృతంతో భక్తులను ఆకట్టుకున్నాడు. బేతంచెర్ల పట్టణంలో పలు ఆలయాల్లో అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.

చాగలమర్రి, న్యూస్‌టుడే: పట్టణంలోని చెన్నకేశవస్వామి ఆలయంలో లక్ష్మీనరసింహస్వామి మాలధారులకు ఆదివారం అన్నదానం చేశారు.

విద్యార్థులకు దుస్తుల పంపిణీ

శిరివెళ్ల, న్యూస్‌టుడే: స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గణిత అధ్యాపకుడు బాలరాజు సొంత ఖర్చులతో విద్యార్థులకు దుస్తులను పంపిణీ చేసినట్లు ప్రిన్సిపల్ శ్రీనివాసులు పేర్కొన్నారు. ప్రిన్సిపల్ ఆదివారం ఓ ప్రకటనలో మాట్లాడుతూ.. పలువురు నిరుపేద విద్యార్థులను గుర్తించి తమ వంతు సహకారంగా రూ.10 వేల ఖర్చుతో విద్యార్థులకు దుస్తులు పంపిణీని తమవంతు సహకారం అందించినట్లు తెలిపారు.

కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

చంద్రపల్లె (ప్యాపిలి), న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని భాజపా మండల అధ్యక్షుడు దామోదర్ నాయుడు పేర్కొన్నారు. ఉజ్వల్ యోజనలో భాగంగా మండలంలోని చంద్రపల్లె గ్రామంలో మహిళలకు ఆదివారం గ్యాస్ స్టవ్, సిలిండర్ ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ అందజేయనున్నామన్నారు. ఉజ్వల్ గ్యాస్ కనెక్షన్ కోసం స్థానిక ఏజెంట్ల వద్ద సంప్రదించాలని ఆయన కోరారు.

CHANGE OF NAME

I, **JIGGIGARI AFSAR JAHAN,** W/o. KHALEELULLA KHAN PATTAN, resident of H.No. 3-7-46-A, Revenue Quarters, Near Sub-Jail, Allagadda Village & Mandal, Nandyal District, Andhra Pradesh State, India. In my **Passport Book (India), No. M7923611,** in that my husband name was mentioned as **KHALEEULLA KHAN PATTAN,** In my Aadhar Card, No. **7478 1430 8148,** in that my husband name was mentioned as **KHALEELULLA KHAN P.** My husband's Passport Book No. **T2507177,** in that my husband name was mentioned as **KHALEELULLA KHAN PATTAN.** The two names is one and the same person, both names are belongs to my husband. Hence I request to concerning Authorities please accept this affidavit and kindly consider my husband name as **"KHALEELULLA KHAN PATTAN"** (reason of change). This is for kind information of all concerned.

HANDS PU- Dhone
WANTED

- Project Manager ఖాళీగా ఉంది ఆసక్తి గలవారు దరఖాస్తు చేసుకోగలరు.
- Qly: PG, MSW, Sociology, RD
- Salary Per Month Rs. 21,000
- Travel Per Month Rs. 1400
- Last Date - 25/01/2026

Email: handsdhone@gmail.com

Cell:
91827 41433
94944 15084

దివ్యధామం.. సూర్యనారాయణ క్షేత్రం

అవుకు, బనగానపల్లి, న్యూస్‌టుడే: నంద్యాల జిల్లాలో ప్రముఖ వైష్ణవాలయాల్లో అవుకు మండలంలోని శివవరంలో సూర్యనారాయణ స్వామి కోవెల ఒకటి. వందల ఏళ్ల క్రితం బాదామి చాళుక్యులు ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇందులో సూర్యనారాయణస్వామి విగ్రహంతో పాటు కశ్యప ప్రజాపతి, ఉషాఛాయాదేవి విగ్రహాలను ప్రతిష్ఠించారు.

సూర్యనారాయణ స్వామి ఆలయం
పూజలందుకున్న స్వామి (అంతరచిత్రం)

ప్రత్యేకతలు కలిగిన ఈ గుడిలో గోపురాన్ని సూర్యుడి ప్రతిరూపంగా ఆరాధించే ఉసిరికాయ ఆకారంలో నిర్మించారు. రథసప్తమి రోజున ఉదయ భానుడి లేత కిరణాలు ఆలయంలోని స్వామి పాదాలపై పడతాయి. ఈ ఘట్టాన్ని భక్తులు దర్శించి తన్మయత్వం పొందుతుంటారు. ఆలయానికి 90 ఎకరాల మాన్యం ఉంది.

రథ సప్తమి వేడుకలకు ఏర్పాట్లు

దేవాదాయశాఖ అధికారుల ఆధ్వర్యంలో గ్రామపెద్దలు ఏటా రథసప్తమి రోజుల ప్రత్యేక ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఆలయంలో ఈనెల 24, 25వ తేదీల్లో వేడుకలు నిర్వహించనున్నారు. ఈనెల 24న అంకురార్పణ, వివిధ అభిషేకాలు, పారాయణం, ఈనెల 25న పంచామృతాభిషేకం, అర్చనలు, గ్రామోత్సవం నిర్వహిస్తారు. అన్నమాచార్య ట్రస్టు సహకారంతో గీతాలాపనతోపాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. భక్తుల ఉదయం అల్పాహారం, అనంతరం అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేశారు. అవుకు, కోవెలకుంట్ల, బనగానపల్లి ప్రాంతాల నుంచి రవాణా సౌకర్యం ఏర్పాటు చేశారు.

చిన్నారి అపహరణకు మహిళ యత్నం

శిరివెళ్ల, న్యూస్‌టుడే: గ్రామంలోని బలిజపేట కాలనీలో నివాసం ఉంటున్న ఓ చిన్నారిని గుర్తు తెలియని మహిళ ఎత్తుకెళ్లేందుకు ఆదివారం యత్నించడంతో తల్లిదండ్రులు, కాలనీవాసులు విషయాన్ని గుర్తించారు. దీంతో మహిళ పరారైంది. కాలనీవాసులు మాట్లాడుతూ.. పరారైన మహిళ ఈనెల 17వ తేదీన ఇంటి సమీపంలో తిరిగిందని, నేడు ఏకంగా చిన్నారిని ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించడంతో పట్టుకునేందుకు కాలనీవాసులు యత్నించినట్లు తెలిపారు. విషయాన్ని ఎస్సై మధుసూదన్ దృష్టికి తీసుకెళ్లగా విచారణ చేపట్టినట్లు తెలిపారు.

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు

గోవిందపల్లె (శిరివెళ్ల), న్యూస్‌టుడే: డ్రైవర్లు లైసెన్స్ పత్రాలు లేకుండా వాహనాలు నడిపితే చట్టప్రకారం కేసులు నమోదు చేస్తామని ఎస్సై మధుసూదన్ హెచ్చరించారు. జాతీయ రహదారిలోని గోవిందపల్లె వద్ద ఎస్సై తన సిబ్బందితో కలిసి ఆదివారం వాహనాల తనిఖీ చేపట్టారు. వాహనాలకు డ్రైవింగ్ లైసెన్స్‌తోపాటు వాహన ధ్రువపత్రాలను కలిగి ఉండాలన్నారు. పరిమితికి మించి ఆటోల్లో ప్రయాణికులను తరలిస్తే డ్రైవర్లకు జరిమానాతోపాటు కేసు నమోదు చేస్తామన్నారు. ఆటో డ్రైవర్లు విధిగా యూనిఫాం, ద్విచక్ర వాహనదారులు శిరస్త్రాణం ధరించాలని సూచించారు.

ఆళ్లగడ్డ, న్యూస్‌టుడే: రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా పట్టణంలో పట్టణ పోలీసులు, హైవే పెట్రోలింగ్ సిబ్బంది ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై శ్రీనివాస్‌గౌడ్, హైవే పెట్రోలింగ్ అధికారి విజయ్ మాట్లాడుతూ.. వాహనాలను వేగంగా నడపకూడదని, హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరిగా వాడాలని సూచించారు.

పోగొట్టుకున్న చరవాణుల అందజేత

మహిళకు చరవాణి అందజేస్తున్న సీఐ

ఆళ్లగడ్డ, న్యూస్‌టుడే: ఆళ్లగడ్డ పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో పలువురు పోగొట్టుకున్న, చోరీకి గురైన 36 చరవాణులను రికవరీ చేసినట్లు ఆళ్లగడ్డ సీఐ యుగంధర్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఉన్నతాధికారులు ఉత్తర్వుల మేరకు రికవరీ చేసి ఆరు చరవాణులను సంబంధించి బాధితుల వివరాలు కనుక్కొని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి అప్పగించామన్నారు. ఎవరైనా చరవాణులు పోగొట్టుకున్న వారు అంతర్జాలంలో వివరాలను పొందుపరిస్తే వాటిని పోలీసులు రికవరీ చేసి అప్పగిస్తామన్నారు.

పశు బీమాతో ప్రయోజనం

అవుకు, న్యూస్‌టుడే: ప్రభుత్వం ప్రవేశపెట్టిన పశు బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని స్థానిక పశు వైద్యాధికారిణి డా.భారతిదేవి కోరారు. పాడిపశువులతో పాటు గొర్రెలు, మేకలకు బీమా సౌకర్యం ఉంటుందన్నారు. ప్రీమియం మొత్తంలో 15 శాతం యజమానులు చెల్లిస్తే 85 శాతం ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు.

ఉన్నతాధికారి తనిఖీ.. హడావుడి పనులు

రైల్వేస్టేషన్‌లో గోడ పనులు చేస్తున్న కూలీలు

డోన్ పట్టణం, న్యూస్‌టుడే: దక్షిణ మధ్య రైల్వే శాఖ జనరల్ మేనేజర్ సంజీవ్‌కుమార్ వైష్ణవ్ సాధారణ తనిఖీల్లో భాగంగా ఈ నెల 20వ తేదీన డోన్‌కు రానున్నారు. ఈ నేపథ్యంలో రైల్వే అధికారులు స్టేషన్ యార్డు, ట్రాక్ వెంట, ప్లాట్‌ఫాం తదితర ప్రాంతాల్లో హడావుడిగా నిర్మాణ, మరమ్మతులు పనులు చేయిస్తున్నారు. రైల్వే శాఖ ఉన్నతాధికారులు వస్తున్నారంటేనే మరమ్మతు పనులు చేయిస్తున్నారే తప్ప మిగతా సమయాల్లో పట్టించుకోకపోవడం విడ్డూరం. అమృత్ భారత్ కింద చేపట్టిన పనుల్లో భాగంగా ఒకటో నంబరు ప్లాట్‌ఫాంలో గ్రానైట్ బండలు వేసేందుకు పనులు చేపట్టారు.

యువత క్రీడల్లో రాణించాలి

సీసంగుంతల(డోన్), న్యూస్‌టుడే: యువత క్రీడల్లో రాణించాలని డోన్ గ్రామీణ సీఐ రాకేష్ అన్నారు. ఇటీవల తమిళనాడులో జాతీయస్థాయి బాడీబిల్డింగ్ పోటీల్లో బంగారు పతకం సాధించిన సీసంగుంతల గ్రామానికి చెందిన వినోద్‌ను గ్రామస్థులు సన్మానించారు. సీఐ రాకేష్ మాట్లాడుతూ. . గ్రామీణ స్థాయి నుంచి వచ్చిన వినోద్ కఠోర సాధనతో జాతీయ స్థాయిలో విజయం సాధించడం గ్రామానికి గర్వకారణమన్నారు. ఇదే స్ఫూర్తితో ప్రపంచస్థాయిలోనూ రాణించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. యువకులు ఇలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచి సిద్ధయ్య, స్ఫూర్తి సేవాసమితి అధ్యక్షులు ఆలా మధు, రామాచారి, రంగారెడ్డి, ఆలా మద్దయ్య, చింతలయ్య పాల్గొన్నారు.

వినోద్‌ను సన్మానిస్తున్న సీఐ రాకేష్, గ్రామపెద్దలు

IN THE COURT OF THE CIVIL JUDGE (SENIOR DIVISION), ALLAGADDA
E.P.No.24 of 2021 in O.S.No. 64 of 2006

Cheppali Reddy Nagi Reddy (Died) by his LRs C.Naramma (Died) by LRs C.Rama Krishna Reddy and others ...**Decree Holders**

Versus

Katha Nageswara Reddy ...**Judgment Debtor**

Pursuant to the orders of the Hon'ble Court in the above Execution Petition, the under mentioned property belonging to the Judgment Debtor will be brought to public auction on 05.02.2026 at 10.30 A.M. in the Court premises of the Civil Judge (Senior Division), Allagadda, to recover the decree amount due to the Decree holders.

Schedule of Property: Open site situated within the village limits of Gulladurthy Village, Koilakuntla Sub-Registration, Kurnool District at Present Nandyal District. Survey No: 27 **Boundaries:** East: House of Katha Machalapuni Venkata Subba Reddy, **West:** House of Katha Chennamma, **North:** Rasta, **South:** Open site of chireddy Rama Lakshamma. **Measurements:** East-West: 11feet, North-South: 65 feet Upset Price (Decree Holder's Valuation) : ₹ 1,00,000/- (Rupees One Lakh only) **(Ameen Value):** 1,75,000/- (Rupees One Lakh seventy five thousand only) **(Present market Value):** ₹ 95328/- (Rupees Ninty five thousand and three hundred and twenty eight only)

By Order of the Court
Civil Judge (Senior Division), Allagadda
Sd/- C.V.Ramana Rao, Advocate
Allagadda, Cell No: 99855 47550

(c) eenadu

అన్న క్యాంటీన్లు సిద్ధం

ఉమ్మడి జిల్లాలో కొత్తగా ఐదు ఏర్పాటు

అమరావతిలో అందుబాటులోకి రానున్న అన్న క్యాంటీన్

న్యూస్‌టుడే, రామకృష్ణాపురం, సత్తెనపల్లి

రాష్ట్రవ్యాప్తంగా రెండోవిడతలో 40 అన్న క్యాంటీన్లు తెరిచేందుకు కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. త్వరలోనే ఉమ్మడి జిల్లాలో కొత్తగా నిర్మించిన ఐదు అన్న క్యాంటీన్ల సేవలు సామాన్యులకు అందుబాటులో రాబోతున్నాయి. గత తెదేపా ప్రభుత్వంలో నిర్మించిన అన్న క్యాంటీన్లను వైకాపా ప్రభుత్వం మూసేయడంతో భవన నిర్మాణ కార్మికులు, రోజువారి కూలీలు, వలస జీవులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్న క్యాంటీన్లను పునరుద్ధరించింది. పల్నాడు జిల్లాలో 10, గుంటూరు జిల్లాలో 14, బాపట్లలో మూడు అన్న క్యాంటీన్లు ప్రస్తుతం నడుస్తున్నాయి. పట్టణాల్లోనే ఉన్న వీటిని మండల కేంద్రాల్లోనూ ఏర్పాటుచేసే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

రూ.61 లక్షలతో భవన నిర్మాణం.. పల్నాడు జిల్లాలో అమరావతి, బాపట్ల జిల్లాలో భట్టిప్రోలు, గుంటూరు జిల్లాలో ప్రత్తిపాడు, ఫిరంగిపురం, దుగ్గిరాలలో నూతన అన్న క్యాంటీన్ల నిర్మాణాల్ని మున్సిపల్ ప్రజారోగ్యశాఖ పర్యవేక్షణలో చేపట్టారు. ఒక్కో అన్న క్యాంటీన్ భవనానికి రూ.61 లక్షలు కేటాయించారు. ఆ నిధులతో మెరుగైన వసతులతో క్యాంటీన్ల నిర్వహణకు భవనాల పనులు పూర్తి చేశారు.

ప్రస్తుతం ఉన్న క్యాంటీన్లలో ఉదయం, మధ్యాహ్నం, రాత్రి కలిపి రోజూ 2 వేల నుంచి 3 వేల మంది వరకు ఆహారం తీసుకుంటున్నారు. ఏ పూట ఆహారమైనా రూ.5కే ఇస్తుండటంతో అన్న క్యాంటీన్లకు సామాన్యులు క్యూకడుతున్నారు. విరాళాల రూపంలో క్యాంటీన్ల నిర్వహణలో ఎంతోమంది భాగస్వామ్యులు అవుతున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో కొత్తగా ఐదు అన్న క్యాంటీన్ భవనాల నిర్మాణం పూర్తి చేసినట్లు ప్రజారోగ్యశాఖ ఎస్ఈ శ్రీనివాసరావు 'న్యూస్‌టుడే'తో చెప్పారు.

అద్దె బండి.. నిబంధనలకు గండి!

ఏఎన్‌యూలో 'అద్దె వాహనాల' మాటున మాయాజాలం

ఈనాడు, అమరావతి

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో కొన్ని నిర్ణయాలు నిబంధనలకు విరుద్ధంగా ఉంటున్నాయి. ఆ కోవకే చెందుతుంది 'అద్దె వాహనాల' ఏర్పాటు వ్యవహారం. ఇక్కడ ఉపకులపతి నుంచి రిజిస్ట్రార్, రెక్టార్, రెగ్యులర్ ప్రిన్సిపాళ్ల వరకు.. కీలక స్థాయిలకు మాత్రమే విశ్వవిద్యాలయ వాహనాలు వాడుకునే వెసులుబాటు ఉంటుంది. ఒకవేళ అవి సరిపడా లేకపోయినా, మరమ్మతులకు గురైనా అద్దెకు ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఉంది. ఇందుకుగాను, నెలకు ఒక్కో వాహనానికి రూ.35 వేల చొప్పున పొందడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. దీనికి కొన్ని నియమ నిబంధనలు పేర్కొన్నారు. సొంత వాహనాలు కాకుండా, వాహన సంస్థల నుంచి అద్దె కింద ఏర్పాటు చేసుకోవడానికే అనుమతించారు.

అడిగి'నోళ్లకు' కాదనరాయె.. అయితే, ఏఎన్‌యూలో మాత్రం నిబంధనలు తుంగలో తొక్కి అడ్డదారిలో అనుమతులు మంజూరు చేస్తుండడం గమనార్హం. ఐదారుగురికే ఏర్పాటు చేసుకునే అవకాశం ఉండగా.. ఇక్కడ ప్రస్తుతం 32 మందికి పైగా ఈ అవకాశాన్ని దక్కించుకోవడం గమనార్హం. గతంలో పనిచేసిన కొందరు ఉన్నతాధికారులను మచ్చిక చేసుకుని వారి ద్వారా ఇష్టారాజ్యంగా అనుమతులు పొందారు. ఈసీ అనుమతీ లేకపోవడం ప్రస్తావనార్హం. ఫలితం.. నాన్‌టీచింగ్ ఉద్యోగులనూ ఈ జాబితాలో చేర్చగా.. సాంకేతిక సిబ్బందికీ వీలు కల్పించారు. ఇక్కడే ఆ కొందరు తమదైన రీతిలో కథ నడిపిస్తున్నారు. కుటుంబ సభ్యులు, బంధువుల పేర్లతో వాహనాలు కొనుగోలు చేసి.. వాటిని తాము అద్దెకు వాడుకుంటున్నట్లు చూపి.. వాటి ఈఎంఐల కింద ఏఎన్‌యూ నెలవారీగా ఇచ్చే రూ.35 వేలు చెల్లిస్తూ 'అతి తెలివి' ప్రదర్శిస్తుండడం చర్చగా మారింది.

'అద్దె' బండి మాటున అడ్డగోలుగా దోచిపెడుతున్నారు.. నిబంధనలకు గండికొట్టేసి నిధులు నీళ్లలా చెల్లించేస్తున్నారు.. గత అధికారుల అనాలోచిత నిర్ణయాలు, కొందరి స్వార్థంతో ఏటా రూ.1.35 కోట్లు వృథా అవుతుండడం విమర్శల పాలవుతోంది. ఏఎన్‌యూలో 'అద్దె వాహనాల' మాటున అంతులేని మాయాజాలం నెలకొంది.

మధ్యలో ఏమార్చేశారు.. ఏఎన్‌యూ రికార్డుల ప్రకారం చూస్తే.. తొలి నుంచీ ఆ ఐదారుగురికే వాహన సౌకర్యం ఉంది. అయితే, క్రమేణా దీన్ని విస్తరిస్తూ వచ్చారు. గతంలోని కొందరు ఉన్నతాధికారులు అస్మదీయులకు లబ్ధి చేకూర్చేందుకు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడంతో జాబితా అమాంతం పెరిగిపోయింది. అలా గత పదేళ్లలోనే రూ.13.50 కోట్ల మేర దోచిపెట్టడం గమనార్హం. ఇదే సమయంలో విశ్వవిద్యాలయ సొంత వాహనాలు వాడుతున్న ఉద్యోగుల్లో కొందరు మరమ్మతుల పేరుతో భారీగా బిల్లులు పెట్టి సొమ్ము చేసుకుంటోన్న ఉదంతాలు నమోదవుతున్నాయి. కార్యాలయానికే పరిమితమైన ఇన్‌ఛార్జి అధికారులకూ ఈ వెసులుబాటు కల్పించడం వారికే చెల్లింది. ఈ మొత్తం వ్యవహారంలో వాస్తవాలు నిగ్గుతేలాలంటే విజిలెన్స్ విచారణ అవసరం ఉంది.

పోస్టులు వందల్లో.. దరఖాస్తులు వేలల్లో..!

కేజీబీవీల్లో కొలువులకు సిఫార్సులు

కేజీబీవీల్లో కొలువులకు సిఫార్సు లేఖలు ఇవ్వాలంటూ దరఖాస్తుదారులు ఎమ్మెల్యే కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ద్వితీయశ్రేణి నాయకుల్ని వెంట తీసుకుని వెళ్లి ఎలాగైనా ఆ ఉద్యోగం తమకే వచ్చేలా చూడాలని పట్టుపడుతున్నారు. పోస్టులు వందల్లో ఉండగా, దరఖాస్తులు వేలల్లో వస్తుండటంతో ఇదే అదనుగా కొందరు దళారులు మాయ చేస్తున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను ప్రలోభపెడుతున్నారు.

న్యూస్‌టుడే, సత్తెనపల్లి, ముప్పాళ్ల

కేజీబీవీలను టైప్-3గా, ఏపీ ఆదర్శ పాఠశాల, కళాశాల వసతిగృహం ఉన్న విద్యాలయాల్ని టైప్-4 కేజీబీవీలుగా గుర్తించి వాటిలో బోధనేతర సిబ్బంది భర్తీకి ఈ నెల 11వ తేదీ వరకు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించారు. కొన్ని ఉద్యోగాలకు సగటున 60 నుంచి 80 వరకు దరఖాస్తులు రావడం పరిశీలనాంశం. వృత్తివిద్య, కంప్యూటర్ బోధకులు, ఏఎన్ఎం, అకౌంటెంట్, అటెండర్, హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్, డే వాచ్‌మెన్ ఉమెన్, స్కావెంజర్, స్వీపర్, చౌకీదార్, పార్ట్‌టైమ్ టీచర్, వార్డెన్ ఉద్యోగాలు భర్తీ చేసేలా చర్యలు తీసుకున్నారు. కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో బోధనేతర సిబ్బంది భర్తీకి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. నెలకు రూ.15 వేలు నుంచి రూ.21 వేలు వరకు వేతనాలు అందిస్తుండటంతో వేలాదిమంది దరఖాస్తు చేసుకున్నారు. ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హత కలిగిన పోస్టులకు డిమాండ్ ఎక్కువగా ఉంది. వీటిని దక్కించుకునేందుకు నేతల చుట్టూ తిరుగుతున్నారు.

కేజీబీవీ (టైప్-4 ఆదర్శ పాఠశాల, కళాశాల వసతి గృహం)

పోస్టును బట్టి ధర

ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఏర్పాటైన 24 కేజీబీవీలు, 14 ఏపీ ఆదర్శ పాఠశాలలు అన్ని పల్నాడు జిల్లాలోనే ఉండటం ఈ ప్రాంత నిరుద్యోగులకు కలిసొచ్చిన అంశంగా ఉంది. పల్నాడులో టైప్-3 కేజీబీవీల్లో 62, టైప్-4లో 38 కలిపి మొత్తం 100 పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరించారు. బాపట్ల జిల్లాలో టైప్-3 కేజీబీవీల్లో నాలుగు పోస్టుల భర్తీకి చర్యలు తీసుకున్నారు. దీన్ని దళారులు సొమ్ముచేసుకునేందుకు రంగంలోకి దిగారు. పోస్టులను బట్టి రూ.50 వేలు నుంచి రూ.2 లక్షల వరకు నగదు అందజేస్తే ఉద్యోగం ఇప్పిస్తామని కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. తమకు ఎమ్మెల్యే, మంత్రి, సీఎంవో కార్యాలయంలో అధికారులు తెలుసంటూ కొందరు మాయగాళ్లు నిరుద్యోగ మహిళలను మాయ చేస్తున్నారు.

దళారులను నమ్మొద్దు

షెడ్యూలు ప్రకారం ఇప్పటికే మండలాల వారిగా అర్హుల జాబితాలు రూపకల్పన చేయాల్సి ఉండగా గడువు ముగిసిన తర్వాత కూడా దరఖాస్తులు రావడంతో జాప్యం చోటుచేసుకుంది. ఈనెల 19న దరఖాస్తుదారుల జాబితా విడుదల చేయనున్నారు. 23, 24 తేదీల్లో 1:1 నిష్పత్తిలో అర్హులను ఇంటర్వ్యూ చేయనున్నారు. 31లోపు నియామక ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. వచ్చే నెల 1 నుంచి ఉద్యోగాలు పొందినవారు కేజీబీవీల్లో పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నామని, దళారులను నమ్మవద్దని విద్యాశాఖ అధికారులు సూచిస్తున్నారు.

వీఐపీ పాస్‌ల పేరుతో అక్రమార్జన

కోటప్పకొండ తిరునాళ్లకు వారి హడావిడే అధికం

ఈనాడు, నరసరావుపేట, న్యూస్‌టుడే, నరసరావుపేటఅర్బన్

కోటప్పకొండ తిరునాళ్లకు వీఐపీ పాస్‌ల జారీలో అవకతవకలు జరుగుతున్నాయి. వీఐపీల పేరుతో జారీ చేస్తున్న పాస్‌లు పార్టీల కార్యకర్తలకు చేరుతున్నాయి. దీంతో వారు ఎవరికి పడితే వారికి విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కోటప్పకొండ తిరునాళ్ల చరిత్రలో శివరాత్రి రోజు వీఐపీల కోసం ప్రత్యేక దర్శనం.. అదీ పాస్‌లతో అనేది లేదు. గత వైకాపా ప్రభుత్వ హయాంలో వీఐపీల పేరుతో పాస్‌లను ముద్రించి పంచారు. తిరునాళ్ల రోజు సుమారు 5 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకుంటుంటారు. అయితే వీఐపీల పేరుతో పాస్ చేతికందిన ప్రతిఒక్కరినీ స్వామి గర్భాలయం వరకు ప్రవేశాలు కల్పించడం సరికాదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీఐపీ పాస్‌లు రద్దు చేయాలని కోరుతున్నారు.

వేలల్లో వీఐపీలా..!

పాస్‌ల జారీతో వీఐపీలు అనే దానికి అర్థం లేకుండా కోటప్పకొండ తిరునాళ్ల రోజు దర్శనాలు జరుగుతుండటం గమనార్హం. 10 వేలమంది జిల్లాలో వీఐపీలు ఉన్నారా? ఎందుకంటే పదివేల వీఐపీల పాస్‌లు ముద్రిస్తారు. ఇవి సరిపోవని కొన్ని నకిలీ వీఐపీ పాస్‌లు కూడా తీసుకొస్తుంటారు. దీనిపై 'ఈవో చంద్రశేఖర్‌ను సంప్రదించగా.. అధికారికంగా వీఐపీ దర్శనం లేదని, అంతకుముందు జరుగుతుందని, ఇప్పుడూ కొనసాగిస్తున్నామని, ఈనెల 20న జరిగే సమావేశంలో దీనిపై చర్చిస్తామని చెప్పారు.

మహాశివరాత్రి రోజు కోటప్పకొండలో భక్తుల రద్దీ భారీగా ఉంటుందని తెలిసీ వీఐపీల పాస్‌లను ఎలా అనుమతిస్తారన్న ప్రశ్నలు ఉన్నాయి. కాసుల పెట్టె నిండడానికి గతంలో కొందరు తెచ్చిన అనాలోచిత పద్ధతిని కొనసాగించడం దారుణమని భక్తులు అంటున్నారు.

ఆలయ ఆదాయానికి గండి

వీఐపీ పాస్‌ల దర్శనం ప్రభుత్వానికి తెలియకుండా జరిగిపోతోంది. గత ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రజాప్రతినిధి ఒకరు ఇంటి నుంచి పంపిణీ చేశారు. వీఐపీ పాస్‌లు కానీ, వీఐపీ దర్శనం నిర్వహించాలని అధికారికంగా ఎక్కడా లేదు. కేవలం రూ.100, 200, 500 టికెట్లు మాత్రమే ఉంటాయి. వీఐపీ పాస్‌ల వల్ల ప్రభుత్వం, ఆలయానికి ఆదాయం రావడం లేదు.

తిరుగు ప్రయాణానికి ఏర్పాట్లు

మల్లమ్మ సెంటర్ (నరసరావుపేట), న్యూస్‌టుడే: సంక్రాంతి పండగ సందర్భంగా సొంతూళ్లకు వచ్చిన వారి తిరుగు ప్రయాణానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ప్రజా రవాణాధికారి అజితకుమారి తెలిపారు. జిల్లాలో ప్రధాన ప్రాంతాల నుంచి గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ వంటి దూర ప్రాంతాలకు వెళ్లే వారికి ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అదనంగా బస్సులను సాధారణ ఛార్జీలతోనే నడుపుతున్నామన్నారు. జిల్లాలో నరసరావుపేట, చిలకలూరిపేట, వినుకొండ, పిడుగురాళ్ల, మాచర్ల డిపోల నుండి హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులకు అనువుగా ఆర్టీసీ సంస్థ 20 ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్లు తెలిపారు. ఏపీఎస్ ఆర్టీసీ వెబ్‌సైట్, మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ నంబర్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చని సూచించారు.

త్రికోటేశ్వరుడికి ప్రత్యేక అభిషేకాలు

పాలు | పసుపు | పండ్లతో..

పుష్య అమావాస్య సందర్భంగా శ్రీ మేధా దక్షిణామూర్తి స్వరూప త్రికోటేశ్వర స్వామికి ఆదివారం విశేష ద్రవ్యాలతో మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు వైభవంగా నిర్వహించారు. పాలు, పసుపు, తేనె, పండ్లతో అభిషేకాలు నిర్వహించిన అనంతరం విశేష అలంకరణ చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. **- న్యూస్‌టుడే, నరసరావుపేట వ్యవసాయం**

నీళ్ల వెనుక నిజాలివి!

రైల్వేస్టేషన్ సబ్‌వేలో లీకేజీలు

ఈనాడు, అమరావతి

గుంటూరు ప్రధాన రైల్వేస్టేషన్.. నిత్యం 90 మేర రైళ్ల రాకపోకలు.. 10 వేల మంది ప్రయాణికులతో రద్దీగా ఉండే ప్రాంతం. ఇక్కడ ఒకటో నంబర్ ప్లాట్‌ఫామ్ మినహా మిగిలిన వాటిపైకి వెళ్లాలంటే సబ్‌వేనే ప్రధాన ఆధారం. మెట్లు, ఎస్కలేటర్ ఉన్నప్పటికీ.. ప్రయాణికులు ఎక్కువగా సబ్‌వేను వినియోగించుకుంటుంటారు. అంతటి కీలకమైన ఈ మార్గంలో గతేడాది సెప్టెంబర్‌లో లీకేజీలు ఏర్పడ్డాయి. ఎక్కువగా వర్షపునీరు చేరడంతో ప్రయాణికులు అవస్థలు ఎదుర్కొన్నారు. అదే సమయంలో కేంద్ర సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎమ్మెల్యేలు, అధికారులతో కలసి ఈ సబ్‌వేను సందర్శించడం.. ఇక్కడి పరిస్థితిపై అధికారులను ప్రశ్నించడంతోపాటు కారణాలపై సమగ్రంగా అధ్యయనం చేయాలని ఆదేశించడం తెలిసిందే. ఆమేరకు రైల్వేశాఖ వర్గాలు ప్రత్యేకంగా దృష్టి పెట్టాయి.

విభిన్న మార్గాల్లో అధ్యయనం.. రైల్వేశాఖ హెడ్‌క్వార్టర్ అధికారులు, ఇతర ఏజెన్సీలు క్షేత్రస్థాయిలో సమగ్ర తనిఖీలు చేపట్టాయి. గతేడాది సెప్టెంబర్ 24న పీసీఈ తనిఖీ జరగ్గా.. సబ్‌వేలోకి నీరు రావడానికి ప్రధాన కారణం భారీ వర్షాలేనని గుర్తించారు. భూగర్భజలశాఖ అందించిన నీటిపట్టిక ఆధారంగా 112 శాతం అధిక వర్షపాతం నమోదైనట్లు తేల్చారు. ఏటా జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య గుంటూరులో సాధారణ వర్షపాతం 570 మి.మీ. కాగా.. 2015 నుంచి 350-450 మి.మి. మధ్య నమోదవుతోంది. అయితే, 2019లో మాత్రం 609 మి.మి. మేర పడగా.. ఆ తర్వాత 2024లో 910 మి.మీ. వర్షం కురిసింది. గతేడాది అనూహ్యంగా 824 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు తేల్చారు. గుంటూరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి చెందిన సివిల్ ఇంజినీరింగ్ విభాగాధిపతి పరిశీలనలోనూ కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు.

గుంటూరు రైల్వేస్టేషన్ సబ్‌వేలో ఇలా..

నీరు బయటకెళ్లక వెతలు

విడతల వారీగా రెండు నెలల పాటు కుండపోత వర్షం పడడంతో నగరం జలమయంగా మారింది. డ్రెయిన్లు పొంగి పొర్లాయి. అలా రైల్వే ట్రాక్ దగ్గర డ్రెయినేజీ బ్లాక్ అయి నీరు సబ్‌వేలోకి చేరినట్లు గుర్తించారు. నిర్మాణం, ప్రాజెక్టు ప్లానింగ్, ఇంజినీరింగ్ డిజైన్‌లో లోపాలపైనా అధ్యయనం జరగ్గా.. భారీవర్షాలే కారణమని నివేదించారు. ఆమేరకు 498 బ్రిడ్జి వైండ్ చేయడం, ఒకటి లోతుగా, 4 కొంతమేర చొప్పున మొత్తం 5 బోర్‌వెల్స్‌ను సబ్‌వే పరిసరాల్లో తవ్వడం, లీకేజీలను అరికట్టడానికి గ్రౌటింగ్ ప్రక్రియ నిర్వహించడం.. అధికంగా చేరే వర్షపు నీటిని బయటకు పంపడానికి 44 చోట్ల వీప్ హోల్స్ ఏర్పాటు చేయడంతో సమస్యకు పరిష్కారం లభించినట్లయిందని రైల్వేశాఖ వర్గాలు నివేదించాయి. అలా, గతేడాది డిసెంబర్ 5వతేదీ నుంచి సబ్‌వేను అందుబాటులోకి తీసుకొచ్చామని వివరించారు. అయితే, ప్రస్తుతం చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయా.. లేదా.. తెలుసుకోవాలంటే మాత్రం వర్షాకాలం వరకు ఆగాల్సిందే..!!

గురుకులం పిలుస్తోంది

ఐదో తరగతి, జూనియర్ ఇంటర్‌లో ప్రవేశాలు

సత్తెనపల్లి, అచ్చంపేట - న్యూస్‌టుడే

బడుగు, బలహీన విద్యార్థులకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులాల్లో ఐదోతరగతి, జూనియర్ ఇంటర్‌లో ప్రవేశాలకు ఈనెల 20 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఐదో తరగతిలో ప్రవేశం లభిస్తే ఇంటర్మీడియట్ పూర్తిచేసే అవకాశం ఉండటంతో గురుకులంలో ప్రవేశానికి పోటీ ఎక్కువగా ఉంటోంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న ఖాళీల్లో అర్హులైన విద్యార్థులను ఎంపిక చేయనున్నారు. పల్నాడు జిల్లాలో విజయపురిసౌత్(మాచర్ల), గురజాల, అచ్చంపేట, అమరావతి, రామకృష్ణాపురం(సత్తెనపల్లి), సత్తెనపల్లి, కారంపూడి, వినుకొండ, ఉప్పలపాడు(నూజండ్ల), యడ్లపాడులో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలు ఉన్నాయి. 10 విద్యాలయాలకు ఐదింట్లో బాలురు మిగిలిన ఐదింట్లో బాలికలకు వసతితో కూడిన విద్యాబోధన అందిస్తున్నారు. గురజాల, వినుకొండ, యడ్లపాడు, సత్తెనపల్లిలో ఐదో తరగతి నుంచి 10వ తరగతి వరకే బోధన ఉంది. మిగిలిన వాటిలో ఇంటర్మీడియట్ వరకు బోధన ఉంది. అలానే బాపట్ల జిల్లాలో చుండూరు, రేపల్లె, నిజాంపట్నం, బాపట్ల, యద్దనపూడి, పర్చూరు, నరసాయపాలెంలో గురుకుల పాఠశాలలు ఉన్నాయి. వీటిలో రేపల్లె మినహా మిగిలిన వాటిలో ఇంటర్ బోధన సాగుతోంది.

అచ్చంపేటలోని అంబేడ్కర్ బాలుర గురుకుల పాఠశాల

ఫిబ్రవరి 19లోపు ఆన్‌లైన్‌లో

ఐదో తరగతిలో 80 మందికి, ఇంటర్మీడియట్‌లో రెండు గ్రూపుల్లో(ఎంపీసీ, బైపీసీ)లో 80 మందికి ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఐదో తరగతిలో ప్రవేశానికి 3, 4 తరగతులు ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఉండాలి. ఇంటర్‌లో ప్రవేశానికి పదో తరగతి ఎక్కడైనా చదివి ఉండవచ్చు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.లక్ష లోపు ఉండాలి. పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, ఆధార్, కుల ధ్రువీకరణ పత్రం ఇతర వివరాలతో అర్హులైన విద్యార్థులు https://apg-pcet.apcfss.in వెబ్‌సైట్‌లో ఈ నెల 20 నుంచి ఫిబ్రవరి 19లోపు దరఖాస్తు చేయాలి. పరీక్ష ద్వారా ప్రతిభావంతులకు గురుకుల విద్యాలయాల్లో ప్రవేశం కల్పిస్తారు. ఒక్కో గురుకులంలో 75 శాతం ఎస్సీలకు మిగిలిన 25 సీట్లు ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రవేశం కల్పిస్తారు. అనుభవం ఉన్న ఉపాధ్యాయుల బోధన, 24 గంటల పర్యవేక్షణ, ఉచిత వసతితో కూడిన రుచికర ఆహారం వడ్డిస్తారు. జాతీయస్థాయి పోటీలకు శిక్షణ ఇస్తారు. రాత, పాఠ్యపుస్తకాలు, స్వెటర్, యూనిఫాం, ట్రంక్ బాక్స్, కిట్ అందజేస్తారు. నెలవారి కాస్మొటిక్ ఛార్జీలు కూడా అందజేస్తారు.

అన్నపై తరగని అభిమానం

30వ వర్ధంతి సందర్భంగా వినుకొండలో 405 మంది రక్తదానం

వినుకొండలో రక్తదానం చేస్తున్న మహిళలకు పత్రాలు అందిస్తున్న ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు

వినుకొండ రూరల్, న్యూస్‌టుడే: మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా పల్నాడు జిల్లా వినుకొండలోని గంగినేని కల్యాణ మండపంలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన లెజెండరీ మెగా రక్తదాన శిబిరంలో 405 మంది దాతలు రక్తదానం చేశారు. దీంతో వినుకొండ రాష్ట్రంలోనే 2వ స్థానంలో నిలిచినట్లు ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ప్రకటించారు. నియోజకవర్గంలో అయిదు మండలాలతో పాటు వినుకొండ పట్టణానికి చెందిన ఎన్టీఆర్ అభిమానులు, తెదేపా కార్యకర్తలు పాల్గొని రక్తదానం చేశారు. ఇందులో 18 ఏళ్లు నిండిన వారి దగ్గర నుండి 50ఏళ్ల లోపు వారు పాల్గొన్నారు. 47 మంది మహిళలు, 317 మంది 30 ఏళ్ల లోపు యువకులు, 30 నుండి 50 ఏళ్ల లోపు వారు 41 మంది రక్తదానం చేశారు. గతేడాది నిర్వహించిన శిబిరంలో 518 మంది రక్తదానం చేయగా అప్పట్లో వినుకొండ రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది ద్వితీయ స్థానం సాధించినట్లు తెలిపారు. రక్తదానం చేసిన వారందరినీ అభినందించి నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, చీఫ్ విప్ ఆంజనేయులు ధ్రువపత్రాలు అందజేశారు.

ఎన్టీఆర్ చొరవతో సహకార బ్యాంకులు బలోపేతం

గుంటూరు, న్యూస్‌టుడే: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సహకార బ్యాంకులను బలోపేతం చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌కే దక్కుతుందని డీసీసీబీ ఛైర్మన్ మక్కెన మల్లికార్జునరావు అన్నారు. బ్రాడీపేటలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ పరిపాలన కార్యాలయం సహకార భవన్‌లో ఆదివారం ఎన్టీఆర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జీడీసీసీ బ్యాంకు విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం మహాజన సభ జరిగింది. విశ్రాంత ఉద్యోగులకు కనీస పింఛన్ రూ.15 వేలు, మెడిక్లెయిమ్ రూ.15 వేలకు పెంచాలని కోరారు. సమావేశంలో డీసీసీబీ సీఈవో వి.వి.ఎస్.ఫణికుమార్, విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఊడిన లింక్ - నిలిచిన గూడ్స్ రైలు

లింక్ ఊడటంతో బోగీలు ఇలా..

శావల్యాపురం, న్యూస్‌టుడే : గుంటూరు - నంద్యాల రైలు మార్గంలో శావల్యాపురం రైల్వే గేటుకు సమీపంలో ఓ గూడ్స్ రైలు బోగీల మధ్య లింకు ఊడిపోవడంతో కొద్దిసేపు నిలిచింది. స్థానికుల కథనం ప్రకారం నంద్యాల వైపు బొగ్గు లోడుతో వెళ్తున్న గూడ్స్ రైలు ఆదివారం ఉదయం 10.20 గంటల సమయంలో శావల్యాపురం కొత్త ఎస్టీ కాలనీ ఎదురుగా వచ్చేసరికి పెట్టెల మధ్య లింకు ఊడిపోయింది. దీనిని లోకోపైలట్ గమనించకపోవడంతో కొంత దూరం వరకు ఇంజిన్ వెళ్లిపోయింది. గార్డ్ ఈ విషయాన్ని గుర్తించి లోకోపైలట్‌ను అప్రమత్తం చేయడంతో రైలును వెనక్కు మరల్చి బోగీల మధ్య లింకు అమర్చారు. అనంతరం రైలు ముందుకు సాగిపోయింది. ఆ సమయంలో శావల్యాపురం రైల్వే గేటు 20 నిమిషాలకు పైగా వేయడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ప్రశ్నిస్తేనే ప్రగతి / నేడు దిశ సమావేశం

ఈనాడు, నరసరావుపేట

జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ(దిశ) సమావేశం సోమవారం కలెక్టరేట్‌లో జరగనుంది. ఈ నేపథ్యంలో జిల్లాలో నత్తనడకన సాగుతున్న పలు అభివృద్ధి పనులు ఎందుకు ఆలస్యమవుతున్నాయో అధికారులను ప్రజాప్రతినిధులు ప్రశ్నించి, త్వరగా పూర్తయ్యేలా చూడాలని జిల్లా వాసులు కోరుతున్నారు.

ఇండో-ఇజ్రాయెల్ ప్రాజెక్టు..: జిల్లాకు ముఖ్యమైన ఇండో-ఇజ్రాయెల్ ప్రాజెక్టు భవన నిర్మాణ పనులు అనుకున్నంత వేగంగా సాగడం లేదు. నకరికల్లు మండలం గుండ్లపల్లిలో గత ప్రభుత్వంలోనే శంకుస్థాపన జరిగి పనులు మొదలయ్యాయి. రూ.9.04 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పూర్తయి అందుబాటులోకి వస్తే కూరగాయలు, మిర్చి సాగులో ఆధునిక పద్ధతులు, పరిశోధనలు రైతులకు అందుబాటులోకి వస్తాయి.

పీఎం సూర్యఘర్ నత్తనడకన..: జిల్లాలో పీఎం సూర్యఘర్ పథకం నత్తనడకన సాగుతోంది. సీఎం 2024 డిసెంబరు 31న జిల్లాకు వచ్చినప్పుడు యల్లమందలో లబ్ధిదారు శారమ్మ ఇంటికి సోలార్ ప్యానళ్లు బిగించి విద్యుత్తు కనెక్షన్ ఇవ్వాలని ఆదేశించి ఏడాది పూర్తయినా ఇంతవరకు ఆ ఇంటికి పీఎం సూర్యఘర్ పథకం అమలు చేయలేదు. నెడ్‌క్యాప్ సిబ్బందితో విద్యుత్తు శాఖ అధికారుల సమన్వయలోపం స్పష్టంగా కనిపిస్తోంది.

వరికపూడిశెల..: వరికపూడిశెల ప్రాజెక్టు పనులు అనుకున్న రీతిలో ముందుకెళ్లడం లేదు. అటవీశాఖకు ఇవ్వాల్సిన రూ.14 కోట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన నేపథ్యంలో పనుల్లో వేగం పెరగాలని మాచర్ల వాసులు కోరుతున్నారు.

ఎన్నెస్పీ కాలువలు..: నాగార్జునసాగర్‌కు సంబంధించి మైనర్ కాలువల్లో లీకేజీలతో నీరు వృథాగా పోతోంది. దీంతో రైతులకు నీరు అందడం లేదు. మేజర్ కాలువలు బాగున్నా.. మైనర్ కాలువలు పలుచోట్ల ఆక్రమణలకు గురవడం, మరికొన్నిచోట్ల పూడిపోవడం, కంపచెట్లు పెరిగిపోవడంతో నీరు ముందుకెళ్లడం లేదు. ఫలితంగా నీరందక మొక్కజొన్న రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఏఈస్థాయి అధికారులు పర్యవేక్షించడం లేదు.

చిలకలూరిపేట-పిడుగురాళ్ల 167ఏ జాతీయ రహదారి..

చీరాల ఓడరేవు-పిడుగురాళ్ల జాతీయ రహదారి 167ఏ నిర్మాణంలో జాప్యం జరుగుతోంది. చిలకలూరిపేట వరకే పూర్తయింది. అక్కడ నుంచి పనులు మొదలుపెట్టాలి. టెండర్లు దక్కించుకున్నా ఇంకా పనులు ప్రారంభించలేదు. నరసరావుపేట బైపాస్ సమస్య కూడా తీరిపోయింది. ఇకనైనా కదలిక రావాలి. దాచేపల్లి నుంచి మాచర్ల మధ్యలో రెండు రైల్వే పైవంతెనలు నిర్మాణం ఆలస్యమవుతోంది. ఇవి పూర్తయితే ఈ మార్గంలో మాచర్ల పట్టణంలో ట్రాఫిక్ సమస్య తగ్గుతుంది.

(c) eenadu

తెలుగు ప్రజల ఆత్మగౌరవ ప్రతీక ఎన్టీఆర్

జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు ప్రారంభం

చిలకలూరిపేట గ్రామీణ, పట్టణం, న్యూస్‌టుడే : తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ కొనియాడారు. చిలకలూరిపేట గోల్కొండ గార్డెన్స్‌లో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో ప్రత్తిపాటి ఫౌండేషన్ సహకారంతో ఎన్టీఆర్ వర్ధంతి పురస్కరించుకుని ఈనెల 23న మంత్రి లోకేశ్ పుట్టిన రోజు వరకు నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలను ఆయన ఆదివారం ప్రారంభించి మాట్లాడారు. ముందుగా సభా ప్రాంగణంలో ఎన్టీఆర్ విగ్రహానికి మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ ఎడ్ల బలప్రదర్శన పోటీలను గతంలో న్యాయస్థానం నిలిపి వేసిందని, 2014లో వ్యవసాయశాఖ మంత్రిగా ఉన్న ప్రత్తిపాటి పుల్లారావు చొరవతో సీఎం చంద్రబాబు సహకారంతో తిరిగి పోటీలు నిర్వహించేలా చర్యలు చేపట్టారని అభినందించారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవ రాయలు మాట్లాడుతూ పల్లెలు మెచ్చే, రైతులకు నచ్చే ఎడ్ల బలప్రదర్శన పోటీలకు మరింత ప్రాచుర్యం, ప్రాధాన్యం దక్కేలా తమవంతు కృషి చేస్తామని పేర్కొన్నారు. అనంతరం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ పరిశీలించారు. కార్యక్రమంలో నిర్వాహక కమిటీ సభ్యులు పేర్ని వీరనారాయణ, తెలప్రోలు వీరయ్య చౌదరి, తేళ్ల సుబ్బారావు, యలం సాంబశివ రావు, నెల్లూరి సదాశివరావు, షేక్ కరీముల్లా, షేక్ రఫాని, జవ్వాజి మదన్, కామినేని సాయిబాబు, మద్దూరి వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పోటీలు ప్రారంభిస్తున్న మంత్రి గొట్టిపాటి, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే ప్రత్తిపాటి

బండ లాగుతున్న ఎడ్లు

ఆద్యంతం ఆసక్తికరం .. జాతీయస్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు మొదటిరోజు ఆద్యంతం ఆసక్తిగా సాగాయి. పాలపళ్ల విభాగంలో మొత్తం 29 ఎడ్ల జతలు పాల్గొన్నాయి. ఒక్కొక్క జతలు బండ లాగ డానికి మొండికేశాయి. రాత్రి 9 గంటలు దాటినా పోటీలు కొనసాగాయి. పోటీలను తిలకించేందుకు పెద్ద ఎత్తున రైతులు, ప్రజలు తరలిరావడంతో ప్రాంగణం కిక్కిరిసింది. అక్కడ ఏర్పాటు చేసిన విద్యుత్తు ప్రభ ఆకట్టుకుంది. సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పోలీసులు అన్ని చర్యలు చేపట్టారు.

ఈఎస్ఎల్ ప్రాంతీయ సమరానికి సై

నేటి నుంచి సెంట్రల్ ఆంధ్రా స్థాయి ఈనాడు క్రికెట్ పోటీలు

గుంటూరు క్రీడలు, తాడికొండ, న్యూస్‌టుడే: 'ఈనాడు స్పోర్ట్స్ లీగ్ (ఈఎస్ఎల్)' టోర్నమెంట్‌లో ప్రాంతీయ పోటీలకు రంగం సిద్ధమైంది. క్రికెట్‌లో ప్రతిభావంతుల్ని వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న 'ఈఎస్ఎల్' పండగ రెండో దశకు చేరుకుంది. 'ఈనాడు క్రికెట్ సంబరం' సెంట్రల్ ఆంధ్రా స్థాయి పోటీలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. గత నెలలో జిల్లా స్థాయిలో పోటీలు జరిగాయి. ఆ టోర్నమెంట్‌లో ప్రథమ స్థానం సాధించిన జూనియర్, సీనియర్స్ జట్లు ఇప్పుడు ప్రాంతీయ స్థాయిలో నిర్వహించే పోటీల్లో తలపడనున్నాయి. దీనికోసం గుంటూరు సమీప మోతడకలోని చలపతి హిల్ వ్యూ స్టేడియాన్ని ముస్తాబు చేశారు. ఈ పోటీలు నాకౌట్ పద్ధతిలో నిర్వహిస్తారు. గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో విజేతలుగా నిలిచిన జట్లు ఈ టోర్నమెంట్‌లో తలపడనున్నాయి. నేటి నుంచి 20 వరకు పోటీలు జరగనున్నాయి.

వేదిక: చలపతి హిల్ వ్యూ స్టేడియం, మోతడక
సీనియర్స్: మొదటి మ్యాచ్ (ఉదయం) గుంటూరు × పశ్చిమ గోదావరి
జూనియర్స్: రెండో మ్యాచ్ (మధ్యాహ్నం) గుంటూరు × కృష్ణా

Aster Ramesh HOSPITALS
EENADU SPORTS LEAGUE 2025
Title Sponsor: ధనిక్ భారత్ విద్యా సంస్థలు IIT-JEE | NEET
Protein Partner: నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (Non-Govt. Public Charitable Trust)
Regional Sponsor: Chalapathi Institute of Technology AUTONOMOUS MOTHADAKA CAMPUS
Gift Partner: KL (DEEMED TO BE UNIVERSITY)
Beverage Partner: CMR SHOPPING MALL The joy of life ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | ఒడిశా | కర్ణాటక
Digital Partner: ఈనాడు.నెట్ ETV BHARAT
TV Partner: ETV ఆంధ్రప్రదేశ్
Organised by ఈనాడు

అన్న పేరిట రహదారి

వినుకొండ, న్యూస్‌టుడే: పట్టణంలో సురేష్ మహల్ పక్క రోడ్డులో ఎన్టీఆర్ పేరుతో రూ. 12 లక్షల వ్యయంతో నిర్మించిన ముఖ ద్వారాన్ని ప్రభుత్వ చీఫ్‌విప్ జీవీ ఆంజనేయులు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆరాధ్య దైవం తారక రామారావు పేరుతో ముఖ ద్వారం నిర్మించడం ఆనందంగా ఉందని చెప్పారు. స్థానికులు స్వచ్ఛందంగా విరాళాలు పోగేసి నిర్మించడం ఆయన పట్ల వారికి ఉన్న గౌరవానికి నిదర్శనమన్నారు. జీడీసీసీబీ పర్సన్ ఇన్‌ఛార్జి మక్కెన మల్లికార్జునరావు మాట్లాడుతూ ఇప్పటి నుంచి ఈ రోడ్డును ఎన్టీఆర్ పేరుతో పిలవాలని తపాలా చిరునామాలోనూ మార్పు చేసేందుకు కృషి చేయాలని మున్సిపల్ పాలకవర్గానికి సూచించారు. కార్యక్రమంలో స్థానిక పెద్దలు, పలువురు నాయకులు పాల్గొన్నారు.

కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నేడు

నరసరావుపేట వ్యవసాయం, న్యూస్‌టుడే: ప్రజలు తమ సమస్యలపై అర్జీలు అందించేందుకు వీలుగా కలెక్టరేట్‌లో ఈనెల 19న సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తామని కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అధికారులు అందుబాటులో ఉండి అర్జీలు స్వీకరిస్తారన్నారు. అర్జీదారులు తమ సమస్య గురించి కచ్చితమైన, పూర్తి వివరాలతో అర్జీ అందించాలని సూచించారు. సమస్యల పరిష్కారానికి సంబంధించిన సమాచారం ఫోన్‌కు వస్తుందని తెలిపారు. గతంలో అర్జీలు ఇచ్చిన వారు సమస్య పరిష్కారం కాకుంటే పాత రసీదు వెంట తెచ్చుకోవాలని సూచించారు. అర్జీలపై పరిష్కారానికి సంబంధించిన అంశంపై సమాధానాలు, నోటీసులు వాట్సప్‌కు అందుతాయని, అర్జీదారులు గమనించాలన్నారు. దీంతో పాటు కాల్‌సెంటర్ 1100 సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. అలాగే సమస్యలపై అర్జీలను ఆన్‌లైన్‌లో Meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చని తెలిపారు.

ప్రతి సోమవారం రెవెన్యూ క్లినిక్

ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం ఉదయం 10 గంటలకు రెవెన్యూ క్లినిక్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో మూడు రెవెన్యూ డివిజనల్ అధికారులు, మండల తహసీల్దార్లు రెవెన్యూ క్లినిక్‌కు హాజరై వినతులు స్వీకరిస్తారని తెలిపారు. అలాగే ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తులు స్వీకరించేందుకు సంబంధిత ఏవో, డీటీలు అందుబాటులో ఉంటారన్నారు.

విద్యుత్తు టారిఫ్‌పై ప్రజాభిప్రాయ సేకరణ

తుళ్లూరు, న్యూస్‌టుడే: 2026-27 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన వార్షిక ఆదాయ అవసరాలు, విద్యుత్తు రిటైల్ ధరల టారిఫ్‌పై ఈ నెల 22, 23 తేదీల్లో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సీఆర్డీఏ ఎస్ఈ ఎం.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. మంగళగిరి, చిలకలూరిపేట, రాయపూడి డివిజన్లకు చెందిన స్థానికులు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అదే విధంగా సాయంత్రం 2 నుంచి 4.30 గంటల వరకు రాయపూడి విద్యుత్తుసౌధ భవనంలో ఈ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. ఏపీఈఆర్సీ వెబ్‌సైట్‌లోనూ ప్రజలు వారి అభిప్రాయాలు తెలియజేయవచ్చు.

ఈపూరు: విద్యుత్తు వినియోగదారుల నుంచి ఈనెల 20న తిరుపతి, 22న విజయవాడ, 27న కర్నూలు రీజియన్ల పరిధిలోని ప్రాంతాల నుంచి బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతున్నట్లు నరసరావుపేట డివిజన్ విద్యుత్తు ఈఈ రాంబొట్లు తెలిపారు. పల్నాడు జిల్లాలోని వినియోగదారులు నరసరావుపేట సూపరింటెండింగ్ ఇంజినీరు కార్యాలయం వద్దకు వచ్చి తమ అభిప్రాయాన్ని వ్యక్తిగతంగా లేదా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలియజేయవచ్చన్నారు.

తారక రాముడి ఆశయాలు కొనసాగిద్దాం

నరసరావుపేట సెంట్రల్, నరసరావుపేట వ్యవసాయం, న్యూస్‌టుడే: తెలుగు ప్రజలకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చిన మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు అని జిల్లా తెదేపా అధ్యక్షుడు షేక్ జానీసైదా అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రం నరసరావుపేటలోని పార్టీ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు, పార్టీ నేతలతో కలిసి ఆయన ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర తెదేపా డాక్టర్ సెల్ ఉపాధ్యక్షుడు కడియాల వెంకటేశ్వర్లు, పూదోట సునీల్, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ సాతులూరి కుమార్, గట్టుపల్లి సత్యనారాయణ, రాయల శ్రీనివాస రావు, రామారావు తదితరులు పాల్గొన్నారు.


నివాళులర్పిస్తున్న తెదేపా జిల్లా అధ్యక్షుడు జానీసైదా, ఎమ్మెల్యే అరవిందబాబు తదితరులు

వ్యాపారులకు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ

వినుకొండ, న్యూస్‌టుడే: వ్యాపారులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారానికి ఛాంబర్ ఆఫ్ కామర్స్ కృషి చేస్తుందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్లూరి సత్యనారాయణ తెలిపారు. పట్టణంలోని వాసవీ కల్యాణ మండపంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా అనేక సమస్యలను వర్తక, వాణిజ్య మండలి పరిష్కరించినట్లు చెప్పారు. వినుకొండలో అన్ని రకాల వ్యాపార సంఘాలు కలిసి ఈ సంస్థలోకి రావడం అభినందనీయమన్నారు. రానున్న రోజుల్లో వారికి ఎదురయ్యే ఇబ్బందులను పరిష్కరించేందుకు రాష్ట్ర కార్యవర్గం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి కన్నెగండ్ల అనంత కోటేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో దాల్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చందోలు మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ఛాంబర్ ఆఫ్ కామర్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ

నిద్రిస్తున్న వ్యక్తిపై దాడి - తీవ్ర గాయాలు

వినుకొండ రూరల్, న్యూస్‌టుడే: నిద్రిస్తున్న వ్యక్తిపై ముగ్గురు ఆగంతకులు కత్తితో దాడి చేసి పరారైన ఘటన వినుకొండ డిగ్రీ కళాశాల సమీపంలోని పద్మావతినగర్‌లో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. బాధితుడి కథనం ప్రకారం కారు డ్రైవర్‌గా పనిచేసే ఉలవలపూడి రవికిరణ్ శనివారం రాత్రి తన ఇంట్లో నిద్రిస్తుండగా ముగ్గురు దుండగులు లోపలికి ప్రవేశించి అతని ముఖంపై దిండుతో గట్టిగా నొక్కి పట్టి, మెడ భాగంలో కత్తితో దాడి చేశారు. బాధితుడు తేరుకుని కేకలు వేయగా దుండగులు పారిపోయారు. కేకలు విని వచ్చిన భార్య రక్తపుమడుగులో ఉన్న భర్తను 108 వాహనంలో వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సమాచారం తెలిసి వైద్యశాలకు వచ్చిన ఎస్సై రాంబాబు బాధితుడిని విచారించారు. తనకు ఎవరితోనూ వ్యక్తిగత కక్షలు లేవని, దొంగల పని అయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

అన్నంబొట్లవారిపాలెంలో ముగిసిన సందడి

పర్చూరు, న్యూస్‌టుడే: మండల పరిధి అన్నంబొట్లవారిపాలెంలో జరుగుతున్న 38వ జాతీయస్థాయి ఒంగోలు జాతి గిత్తల బల ప్రదర్శన పోటీలు ఆదివారంతో ముగిశాయి. గోరంట్ల రత్తయ్య చౌదరి ప్రాంగణంలో చివరిరోజైన ఆదివారం న్యూ కేటగిరీ విభాగంలో పోలు రాధా పోటీలు జరగ్గా 17 ఎడ్ల జతలు పాల్గొన్నాయి. వీటిలో పోలేరమ్మ ఎడ్ల జత తూర్పుగోగులపల్లి, నెల్లూరు జిల్లా (ప్రథమ), బత్తుల వంశీకృష్ణారెడ్డి, మన్నూరు, ప్రకాశం జిల్లా(ద్వితీయ), కళ్లం విజయ లక్ష్మి, కళ్లంవారిపాలెం, కృష్ణా జిల్లా(తృతీయ) గెలుపొందారు. విజేతలకు బహుమతులు నిర్వాహకులు అందజేశారు. అప్పలనేని రంగయ్య ప్రాంగణంలో జరుగుతున్న బండలాగు ఎడ్ల బల ప్రదర్శన పోటీలు ఆదివారంతో ముగిశాయి.

కపోతేశ్వర స్వామిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి

నకరికల్లు, న్యూస్‌టుడే: చేజర్ల కపోతేశ్వరస్వామిని దర్శించుకోవడం మహా పుణ్యఫలంగా భావిస్తున్నానని హైకోర్టు జడ్జి జస్టిస్ మల్లికార్జునశర్మ పేర్కొన్నారు. ఆదివారం గంగా భ్రమరాంబ పార్వతీ సమేత కపోతేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు కొండకావూరి వెంకట్రామయ్య శర్మ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. పూజలు నిర్వహించి ఆలయ విశిష్టతను వివరించారు.

చేజర్ల కపోతేశ్వరస్వామి ఆలయంలో జడ్జి జస్టిస్ మల్లికార్జునశర్మ

ముప్పు అంచున.. రూ.3.61 కోట్ల వంతెన..!

పసుమర్రు, కావూరు(చిలకలూరిపేట గ్రామీణ), న్యూస్‌టుడే

అధికారుల నిర్లక్ష్యంతో వాగుకు కోత
ఆందోళనలో రైతులు

మురుగునీటి పారుదల (డ్రైనేజీ బోర్డు) అధికారుల నిర్లక్ష్యంతో ఓగేరువాగు క్రమేపి కోతకు గురవుతోంది. చిలకలూరిపేట మండలం దండమూడి - ఈపూరివారిపాలెం మధ్య ఓగేరు వాగు 57.200 కి.మీ. వద్ద 2017లో అప్పటి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు రూ.3.61 కోట్లతో వంతెనను నిర్మించారు. వాగుకు రెండు వైపులా ఉన్న రైతులకు ప్రయోజనం చేకూరింది. వైకాపా ప్రభుత్వంలో వంతెన ముందు భాగంలో కుడి వైపు ఓగేరు వాగు కోతకు గురైంది. అప్పటి ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్లక్ష్యంగా వదిలేయడంతో క్రమేపి పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం రైతుల భూములు కూడా కోతకు గురవుతున్నాయి. ఇది పెరిగితే వంతెనకు ప్రమాదం పొంచి ఉంది. ఇదే జరిగితే రూ.3.61 కోట్ల ప్రజాధనం నీటిపాలవుతుందని, తిరిగి కష్టాలు మొదలవుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. వంతెన ముందు వాగుకు ఎడమవైపు కంపచెట్లతో నిండిపోయి పూడిక మేటవేసింది. ఈ కారణంగా నీటి ప్రవాహం మొత్తం కుడి వైపు మళ్లడంతో వరద సమయంలో వాగు విపరీతంగా కోతకు గురవుతోంది. కంపచెట్లు తొలగించి పూడిక తీసివేస్తే వాగు కోతకు గురికావడం ఆగిపోతుంది. ఆ దిశగా బాపట్ల జిల్లా చీరాలలో ఉన్న మురుగునీటి పారుదలశాఖ అధికారులు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.

దండమూడి - ఈపూరివారిపాలెం మధ్య ఓగేరువాగుపై నిర్మించిన వంతెన ముందు కోతకు గురవుతున్న వాగు

పట్టించుకోవడం లేదు

వైకాపా ప్రభుత్వంలో వాగు కోతకు గురైనప్పుడే ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోలేదు. సమస్యను వారి దృష్టికి తీసుకెళ్లినా కాలయాపన చేసి నిర్లక్ష్యంగా వదిలేశారు. వాగు కోతకు గురై వంతెన కొట్టుకుపోయే ప్రమాదం ఏర్పడింది. ప్రజాప్రతినిధులు, అధికారులు దృష్టి సారించి వాగు కోతకు గురికాకుండా, వంతెనకు ప్రమాదం తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి. లేకపోతే రైతులు తీవ్రంగా నష్టపోతారు. **- గుజ్జర్లపూడి సూర్యనారాయణ, దండమూడి**

నిధులు రాగానే పనులు

వాగు కోతకు గురవుతున్న విషయం మా దృష్టికి రాలేదు. పరిశీలించి ప్రతిపాదనలు సిద్ధంచేసి ప్రభుత్వానికి నివేదిస్తాం. నిధులు మంజూరు కాగానే పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటాం. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తాం. **- మురళీకృష్ణ, కార్యనిర్వాహక ఇంజినీర్, డ్రైనేజీ బోర్డు, చీరాల**

Government of Andhra Pradesh, ENDOWMENTS DEPARTMENT
Sri Someswara Swamy Temple
Bethapudi (V), Mangalagiri (M), Guntur District
e-Procurement Tender
NIT.No. P/COE/1376/2025 Dt:06/11/2025
e-Tenders are invited through the e-Procurement portal for **Re-Construction of Temple.** Interested bidders may visit the official website **www.apeprocurement.gov.in** for detailed information, eligibility criteria, and submission guidelines.
Executive Officer

మహిళ అనుమానాస్పద మృతిపై కేసు

తెలంగాణకు బదిలీ

వినుకొండ రూరల్, న్యూస్‌టుడే: తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా పులకల్లు పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన పూనూరి శ్రీదేవి (30) మృతదేహాన్ని ఆమె భర్త మరియదాసు, బంధువులు మండలంలో చెట్టుపల్లికి శనివారం తీసుకురాగా వివాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మృతురాలి తండ్రి జిర్రా ఏసుబాబు ఫిర్యాదు మేరకు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసును తెలంగాణకు బదిలీ చేసినట్లు వినుకొండ పట్టణ సీఐ ప్రభాకర్ తెలిపారు. శ్రీదేవిని భర్త మరియదాసు చంపాడని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపణ చేయడం, ఘటనాస్థలం తెలంగాణ ప్రాంతంలో ఉన్నందున కేసును బదిలీ చేశామన్నారు. వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న శ్రీదేవి మృతదేహానికి స్థానిక తహసీల్దార్ సమక్షంలో శవ పంచనామా నిర్వహించి వివరాలు నమోదు చేశారన్నారు. మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు సీఐ తెలిపారు.

చోరీకి యత్నించి.. పోలీసులకు చిక్కి

కారంపూడి, న్యూస్‌టుడే : వ్యసనాలకు బానిసలైన యువకుడు నమ్మిన వ్యక్తిని మోసం చేసి రూ.30 లక్షల నగదు, 13 కిలోల వెండి చోరీకి యత్నించి కటకటాల పాలయ్యారు. దుర్గి గ్రామానికి చెందిన సాంబశివరావు శనివారం రాత్రి తన వద్ద పని చేస్తున్న పిడుగురాళ్లకు చెందిన సాయికృష్ణకు 13 కిలోల వెండి వస్తువులు, రూ.30 లక్షల నగదు ఇచ్చి పిడుగురాళ్లలోని వెండి దుకాణాలకు ఇవ్వాలని పంపించాడు. వ్యసనాలకు బానిసైన సాయికృష్ణ మరో ముగ్గురు స్నేహితుల ద్వారా నగదు, వెండి గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకుపోయినట్లు నాటకమాడాడు. తర్వాత కారంపూడి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లాడు. సీఐ శ్రీనివాసరావు, ఎస్సై వాసు సంఘటన స్థలాన్ని పరిశీలించి తమదైన శైలిలో విచారించారు. ఆదివారం ఉదయం సాయికృష్ణ చోరీ నాటకాన్ని ఒప్పుకున్నాడు. పిడుగురాళ్లలో నగదు, వెండి వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చోరీకి యత్నించిన నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 24 గంటల్లోనే పోలీసులు కేసును ఛేదించారు.

సంక్రాంతిపాడులో డీఎస్పీ విచారణ

సంక్రాంతిపాడు(చిలకలూరిపేట గ్రామీణ), న్యూస్‌టుడే : సత్తెనపల్లి మండలం లక్కరాజుగార్లపాడుకు చెందిన మహిళలతో నాదెండ్ల మండలం సంక్రాంతిపాడులో ఇటీవల నాదెండ్ల ఎస్సై దురుసుగా వ్యవహరించి కొట్టారంటూ దళిత సంఘాలు ఆరోపించాయి. దీనిపై నరసరావుపేట డీఎస్పీ హనుమంతరావు గ్రామానికి వచ్చి ఆదివారం విచారించారు. గ్రామానికి చెందిన పలువురు రైతులు జరిగిన సంఘటనను డీఎస్పీకి వివరించారు. గతంలో లంకెలకూరపాడులోనూ ఇలాంటి సంఘటనపై తమకు సమాచారం ఉందని అక్కడ కూడా విచారిస్తామని డీఎస్పీ గ్రామస్థులకు తెలిపారు.

ఆలోచనాత్మకంగా నాటికలు

అనంతవరం(యద్దనపూడి), న్యూస్‌టుడే: యద్దనపూడి మండలం అనంతవరంలో ఎన్టీఆర్ కళాపరిషత్ నాటిక పోటీలు ఆదివారం ముగిశాయి. మంత్రి గొట్టిపాటి రవికుమార్, విశ్రాంత డీజీపీ మాలకొండయ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. న్యూస్టార్ మోడరన్ థియేటర్ వారి అఖండపర్వం, నళినీప్రియ కూచిపూడి నృత్యానికేతన్ ఒంగోలు వారి భరతనాట్య ప్రదర్శన, యంగ్ థియేటర్ ఆర్గనైజేషన్ విజయవాడ వారి ధర్మో రక్షతి, శ్రీకారం రోటరీ కళాపరిషత్ మార్టూరు వారి నాలుగు కాళ్ల మండపం నాటిక ప్రదర్శనలు ప్రత్యేకతను చాటాయి.

ఓ నాటికలోని సన్నివేశం

బ్రాయిలర్ ధరలు (కిలో/కి రూ.లలో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 164, రిటైల్ ధర - 191, చికెన్ విత్‌స్కిన్ - 277, చికెన్ స్కిన్‌లెస్ - 315.
కృష్ణా జిల్లాలో: వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర -157 రిటైల్ ధర 184 చికెన్ విత్ స్కిన్ - 267 చికెన్ స్కిన్‌లెస్ - 304.
అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 180, 189, 200 చికెన్ విత్ స్కిన్ - 350 చికెన్ స్కిన్‌లెస్ - 360.

ప్రసవానికెళ్లి పరలోకాలకు..

కారంపూడి, న్యూస్‌టుడే : ప్రసవానికి ఆసుపత్రికి వెళ్లిన యువతి శస్త్ర చికిత్స అనంతరం మృతి చెందింది. మండలంలోని నరమాలపాడు పంచాయతీలోని వైకుంఠపురానికి చెందిన రాచూరి లక్ష్మీఅంకమ్మ (19)కు ఆదివారం ఉదయం నొప్పులు వచ్చాయి. కుటుంబ సభ్యులు 108 వాహనంలో మాచర్ల ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు నరసరావుపేటకు తీసుకెళ్లమని చెప్పారు. అక్కడి నుంచి గుంటూరులోని జీజీహెచ్‌కు తీసుకెళ్లారు. శస్త్ర చికిత్స చేయగా లక్ష్మీఅంకమ్మ బాబుకు జన్మనిచ్చింది. మూర్ఛ రావడంతో వైద్యులు చికిత్స చేస్తుండగా మృతి చెందింది. భార్య మృతితో భర్త నాగరాజు, కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు.

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

చిలకలూరిపేట గ్రామీణ, న్యూస్‌టుడే : మండలంలోని ఈపూరివారిపాలెం పరిధిలో వాడరేవు - పిడుగురాళ్ల 167ఎ జాతీయ రహదారిపై రెండ్రోజుల క్రితం ద్విచక్రవాహనాలు ఢీకొన్న సంఘటనలో తీవ్రంగా గాయపడిన గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం జరుగులవారిపాలెం గ్రామానికి చెందిన దండా శ్రీనివాసరావు (52) గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈయనకు వివాహమైన 25 ఏళ్ల తరువాత కుమారుడు పుట్టాడు. ప్రస్తుతం అతనికి మూడేళ్లు. భార్య రాజేశ్వరి, కుమారుడితో కలిసి అన్నంబొట్లవారిపాలెంలో ఉంటున్న సోదరి ఇంటి వద్ద భోజనం చేసి ఎడ్ల పందేలు చూసి తిరిగి వస్తున్న క్రమంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నాదెండ్ల మండలం అప్పాపురం గ్రామానికి చెందిన గాంధ్రు వేణుగోపాలకృష్ణ (48) అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. చిన్న రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాలు పెద్ద దిక్కు కోల్పోయేందుకు కారణమైంది.

శ్రీనివాసరావు (పాత చిత్రం)

91.9FM Vijayawada ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు
సోమవారం నుంచి శుక్రవారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ. 5 - ఉ. 7
ఈ-మార్నింగ్స్	ఉ. 7 - ఉ. 11
నువ్వా నేనా	ఉ. 11 - మ. 2
సత్యభామ	మ. 2 - సా. 5
లైట్ తీస్కో	సా. 5 - రా. 9
సరదాగా కాసేపు	రా. 9 - రా. 12
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా. 12 - తె. 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact 80080 03297

EENADU e Classifieds

AUTO
VEHICLES FOR SALE
మారుతి CIAZ ALFA 2024 మోడల్, 10000 KM మాన్యువల్ Smart Hybrid, గ్రేకలర్ కారు అమ్మకం. రూ. 8.25 ల||. ✆: 98482 94568.

BUSINESS SERVICES
బంగారం బ్యాంకులలో/ ఏ ఇతర ప్రైవేటు సంస్థలలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈరోజు మార్కెట్ ధర ప్రకారం కొనబడును. (స్పాట్ క్యాష్). Ph: 8142292071.
బంగారం కొనబడును. బ్యాంకులలో, ఇతర ప్రైవేట్ సంస్థలలో తాకట్టులో ఉన్నవీ బంగారం విడిపించి అధిక ధరకు కొనబడును.(స్పాట్ క్యాష్) ✆ 87907 41166.

REAL ESTATE
COMMERCIAL SPACE FOR SALE
GENERAL
304 Sft shop in upcoming biggest mall in Guntur with immediate Rent of 30000/- for sale. Call: 9573454266

JOBS
Wanted exp Telecallers/ Computer Operators (F) in Edu Consultancy in Lakshmipuram, Sal: 15K to 20K, Q: Deg. 90529 75353.
పొన్నూరు లక్ష్మీశ్రీనివాస మోటార్స్ నందు పనిచేయుటకు రికవరీ ఏజెంట్స్ మరియు సేల్స్‌మెన్స్ కావలెను. లోకల్ వాళ్ళు మాత్రమే. 98660 92416, 95051 44724.
బిజినెస్ మేనేజర్స్/ బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. డిగ్రీ, ఫ్రెషర్స్, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న 30 సం||ల లోపు వారు రెజ్యూములను kamathamjob@gmail.com కు పంపగలరు.
ప్రముఖ హాస్పటల్ గుంటూరు నందు మెడికల్ షాపులో పనిచేయుటకు ఇంటర్మీడియట్ లేదా బీఫార్మసి క్వాలిఫికేషన్ గలవారు సంప్రదించగలరు. 92478 62689.

Book your 5 lines Classified Colour Rs.770/- 3Ads Package Rs.1945/-
5 lines Classified B/W Rs.650/- 3Ads Package Rs.1625/-
ప్రకటనపై 5% జి.ఎస్.టి. అదనం

TOURS AND TRAVELS
20వ తేదీ నుండి 5 డేస్ మేడారం జాతర కాళేశ్వరం మేడిగడ్డ గోవా హంపి గోకర్ణ ముడేశ్వర్ స్వర్ణగిరి ముచింతల్ 6900/- స్లీపర్ బస్ 98487 82131.

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

తక్కువ బడ్జెట్‌లో మీ అవసరాలు తీర్చే ఏకైక మార్గం.. ఈనాడు లో ప్రకటన ఇవ్వటం
పూర్తి వివరాలకు సంప్రదించండి: 8008510541

ఈనాడు
దినపత్రికలలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 80085 10541
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 80085 14589

సత్తెనపల్లి

•సత్తెనపల్లి • పెదకూరపాడు • మాచర్ల • గురజాల

భక్తిశ్రద్ధలతో నక్షత్రహారతి

హారతి తీసుకుంటున్న భక్తులు

దుర్గి: పల్నాడులో ప్రసిద్ధి చెందిన శ్రీనిదానంపాటి అమ్మవారి నక్షత్రహారతి భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు హైదరాబాదుతోపాటు ఉమ్మడి తెలుగురాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు శనివారం రాత్రినుంచే అమ్మవారి సన్నిధికి చేరారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఆలయ వంశపారంపర్య ధర్మకర్త యాగంటి వెంకటేశ్వర్లు పర్యవేక్షించారు.

వేమన పద్యాలు, భగవద్గీతపై ప్రచారం

అబ్బూరులో ప్రచారం చేస్తున్న కమిటీ సభ్యులు

అబ్బూరు(సత్తెనపల్లి గ్రామీణ), న్యూస్‌టుడే: యోగి వేమన జయంతి పురస్కరించుకుని సత్తెనపల్లి మండలం అబ్బూరులో వేమన పద్యాలు, భగవద్గీతపై ఆదివారం ప్రచారం నిర్వహించారు. త్రైత సిద్ధాంతం, ప్రబోధసేవా సమితి, ఇందూ జ్ఞానవేదిక, పిడుగురాళ్ల, చిలకలూరిపేట కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కమిటీ ప్రతినిధులు కటికం సైదారావు, యద్దనపూడి వీరాంజనేయులు, కె.అరుణ, కార్తిక్, నారాయణమ్మ, అనూరాధ, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM
సత్తెనపల్లి: 80085 73171 పెదకూరపాడు: 80088 31888
కారంపూడి: 80085 73185 గురజాల: 80085 7 3176

? రెంటచింతల ప్రధానవీధిలో మంచినీటి పైపులో నీరు లీకై వృథాగా పోతోంది. బజారు బురదగా మారాయి. లీకులు అరికట్టాలని పలుసార్లు పంచాయతీ అధికారులకు విన్నవించినా స్పందన లేదు. **-జోసఫ్‌రెడ్డి, రెంటచింతల** ✓ పంచాయతీ సిబ్బందిని పంపించి లీకులు అరికడతాం. మంచినీరు వృథా కాకుండా చూస్తాం. **- శ్రీకాంత్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి, రెంటచింతల.** -న్యూస్‌టుడే, రెంటచింతల.

? గ్రామంలోని బోస్‌బొమ్మ వీధిలో మురుగుకాలువలు చెత్తతో నిండిపోవడంతో మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తోంది. **-గ్రామస్థులు, ఉప్పలపాడు** ✓ పారిశుద్ధ్య సిబ్బందిని పంపించి మురుగుకాలువల్లో పూడికలు తీయిస్తాం. **-చంద్రయ్య, పంచాయతీ కార్యదర్శి.**

? గ్రామంలోని తెలంగాణ బజారులో వీధిలైట్లు వెలగడంలేదు. **-ఖాదర్, మండాది.** ✓ వీధిలైట్లు వేయిస్తాం. **-ప్రసాద్, పంచాయతీ కార్యదర్శి.** -న్యూస్‌టుడే, వెల్దుర్తి, దాచేపల్లి

? దాచేపల్లి పట్టణంలోని నాగులేరు వాగు సమీపంలో ప్రధాన రహదారి పక్కన చెత్త, వ్యర్థాలు వేయడంతో దుర్వాసన వస్తోంది. **-సురేష్ కుమార్, స్థానికుడు** ✓ పరిశీలించి సిబ్బందితో వ్యర్థాలు తొలగించేలా చర్యలు తీసుకుంటాం. **-వెంకటేశ్వర్లు, నగర పంచాయతీ కమిషనర్.** -న్యూస్‌టుడే,

భద్రంగా తెస్తారు.. ఇంటికొచ్చి ఇస్తారు..!

☛ ప్రజల అవసరాలకు అనుగుణంగా సేవలు ☛ ఆర్టీసీకి పెరిగిన ఆదాయం

సత్తెనపల్లి, రామకృష్ణాపురం, న్యూస్‌టుడే: ప్రజల అవసరాలకు అనుగుణంగా రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్ ఆర్టీసీ) కార్గో సేవలు అందిస్తుండటంతో ప్రజల ఆదరణ పెరుగుతోంది. ప్రయాణికులను జాగ్రత్తగా గమ్యస్థానాలకు చేర్చడమే కాకుండా వేగంగా, భద్రంగా వస్తువులను కూడా రవాణా చేస్తోంది. ముఖ్యంగా డోర్ డెలివరీ సేవలందిస్తుండటంతో కొరియర్, పార్శిల్ ఇంటికే తెచ్చి అందజేస్తున్నారు. సౌలభ్యంగా ఉండటంతో ప్రజలు సేవలను సద్వినియోగం చేసుకుంటున్నారు.

ఏటా పెరుగుతూ ఇలా..

సంవత్సరం	కార్గో ఆదాయం (రూ.కోట్లలో)
2022-23	3.55
2023-24	4.33
2024-25	4.10
2025-26	2.44

10 కిలోమీటర్లు.. 24 గంటలు

సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మాచర్ల, నరసరావుపేట, చిలకలూరిపేట, వినుకొండ డిపోల పరిధిలో డోర్ డెలివరీ బుకింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. బుకింగ్ కేంద్రాల నుంచి 10 కిలోమీటర్ల పరిధిలో 50 కిలోల బరువు ఉన్న వస్తువులను ఇంటికి తెచ్చి ఇస్తున్నారు. డిజిటల్ చెల్లింపులు, కొరియర్, పార్శిల్ ట్రాకింగ్ సిస్టం అందుబాటులో ఉండటంతో వినియోగదారులకు అనువుగా ఉంది. గత నెల 20 నుంచి ఈ నెల 20 వరకు మాసోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండానే కొరియర్, సరుకుల డోర్ డెలివరీ చేస్తున్నారు. మొదట్లో వ్యాపారులు కార్గో సేవల్ని ఎక్కువగా వినియోగించుకోగా ప్రస్తుతం అందరూ వీటిపై దృష్టి సారిస్తున్నారు. వినియోగదారులకు 24 గంటల్లోనే సామగ్రి చేరవేయాలనే సంకల్పంతో చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ప్రజారవాణా అధికారి అజితకుమారి తెలిపారు. తక్కువ ధరకే వేగంగా కార్గోలో వస్తు రవాణా సేవలు ఉన్నాయన్నారు. ప్రజల స్పందనకు అనుగుణంగా సేవలు విస్తృతం చేస్తున్నట్లు వివరించారు.

అవగాహన కల్పిస్తున్న ఆర్టీసీ అధికారులు

డోర్ డెలివరీ ఛార్జీలు

కిలోలు	రూపాయలలో
0-1	6
1-6	30
6-10	36
10-25	48
25-50	59

❖ గడచిన ఏడాది ఏప్రిల్ నుంచి నవంబరు వరకు రూ.2.45 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది మార్చిలోపు రూ.5 కోట్ల ఆదాయం ఆర్జించాలనే లక్ష్యంతో సేవలు విస్తృతం చేస్తున్నారు. ❖ కార్గో బుకింగ్స్ (2025 ఏప్రిల్ నుంచి నవంబరు వరకు) : 1,44,938. ❖ ప్రతి నెలా సగటున బుకింగ్స్ : 18-20 వేలు.

అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తాం

మాట్లాడుతున్న ఎమ్మెల్యే యరపతినేని

పిడుగురాళ్ల, న్యూస్‌టుడే: హత్యారాజకీయాలను ప్రోత్సహించే బోమని, అభివృద్ధే ధ్యేయంగా అన్న నందమూరి తారక రామారావు ఆశయాలతో పనిచేస్తామని ఎమ్మెల్యే యరపతినేని చెప్పారు. మాచర్లరోడ్డులో ఎన్టీఆర్ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వ పాలనలో నియోజకవర్గంలో 12మంది తెదేపా కార్యకర్తలు హత్యకు గురయ్యారని, 8మంది దిగ్గాలకు క్వారీగుంతల్లో పడి చనిపోయారని చెప్పారు. ఆపార్టీ వలిలి నియోజకవర్గంలో అరాచకం సృష్టించిందని, పిన్నెల్లిలో 50మంది తెదేపా కార్యకర్తల కాళ్లు చేతులు విరగకొట్టారన్నారు. మాజీ ఎమ్మెల్యే ఓడిపోయినా బుద్ధిరాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గ్రామాలు ప్రశాంతంగా ఉన్నాయన్నారు. వైకాపా నేత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి తమతో తప్పులు చేయించాలని చూస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో షేక్ బాజీవలి, సర్వేశ్వరరావు, పిల్లి చెన్నారావు, గొంట్ల శ్రీనివాసరావు, అమీర్‌అలీ, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం తరలివెళ్లిన నాయకులు

అచ్చంపేట, న్యూస్‌టుడే: మండల సీపీఐ ఆధ్వర్యంలో ఆదివారం అచ్చంపేట మండలం నుంచి తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలో జరిగే శతాబ్ది ఉత్సవాల ముగింపు సభకు తరలివెళ్లారు. మండల సీపీఐ కార్యదర్శి షేక్ మస్తాన్(బుజ్జి) సీనియర్ నాయకులు ఏడు కొండలు, కోటేశ్వరరావు, శ్రీనివాసరావు, సుభాని, బుడే నరసయ్య, ఎం.శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.

పశువులను తీసుకురండి

గురజాల, న్యూస్‌టుడే: ఈనెల 19 నుంచి ఉచిత పశువైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ఏడీ సరోజని దేవి, వైద్య పశువైద్యులు ఉమా మహేశ్వరి తెలిపారు. సోమవారం దైద, 20న తేలుకట్ల, 21న గొట్టిముక్కల, 22న పల్లెపాడు, 23న గంగవరం, 24న కొత్త అంబాపురం, 27న పల్లెగుంత, 28న చర్లగుడిపాడు, అంబాపురం, 29న గోగులపాడు, బూదవాడ, 30న మాడుగులలో ఉంటాయని తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని, తమ పశువులను వైద్య శిబిరాల వద్దకు తీసుకురావాలని కోరారు.

తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీఆర్

నకరికల్లులో మాట్లాడుతున్న నాగోతు శౌరయ్య

సత్తెనపల్లిలో నివాళులర్పిస్తున్న నాయకులు

ద్విచక్ర వాహన ర్యాలీలో కూటమి నాయకులు, కార్యకర్తలు

న్యూస్‌టుడే, బృందం: సత్తెనపల్లి, పెదకూరపాడు, మాచర్ల, గురజాల నియోజకవర్గాల్లోని అన్ని పట్టణాలు, మండలాల్లో మాజీ ముఖ్యమంత్రి, తెదేపా వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, నాయకులు, పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ ఎన్టీఆర్ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వాహన ర్యాలీలు, జెండా ఆవిష్కరణలు, రక్తదానం, అన్నదానం పలు ఇతర సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఎన్టీఆర్ సేవలను నేతలు కొనియాడారు. తెలుగువారి ఆత్మగౌరవానికి ఎన్టీఆర్ ప్రతీకని, రామారావుగారిలో ప్రజాంతిక తెలుగు రాష్ట్రాలంలో అందించారన్నారు. ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. ★ సత్తెనపల్లి, ముప్పాళ్లలో యెల్లిరెడ్డి రామిరెడ్డి, దరువూరి నాగేశ్వరరావు, కోమటినేని శోభారాణి నివాళులర్పించారు. ★ పిడుగురాళ్లలో టీఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనాలతో ప్రదర్శన నిర్వహించారు. ★ దుర్గిలో బ్రహ్మారెడ్డిపాల్గొని దుర్గి బస్టాండు కూడలిలో తెదేపా జెండా అవిష్కరించారు. ★ పెదకూరపాడు శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ క్యాంపు కార్యాలయంలో నివాళులర్పించారు. అర్తిమళ్ల రమేష్ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. ★ మాచవరం, అచ్చంపేట, నకరికల్లులో నేతలు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పించారు. ★ దాచేపల్లిలో తితిదే బోర్డు సభ్యుడు జంగా కృష్ణమూర్తి, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ★ విజయపురిసౌత్‌లో నివాళులర్పించి పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు.

దుర్గిలో పులిహోర పంపిణీ చేస్తున్న బ్రహ్మారెడ్డి

రెంటచింతలలో..

పిడుగురాళ్లలో..

జలాల్‌పురంలో నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తదితరులు

విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న కూటమి నాయకులు

పెదకూరపాడులో..

రోడ్లు పాడవుతున్నా పట్టదా?

మాగాణి పొలాల్లో ప్రస్తుతం రెండో పంటగా వరి వేస్తున్నారు. పొలాల్ని ట్రాక్టర్లతో దమ్ము చేసి, వరి నాట్లకు సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా ట్రాక్టర్లకు టైర్లకు బదులు వీల్స్ వేసుకొని కొందరు ట్రాక్టర్ యజమానులు రోడ్లపైకి వస్తున్నారు. రహదారులపైకి వచ్చే సమయంలో వీల్స్‌కు రబ్బర్లు బిగించుకొని రావాలని సూచిస్తున్నా, ఎవరూ లెక్క పెట్టడం లేదు. నేరుగా దమ్ము చక్రాలతో వస్తుండటంతో, రహదారులు దెబ్బతింటున్నాయి. రూ.లక్షల నిధులు వెచ్చించి నిర్మించిన రోడ్లు పాడవుతున్నాయి. అధికారులు తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
- న్యూస్‌టుడే, మాచవరం

సూచిక బోర్డులు ఏర్పాటు చేయరూ!

దుర్గి అడిగొప్పల (దుర్గి), న్యూస్‌టుడే: **ప్రా**ణాలు గాలిలో కలిసి పోతున్నా పట్టదా అని అడిగొప్పల గ్రామస్థులు, పలువురు వాహనదారులు ఆర్అండ్‌బీ అధికారులను ప్రశ్నిస్తున్నారు. మండల పరిధిలోని అడిగొప్పల సమీపంలో ఎర్రవాగుపై నిర్మాణం చేపట్టిన వంతెన మాచర్ల- నరసరావుపేట ప్రధాన రహదారిపై మూల మలుపులో ఉంది. ఈ వంతెన వద్ద అర్అండ్‌బీ అధికారులు ఎటువంటి సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏళ్లక్రితం ఏర్పాటు చేసిన సూచిక బోర్డు శిథిలమై ఒక చోట పడిపోయింది. దీంతో ఇటీవల రాత్రివేళ వాహనదారులు వంతెనపై నుంచి వాగులోకి పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. పలువురు గాయాలపాలయ్యారు. గతంలో కోళ్లను తీసుకు వెళుతున్న వాహనం, ద్విచక్రవాహనాలు, కార్లు పడిపోయాయి. పదిరోజుల క్రితం దుర్గిలో నివాసం ఉంటున్న వ్యక్తి స్వగ్రామం వెళ్లేందుకు ద్విచక్రవానంపై వెళుతూ ఎర్రవాగులో పడిపోగా రెండ్రోజుల తర్వాత మృతదేహాన్ని గుర్తించారు. ఇటువంటి సంఘటనలు జరుగుతున్నా ఆర్అండ్‌బీ అధికారులు పట్టనట్టుగా వ్యవహరించడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పిడుగురాళ్లలో రైళ్ల కోసం నిరీక్షణ

సంక్రాంతి పండగకు హైదరాబాద్ నుంచి పల్నాడు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు వచ్చిన జిల్లా వాసులు తిరుగు ప్రయాణం అయ్యారు. హైదరాబద్ వెళ్లటానికి ఆదివారం ఉదయం జిల్లా వాసులు పిడుగురాళ్ల రైల్వేస్టేషన్‌కు వచ్చారు. తెనాలి నుంచి వచ్చే ఈ రైలు పట్టణానికి వచ్చే సరికి ప్రయాణికులతో బోగీలు కిక్కిరిశాయి. ప్రయాణికులు నిలబడటానికి కూడా చోటు లేకుండా పోయింది. **- న్యూస్‌టుడే, పిడుగురాళ్ల**

పశువైద్య శిబిరాలు సద్వినియోగం చేసుకోండి

పోస్టరు ఆవిష్కరిస్తున్న బ్రహ్మారెడ్డి తదితరులు

వెల్దుర్తి, న్యూస్‌టుడే: వెల్దుర్తిలోని తెదేపా కార్యాలయంలో ఆదివారం మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి పశు ఆరోగ్య శిబిరాల పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని పశుయాజమానులు శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని, పశువుల పెంపకంలో శాస్త్రీయ అవగాహన పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర కార్యదర్శి కళ్లం రామాంజిరెడ్డి, పశువైద్యులు, రాష్ట్ర తెలుగుయువత కార్యనిర్వాహక కార్యదర్శి కుర్రి శివారెడ్డి, వజ్రంనాయక్, తదితరులు పాల్గొన్నారు. *ఉచిత పశువైద్య శిబిరాలు అన్ని గ్రామాల్లో నిర్వహిస్తున్నట్లు మండల పశువైద్యాధికారి సరిత తెలిపారు.

విశ్రాంత ఉపాధ్యాయ దంపతులకు సత్కారం

దంపతుల్ని సత్కరిస్తున్న నిర్వాహకులు

సత్తెనపల్లి, న్యూస్‌టుడే : పట్టణంలోని నాగార్జుననగర్‌లో 75 ఏళ్లు నిండిన విశ్రాంత ఉపాధ్యాయ దంపతులు మామిడి రామారావు, ఆర్ జానకిదేవిలను సత్యధ్యాన మందిరం, బ్రాహ్మణ సేవా సంఘం నాయకులు ఆదివారం సత్కరించారు. ఆ సంఘాల బాధ్యులు రంగారావు, పూర్ణచంద్రప్రసాదరావు, హనుమంతరావు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

వ్యర్థాలు సేకరించి.. ఆహారంగా పెట్టి

కూరగాయలు సేకరిస్తున్న యువకులు

రెంటచింతల, న్యూస్‌టుడే : వ్యర్థాలు సేకరించి గోవులకు ఆహారంగా అందించేందుకు రెంటచింతలలో పలువురు యువకులు సామాజిక బాధ్యతగా స్వీకరించారు. సైదారెడ్డి ఓ ఆటో సిద్ధం చేశారు. నాలుగు రోజులుగా నిత్యం కూరగాయలు, పండ్ల దుకాణాల వద్దకు వెళ్లి వ్యాపారులు వృథాగా పారబోస్తున్న వాటిని సేకరిస్తున్నారు. వాటిని గోసంరక్షణశాలలో ఉన్న 36 ఆవులకు ఆహారంగా పెడుతున్నట్లు నిర్వాహకులు సైదారెడ్డి, మల్లికార్జునరావు, నరసింహారావు వెల్లడించారు.

క్రికెట్ పోటీల విజేతలకు బహుమతులు

విజేతలతో నిర్వాహకులు, తెదేపా నేతలు

క్రోసూరు (అచ్చంపేట) న్యూస్‌టుడే: క్రోసూరు జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో జరిగిన సంక్రాంతి కేపీఎల్ సీజన్4 క్రికెట్ టోర్నమెంట్‌లో విజేతలకు ఆదివారం బహుమతులు ప్రదానం చేశారు. ప్రథమ బహుమతి రూ.20,116 పవర్ స్మాష్ జట్టు గెలుచుకోగా ద్వితీయ బహుమతి రూ. రూ.10,116 హెచ్ఎంసీసీ, తృతీయ బహుమతి రూ.5,116 ఫ్రెండ్స్ సీసీ దక్కించుకున్నాయి. యార్డుమాజీ ఛైర్మన్ కాశయ్య, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాయపాటి అమృతరావు, రాము, ఏపూరి లక్ష్మీనారాయణ, మన్నెం శ్రీను, యోహాను బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో తెదేపా నేతలు నలజాల కోటి, డాక్టర్ షరీఫ్, యోహను, గంగాధర్, శ్రీను, టోర్నమెంట్ నిర్వాహకులు అఖిల్, సాగర్ తదితరులు పాల్గొన్నారు.

గ్రామీణ స్థాయి నుంచే ఆటలు ప్రోత్సహించాలి

నూజండ్ల, న్యూస్‌టుడే: గ్రామీణ స్థాయి నుంచే క్రీడలను ప్రోత్సహించాలని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు అన్నారు. పారా అసోసియేషన్ ఫర్ రూరల్ డెవలప్‌మెంట్ ఆధ్వర్యంలో మండలంలోని జడ్డావారిపాలెంలో పది రోజులుగా జరుగుతున్న రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీల్లో ప్రకాశం జిల్లా ఈదర జట్టు విజేతగా నిలిచింది. 38 జట్లు పాల్గొన్నాయి. మొదటి స్థానంలో నిలిచిన ఈదర జట్టుకు రూ.50,116, రెండో స్థానంలో నిలిచిన కొత్త జడ్డావారిపాలెం జట్టుకు రూ.30,116, మూడో స్థానంలో నిలిచిన వెంగాయపాలెం జట్టుకు రూ. 20,116 నగదు బహుమతి అందజేశారు. జీడీసీసీబీ ఛైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, ఏపీ వెటర్నరీ కౌన్సిల్ ఛైర్మన్ పారా వెంకట లక్ష్మయ్య విజేతలకు బహుమతులు అందజేశారు. మార్కెట్ యార్డు ఛైర్మన్ మీసాల మురళీకృష్ణ, సొసైటీ ఛైర్మన్ బచ్చు అంజిరెడ్డి, డీఎల్‌డీఏ మాజీ ఛైర్మన్ లగడపాటి వెంకట్రావు, సర్పంచి పున్నారావు, బాబు, జడ్డా రామయ్య చిన్న, విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు రవికుమార్ తదితరులున్నారు.

ఎల్ఆర్ఎస్‌కు దరఖాస్తులు

సత్తెనపల్లి: అనధికార లేఔట్ల యజమానులు, ప్లాట్ల హక్కుదారులు లేఔట్ల క్రమబద్ధీకరణ పథకం(ఎల్ఆర్ఎస్) కింద క్రమబద్ధీకరణకు ఈ నెల 23లోగా దరఖాస్తు అందజేయాలని మున్సిపల్ కమిషనర్ ఆనంద్‌కుమార్, టీపీవో రాధాకృష్ణ తెలిపారు.

లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

రోగులకు పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యులు

పిడుగురాళ్ల, న్యూస్‌టుడే: పట్టణంలోని భవానీనగర్‌లో ఉన్న చెరువు ప్రాంతంలో ఉన్న వాకింగ్ ట్రాక్ దగ్గర లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఆదివారం నిర్వహించారు. 150 మందికి మధుమేహం, బీపీ, బరువు ఇతర వైద్య పరీక్షలు చేపట్టారు. ఈ శిబిరంలో క్లబ్ అధ్యక్షుడు ఆవుల జనార్దనరావు, జోన్‌ఛైర్మన్ టంగుటూరి సతీష్, కొత్త కాశీవిశ్వనాథం, గుండా నారాయణ, పట్టాభి, వై.ఏడుకొండలు, డీవీ స్వామి, ఈవీ అప్పారావు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.

ఆర్యవైశ్య సంఘాల కార్యవర్గం ఎన్నిక

నూతన సభ్యులను అభినందిస్తున్న ఆర్యవైశ్య నాయకులు

మాచర్ల (కారంపూడి), న్యూస్‌టుడే : మాచర్ల పట్టణ ఆర్యవైశ్య సంఘం, యువజన సంఘం కార్యవర్గ ఎన్నికను ఆదివారం పట్టణంలోని కోదండ రామాలయంలో నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా దారువేముల జయరామకృష్ణ, యువజన సంఘం అధ్యక్షుడిగా కొత్తూరి చందులను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గ సభ్యులను ఆర్యవైశ్య నాయకులు అభినందించారు. కార్యక్రమంలో వెంకటేశ్వర్లు, నరసింహారావు, అనిల్‌కుమార్, యలమంద, చంటి, శ్రీనివాసరావు, అంకారావు తదితరులు పాల్గొన్నారు.

శిథిలమై.. ఆతిథ్యానికి దూరమై

☆ నిరుపయోగంగా అతిథి గృహాలు ☆ పట్టించుకోని అధికారులు

అమరావతి, న్యూస్‌టుడే: అధ్యాత్మిక కేంద్రమైన అమరావతిలో ఎంతో మంది అతిథులకు ఆతిథ్యం ఇచ్చిన వైజయంతి అతిథి గృహం వైభవం కోల్పోయి శిథిలావస్థకు చేరింది. కొన్నేళ్లుగా అతిథి గృహం వినియోగించకుండా వదిలేశారు. మరమ్మతులు చేయించాల్సిన అధికారులు తాళాలు వేశారు. 1980లో కృష్ణా పుష్కరాల సమయంలో దాతలు ముందుకొచ్చి స్థలం కేటాయించగా ప్రభుత్వం అతిథి గృహాన్ని నిర్మించింది. అప్పటి నుంచి రెవెన్యూ శాఖ ఆ అతిథి గృహ నిర్వహణను చూసుకుంది. 2006లో ప్రపంచ ఆధ్యాత్మిక వేత్త, బౌద్ధ గురువు దలైలామా అమరావతిలో జరిగిన కాలచక్ర మహాసభలకు హాజరైనప్పుడు వైజయంతి అతిథి గృహంలోనే బస చేశారు. ఇలా ఎంతో మంది ప్రముఖులు, రాజకీయనాయకులు, అధికారులు, సినీనటులు వినియోగించుకున్నారు. కలెక్టర్ స్థాయి అధికారులు అమరావతి వస్తే ఇక్కడ నుంచే సమీక్షలు నిర్వహించారు. ఇలా ఒక వెలుగు వెలిగిన అతిథి గృహం నిర్వహణను పట్టించుకోక పోవడంతో శిథిలావస్థకు చేరింది. రాత్రి సమయాలలో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది.

శాంతిధామానిది అదే పరిస్థితి

అమరావతికి పర్యాటకంగా, ఆధ్యాత్మికంగా ఎంతో పేరు ఉండటంతో నిత్యం ఇక్కడకు ఎంతో మంది ప్రముఖులు వస్తుంటారు. గతంలో వారికి వసతి సౌకర్యాలు పంచాయతీరాజ్ అతిథి గృహం(శాంతిధామం)లో ఏర్పాటు చేసేవారు. దీన్ని గత ప్రభుత్వంలో ప్రైవేటు వ్యక్తులకు అద్దెకు ఇచ్చారు. వారు నిర్వహణను గాలికి వదిలేయడంతో నిరుపయోగంగా మారింది. దీంతో అమరావతి సందర్శనకు వచ్చిన ప్రముఖులు ప్రైవేటు వసతి గృహాలను ఆశ్రయించక తప్పడం లేదు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న రెండు అతిథి గృహాలకు మరమ్మతులు చేపట్టాలని, వచ్చే కృష్ణాపుష్కరాల నాటికైనా అందుబాటులోకి తెచ్చి ప్రభుత్వ అవసరాలకు వినియోగించుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

పిడుగురాళ్ల, న్యూస్‌టుడే: ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతిచెందిన సంఘటనపై ఆదివారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై శివనాగరాజు తెలిపారు. మార్కాపురం జిల్లాలోని గుదెవారిపాలెం గ్రామానికి చెందిన గుదె ఆదినారాయణ(44), భార్య లక్ష్మీలు హైదరాబాద్‌లో హాస్టల్ నిర్వహిస్తున్నారు. శనివారం ఇంటి దగ్గర బయలుదేరి గుంటూరులో ఉన్న బంధువుల దగ్గరకు ద్విచక్ర వాహనం మీద వెళ్లారు. అక్కడ కొంత సమయం గడిపి హైదరాబాద్‌కు బయలుదేరారు. గేదెలు అడ్డువచ్చి పడిపోయారు. ఆదినారాయణ తలకు బలమైన గాయమై స్పృహ కోల్పోయాడు, పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. తరువాత మెరుగైన చికిత్స కోసం గుంటూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతిచెందారు. భార్య లక్ష్మీ ఫిర్యాదు మేరకు ఎస్సై శివనాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు, మృతునికి కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు.

(c) eenadu

నరసరావుపేట

•నరసరావుపేట • వినుకొండ • చిలకలూరిపేట

క్రీడా మైదానంలో వసతులు కల్పించరూ!

నరసరావుపేట క్రీడలు, న్యూస్‌టుడే: పట్టణంలోని కోడెల శివప్రసాదరావు స్టేడియంలో క్రీడాకారుల అవసరాలకు తగిన వసతులు కల్పించాలని జనసేన నేతలు కోరారు. ఆదివారం వారు స్టేడియంను సందర్శించి మాట్లాడుతూ క్రికెట్ సాధనకు ఏర్పాటు చేసిన నెట్స్‌ను స్టేడియం సిబ్బంది తొలగించారని, బాస్కెట్‌బాల్ కోర్టు ఉన్నా కోచ్ లేకపోవడంతో ఎలాంటి పోటీలు నిర్వహించలేదన్నారు. స్విమ్మింగ్ పూల్ నిరుపయోగంగా మారిందన్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి స్టేడియంలో క్రీడాకారులకు అవసరమైన వసతులు కల్పించాలని, శిక్షకులను నియమించాలని, తాగునీరు అందించాలన్నారు. జనసేన నేతలు షేక్ అఫ్రోజ్, ఆర్‌కే యాదవ్, కిష్టంశెట్టి ఏడుకొండలు, వెంకటేశ్వర్లు, అంబటి రేణుక, శ్రావణి తదితరులు ఉన్నారు.

23 నుంచి వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు

చిలకలూరిపేట పట్టణం, న్యూస్‌టుడే: చిలకలూరిపేటలో వేంచేసియున్న శ్రీపద్మావతి గోదా సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో పాంచాహ్నిక దీక్షగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. దీనిలో భాగంగా 23న స్వామి, అమ్మవార్లకు అభిషేక పూజలు, 24న శేషవాహన, సింహవాహన సేవ, గ్రామోత్సవం, 25న చంద్రప్రభ వాహన సేవ, 26న గజ వాహన సేవ, 27న గరుడ వాహన సేవ, 28న అశ్వవాహన సేవ, 29న స్వామికి పవళింపు సేవ జరుగుతాయన్నారు. ప్రతిరోజు సాయంత్రం 6.30 నుంచి 7.30 వరకు కోలాట ప్రదర్శన ఉంటుందన్నారు. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని కమిటీ సభ్యులు కోరారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

నరసరావుపేట అర్బన్ : 80085 73156

యడ్లపాడు : 8008146652 వినుకొండ గ్రామీణ : 9440009293

? నరసరావుపేట పట్టణంలో ఎన్ఎస్‌పీ కాలనీ పక్క సందులో డ్రైనేజీ పూడిక తీయడం లేదు. కాలువలు, వాటి అంచుల్లో పిచ్చిమొక్కలు పేరుకుపోయి దోమలతో ఇబ్బందులు పడుతున్నాం. వ్యాధుల బారిన పడుతున్నాం. - **మస్తాన్, స్థానికుడు**

✔ సిబ్బందిని పంపి కాలువల పూడిక తీయిస్తాం. పిచ్చిమొక్కలు తొలగిస్తాం. - **రమాదేవి, పారిశుద్ధ్య అధికారిణి**

- న్యూస్‌టుడే, మల్లమ్మ సెంటర్(నరసరావుపేట)

? పట్టణంలో హనుమాన్‌నగర్ 1వ లైనులో మొదటి అడ్డరోడ్డు వద్ద డ్రైనేజీలో మురుగుపారడం లేదు. రోడ్డును ముంచెత్తుతోంది. దీంతో రాకపోకలకు ఆటంకంగా మారింది. - **బాలాంజనేయులు, హనుమాన్‌నగర్, వినుకొండ**

✔ వెంటనే పరిశీలించి సమస్య పరిష్కరిస్తాం. - **ఇస్మాయిల్, పురపాలక శానిటరీ ఇన్‌స్పెక్టర్, వినుకొండ**

- న్యూస్‌టుడే, వినుకొండ రూరల్

? పట్టణంలో పోలిరెడ్డిపాలెం నుంచి మదర్ థెరిస్సా కాలనీకి వెళ్లే రహదారి పక్కన ఖాళీస్థలాల్లో పిచ్చి మొక్కలు మొలిచాయి. చుట్టుపక్కల వారికి అసౌకర్యంగా ఉంది. - **రమణబాబు**

✔ ఖాళీ స్థలాల్లో మొక్కలు తొలగించి ఇబ్బంది లేకుండా చూస్తాం. - **సునీత, పారిశుద్ధ్య అధికారిణి**

- న్యూస్‌టుడే, చిలకలూరిపేట పట్టణం

ఏది దొరికితే అది లేపేస్తారు

బరితెగించిన చోరులు

★ యడ్లపాడులో ఓ ఇంటి ముందు ఉంచిన ద్విచక్ర వాహనాన్ని(బుల్లెట్) ముఖాలకు మాస్కులు వేసుకుని స్కూటీపై వచ్చిన ఇద్దరు ఆగంతకులు అపహరించారు. గ్రామంలో పలుచోట్ల ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో చోరీకి సంబంధించిన దృశ్యాలు నిక్షిప్తమయ్యాయి.

★ చిలకలూరిపేటలో పద్మశాలిపేటకు చెందిన ఓ వ్యక్తి ద్విచక్ర వాహనం(బుల్లెట్) కూడా ఆగంతకులు ఇదే తరహాలో తస్కరించారు.

★ యడ్లపాడు, జగ్గాపురం, బోయపాలెం గ్రామాల్లో ఒకేరోజు రాత్రిపూట ఇళ్ల ముందు నిలిపిన 8 ఆటోల్లోని రూ.60 వేల విలువైన బ్యాటరీలు చోరీ చేశారు. ఒకే దొంగల ముఠా ఈ చోరీకి పాల్పడినట్లు భావిస్తున్నారు.

బోయపాలెం(యడ్లపాడు), న్యూస్‌టుడే: చిలకలూరిపేట నియోజకవర్గంలో వరుస చోరీలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రాత్రిళ్లు ఇళ్ల ముందు నిలిపిన ద్విచక్ర వాహనాలను గుర్తు తెలియని వ్యక్తులు అపహరిస్తున్నారు. ఆటోల్లోని బ్యాటరీలు ఎత్తుకుపోతున్నారు. తాళం వేసిన ఇళ్లు లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నారు. పట్టపగలే జేబుల్లో ఉన్న సెల్‌ఫోన్లు తస్కరించి ద్విచక్ర వాహనాలపై ఉడాయిస్తున్నారు. అలా ఏది దొరికితే అది తస్కరించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.

చోరీ జరిగిన ఇంట్లో పరిశీలిస్తున్న ఎస్సై శివరామకృష్ణ

ఎక్కడెక్కడంటే..

★ చిలకలూరిపేట గాంధీపేటలోని సీఆర్ కళాశాల సమీపంలో తాళం వేసి ఉన్న విశ్రాంత ఉద్యోగిని ఇంట్లో 20 సవర్ల బంగారం చోరీ చేశారు.

★ ఇటీవల యడ్లపాడులో పట్టపగలు హైవే పక్కన టీస్టాల్ వద్ద ఓ వ్యక్తి జేబులో స్మార్ట్‌ఫోన్ కొట్టేసిన ఇద్దరు ఇద్దరు ఆగంతకులు ద్విచక్ర వాహనంపై పరారయ్యారు.

★ బోయపాలెంలో పక్కపక్కనే ఉన్న మూడు రాతి క్రషర్ మిల్లులకు ద్విచక్ర వాహనంపై వెళ్లిన ఆగంతకులు అక్కడ పని చేసే కార్మికుల నుంచి సెల్‌ఫోన్లు లాక్కుని పరారయ్యారు. అందులోని ఓ మిల్లులో విద్యుత్తు తీగ కూడా ఎత్తుకెళ్లారు.

★ బోయపాలెంలో ఓ బ్రిక్స్ యూనిట్‌లో రూ.15 వేలు విలువైన విద్యుత్తు తీగ చోరీ చేశారు. అదే గ్రామంలో రెండు వ్యవసాయ బోర్లలో విద్యుత్తు తీగలు ఎత్తుకుపోయారు.

★ చిలకలూరిపేట సురక్ష హోటల్ ఎదుట నిలిపిన లారీలో 80 లీటర్ల ఇంధనం తస్కరించారు.

★ చిలకలూరిపేటలోని రత్న బేకరీ ఎదుట పూల దుకాణంలో నగదు రూ.70 వేలు నగదు మాయం చేశారు. ★ యడ్లపాడులో కొబ్బరి బొండాలు అమ్ముకునే వ్యక్తి ఇంట్లో రూ.80 వేలు చోరీ చేశారు.

★ యడ్లపాడులో కల్లూరి చినశ్రీరాములుకు చెందిన ద్విచక్ర వాహనాన్ని నిమిషాల్లో మాయం చేశారు. ఇలా చోరీల సంఖ్య రోజు రోజుకు అధికమవుతోంది. వెలుగులోని రాని ఘటనలు కోకొల్లలు. పోలీసులు నిఘా పెంచి చోరీలను నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు.

గస్తీ ముమ్మరం చేస్తాం

చోరీల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని యడ్లపాడు ఎస్సై శివరామకృష్ణ తెలిపారు. గ్రామాల్లో రాత్రిళ్లు బీటు కానిస్టేబుళ్ల గస్తీని ముమ్మరం చేస్తాం. ఇళ్లకు తాళాలు వేసి ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.

మహంకాళికి అమావాస్య పూజలు

నరసరావుపేట సెంట్రల్, న్యూస్‌టుడే: మండలంలోని ఇస్సపాలెంలోని శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయంలో ఆదివారం అమావాస్య సందర్భంగా భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి రావడంతో క్యూలైన్లు నిండిపోయాయి. ఈ సందర్భంగా చండీహోమం నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. భక్తులు హోమం, పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈవో మాధవీదేవి అన్ని ఏర్పాట్లు చేశారు.

ప్రత్యేక అలంకరణలో శ్రీమహంకాళి అమ్మవారు

శిరస్త్రాణం కొందాం.. ధరిద్దాం

చిలకలూరిపేట గ్రామీణ, న్యూస్‌టుడే: మండలంలో జాతీయ రహదారిపై బొప్పూడి పరిధిలో గ్రామీణ ఎస్సై అనిల్‌కుమార్ ఆధ్వర్యంలో ఆదివారం విస్తృతంగా వాహనాల తనిఖీ నిర్వహించారు. ఇటీవల ఈవూరివారిపాలెం వద్ద రోడ్డు ప్రమాదంలో ద్విచక్రవాహనాలు ఢీకొని ఇద్దరు మృతి చెందిన విషయాన్ని దృష్టిలో ఉంచుకుని శిరస్త్రాణం లేకుండా ప్రయాణించే వారికి అవగాహన కల్పించారు. హెల్మెట్లు లేనివారికి జరిమానా విధించకుండా వారితో వాటిని కొనిపించారు.

హెల్మెట్లు అందిస్తున్న ఎస్సై అనిల్‌కుమార్

చిలకలూరిపేటకు మంత్రి కొలుసు రాక నేడు

చిలకలూరిపేట గ్రామీణ, న్యూస్‌టుడే: జాతీయస్థాయి ఎడ్ల బలప్రదర్శన పోటీలను తిలకించేందుకు మంత్రి కొలుసు పార్థసారథి సోమవారం చిలకలూరిపేట రానున్నట్లు నిర్వాహక కమిటీ తెలిపింది. సాయంత్రం 5గంటలకు ఆయన పట్టణానికి చేరుతారన్నారు.

వైద్య శిబిరాలు సద్వినియోగం చేసుకోండి

రొంపిచర్ల, న్యూస్‌టుడే: గ్రామీణ ప్రాంతాల్లో కార్పొరేట్ వైద్యశాలల ఆధ్వర్యంలో ఏర్పాటయ్యే ఉచిత వైద్యశిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెదేపా రాష్ట్ర కార్యదర్శి కొప్పులపాటి రామచంద్రప్రసాద్ అన్నారు. మండలంలోని గోగులపాడులో ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా అల్లూరి ప్రైవేట్ హెల్త్‌కేర్ సర్వీసెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్యశిబిరాన్ని ఆయన ప్రారంభించారు. డాక్టర్ కసుమూరు సుధాకర్ (ఆర్థోపెడిక్స్), డాక్టర్ జొన్నలగడ్డ నిహారిక (న్యూరాలజిస్ట్), డాక్టర్ బి.బాలాజీ (గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్) సుమారు 200 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. కార్యక్రమంలో అల్లూరి సుధాకర్‌బాబు, కోటేశ్వరరావు, లింగా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

కూరగాయల సాగు.. బహు బాగు

ఉమ్మడి గుంటూరు జిల్లాలో నారాకోడూరు, విరరాజపల్లి గ్రామాల్లో కూరగాయల సాగుకు పెట్టింది పేరు. ఇక్కడ పండిన కూరగాయలు కర్నూలు-గుంటూరు జాతీయ రహదారి పక్కన నాలుగైదు చోట్ల రాసులుగా పోసి విక్రయిస్తుంటారు. డిమాండును చూసి గతేడాది నాబార్డు నిధులతో గ్రామీణ సంతను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 359 మంది రైతులు 538 ఎకరాల్లో గోరు చిక్కుడు, సొరకాయ, కాకర, బీర, దోస, గుమ్మడి, బెండ, వంకాయ, పలు ఆకుకూరలు సాగు చేస్తుండగా విజయవాడ, వైజాగ్, హైదరాబాద్, బెంగళూరు తదితర ప్రాంతాలకు వెళ్తుంటాయి. - **న్యూస్‌టుడే, వినుకొండ రూరల్**

ఆస్ట్రేలియాలో సంక్రాంతి సంబరాలు

సంబరాల్లో పాల్గొన్న ప్రవాసాంధ్రులు

వినుకొండ, న్యూస్‌టుడే: ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో ప్రవాసాంధ్రులు సందడి చేశారు. లక్ష్మీదేవి పూజ, ముగ్గుల పోటీలు, సంప్రదాయ నృత్యాలు, జానపద పాటలతో అలరించారు. తెలుగు వంటకాలైన అరిసెలు, గారెలు, బొబ్బట్లు, పాయసం ప్రదర్శించారు. మన సంస్కృతిని భవిష్యత్తు తరాలకు పరిచయడం కోసం ప్రత్యేకంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించామని లగడపాటి సుబ్బారావు తెలిపారు. ఆయనతో పాటు నంబాళ్ల గోపి, ముప్పనేని రామ్, హరిశేఖర్ గౌడ్, స్నేహలతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తెలుగు జాతి దివ్య తేజం ఎన్టీఆర్

ఊరూరా ఘన నివాళి

వినుకొండ: ఎన్టీఆర్ ట్రస్ట్ క్యాలెండర్ ఆవిష్కరిస్తున్న ఎంపీ, ఎమ్మెల్యేలు

తాతపూడిలో..

గణపవరంలో..

వినుకొండ: ఎన్టీఆర్ విగ్రహానికి సినీ నిర్మాత శ్రీనివాసరావు నివాళి

చిలకలూరిపేట: పండ్లు పంపిణీ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే డాక్టర్ జయమ్మ

యడవల్లిలో..

దేశంలో సంక్షేమ కార్యక్రమాలు, సంస్కరణల అమలులో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ది చెరగని ముద్ర అని, సినీ, రాజకీయ రంగాల్లో ఆయనకు ఎవరూ సాటిరారని వక్తలు కొనియాడారు. ఎన్టీఆర్ 30వ వర్ధంతి పురస్కరించుకుని నరసరావుపేట, చిలకలూరిపేట, వినుకొండ నియోజకవర్గాల్లోని పట్టణాలు, గ్రామాల్లో పలు కూడళ్లలో ఎన్టీఆర్ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు జీవీ ఆంజనేయులు, ప్రత్తిపాటి పుల్లారావు, చదలవాడ అరవిందబాబు పాల్గొన్నారు. పలు చోట్ల రక్తదాన శిబిరాలు నిర్వహించారు. ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. భారీ ఎత్తున అన్నదానాలు నిర్వహించారు. చిలకలూరిపేట ఏడో వార్డులో 300 మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు. వినుకొండ మండలం కొత్తపాలెంలో పిడికిటి వెంకటేశ్ నేతృత్వంలో శ్మశానం బాగు చేయించి 200 మొక్కలు నాటారు. - **న్యూస్‌టుడే బృందం**

రొంపిచర్లలో..

నూజండ్ల: ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేస్తున్న పార్టీ నాయకులు

శావల్యాపురం మండలం వేల్పూరులో..

ఖమ్మం తరలిన సీపీఐ శ్రేణులు

నరసరావుపేట వ్యవసాయం, న్యూస్‌టుడే: ఖమ్మంలో జరుగుతున్న సీపీఐ శత వార్షికోత్సవాలకు నరసరావుపేట నియోజకవర్గం నుంచి ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆదివారం పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహించారు. పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి కాసా రాంబాబు మాట్లాడుతూ 100 సంవత్సరాల కాలంలో ఎన్నో పోరాటాలు, త్యాగాలు, బలిదానాలు చేసిన పార్టీ తమదన్నారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో పేద ప్రజల సమస్యలపై రాజీలేని పోరాటానికి సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో ఏరియా కార్యదర్శి చక్రవరం సత్యనారాయణరాజు, ఉప్పలపాటి రంగయ్య తదితరులు పాల్గొన్నారు.

ఉపాధి హామీలో మార్పులు తగదు

రొంపిచర్ల, న్యూస్‌టుడే: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని యథాతథంగా కొనసాగించాలని సీపీఎం జిల్లా నాయకుడు గోపాల్‌రావు డిమాండ్ చేశారు. స్థానిక భగత్‌సింగ్ భవనంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ వీబీ - జీరాంజీ పేరుతో నూతనంగా కేంద్ర ప్రభుత్వం తెస్తున్న చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, వ్యవసాయ కార్మికుల్ని ఆదుకోవాలనే డిమాండ్లతో స్థానిక నేతలతో కలిసి ఆయన గోడ పత్రికలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి సరికొండ వెంకటేశ్వర రాజు, నాగేశ్వరరావు, బాలకోటయ్య, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఉద్యానం.. అధ్వానం

మల్లమ్మ సెంటర్ (నరసరావుపేట), న్యూస్‌టుడే: జిల్లా కేంద్రం నరసరావుపేటలో రైల్వే స్టేషన్ ప్రాంగణంలోని ఉద్యానవనం అధ్వానంగా తయారైంది. పిచ్చిమొక్కలు పెరిగి విషసర్పాలకు నిలయంగా మారింది. ఈ పార్కులో వాకింగ్ ట్రాక్ ఉంది. నిత్యం ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రకాష్‌నగర్, రామిరెడ్డిపేట, నవోదయనగర్ వంటి ప్రాంతాల నుండి వ్యాయామం చేయడానికి, కొంతసేపు సేదదీరేందుకు పదుల సంఖ్యలో ప్రజలు వస్తుంటారు. పార్కు నిర్మించి ఏళ్లు గడుస్తున్నా అభివృద్ధికి నోచుకోవడం లేదు. కనీసం పిచ్చిమొక్కలు తొలగించి వ్యాయామ పరికరాలు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. దీనిపై మున్సిపల్ డీఈ రఫీని వివరణ అడగ్గా రైల్వే అధికారుల సమన్వయంతో పార్కులో వసతుల కల్పనకు చర్యలు చేపడతామన్నారు.

గ్రామీణ స్థాయి నుంచే ఆటలు ప్రోత్సహించాలి

నూజండ్ల, న్యూస్‌టుడే: గ్రామీణ స్థాయి నుంచే క్రీడలను ప్రోత్సహించాలని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు అన్నారు. పారా అసోసియేషన్ ఫర్ రూరల్ డెవలప్‌మెంట్ ఆధ్వర్యంలో మండలంలోని జడ్డావారిపాలెంలో పది రోజులుగా జరుగుతున్న రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీల్లో ప్రకాశం జిల్లా ఈదర జట్టు విజేతగా నిలిచింది. 38 జట్లు పాల్గొన్నాయి. మొదటి స్థానంలో నిలిచిన ఈదర జట్టుకు రూ.50,116, రెండో స్థానంలో నిలిచిన కొత్త జడ్డావారిపాలెం జట్టుకు రూ.30,116, మూడో స్థానంలో నిలిచిన వెంగాయపాలెం జట్టుకు రూ.20,116 నగదు బహుమతి అందజేశారు. కార్యక్రమంలో జీడీసీసీబీ ఛైర్మన్ మక్కెన మల్లికార్జున రావు, ఏపీ వెటర్నరీ కౌన్సిల్ ఛైర్మన్ పారా వెంకట లక్ష్మయ్య విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డు ఛైర్మన్ మీసాల మురళీకృష్ణ, సొసైటీ ఛైర్మన్ బచ్చు అంజిరెడ్డి, డీఎల్‌డీఏ మాజీ ఛైర్మన్ లగడపాటి వెంకట్రావు, సర్పంచి పున్నారావు, తెదేపా మండల పార్టీ అధ్యక్షుడు బాబు, జడ్డా రామయ్య చిన్న, విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు రవికుమార్ తదితరులున్నారు.

అవీ ఇవీ

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

చిలకలూరిపేట పట్టణం, న్యూస్‌టుడే : అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి వైద్య సేవల నిమిత్తం ప్రభుత్వం నుంచి మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఆదివారం అందజేశారు. పట్టణంలోని తెదేపా క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో 57 మందికి రూ.22.55 లక్షల విలువైన చెక్కులు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య రక్షణకు ముఖ్యమంత్రి చంద్రబాబు, కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

ధనుర్మాసానికి విశేష ప్రాధాన్యం

వినుకొండ, న్యూస్‌టుడే: హిందూ ధర్మంలో ధనుర్మాసానికి విశేషమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉందని కనిగిరి సిద్ధేశ్వర చైతన్యానంద తెలిపారు. శంకర సత్సంగం ఆధ్వర్యంలో సన్నిధి వెంకట ఆంజనేయులు, నాసరమ్మ ధ్యాన మందిరంలో నిర్వహించిన ధనుర్మాస పూజల ముగింపు కార్యక్రమంలో ఆదివారం ఆయన జ్ఞాన ప్రవచనం చేశారు. భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. నిర్వాహకురాలు తెలగంశెట్టి పావనిదేవి తదితరులు పాల్గొన్నారు.

వారాహి ఆలయ నిర్మాణానికి భూమిపూజ

వినుకొండ, న్యూస్‌టుడే: కొండమెట్ల వద్ద వేంచేసిన లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో వారాహి అమ్మవారి ఆలయ నిర్మాణానికి ఆదివారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా శాస్త్రోక్తంగా 18 మంది దంపతులు పూజలు నిర్వహించారు. ఆలయ నిర్మాణానికి పలువురు విరాళాలు ప్రకటించారని నిర్వాహకుడు జాజుల మాల్యాద్రి తెలిపారు. తిరువాయిపాటి సత్యనారాయణ, అంజనీదేవి రూ.1,18,000, బత్తుల ఏడుకొండలు, రాఘవమ్మ రూ.1,08,116 వంతున విరాళం ప్రకటించారన్నారు. కార్యక్రమంలో ఏటుకూరి కృష్ణవేణి, పిడతల రమ, శ్రీదేవి, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

వేర్వేరు ప్రమాదాల్లో నలుగురికి గాయాలు

బాధితుల్లో దంపతులు

రొంపిచర్ల, న్యూస్‌టుడే: అమ్మవారి దర్శనానికి బయలుదేరిన దంపతులు రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంఘటన అద్దంకి- నార్కెట్‌పల్లి రాష్ట్రీయ రహదారి పరిధిలో రొంపిచర్ల సబ్‌స్టేషన్ వద్ద ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన మేరకు వివరాలు.. మండలంలో వడ్లమూడివారిపాలెం గ్రామానికి చెందిన పల్లపు చిన్నబి దంపతులు వారి చిన్న కుమారుడితో కలిసి కారంపూడి సమీపంలో అమ్మవారి దర్శనానికి ద్విచక్రవాహనాలపై బయల్దేరారు. రొంపిచర్ల విద్యుత్తు సబ్‌స్టేషన్ సమీపంలోకి రాగానే పట్టణం నుంచి వస్తున్న కారు రాష్ట్రీయ రహదారి దాటే క్రమంలో ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పల్లపు చిన్నబి దంపతులు గాయపడ్డాడు. వారి కుమారుడు స్వల్పగాయాలతో బయట పడ్డాడు. వెంటనే వీరిని కారులో పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు.

రొంపిచర్ల: ప్రమాదంలో ధ్వంసమైన ద్విచక్రవాహనం

యడ్లపాడు: యడ్లపాడు వద్ద 16వ నంబర్ జాతీయ రహదారిపై శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి గాయపడ్డాడు. పోలీసుల కథనం మేరకు.. చిలకలూరిపేట గుర్రాలచావిడికి చెందిన అబ్దుల్ గఫార్ ద్విచక్ర వాహనంపై గుంటూరు నుంచి చిలకలూరిపేట వస్తుండగా యడ్లపాడు పోలీస్‌స్టేషన్ ఎదురుగా వాహనం అదుపు తప్పి డివైడర్‌కు ఢీకొట్టింది. ప్రమాదంలో గాయపడిన అతన్ని 108లో చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మద్యం మత్తులో పరస్పరం దాడి

మల్లమ్మ సెంటర్(నరసరావుపేట), న్యూస్‌టుడే: నరసరావుపేట పట్టణం అరండల్‌పేటకు చెందిన శ్రీనివాస్, పాతూరుకు చెందిన గోపి పట్టణంలోని ఓ బార్‌లో మద్యం తాగుతుండగా ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఘటనలో ఒకరిపై ఒకరు బీరు, మద్యం సీసాలతో దాడి చేసుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పరస్పరం కేసులు నమోదు చేసినట్లు ఒకటో పట్టణ పోలీసులు తెలిపారు.

కూలక ముందే నిలబెట్టరూ!

మండలంలో పసుమర్రు నుంచి ఈవూరివారిపాలెం వెళ్లే మార్గంలో విద్యుత్తు స్తంభాలు ఓ వైపు ఒరిగి ప్రమాదకరంగా మారాయి. భారీ గాలి వీచినప్పుడు స్తంభం కూలితే తీగలు తెగి నష్టం ఎక్కువగా ఉంటుందని, దాన్ని సరిచేసేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని రెండు గ్రామాల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. సమస్యను ఏఈ మొయిన్ పాషా మహ్మద్ దృష్టికి తీసుకెళ్లగా రెండ్రోజుల్లో స్తంభం సరిచేయిస్తామన్నారు. - **న్యూస్‌టుడే, చిలకలూరిపేట గ్రామీణ**

చెట్ల కొమ్మలు తొలగాయ్

ఈనాడు కథనాలకు స్పందన

మల్లమ్మ సెంటర్(నరసరావుపేట), న్యూస్‌టుడే: జిల్లా కేంద్రం నరసరావుపేటలోని పలు వార్డుల్లో విద్యుత్తు నియంత్రికలు తక్కువ ఎత్తులో ఉండి ప్రమాదకరంగా మారాయి. అంతేకాక విద్యుత్తు తీగల చుట్టూ చెట్ల కొమ్మలు అల్లుకుని గాలి వీచినప్పుడు నిప్పు రవ్వలు వస్తున్నాయి. దీనిపై ఈ నెల 9న 'ఈనాడు'లో 'ప్రమాదం వేలాడుతోంది' శీర్షికన ప్రచురించిన కథనానికి విద్యుత్తు శాఖాధికారులు స్పందించారు. చెట్ల కొమ్మలు తొలగించారు.

పీహెచ్‌సీ గోడలో చెట్టు.. పట్టణంలోని రామిరెడ్డిపేటలో పీహెచ్‌సీ ప్రహరీలోకి రావిచెట్టు చొచ్చుపోతున్నా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. మొక్క ఎదుగుతుండటంతో గోడ పగుళ్లిస్తోంది. దీని వల్ల కలిగే ముప్పుపై ఈ నెల 12న 'ఈనాడు'లో 'మొక్కవోని నిర్లక్ష్యం' శీర్షికన కథనం రావడంతో మున్సిపల్ అధికారులు స్పందించారు. గోడలోకి చొచ్చుకుపోయే మొక్కను తొలగించారు.

రద్దీగా పేట బస్టాండ్

చిలకలూరిపేట పట్టణం, న్యూస్‌టుడే : సంక్రాంతి పండగ ముగియడంతో రెండ్రోజులుగా చిలకలూరిపేట బస్టాండ్ ప్రయాణికులతో రద్దీగా మారింది. బస్టాండ్ నుంచి ప్రతిరోజు 77 బస్సులు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తుంటాయి. పండగ పురస్కరించుకుని మరో 10 బస్సులను అదనంగా అందుబాటులో ఉంచారు. చిలకలూరిపేట నుంచి హైదరాబాద్‌కు ప్రతిరోజు 10 బస్సులు తిరుగుతుంటాయి. వీటికి తోడు మరో అయిదు బస్సులు ఏర్పాటు చేశారు. ఈ బస్సులు సరిపోకపోవడంతో బస్సుల కోసం ప్రయాణికులు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. పండగ సందర్భంగా అదనంగా నడుపుతున్న 10 బస్సులు సోమవారం కూడా కొనసాగుతాయని డిపో మేనేజర్ రాంబాబు తెలిపారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులు పెంచుతామన్నారు.

బస్సుల కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికులు

ఎన్‌సీసీ క్యాడెట్లకు రాత పరీక్ష

గణపవరం(చిలకలూరిపేట గ్రామీణ), న్యూస్‌టుడే : ఎన్‌సీసీ క్యాడెట్లకు గణపవరం సీఆర్ డిగ్రీ కళాశాలలో ఆదివారం ఎ- సర్టిఫికెట్ రాత పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు శారదా జడ్పీ నుంచి 48 మంది, మద్దిరాల జవహర్ నవోదయ నుంచి 15 మంది, గణపవరం జడ్పీహెచ్ఎస్ నుంచి 44 మంది, మురికిపూడి జడ్పీహెచ్ఎస్ నుంచి 55 మంది, వేద స్కూలు నుంచి 21 మంది మొత్తం 186 మంది క్యాడెట్లు హాజరయ్యారు. గుంటూరు 25 ఆంధ్ర బెటాలియన్ సుబేదార్ జితేంద్రసింగ్, హవల్దార్ రామకృష్ణనాయక్, సోమేంద్రసింగ్ పరీక్ష నిర్వహించారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు పరీక్ష జరిగింది. ఏఎస్‌వోలు అప్పారావు, ఎండీ రసూల్, ఎల్. విజయ్‌కుమార్‌నాయక్, ఎం.తిరుపతిరావు, రవిప్రసాద్, జయరాజ్, సీఆర్ కళాశాల ప్రిన్సిపల్ మనోహర్, పీడీ నాగేంద్రబాబు పర్యవేక్షించారు.

పరీక్ష రాస్తున్న క్యాడెట్లు

సాతులూరులో కోడెల విగ్రహావిష్కరణ

సాతులూరు(చిలకలూరిపేట (గ్రామీణ), న్యూస్‌టుడే : అన్న ఎన్టీఆర్‌తో డాక్టర్ కోడెలకు విడదీయలేని అనుబంధమని అలాంటి గొప్ప నాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. నాదెండ్ల మండలం సాతులూరు ఎన్టీఆర్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన డాక్టర్ కోడెల శివప్రసాద్ విగ్రహావిష్కరణ, కోడెల రహదారి ప్రారంభ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, డాక్టర్ కోడెల శివరాంతో కలిసి పాల్గొని మాట్లాడారు. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ కోడెల హయాంలో చేసిన అభివృద్ధి పనులు ప్రజల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతాయన్నారు. డాక్టర్ శివరాం మాట్లాడుతూ కోటప్పకొండ అనగానే అందరికీ కోడెల గుర్తువస్తారన్నారు. మండల తెదేపా అధ్యక్షుడు బండారుపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో యార్డు ఛైర్మన్ షేక్ కరీముల్లా, సర్పంచి శోభారాణి, నాయకులు జంపని వీరవసంతరావు, పాటిబండ్ల శివరామకృష్ణ ప్రసాద్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

కోడెల శివప్రసాద్ విగ్రహ ఆవిష్కరణలో ఎంపీ లావు, ఎమ్మెల్యే ప్రత్తిపాటి, డాక్టర్ శివరాం

(c) eenadu

కరుగుతున్నాయ్ కొండలు..
అక్రమార్కులే అనకొండలు
రహదారి పేరుతో అడ్డదారులు

న్యూస్‌టుడే, పార్వతీపురం, గ్రామీణం

సహజ వనరులు ఎక్కడ కనిపించినా అక్రమార్కులు వదలడం లేదు. కంకర గుట్టలు కనిపిస్తే నామరూపాలు లేకుండా చేస్తున్నారు. ఎత్తయిన కొండలు కరిగిపోతున్నా.. చెరువులు గోతులమయం అవుతున్నా.. అధికారులకు కానరావడం లేదు. ఫిర్యాదులు వస్తే వెళ్లడం.. వాహనాలు సీజ్ చేయడం.. అంతే. మరోపక్క తవ్వకాలు యథేచ్ఛగా సాగిపోతాయి.

జమదాల నుంచి జమ్మిడివలస వెళ్లే దారిలో కనుమరుగైన కంకర గుట్ట

నిన్నటి వరకు సీతానగరం మండలం అంటిపేట పరిధిలో అక్రమంగా కంకర తవ్వి, సొమ్ము చేసుకున్నారు. ఇప్పుడు పార్వతీపురం మండలం జమదాల-జమ్మిడివలస మధ్యలో కొండంత ఎత్తులో కనిపించే కంకర గుట్ట కనుమరుగయ్యింది. ఈ గుట్ట ఉన్న ప్రాంతం అటు మక్కువ, ఇటు సీతానగరం, పార్వతీపురం మండలాలకు సమీపంలో ఉంది. గతంలో రహదారుల పనులకు ఈ కంకర తీసుకువెళ్తున్నట్లు చెప్పేవారు. ఇప్పటికీ ఆ సాకుతో ఇతరత్రా పనులకు కొండను పిండి చేస్తున్నారు.

అంతా ప్రైవేటు సైన్యమే..

- కంకర గుట్ట ప్రైవేటు వ్యక్తుల కనుసన్నల్లో నడుస్తోంది. ట్రాక్టరు లోడుకు దూరాన్ని బట్టి రూ.1,500 నుంచి రూ.3 వేలు వరకు వసూలు చేస్తున్నారు. కొండ మార్గంలో రాకపోకలు అంతగా ఉండకపోవడంతో దందా ఇష్టారాజ్యంగా సాగుతోంది.
- సీతానగరం మండలం నుంచి కూడా ఇదే తరహాలో బొబ్బిలి ప్రాంతంలో రియల్ ఎస్టేట్ భూములను చదును చేయడానికి కంకరను తరలించారు. దీన్ని నియంత్రించేందుకు తీసుకున్న చర్యలు శూన్యం. గనులశాఖ అధికారులకు సమాచారం అందితే చర్యలు తీసుకుంటున్నారు తప్పితే స్థానిక యంత్రాంగం దృష్టి సారించడం లేదు.
- జంఝావతి కాలువను కూడా పార్వతీపురం మండలం పెదబొండపల్లి, చినబొండపల్లి మధ్య కంకర కోసం తవ్వేశారు.

పరిశీలిస్తాం.. జమదాల ప్రాంతంలో మట్టి, కంకర తవ్వకాలను పరిశీలిస్తాం. వీఆర్వోల నుంచి నివేదికను తెప్పిస్తాం. అధికారిక పత్రాలు లేకుండా రవాణా చేయడం చట్టరీత్యా నేరం. ఎవరైనా సరే.. గనులు, రెవెన్యూ శాఖ నుంచి అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి. – సురేష్, తహసీల్దారు, పార్వతీపురం

నాడు 1.35 లక్షలు.. నేడు 15 వేలు
చెరకు విస్తీర్ణం తగ్గుదలపై ఎంపీ ఆందోళన

అనకాపల్లి, న్యూస్‌టుడే: చెరకు సాగు పెంచి.. పరిశ్రమలను కాపాడుకోవాలని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. అనకాపల్లి బెల్లం మార్కెట్ యార్డును ఆదివారం ఆయన సందర్శించారు. ఏటికేడు ఉత్తరాంధ్రలో చెరకు సాగు విస్తీర్ణం తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో 1.35 లక్షల ఎకరాల్లో చెరకు సాగయ్యేదని, ప్రస్తుతం 15 వేల ఎకరాలకు మించి లేదన్నారు. రైతుల సమస్యలను పార్లమెంటులో ప్రస్తావించి ప్రధాన మంత్రి దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు.

యుగపురుషుడు ఎన్టీఆర్

సాలూరు, గ్రామీణం, న్యూస్‌టుడే: దివంగతనేత, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా జిల్లాలో పలుచోట్ల పార్టీ శ్రేణులు, అభిమానులు ఆదివారం నివాళులర్పించారు. సాలూరు పట్టణంలోని డీలక్స్ కూడలిలో ఆయన విగ్రహానికి.. మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పూలమాలలు వేశారు. ఆమె మాట్లాడుతూ.. రూ.2కే కిలో బియ్యం, జనతా వస్త్రాలు, ఇళ్లు, గురుకులాల ఏర్పాటు చేసి మారుమూల ప్రాంత విద్యార్థులకు విద్య అందించిన యుగపురుషుడని కొనియాడారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా తెదేపా ఏర్పాటైందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్టీఆర్ ఆశయాలను నెరవేరుస్తూ ఆదర్శపాలన సాగిస్తున్నారన్నారు. అనంతరం ప్రభుత్వాసుపత్రిలోని రోగులకు పండ్లు, రొట్టెలు, పేదలకు చీరలు పంపిణీ చేశారు. మాజీ ఎమ్మెల్యే ఆర్.పి. భంజ్‌దేవ్, పట్టణ, మండల తెదేపా అధ్యక్షులు చిట్టి, పరమేశు, భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. సాలూరు మండలం శివరాంపురంలోని ఎన్టీఆర్ విగ్రహానికి మంత్రి సంధ్యారాణి, నాయకులు నివాళులర్పించారు.

ఎన్టీఆర్ విగ్రహం వద్ద మంత్రి సంధ్యారాణి తదితరులు

శివయ్య.. తనువు పులకించెనయ

చొల్లంగి అమావాస్య సందర్భంగా పాలకొండ నక్కలపేట అమృత మృత్యుంజయేశ్వర స్వామి ఆలయంలో అర్చకులు పూజలు చేసి శివలింగాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. యాత్ర వీధి కూడలిలోని గట్టు పోలమాంబ ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముగ్గురమ్మలకు కుంకుమార్చనలు చేసి అలంకరించారు. – న్యూస్‌టుడే, పాలకొండ గ్రామీణం

నడిచేందుకు చోటేది.. నడిపేందుకు రోడ్డేది?
ఆక్రమణల బారిన ఫుట్‌పాత్‌లు

పట్టణాల్లో నడకదారులు ఆక్రమణల బారినపడుతున్నాయి. ఫుట్‌పాత్‌లపై దుకాణాలు పెట్టి వ్యాపారాలు సాగిస్తున్నారు. కొందరు ఏకంగా అద్దెలకిచ్చి సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ సమస్యలతో సతమతమవుతున్నారు. దీనికితోడు వాహనాలు రహదారులపై నిలుపుతుండడంతో సమస్య మరింత తీవ్రమవుతోంది. అధికారులు కనీసం కన్నెత్తి చూడటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

బొబ్బిలి: తొలగించాల్సిన వాటికే ట్రేడ్ లైసెన్స్

పట్టణంలోని పార్వతీపురం రహదారిలో కాలువపై స్లాబ్ వేసి ఉన్నాయి. వీటిపై దుకాణాలు ఏర్పాటు చేశారు. ఉసుపల్లి రహదారిని కబ్జా చేసి బడ్డీలు ఏర్పాటు చేశారు. మార్కెట్, గొల్లవీధి కూడలిలో రోడ్డుకు ఇరువైపులా ఆక్రమించారు. వీటిని తొలగించాల్సిన పురపాలిక అధికారులు తిరిగి వారికి ట్రేడ్ లైసెన్సులు మంజూరు చేసి ప్రోత్సహిస్తున్నారు. దీంతో ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.

- పట్టణంలో ఎక్కడా ఫుట్‌పాత్‌లు లేవని, ఆక్రమణలు ఉన్నచోట తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని పుర కమిషనర్ రామలక్ష్మి తెలిపారు. – న్యూస్‌టుడే, బొబ్బిలి

పట్టణ ప్రధాన రహదారే పార్కింగ్ ప్రదేశం

సాలూరు: నోటీసులకే పరిమితం

పట్టణంలో ప్రధాన రహదారులన్నీ ఆక్రమణలకు గురయ్యాయి. కాలువలపైనే దుకాణాలు వెలిశాయి. ఫుట్‌పాత్‌లు, పార్కింగ్ జోన్లు లేవు. నిర్మాణ సమయంలో సెల్లార్లు చూపి వాటిని సైతం దుకాణాలుగా మార్చేసి లాభపడుతున్నారు. రహదారులపైనే వాహనాలు పార్కింగ్ చేస్తున్నారు. ట్రాఫిక్ సమస్యలతో జనం ఇబ్బంది పడుతున్నారు. కొందరికి నోటీసులు జారీ చేసినా.. నేటికీ చర్యలు ఉపక్రమించలేదు.

- తాఖీదులు ఇచ్చిన వారందరిపైనా చర్యలు తీసుకుంటామని పుర కమిషనర్ రత్నాకర్ తెలిపారు. – న్యూస్‌టుడే, సాలూరు

పార్వతీపురం: కాలువలపైనే కట్టడాలు

పట్టణం ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతం కావడంతో భారీ వాహనాల రద్దీ ఎక్కువ. పట్టణం మధ్య నుంచి మూడు కిలోమీటర్ల పొడవునా అంతర్రాష్ట్ర రహదారే ప్రధాన మార్గం. 75 అడుగుల వెడల్పు రహదారికి మధ్యలో సెంటర్ డివైడర్లు, ఇరువైపులా కాలువలు నిర్మించారు. నడవడానికి ప్రత్యేకంగా ఫుట్‌పాత్‌లు లేవు. కాలువపై చిరు వ్యాపారాలు సాగడంతో ఇబ్బంది ఎదురవుతున్నాయి. ఇరువైపులా సుమారు 650 దుకాణాలతో పాటు, షాపింగ్ మాల్స్ ఉన్నాయి. ఈ దుకాణాల ఎదుట ద్విచక్ర వాహనాలు నిలపడం వల్ల ట్రాఫిక్‌పై ప్రభావం పడుతోంది. ఇరువైపులా ఉన్న కాలువలపై రెయిలింగ్ ఏర్పాటు చేసి ఫుట్‌పాత్ నిర్మించాలన్న అయిదేళ్ల నాటి ప్రతిపాదనలో కదలికలేదు.

ప్రధాన రహదారిలో కాలువపై దుకాణాలు

- విషయాన్ని కమిషనర్ పావని దృష్టికి తీసుకెళ్లగా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల సహకారంతో ఫుట్‌పాత్‌ల నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. – న్యూస్‌టుడే, పార్వతీపురం పురపాలక

చదువుల కోవెల రుణం తీర్చుకుందాం..

భామిని, న్యూస్‌టుడే: చదువుకున్న పాఠశాల రుణం ప్రతి విద్యార్థి తీర్చుకోవాలని జిల్లా కలెక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి కోరారు. బత్తిలి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల వజ్రోత్సవాల సందర్భంగా ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. 2030లో జరగబోయే కామన్‌వెల్త్ క్రీడల్లో బత్తిలి నుంచి విద్యార్థులు పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పూర్వ విద్యార్థులు భరతనాట్యం, కూచిపూడి, కోలాటం తదితర నృత్యాలతో అలరించారు.

సంప్రదాయ నృత్యం ప్రదర్శిస్తున్న విద్యార్థినులు

తనివితీరా నడిపేస్తా..

మన్యంలోని పర్యాటక ప్రదేశాల్లో ఆదివారం పర్యాటకులు సరదాగా గడిపారు. సీతంపేటలోని ఎన్టీఆర్ పార్కులో పలు రకాల క్రీడలు, బోటింగ్ తదితర కార్యక్రమాలతో చిన్నాపెద్దా ఉల్లాసంగా పాల్గొన్నారు. గిరిజన మ్యూజియం, ఆడలి వ్యూ పాయింట్, జగతిపల్లి హిల్స్ తదితర ప్రదేశాలను సందర్శించారు. సీతంపేట, దోనుబాయి ఎస్సైలు వై.అమ్మనరావు, మస్తాన్ ఆధ్వర్యంలో చర్యలు చేపట్టారు. – న్యూస్‌టుడే, సీతంపేట

'ఈ-క్రాప్' ఇంకెప్పటికి?

న్యూస్‌టుడే, పార్వతీపురం

రబీ సీజన్ ప్రారంభమై నెలలు గడిచిపోతోంది. ప్రతి కాలంలోనూ రైతులు పండించే పంటలను 'ఈ-పంట' విధానంలో నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ ఏడాది ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. జిల్లావ్యాప్తంగా రబీలో 55,411 ఎకరాల్లో వివిధ పంటలు పండిస్తారని అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు 7,526 ఎకరాల్లో మాత్రమే నమోదు చేశారు. ప్రస్తుతం 26,887 ఎకరాలు సాగులోకి వచ్చాయి.

ఆదివారం నాటికి 26,887 ఎకరాల్లో వివిధ పంటలు వేశారు. రెండో పంటగా వరి వేసే రైతులు ఇంకా నాట్లు ప్రారంభించలేదని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు.

15 శాతం దాటని నమోదు

నాట్లు సంక్రాంతి పండగ పూర్తయిన వెంటనే వేస్తారని భావిస్తున్నారు. అప్పటికి సాగు విస్తీర్ణం అంచనాను చేరుకుంటారని చెబుతున్నారు.

- రబీలో చెరకు, మొక్కజొన్న, అపరాలు, వరి, నువ్వులు, వేరుశనగ పండిస్తారు.
- అన్ని పంటలకు ఈ-క్రాప్ నమోదు తప్పనిసరి.

దృష్టి సారించాం.. ఖరీఫ్‌లో ధాన్యం సేకరణ ప్రక్రియ దాదాపు పూర్తయింది. జిల్లాపై రబీ వ్యవసాయ కాలంపై దృష్టి సారించాలని ఉన్నతాధికారులు సూచించారు. ఈ-క్రాప్ నమోదుకు సంబంధించి రోజువారీ నివేదికలు కోరుతున్నాం. వాటిపై సమీక్ష నిర్వహించి, పూర్తి చేసేందుకు చర్యలు చేపడతాం. – ఆర్.అన్నపూర్ణ, జిల్లా వ్యవసాయాధికారిణి

మదిలో జ్ఞాపకాలు.. మొదలైన ప్రయాణాలు

పండగకు సొంతూళ్లకు వచ్చిన వారంతా పట్టణాలకు తిరుగు ప్రయాణమవుతున్నారు. సంక్రాంతి రోజుల్లో బంధువులు, స్నేహితులతో గడిపిన మధుర క్షణాలు మదిలో నింపుకొని జనం బయలుదేరారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ఆదివారం బస్, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిశాయి. ఉసుకేస్తే రాలనంతగా తరలివచ్చారు. విశాఖ, శ్రీకాకుళం వైపు వెళ్లే బస్సుల్లో రద్దీ నెలకొంది. – న్యూస్‌టుడే, సాలూరు

ఈవీ.. జాగ్రత్తలు ఏవీ?

న్యూస్‌టుడే – గరివిడి, సీతంపేట

జిల్లాలో ఎలక్ట్రిక్ వాహనాలు(ఈవీ) వినియోగం క్రమేపీ పెరుగుతోంది. ప్రస్తుతం సుమారు 15 వేల వరకు ఈవీలు తిరుగుతుండగా.. వీటిలో ఎక్కువగా ద్విచక్ర వాహనాలే. పర్యావరణహితంతో పాటు పెట్రోల్, డీజిల్‌తో నడిచే వాహనాలతో పోల్చితే వీటి ప్రయాణ ఖర్చు తక్కువగా ఉండడంతో కొనుగోలుకు వినియోగదారులు మొగ్గుచూపుతున్నారు. రాబోయే రోజుల్లో వీటి వాడకం మరింతగా పెరిగే అవకాశం ఉంది. మంచి పరిణామమే అయినప్పటికీ.. కొన్నిచోట్ల బ్యాటరీలు కాలిపోవడం, విద్యుత్తు షార్ట్‌సర్క్యూట్ ప్రమాదాలు జరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ఈవీ వాహనాల కొనుగోలు, నిర్వహణలో జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత నిపుణులు సూచిస్తున్నారు.

- **సీతంపేట** 2023 డిసెంబర్ 19న ఓ విద్యుత్తు ద్విచక్ర వాహనం నుంచి ఛార్జింగ్ పెట్టిన కొంతసేపటికే మంటలు చెలరేగాయి. అదుపు చేసేందుకు ప్రయత్నించినా ఆగలేదు. వాహనమంతా కాలి బూడిదైంది. ప్రమాదం జరిగే సమయానికి చుట్టుపక్కల ఎవరూ లేక పోవడంతో ప్రాణాపాయం తప్పింది.
- **రాజాం** 2025 డిసెంబర్ 8న పట్టణంలోని అంతకాపల్లి సమీపంలో ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంపై వస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికులు మంటలను అదుపు చేశారు.

సీతంపేటలో దగ్ధమవుతున్న విద్యుత్తు ద్విచక్ర వాహనం (పాతచిత్రం)

నిర్వహణ ఇలా..

- దూర ప్రయాణం చేసి వచ్చిన వెంటనే ఛార్జింగ్ పెట్టకూడదు. అప్పటికే బ్యాటరీ వేడెక్కి ఉండడంతో పేలిపోయే ప్రమాదముంది.
- వాహనం కడిగినప్పుడు నీటి తడి పూర్తిగా ఆరిపోయేలా చూసుకోవాలి.
- వీటికి ఉన్న వాటర్ ప్రూఫ్ అరగంట వరకే రక్షణ ఇస్తుంది. అంతకు మించి నీటిలో ఉంటే బ్యాటరీలోకి నీరు చేరుతుంది.
- నాసిరకం బ్యాటరీలు ఉన్నా.. వైరింగ్‌లో తప్పిదాలు ఉన్నా షార్ట్ సర్క్యూట్‌తో అవి పేలుతాయి.
- ప్రతి మూడు నెలలకు ఒకసారి వాహనం తనిఖీ చేయించాలి.
- ఆరు నెలలకు ఒకసారి వైరింగ్, బ్యాటరీ పనితీరు మెరుగుపర్చాలి.
- ఛార్జింగ్‌కు ప్రత్యేక పాయింట్‌ను ఏర్పాటు చేసుకోవాలి. ప్లగ్ తడవకుండా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.

ఈవీ వాహనాల బ్యాటరీలకు ఛార్జింగ్ రాత్రంతా పెట్టేసి అలా వదిలేయడం ప్రమాదకరం. ఛార్జింగ్ 20 నుంచి 80 శాతం వరకే ఉండేలా చూస్తే ఎక్కువ రోజులు మన్నిక వస్తుంది.

కొనుగోలు సమయంలో ఇవి చూడండి

- ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం, కారు కొనుగోలు చేయాలనుకుంటే ముందు రోజువారీ ప్రయాణ దూరాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. తక్కువ దూరమైతే ఏదైనా ఈవీ సరిపోతుంది. 400 కి.మీ పైబడి ఎక్కువ దూరం ప్రయాణం చేయాలనుకున్నపుడు ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం ఉన్నవాటిని ఎంచుకోవాలి.
- వాహనం బ్యాటరీనే దాదాపు సగం ధర ఉంటుంది. రేంజ్, లైఫ్, రీప్లేస్‌మెంట్ గురించి తెలుసుకోవాలి.
- ఇంటి వద్ద ఛార్జింగ్ సౌకర్యాలు అనువుగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. లేని పక్షంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి.
- ప్రమాదాల నుంచి రక్షణకు ఈవీకి 'బీమా' తీసుకోవడం మంచిది.

ఆడాలని ఉన్నా.. ఆడించే వారేరి?
- కళాశాలల్లో పీడీ పోస్టులు ఖాళీ

న్యూస్‌టుడే, పార్వతీపురం పట్టణం

ఒలింపిక్స్ పోటీల్లో ఒక్క పతకం సాధిస్తే దేశం ఉప్పొంగిపోతుంది.. కోట్ల మంది ప్రజలు సంబరాలు చేసుకుంటారు.. క్రీడలకు ఉన్న ప్రాధాన్యం అలాంటిది. కానీ క్రీడా సాధనకు తగిన ప్రోత్సాహం అందించడంలో నేటికీ వెనుకంజే. పాఠశాల స్థాయిలో సత్తాచాటిన వారు కళాశాలకు వచ్చేసరికి క్రీడల సాధన లేక నైపుణ్యం కోల్పోతున్నారు. ఔత్సాహికులు.. మైదానాలున్నా.. ఆడించేవారు లేక డీలా పడిపోతున్నారు.

జిల్లా మొత్తానికి ఒక్కరే!

జిల్లాలో 14 ప్రభుత్వ జూనియర్ కళాశాలలున్నాయి. ప్రథమ, ద్వితీయ ఏడాది విద్యార్థులు అయిదు వేల మంది వరకు ఉన్నారు. ఒక్క పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మాత్రమే వ్యాయామ అధ్యాపకుడు ఉన్నారు. మిగిలిన 13 చోట్ల పీడీలు లేరు. దీంతో వేల మంది కళాశాలల స్థాయి పోటీల్లో పాల్గొనలేకపోతున్నారు.

నియామకాల ఊసేలేదు..

విద్యార్థులు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు క్రీడలు దోహదపడతాయి. అందుకని వ్యాయామ శిక్షకులను ప్రభుత్వం నియమిస్తూ వస్తోంది. కళాశాలల్లో పీడీల నియామకం 25-30 ఏళ్ల క్రితం జరిగింది. ఆ తర్వాత పోస్టుల భర్తీ ఊసే లేదు. చాలా మంది పీడీలు ఉద్యోగ విరమణ పొందారు. ఇలా జిల్లాలో 13 కళాశాలల్లో పోస్టులు ఖాళీ అయిపోయాయి. అన్ని కళాశాలల్లో మైదానాలున్నాయి. పార్వతీపురం డివిజన్ కేంద్రంగా ఉన్నప్పుడు 1996లో అంతర కళాశాలల టోర్నమెంటు జరిగింది. తర్వాత పోటీల స్వరూపం కూడా మారిపోయింది. దశాబ్దాలుగా ఆ పోటీలు ఉన్నాయన్న విషయమే చాలామంది మర్చిపోయారు.

సొంతంగా సాధన

పాఠశాల స్థాయిలో ప్రతిభ చూపిన పలువురు విద్యార్థులు కళాశాల స్థాయిలో మరింతగా రాణించాలని ఆశపడుతున్నారు. తీరా అక్కడ వ్యాయమ ఉపాధ్యాయులు లేరని తెలిసి మిన్నకుండిపోతున్నారు. కొంతమంది మాత్రం తెలిసిన వారి వద్ద క్రీడా సాధన చేసి పోటీలకు హాజరవుతున్నారు. అటువంటి వారికి చేయూత ఇస్తే మరింత రాణించి, రాష్ట్ర, జాతీయస్థాయిలో ప్రతిభ చూపుతారు.

అధ్యాపకులతో శిక్షణ..

కళాశాలల్లో క్రీడలపై ఆసక్తి ఉన్న అధ్యాపకులు విద్యార్థులను ఆడిస్తున్నారు. ప్రతిభ ఉన్నవారు పోటీలకు వెళ్తామంటే ప్రోత్సహిస్తున్నాం. పూర్తిస్థాయి వ్యాయమ ఉపాధ్యాయుల నియామకం అన్నది ప్రభుత్వ నిర్ణయం. – నాగేశ్వరరావు, డీఐఈవో

నేటి నుంచి పశువైద్య శిబిరాలు

పార్వతీపురం గ్రామీణం, న్యూస్‌టుడే: జిల్లాలో నేటి నుంచి ఈ నెలాఖరు వరకు పశు వైద్య శిబిరాలు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధమైందని జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి ఎస్.మన్మథరావు తెలిపారు. ఆదివారం ఆయన 'న్యూస్‌టుడే'తో మాట్లాడుతూ.. 'జిల్లాలో 285 శిబిరాలు నిర్వహించనున్నాం. సోమవారం పార్వతీపురం మండలం చినబొండపల్లిలో శిబిరం మొదలవుతుంది.

- జిల్లాలో పశువులు 2.28 లక్షలు, గేదెలు-46 వేలు, గొర్రెలు-2.07 లక్షలు, మేకలు-1.73 లక్షలు, పందులు- 5 వేలు, కోళ్లు 8.64 లక్షలు వరకు ఉన్నాయి.
- పాచిపెంట, మక్కువ, పార్వతీపురం, కొమరాడ, జీఎల్ పురం, భామిని తదితర ఒడిశా సరిహద్దు ప్రాంత మండలాల్లో అంటు వ్యాధులు వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నాం.

శంబర జాతరకు ఏర్పాట్లు షురూ

చదురుగుడి ఆవరణలో సిద్ధం చేసిన క్యూలైన్లు

మక్కువ, న్యూస్‌టుడే: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శంబర పోలమాంబ అమ్మవారి జాతర మరో వారం రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో దేవాదాయశాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. వనంగుడి, చదురుగుడి ఆలయాల్లో క్యూలైన్ల పనులు చేస్తున్నారు. శంబరకు వచ్చే దారుల్లో రోడ్డుకు ఇరువైపులా పారిశుద్ధ్య పనులు చేస్తున్నారు. జాతర ఈనెల 26, 27, 28 తేదీల్లో జరగనుంది. ఇప్పటికే మంత్రి సంధ్యారాణి, కలెక్టర్ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశాలు నిర్వహించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు.

రహదారి సమస్యతో అవస్థ

శంబర గ్రామానికి చేరుకునేందుకు భక్తులు అవస్థలు పడుతున్నారు. సాలూరు, బొబ్బిలి నుంచి మక్కువకు వచ్చే రోడ్లు అధ్వానంగా మారాయి. మండల కేంద్రంలో రహదారి పనులకు రూ.2.6 కోట్లు మంజూరైనా టెండర్ దశలోనే ఉన్నాయి. త్వరలో పనులు చేపడతామని ర.భ.శాఖ జేఈ విజయ కుమార్ అన్నారు.

ఊరెళ్లే తొందర.. ప్రమాదం ముందర

నడుస్తున్న బస్సును అందుకునే ప్రయత్నం

రైలు తలుపు వద్దే కూర్చొని ప్రయాణం

సంక్రాంతి పండగ సెలవులు ముగిశాయి.. మూడురోజులు ఆనందంగా గడిపిన వారంతా తమ సొంత గ్రామాలకు చేరుకుంటున్నారు.. దీంతో నగరంలోని ఆర్టీసీ బస్సులు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో రద్దీగా మారాయి. సీట్ల కోసం, గమ్యస్థానాలకు తొందరగా చేరుకోవాలన్న ఆత్రుతలో వెళ్తున్న వాహనాలు ఎక్కేందుకు పోటీ పడుతున్నారు. ఫుట్‌బోర్డుపై ప్రమాదకరంగా కూర్చొని ప్రయాణిస్తున్నారు. – న్యూస్‌టుడే, విజయనగరం

గోచెక్కలో గజరాజులు

ఒడిశా నుంచి వచ్చిన ఎనిమిది ఏనుగుల గుంపు పార్వతీపురం మండలంలోని గోచెక్క పంచాయతీ పరిధిలో జంతికొండ పరిసరాల్లో తిష్టవేసింది. సమీపంలో అనసభద్ర, కృష్ణపల్లి మార్గాల్లో వరి, జొన్న, పామాయిల్ తోటలు అధికంగా సాగుచేస్తుండటంతో ఏం నష్టం చేస్తాయోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. రేంజర్ మణికంఠేశ్వర వద్ద ప్రస్తావించగా గ్రామాల వైపు వెళ్లకుండా ట్రాకర్లను అప్రమత్తం చేశామన్నారు. – న్యూస్‌టుడే, పార్వతీపురం గ్రామీణం

పచ్చని మైదానం కాదు..

ఈ చిత్రం చూసి ఇదేదో క్రీడా మైదానం అనుకుంటే పొరబడినట్లే.. గుర్రపుడెక్కతో పూర్తిగా నిండిపోయిన నగరంలోని పెద్దచెరువు ఇది. నగర వాసుల అవసరాలను తీర్చే పెద్ద చెరువు నిర్వహణలో యంత్రాంగం అలసత్వంపై విమర్శలు వస్తున్నాయి. – న్యూస్‌టుడే, విజయనగరం

జాతీయ పోటీల్లో పవర్ చూపాడు

పారా వెయిట్ లిఫ్టింగ్‌లో సాహుకు స్వర్ణం

బంగారు పతకంతో సాహు

విజయనగరం బాబామెట్ట, న్యూస్‌టుడే: ఉత్తరాఖండ్ రాష్ట్రం రుద్రపూర్‌లో జనవరి 16 నుంచి 18 వరకు జరిగిన పారా పవర్ లిఫ్టింగ్ జాతీయ స్థాయి పోటీల్లో పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన వడ్డే సతీష్‌కుమార్ సాహు సబ్ జూనియర్ 80 కిలోల కేటగిరీలో విజేతగా నిలిచి బంగారు పతకం సాధించినట్లు జిల్లా పారా స్పోర్ట్స్ సంఘం అధ్యక్షుడు దయానంద్ ఆదివారం తెలిపారు. సాహు గతేడాది డిసెంబరులో విజయనగరం జిల్లాలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ సత్తా చాటి స్వర్ణం సాధించాడు. దీంతో జాతీయ పోటీల్లో పాల్గొనే అయిదుగురు సభ్యులతో కూడిన రాష్ట్ర జట్టులో ఈయన స్థానం పొందారు. జాతీయ పోటీల్లో పతకం సాధించిన సాహును కలెక్టరు ఎస్.రామ సుందర్‌రెడ్డి, జేసీ సేధుమాధవన్, డీఎస్‌డీవో తదితరులు అభినందించారు.

20న సినీ సంగీత విభావరి

విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌టుడే: ఘంటసాల స్మారక కళాపీఠం ఆధ్వర్యంలో ఈనెల 20న సినీ సంగీత విభావరి కార్యక్రమం జరగనుందని పీఠం వ్యవస్థాపకుడు ఎం.భీష్మారావు తెలిపారు. ఆరోజు సాయంత్రం 6 గంటల నుంచి లయన్స్ కమ్యూనిటీ హాల్‌లో విభావరి ఉంటుందన్నారు. కళాభిమానులంతా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన కోరారు.

నిబంధనలు పాటించండి.. క్షేమంగా ఇళ్లకు చేరండి

ప్లకార్డులు ప్రదర్శిస్తున్న సీఐ లక్ష్మణరావు, పోలీసులు

సంక్రాంతి పండగను చేసుకున్న వారంతా తిరుగు ప్రయాణంలో రహదారి భద్రత నియమాలు పాటిస్తూ.. క్షేమంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని విజయనగరం గ్రామీణ సీఐ బి.లక్ష్మణరావు సూచించారు. ఈ సందర్భంగా ఆయన సిబ్బందితో కలిసి నగరంలోని వైకూడలిలో ప్లకార్డులను ప్రదర్శిస్తూ.. ప్రజలకు అవగాహన కల్పించారు. తప్పనిసరిగా హెల్మెట్ ధరించండి, మద్యం తాగి వాహనాలు నడపొద్దు, నిబంధనలు పాటించాలంటూ సూచించారు. కార్యక్రమంలో పోలీసు అశోక్‌కుమార్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. – న్యూస్‌టుడే, విజయనగరం అయ్యన్నపేట

తీరం చేరని పర్యాటకాభివృద్ధి

న్యూస్‌టుడే, పూసపాటిరేగ

అన్నీ ఉన్నా.. అల్లుడి నోట్లో శని అన్న చందంగా ఉంది.. జిల్లాలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధి తీరు. జిల్లాలోని తీర ప్రాంతంలో ఎన్నో సహజ సిద్ధ ప్రాంతాలు.. కట్టడాలు.. అందమైన సముద్ర తీరం.. ఆధ్యాత్మిక కేంద్రాలు.. జట్టీ ఉన్నా.. ఆయా ప్రాంతాలను సందర్శించే పర్యాటకులకు కనీస సదుపాయాల్లేక ఇబ్బందులు పడుతున్నారు. పూర్తిస్థాయి ఆహ్లాదానికి దూరమవుతున్నారు.

జిల్లాలోని 26 కి.మీ. పరిధిలోని తీరప్రాంతంలో భర్ణికాం వద్ద పురాతన జగన్నాథ ఆలయం, పాత లైట్ హౌస్, గోవిందపురం గీతామందిర్, కందివలస సాయిబాబా స్తూపాలు తదితర సందర్శనీయ స్థలాలు ఉన్నాయి. ముఖ్యంగా పూసపాటిరేగ మండలంలోని చింతపల్లి పర్యాటక కేంద్రం వద్ద శిథిలావస్థకు చేరిన జట్టీ ఉంది. ఈ మార్గంలో కొబ్బరి, మామిడి, పంట పొలాలు ఆకట్టుకుంటున్నాయి. ఈ ప్రాంతాలను చూసేందుకు జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు వస్తుంటారు. పండగలు, సెలవు రోజుల్లో మరింత రద్దీగా ఉంటుంది. గత ప్రభుత్వాలు దీని అభివృద్ధికి పదేపదే హామీలిచ్చినా కార్యరూపం దాల్చలేదు.

సందర్శకులు పెరుగుతున్నా వసతుల లేమితో అవస్థలు

చింతపల్లి తీరంలో పునర్నిర్మాణంలో కాటేజీలు

సముద్రం అంచున జట్టీ

కనీస వసతులు కరవు

పర్యాటకులు కూర్చుని ఆహ్లాదం పొందేందుకు తీరంలో బెంచీలు, బల్లలు లేవు. పిల్లలు, మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. విడిది గొడుగులు, గృహాలు లేని కారణంగా ఎండలోనే ఉండాల్సిన పరిస్థితి. తాగునీటి సదుపాయం ఎక్కడా లేదు. పిల్లలు ఆడుకోవడానికి ఉద్యానాలు, ఆట పరికరాలు లేవు. సముద్ర స్నానాలు చేశాక దుస్తులు మార్చుకోవడానికి తగిన గదులు లేవు. ఆ మార్గంలో విద్యుత్తు స్తంభాలు ఉన్నా.. దీపాల్లేక సాయంత్రమైతే అంధకారం అలుముకుంటోంది.

రూ.కోట్లలో నిధులు వృథా..

చింతపల్లి తీరాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు 2014లో అప్పటి ప్రభుత్వం అయిదు ఎకరాల విస్తీర్ణంలో స్కూబా డైవింగ్ కేంద్రం, పర్యాటక భవనాలు నిర్మించేందుకు రూ.2కోట్ల నిధులు కేటాయించింది. భవనాలు నిర్మించినా ప్రారంభించకుండా వదిలేయడంతో అవన్నీ పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. మందుబాబులకు, ఆకతాయిలకు నిలయాలుగా మారాయి. స్కూబా డైవింగ్ కేంద్రం ప్రతిపాదనలోనే నిలిచిపోయింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇటీవల శిథిల భవనాలకు మరమ్మతులు చేపట్టి వినియోగంలోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టింది. అన్ని వసతులు కల్పించి, పర్యాటకాభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

రైతన్న కష్టానికి ప్రతిఫలం దక్కేదెన్నడు?

సాలూరు గ్రామీణం, న్యూస్‌టుడే: నారు వేసి, నీరు పోసి పండించిన పంట చేతికి అందిన తర్వాత దాన్ని విక్రయించి, వచ్చిన ప్రతిఫలంతో ఆనందంగా పండగ చేసుకోవచ్చని తలచిన రైతన్నలకు నిరాశే మిగిలింది. సాలూరు మండలం జనవరివలస గ్రామంలో ఉన్న విత్తనాభివృద్ధి సంస్థ ధాన్యం తీసుకుని గోదాముల్లో నిల్వ చేస్తోంది. ఆపై అవసరం మేరకు రైతులకు విత్తనాలు సరఫరా చేస్తోంది. సాలూరు మండలంలో 200 మంది వద్ద నెల రోజుల ముందు నుంచే ధాన్యం సేకరించిన ఈ సంస్థ సుమారు రూ.4.50 కోట్లు చెల్లింపులు చేయాల్సి ఉంది. సంక్రాంతి దాటినా డబ్బులు ఇవ్వలేదని రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. దీనిపై ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ జిల్లా ప్రబంధకురాలు పద్మావతిని వివరణ కోరగా, త్వరలోనే చెల్లింపులు చేస్తామని వివరించారు.

23న సామూహిక అక్షరాభ్యాసాలు

విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌టుడే: విజయనగరం రింగురోడ్డు ఎస్వీయన్ నగర్ శ్రీజ్ఞాన సరస్వతి ఆలయంలో ఈ నెల 23న వసంత పంచమి(సరస్వతి దేవి జన్మదినం) వేడుకలు వైభవంగా నిర్వహించనున్నట్లు శారదా సేవా సంఘం అధ్యక్ష, కార్యదర్శులు శివకుమార్, చెరుకూరి శ్రీధర్ తెలిపారు. ఆ రోజు సరస్వతీదేవికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు కుంకుమార్చనలు చేయనున్నట్లు చెప్పారు. వేకువజామున 5 నుంచి సాయంత్రం 8 గంటల వరకూ బృందాలుగా అక్షరాభ్యాసాలు చేయిస్తామన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలతోపాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతారన్నారు. ముందు రోజే ఆలయానికి చేరుకునే భక్తుల కోసం ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేపడుతున్నట్లు వారు తెలిపారు.

ఆనంద గీతిక..

జరజాపుపేటలో 2003-04 పదో తరగతి బ్యాచ్

జరజాపుపేట (నెల్లిమర్ల), న్యూస్‌టుడే: జరజాపుపేట జడ్పీ ఉన్నత పాఠశాలలో 2003-04లో పదో తరగతి చదువుకున్న విద్యార్థులు శనివారం రాత్రి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 22 ఏళ్ల తర్వాత చిన్ననాటి మిత్రులను కలిసిన వారంతా యోగక్షేమాలు తెలుసుకొని, నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఆడి, పాడి ఆనందంగా గడిపారు. ఇటీవల ఉపాధ్యాయ కొలువు సాధించిన గిడిజాల ప్రదీప్‌కుమార్‌ను స్నేహితులంతా సత్కరించారు.

అనురాగాల మాలిక

గజపతినగరం, న్యూస్‌టుడే: స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1996-2001లో ఆరు నుంచి పదో తరగతి వరకు చదివిన పూర్వ విద్యార్థులంతా శనివారం పాఠశాల ఆవరణలో కలుసుకున్నారు. యోగక్షేమాలు తెలుసుకుని నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుని ఆనందంగా గడిపారు. విద్యాబుద్ధులు నేర్పిన నాటి గురువులను సన్మానించారు.

పాలకొండ టు విశాఖ
నాడు రూ.205.. నేడు రూ.175

వారధి రాకతో తగ్గిన ఛార్జీ.. తప్పిన ప్రయాస

పాలకొండ గ్రామీణం, పాలకొండ, న్యూస్‌టుడే: పాలకొండ ప్రజల అవస్థలు ఎట్టకేలకు తీరాయి. ప్రయాణికులకు ఊరట లభించింది. విజయనగరం జిల్లా చీపురుపల్లి రైలు వంతెన వినియోగంలోకి రావడంతో నాలుగేళ్ల ప్రయాణికులు పడిన ఇబ్బందులు తీరాయి.

టికెట్ ఇలా..

ఈ నెల 10 నుంచి చీపురుపల్లి, విజయనగరం మీదుగా విశాఖకు రాకపోకలు సాగుతున్నాయి. కొన్నేళ్ల కిందట రైలు వంతెన శిథిలం కావడంతో పాలకొండ నుంచి రాజాం అక్కడి నుంచి శ్రీకాకుళం జిల్లా చిలకపాలెం మీదుగా విశాఖకు ఆర్టీసీ బస్సులు నడిచేవి. దీంతో ప్రయాణికులు అదనపు ఛార్జీలు భరించాల్సి వచ్చేది. గతంలో విశాఖకు ఎక్స్‌ప్రెస్ బస్సులకు రూ.205 ఛార్జీ ఉండగా ప్రస్తుతం రూ.175కు చేరింది. అల్ట్రా డీలక్స్‌కు రూ.240 నుంచి రూ.205 వసూలు చేస్తున్నారు.

ప్రయాణ భారం..

పాలకొండ నుంచి విజయనగరం మీదుగా విశాఖ 127 కి.మీ దూరంలో ఉంది. గతంలో చిలకపాలెం మీదుగా బస్సులు నడవడంతో 30 కి.మీ అదనంగా ప్రయాణించాల్సి వచ్చేది. ప్రయాణ భారం తగ్గి ధనం, సమయం చాలా వరకు ఆదా అవుతుందని ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సద్వినియోగం చేసుకోవాలి

విజయనగరం మీదుగా బస్సులు నడుపుతుండడంతో దూరం తగ్గింది. దీంతో ప్రయాణ రుసుం తగ్గించాం. ఈ సేవలను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలి.
– మూర్తి, ఆర్టీసీ డిపో మేనేజరు

EENADU Classifieds
JOBS
మీమీ గ్రామాలలో మా కంపెనీ వాలంటీర్స్ కావలెను. జీతం నెలకు 10,000/- సంప్రదించండి సెల్: 9949483153.

ప్రకటన చిన్నదైనా స్పందన అతివేగం
ఈనాడు క్లాసిఫైడ్స్
5 లైన్ల ప్రకటన కేవలం 315 /- (GST 5% అదనం) మాత్రమే
సంప్రదించండి: 8008597609

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

ఘనంగా పురందరదాస్ ఆరాధన

విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌టుడే: ఫ్రెండ్స్ ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలోని మఠంవీధి వేణుగోపాలస్వామి మఠంలో కర్ణాటక సంగీత పితామహుడు పురందరదాస్ ఆరాధన కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. తొలుత అర్చకుడు హృషీకేశాచార్య ఆరాధన పూజ, ఉపచారాలు నిర్వహించారు. అసోసియేషన్ కార్యదర్శి రవి, కళాకారులు కాళ్ల నిర్మల, కె.సుబ్బారావు తదితరులు దాస్ చిత్రపటానికి పూలమాలలు వేసి హారతులిచ్చారు. ఈ సందర్భంగా సుబ్బారావు, భానుమతి, సుశీల, శారదాద్వయం, శ్రీవల్లి కీర్తనలు ఆలపించగా వయోలిన్‌పై ఈశ్వరమ్మ, భానుహర్ష సంగీత సహకారం అందించారు.

సంగీత కచేరి చేస్తున్న కళాకారులు

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు సంప్రదించండి
Cell: 80085 97609
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 80081 11237

రక్షణ గోడను ఢీకొన్న ఆటో

- చోదకుడు మృతి.. ఆరుగురికి గాయాలు
- సీతంపేట మండలం బిడిందిగూడ వద్ద ఘటన

సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న ఎస్సై అమ్మనరావు

సీతంపేట, మెళియాపుట్టి, న్యూస్‌టుడే: కుటుంబ సభ్యులంతా ఆటో బుక్ చేసుకుని రోజంతా సీతంపేట మన్యంలోని పర్యాటక ప్రదేశాల్లో తిరిగారు. చివరిగా ఆడలి వ్యూ పాయింట్ సందర్శించి తిరుగు పయనమయ్యారు. సరదా మాటలతో సాగుతున్నవారు ఒక్కసారిగా హాహాకారాలు చేశారు. వారు ప్రయాణిస్తున్న ఆటో ప్రమాదానికి గురై చోదకుడు మృతి చెందగా.. వాహనంలో ఉన్న ఆరుగురు గాయపడ్డారు. సీతంపేట ఎస్సై వై.అమ్మనరావు, ప్రాంతీయాసుపత్రి పర్యవేక్షకుడు బి.శ్రీనివాసరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం వసుంధర గ్రామానికి చెందిన ఓ కుటుంబం సీతంపేట మన్యం అందాలు తిలకించేందుకు ఆదివారం ఆటోలో వచ్చింది. అన్ని ప్రాంతాలు తిలకించి సాయంత్రం తిరిగి వెళ్తుండగా ఆడలి వ్యూ పాయింట్ మార్గంలో బిడిందిగూడ మలుపు వద్ద ఆటో అదుపు తప్పి రక్షణ గోడను ఢీకొంది. ఆటో నడుపుతున్న ఎం.చంద్రరావు పొట్ట నొక్కుకుపోవడంతో బలమైన గాయమైంది. లోపల ప్రయాణిస్తున్న ఆరుగురు.. ఒకరికొకరు ఢీకొనడం, వాహనం లోపల భాగాలు తగలడం వంటి కారణాలతో గాయపడ్డారు. క్షతగాత్రులను సీతంపేట ప్రాంతీయాసుపత్రికి తీసుకువచ్చారు. ఆసుపత్రికి వచ్చే సరికి డ్రైవర్ చంద్రరావు(39) మృతి చెందాడు. గాయపడిన వసుంధర గ్రామానికి చెందిన బి.సురేష్‌కుమార్, బి.ప్రియ, బి.లాస్య, బి.మౌనిక, బి.రాజేష్, ఎస్.సందీప్(విశాఖ)లకు ప్రథమ చికిత్స అందజేశారు. మెరుగైన వైద్య సేవల నిమిత్తం శ్రీకాకుళం జీజీహెచ్‌కు తరలించారు. రక్షణ గోడ లేకుంటే ఆటో నేరుగా లోయలో పడి పెను ప్రమాదం సంభవించేది.

మృతుడు చంద్రరావు (పాత చిత్రం)

గాయపడిన బాలిక

తలపై గాయంతో..

కుటుంబాన్ని పోషించే వ్యక్తి మృతితో...

మృతిచెందిన చోదకుడు చంద్రరావుది మెళియాపుట్టి మండలం కొసమాల. ఇతనికి భార్య విజయలక్ష్మి, కుమార్తెలు కుష్మిత(పదో తరగతి), హరిణి(ఎనిమిదో తరగతి), కుమారుడు మణికంఠ(ఆరో తరగతి) ఉన్నారు. తన కుటుంబంతో పాటు సోదరుల కుటుంబానికి చంద్రరావు అండగా నిలిచేవాడు. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న ఆయన మృతితో కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు.

మలిచర్ల, సుంకరిపేట పంచాయతీల దత్తత

ఎమ్మెల్యే అదితి గజపతిరాజు

విజయనగరం గ్రామీణం, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న పీ-4 కార్యక్రమంలో భాగంగా విజయనగరం మండలంలోని మలిచర్ల, సుంకరిపేట పంచాయతీలను దత్తత తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే అదితి గజపతిరాజు ఆదివారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తొలి కార్యక్రమంగా ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నామని వివరించారు. ఇందులో భాగంగా ఈ నెల 20న రెండు పంచాయతీల్లోని ప్రజలకు వైద్య నిపుణులతో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. దశలు వారీగా ప్రజల అవసరాలను తెలుసుకొని అభివృద్ధి చేస్తానన్నారు. నగరపాలక సంస్థ, మండలంలోని పంచాయతీల అభివృద్ధిలో ప్రజలంతా భాగస్వాములు కావాలని కోరారు.

ఉద్యానం.. అధ్వానం

పార్కులో అలుముకున్న అంధకారం

పాడైన ఆటపరికరం

విజయనగరంలో పలు చోట్ల వీధి దీపాలు వెలగక పోవడంతో నగర ప్రజలు అంధకారంలో సతమతం అవుతున్నారు. నగరంలో వీధి దీపాల నిర్వహణ బాధ్యతను రూ.1.81 కోట్లకు గుత్తేదారుకు అప్పగించారు. 95 శాతం వీధి దీపాలు వెలిగించాల్సి ఉంది. స్థానిక నెహ్రూ చిల్డ్రన్స్ పార్కును రూ.76 లక్షలతో నిర్మించారు. ఇక్కడ దీపాలు వెలగక పిల్లలు అంధకారంలోనే ఆడుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక్కడి కాలువ నిర్మాణం అసంపూర్ణంగా ఉంది. సెలవులు కావడంతో ఎక్కువ మంది తల్లిదండ్రులు వారి పిల్లలను తీసుకొస్తున్నారు ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని వారు ఆందోళన చెందుతున్నారు. దీనికితోడు కొన్ని ఆటపరికరాలు కూడా మరమ్మతులకు గురైనా స్పందించేవారే కరవయ్యారు. దీపాలు వెలిగేలా చూస్తామని, ఆటపరికరాలకు మరమ్మతులు చేయిస్తామని ఈఈ ప్రసాద్ తెలిపారు.
– న్యూస్‌టుడే, విజయనగరం పట్టణం

అతివేగానికి నిండు ప్రాణం బలి



రెడ్డి వంశీ (పాత చిత్రం)

చీపురుపల్లి, న్యూస్‌టుడే: అతివేగానికి నిండు ప్రాణం బలైంది.. ఓ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచేసింది.. 26 ఏళ్ల ఆశలను ఆవిరి చేసింది.. చీపురుపల్లిలోని శ్రీకాకుళం ప్రధాన రహదారిలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చీపురుపల్లి మేజర్ పంచాయతీ పరిధిలోని రెడ్డిపేటకు చెందిన యువకుడు రెడ్డి వంశీ(26) మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. కర్రల వ్యాపారి రెడ్డి రామారావు రెండో కుమారుడు వంశీ గరివిడి ఎస్‌డీఎస్ కళాశాల ఎదురుగా కారు షెడ్డు నిర్వహిస్తున్నాడు. ఆదివారం మెట్టపల్లిలోని తాతగారి ఇంటికి భోజనానికి వెళ్లి ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమయ్యాడు. లావేరు రోడ్డు మీదుగా మూడు రహదారుల కూడలి వైపు అతి వేగంగా వచ్చి కల్వర్టును ఢీకొట్టాడు. తలకు తీవ్రంగా గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అందొచ్చిన కుమారుడు అందని లోకాలకు వెళ్లిపోవడంతో కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయలేదని ఎస్సై ఎల్.దామోదరరావు తెలిపారు.

చికిత్స పొందుతూ వృద్ధురాలి మృతి

బాడంగి న్యూస్‌టుడే: చలిమంట కాగేందుకు పెట్టిన కుంపటి చీరకు అంటుకుని గాయపడిన వృద్ధురాలు చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన బాడంగి మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. హరిజన పాల్తేరు గ్రామానికి చెందిన గుంట నారాయణమ్మ (80) భర్త గతంలోనే మృతిచెందారు. ఇద్దరు కుమార్తెలకు వివాహం చేశారు. ఆమె ఒక్కరే స్వగ్రామంలో ఉంటున్నారు. ఈనెల 16న సాయంత్రం 7 గంటల సమయంలో చలి తీవ్రత తట్టుకోలేక ఇంట్లో కుంపటి పెట్టారు. ప్రమాదవశాత్తు చీర కొంగుకు నిప్పు అంటుకోవడంతో తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు బాడంగి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం ఆమె మృతి చెందారు. పెద్ద కుమార్తె అలజంగి సలోమని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై తారకేశ్వరరావు తెలిపారు.

బావిలోపడి వృద్ధురాలి దుర్మరణం

పార్వతీపురం పురపాలక, న్యూస్‌టుడే: బావిలోపడి వృద్ధురాలు మృతి చెందిన ఘటన పార్వతీపురం పట్టణంలో చోటుచేసుకుంది. పట్టణ సీఐ బి వెంకటరావు వివరాల మేరకు.. కొత్తవలస నాయుడు వీధికి చెందిన బి.శకుంతలమ్మ (87) ఒంటరిగా జీవిస్తున్నారు. భర్త కొన్నేళ్ల క్రితం చనిపోయారు. ఆదివారం ఆమె వీధిలో నడుచుకుని వెళ్తుండగా ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న బావిలో పడి మృతి చెందారు. కొంత కాలంగా ఆమె మతిస్థిమితం లేకుండా ఉన్నారని స్థానికులు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.

కందులపదంలో మరొకరు..

సాలూరు గ్రామీణం, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ వృద్ధురాలు మృతిచెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. టేకు సన్యాసమ్మ(78) మండలంలోని కందులపదం గ్రామంలో నివాసం ఉంటున్నారు. ఈ నెల 13న గ్రామంలో రోడ్డు దాటుతుండగా, కొట్టుపరువు కొత్తవలస గ్రామస్థుడైన చోడిపల్లి గణేశ్ ద్విచక్రవాహనంపై వెళ్తూ ఢీకొట్టాడు. దీంతో తీవ్రగాయాలైన ఆమెను 108 వాహనంలో మామిడి పల్లి పీహెచ్‌సీకి అక్కడి నుంచి సాలూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు విజయనగరం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. ఆదివారం ఉదయం 9 గంటలకు ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలు మేనల్లుడు లక్ష్మణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

కనులనిండుగా పూత

ఈ ఏడాది మామిడి పూత పండింది. గత కొన్ని రోజులుగా పొగ మంచు కురుస్తుండడంతో మామిడి పూత ప్రారంభమైంది. సీతానగరంలోని ప్రధాన వీధిలో ఓ భవనం ఆవరణలో ఉన్న మామిడి చెట్టంతా పూతతో నిండిపోయి చూపరులకు ఆకట్టుకుంటోంది. పూత అంతా నిలబడి పిందెలుగా మారితే పంట పండినట్లేనని యజమాని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
– న్యూస్‌టుడే, సీతానగరం

చికెన్ ధరలు

రకం	(బ్యాగ్)లైవ్	డ్రెస్డ్	స్కిన్‌లెస్
బ్రాయిలర్	162	294	304

బోర్డు ఉన్నా.. చెత్త వేస్తాం

పాలకొండ నగర పంచాయతీలో పరిశుభ్రత కోసం అధికారులు కూడళ్లలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఇక్కడ చెత్త వేస్తే జరిమానా విధిస్తామంటూ వీటిని ఏర్పాటు చేశారు. పెదకాపు వీధి ప్రాథమిక పాఠశాల, అగ్నిమాపక కేంద్రం తదితర ప్రాంతాల్లో బోర్డులు ఉన్నాయి. కానీ అదే ప్రాంతాల్లో పలువురు చెత్త వేసి, పరిసరాలు పాడు చేస్తున్నారు. వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. సమస్య పరిష్కారానికి పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటామని నగర పంచాయతీ కమిషనర్ రత్నరాజ్ అన్నారు. – న్యూస్‌టుడే, పాలకొండ గ్రామీణం

మూలకు చేరాయి

కురుపాం మండలంలోని పలు సచివాలయాల పరిధిలో దోమల నివారణకు వినియోగించే ఫాగింగ్ యంత్రాలు మరమ్మతులకు గురై మూలకు చేరాయి. దీంతో కొన్ని నెలలుగా గ్రామాల్లో ఫాగింగ్ చేపట్టడం లేదు. దోమల బెడద ఎక్కువై.. రోగాల బారిన పడుతున్నామని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఎంపీడీవో జె.ఉమామహేశ్వరిని 'న్యూస్‌టుడే' వివరణ కోరగా.. త్వరలోనే ఫాగింగ్ యంత్రాలను బాగు చేయించి వినియోగంలోకి తీసుకొస్తామని తెలిపారు. – న్యూస్‌టుడే, కురుపాం గ్రామీణం

పలకలు విరిగి.. మట్టి చేరి

వంతరాం గ్రామ వేగావతి నదిపై 15 ఏళ్ల క్రితం నిర్మించిన వంతెన గోడలకు సపోర్టుగా వేసిన కొన్ని పలకలు విరిగిపోయాయి. దీంతో పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. మరోపక్క వంతెన రహదారికి ఇరువైపులా మట్టి చేరి.. చోదకులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఈ వారధిపైనే రైతులు వివిధ పంట నూర్పులు చేపడుతున్నారు. ఆ సమయంలో వ్యర్థాలు, చెత్త వదిలేస్తున్నారు. పరిశీలించి, తగిన చర్యలు చేపడతామని రోడ్లు, భవనాల శాఖ జేఈ రామ్మోహనరావు అన్నారు. – న్యూస్‌టుడే, బలిజిపేట

రాకపోకలకు తీవ్ర ఇబ్బంది

పాలకొండ-రాజాం ప్రధాన రహదారికి ఇరువైపులా.. మండల కేంద్రంలో పాత సామగ్రి కొనుగోలు చేసే దుకాణాలు ఉన్నాయి. వీరిలో కొందరు యజమానులు తమ దుకాణ వ్యర్థాలను ప్రధాన రోడ్డుపైనే పడేస్తున్నారు. దీంతో వాహనాలు రాకపోకలు సాగించే సమయాల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని స్థానికులు వాపోతున్నారు. ప్రమాదాలు జరగక ముందే అధికారులు స్పందించాలని కోరుతున్నారు. చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో రంగారావు తెలిపారు. – న్యూస్‌టుడే, పాలకొండ గ్రామీణం

శిథిల భవనంతో భయం

గుచ్చిమి ప్రాథమిక పాఠశాల-2 ఆవరణలోని శిథిల భవనాన్ని తొలగించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ప్రస్తుతం అయిదు తరగతులను రెండు భవనాల్లో నిర్వహిస్తున్నారు. వాటి పక్కన ఉన్న శిథిల భవనం సమీపంలో చిన్నారులు ఆటలాడుతుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. భవనాన్ని తొలగించి ప్రమాదాన్ని నివారించాలని కోరుతున్నారు. కూల్చివేతకు అనుమతి కోరుతూ ఉన్నతాధికారులకు నివేదిక పంపించినట్లు ఎంపీడీవో ప్రసాద్ తెలిపారు.
– న్యూస్‌టుడే, సీతానగరం

మేమున్నాం.. మీకు తోడుగా (10 AM TO 1 PM)

పార్వతీపురం	8008566244
పాలకొండ	8008574299
సాలూరు	8008786820
కురుపాం	9849044696

? వంతరాం గ్రామంలో దశాబ్దం క్రితం నిర్మించిన రక్షిత పథకం ఓవర్ హెడ్ ట్యాంకు పనిచేయడం లేదు. - **కొండాపురం వీధి ప్రజలు** ★ ట్యాంకు పరిస్థితి పరిశీలించి, తదుపరి చర్యలు తీసుకుంటాం. - **పవన్‌కుమార్, జేఈ, నీటి సరఫరా విభాగం** – న్యూస్‌టుడే, బలిజిపేట

? పాలకొండ రెల్లి వీధిలో ప్రజా మరుగుదొడ్లు వినియోగంలో లేవు. - **కె.అప్పన్న** ★ నీటి సదుపాయం కల్పించి వినియోగంలోకి తీసుకువస్తాం. - **రత్నరాజ్, కమిషనర్** - న్యూస్‌టుడే, పాలకొండ గ్రామీణం

? భారీ వాహనాలు తిరగడంతో అడ్డపుశీల నుంచి పీఆర్‌ఎన్ వలస మార్గం పాడైంది. పక్కా రోడ్డు వేయాలి. - **రామకృష్ణ, అడ్డపుశీల** ★ పరిశీలించి ప్రతిపాదనలు చేస్తాం. - **చంద్రమౌళి, ఏఈ** – న్యూస్‌టుడే, పార్వతీపురం గ్రామీణం

? చిన్నారాయుడుపేట కూడలి వద్ద నర్సిపురం ప్రధాన పైపులైను లీకుతో తాగునీరు వృథా అవుతోంది. - **అప్పలనాయుడు, స్థానికుడు** ★ వెంటనే లీకులు అరికడతాం.- **పవన్‌కుమార్, ఏఈ** - న్యూస్‌టుడే, సీతానగరం

? మొండెంఖల్లు గ్రామంలో రక్షిత పథకం నుంచి కలుషిత నీరు సరఫరా అవుతోంది. - **రామకృష్ణ, స్థానికుడు** ★ ట్యాంకును శుభ్రం చేయించి నీరు విడుదల చేస్తాం. - **వేణు, ఏఈ** – న్యూస్‌టుడే, కురుపాం గ్రామీణం

పశువుల్ని అడగలేక.. పోషకుల్ని అడ్డుకోలేక

– న్యూస్‌టుడే, పార్వతీపురం పట్టణం, పాలకొండ, సాలూరు

పట్టణ రోడ్లపై మూగజీవాలతో ఇబ్బందులు

పట్టించుకోని యంత్రాంగం

పార్వతీపురంలో ప్రధాన రహదారిపై..

జిల్లాలో పార్వతీపురం, సాలూరు పురపాలక సంఘాలు, పాలకొండ నగర పంచాయతీల్లో సుమారు 250 నుంచి 300 వరకు పశువులు రోడ్లపై తిరుగుతున్నాయి. వాటి సంరక్షణ చూడాల్సిన పెంపకందారులు ఇష్టారీతిలో బయట వదిలేస్తున్నారు. దీంతో పగలు, రాత్రి అన్న తేడా లేకుండా ప్రధాన రహదారులపై కనిపిస్తున్నాయి. ప్రధాన కూడళ్ల వద్ద తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

ప్రస్తుతం సంక్రాంతి పండగ రోజులు కావడంతో రద్దీ పెరిగింది. గత వారంగా వివిధ పనులపై పట్టణాలకు వచ్చేవారు మూడింతలు అయ్యారు. సాధారణ రోజుల్లో జిల్లా కేంద్రానికి వివిధ ప్రాంతాల నుంచి 10 వేల మంది వరకు రాకపోకలు సాగిస్తుంటారు. పండగ నేపథ్యంలో రోజుకి 30 వేల నుంచి 40 వేల మంది వరకు వివిధ పనులపై వచ్చి, వెళ్తున్నారు. వారితోనే రహదారులు నిండిపోగా.. కూడళ్ల వద్ద పశువులు అడ్డంగా ఉండటంతో ట్రాఫిక్ సమస్య ఎదురైంది. రాత్రుల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి.

ఇలా చేయాల్సి ఉన్నా..

రోడ్లపై సంచరించే పశువుల గురించి ఇటు పురపాలక సంఘం, అటు పోలీసు శాఖ దృష్టి సారించాల్సి ఉంది. పెంపకందారులకు నోటీసులు ఇచ్చి వినకపోతే.. చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఇరు శాఖలు తమకెందుకులే అన్న చందంగా వ్యవహరించడంతో పట్టణాల్లో పశువుల నియంత్రణ జరగడం లేదు. నిత్యం రోడ్లపైనే సంచరించడం, వ్యర్థాలను తిని అక్కడే పడక, నిద్రతో పరిసరాలు సైతం పాడైపోతున్నాయి. పశువుల పెంపకం దారులు నోటీసులకు స్పందించకపోతే.. బందెర దొడ్డికి తరలించాలి. అప్పటికీ పెంపకందారులు రాకపోతే నిబంధనల ప్రకారం ఆ పశువులను విక్రయించే అధికారం పురపాలిక అధికారులకు ఉంది. కానీ అవేవీ అమలు చేస్తున్న దాఖలాలు లేవు.

సమస్య ఎక్కడంటే..

జిల్లా కేంద్రంలోని నాలుగు రోడ్ల కూడలి, మేదర వీధి, పాత బస్టాండు, రాయగడ రోడ్డు, బైపాసు, ప్రభుత్వ జూనియర్ కళాశాల రోడ్డు కూడళ్ల వద్ద సమస్య ఎక్కువగా ఉంది. అలాగే సాలూరు, పాలకొండ ప్రాంతాల్లో ఆర్టీసీ కాంప్లెక్సు, మార్కెట్, బోస్ సెంటర్ తదితర చోట్ల పశువులు తిరుగుతున్నాయి.

చర్యలు తీసుకుంటాం

పురపాలక సంఘాల్లో సంచరిస్తున్న పశువులకు సంబంధించి పెంపకందారులకు నోటీసులు జారీ చేశాం. మరోమారు చెప్పి చూస్తాం. వినకపోతే బందెర దొడ్డికి తరలిస్తాం. అయినా స్పందించని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
– రత్నరాజు, పకీరురాజు, కమిషనరు, శానిటరీ ఇన్‌స్పెక్టరు

బత్తిలిలో కళాశాల విద్య ఏర్పాటు చేయరూ

జడ్పీ పాఠశాల వజ్రోత్సవ వేళ పూర్వ విద్యార్థుల వినతి

కార్యక్రమంలో మాట్లాడుతున్న కలెక్టర్ ప్రభాకరరెడ్డి

భామిని, న్యూస్‌టుడే: బత్తిలి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ప్రారంభించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హెచ్‌ఎం సన్యాసిరావు ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన వజ్రోత్సవ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ ప్రభాకరరెడ్డికి పూర్వ విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆవరణలో మొక్కలు నాటారు. 1950లో స్థాపించిన ఈ పాఠశాలలో చదువుకున్న చాలా మంది ఉన్నత స్థానాలకు చేరుకోవడం ఆనందంగా ఉందని పూర్వ విద్యార్థి, విశ్రాంత హెచ్‌ఎం శాసనపురి రాధాకృష్ణ అన్నారు. 75 ఏళ్ల క్రితం ఆయనతో కలిసి చదివిన వారిని వేదికపైకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా పలువురు పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ.. బత్తిలిలో జూనియర్, డిగ్రీ, ఐటీఐ కళాశాలలు లేకపోవడంతో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని కలెక్టర్‌కు విన్నవించారు. తనవంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. కళాశాలల ఏర్పాటుకు గొడబ చిన్నయ్య కుమారుడు మేరీ ప్రసాద్ 0.50 సెంట్ల స్థలాన్ని ఇస్తానని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో బత్తిలి సర్పంచి టింగ శాంతికుమారి, ఏఎంసీ ఛైర్మన్ సిర్ల భవాని, ఎంపీటీసీ టింగ అన్నాజీరావు, మీసాల ప్రఫుల్ల కుమార్, సిర్ల అశోక్ తదితరులు పాల్గొన్నారు.

తెలుగుజాతి ఆత్మగౌరవం ఎన్టీఆర్

కురుపాంలో నినాదాలు చేస్తున్న ప్రభుత్వ విప్ జగదీశ్వరి, నాయకులు

తెలుగు ప్రజల గుండెచప్పుడు నందమూరి తారక రామారావు అని ప్రభుత్వ విప్ టి.జగదీశ్వరి అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆదివారం కురుపాం, గుమ్మలక్ష్మీపురం మండలాల్లో విగ్రహాలకు నాయకులతో కలిసి నివాళులర్పించారు. అనంతరం కురుపాంలో అన్న క్యాంటీన్ పనులను పరిశీలించారు. రాష్ట్ర ట్రైకార్ బోర్డు డైరెక్టర్ లావణ్య, కొండయ్య, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ★ పాలకొండ పట్టణంలోని కోటదుర్గమ్మ ఆలయం కూడలి వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ ఎల్లప్పుడూ నిలిచి ఉంటారని కొనియాడారు. నాయకుల మధ్య విభేదాలు ఉంటే పరిష్కరించుకుందామన్నారు. సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. అరకు పార్లమెంటు అధ్యక్షురాలు తేజోవతి, నియోజకవర్గ ఇన్‌ఛార్జి పడాల భూదేవి, అధికార ప్రతినిధి గంటా సంతోష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. వీరఘట్టం లోని తెట్టంగిలో జరిగిన కార్యక్రమంలోనూ ఎమ్మెల్యే పాల్గొన్నారు. ★ జియ్యమ్మవలస మండలం చినబుడ్డిడిలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ డొంకాడ రామకృష్ణ, తెదేపా అరకు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి దత్తి లక్ష్మణరావు, పార్వతీపురం పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద తెదేపా సీనియర్ నాయకుడు జి.వెంకటనాయుడు, పార్వతీపురం మండలం నర్సిపురంలో వ్యవసాయ మార్కెట్ యార్డు ఛైర్‌పర్సన్ గొట్టాపు గౌరి, కృష్ణపల్లిలో మాజీ ఎమ్మెల్యే బి.చిరంజీవులు, బలిజిపేటలో తెదేపా మండల అధ్యక్షుడు పెంకి వేణుగోపాలనాయుడు, అరకు పార్లమెంట్ బీసీ సెల్ అధ్యక్షుడు బి.రామ్మోహనరావు, సీతంపేటలో తెదేపా మండలాధ్యక్షుడు ఎస్.తోటముఖలింగం, మక్కువలో మండలాధ్యక్షుడు గుళ్ల వేణుగోపాలనాయుడు, సీతానగరం మండలం కాశాపేట, లచ్చయ్యపేట, కొమరాడలో నాయకుల ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు. ★ జిల్లా ఆసుపత్రిలోని 230 మంది రోగులకు నాయకులు జి.వెంకటనాయుడు, బి.సీతారాం, ఎం.వెంకటేష్, గౌరునాయుడు తదితరులు పళ్లు, రొట్టెలు అందించారు. * పాచిపెంట ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద తెదేపా మండలాధ్యక్షుడు జి.యుగంధర్, చావడి కూడలిలో మాజీ ఎంపీపీ ప్రసాద్‌బాబుల ఆధ్వర్యంలో పేదలకు చీరలు, రగ్గులు, దుప్పట్లు అందించారు.
– న్యూస్‌టుడే, పార్వతీపురం, సాలూరు, పాలకొండ, కురుపాం బృందాలు

పాలకొండలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ

పాచిపెంటలో మహిళలకు చీరలు అందించిన నాయకులు

బలిజిపేటలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద నాయకులు

తెరపై ఈనాడు

★ శ్రీ సినిమా(ఎస్‌వీబీ): **ది రాజాసాబ్, భర్త మహాశయులకు విజ్ఞప్తి** ★ టీబీఆర్: **మన శంకర వరప్రసాద్, నారీ నారీ నడుమ మురారి**

కూరగాయల ధరలు

పార్వతీపురం రైతు బజారు: ఆదివారం సాయంత్రానికి కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి. (కిలో.. రూపాయిల్లో) టమాటా: 30, వంకాయలు: 27, బెండ: 38, బీర: 44, దొండ: 40, చిక్కుడు: 30, పచ్చిమిర్చి: 54, కాకర: 34, క్యారెట్: 57, బీట్‌రూట్: 46, ఉల్లి: 25, బంగాళాదుంపలు: 22, అల్లం: 78, వెల్లుల్లి: 78, క్యాప్సికమ్: 82, అరటికాయ: 5, ఆనపకాయ: 15
– న్యూస్‌టుడే, పార్వతీపురం పట్టణం

నేడు పీజీఆర్‌ఎస్

సీతంపేట, న్యూస్‌టుడే: సీతంపేట ఐటీడీఏ కార్యాలయంలో నేడు(సోమవారం) ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కార్యాలయం సిబ్బంది తెలిపారు. ఐటీడీఏ పరిధిలో ఉన్న గిరిజనులు తమ వ్యక్తిగత, గ్రామ సమస్యలపై వినతులు అందజేయొచ్చని చెప్పారు.

పూర్వ విద్యార్థుల సందడి

పార్వతీపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1998-99లో పదో తరగతి చదివిన విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నిర్వహించారు. పార్వతీపురం విశ్రాంత ఉద్యోగుల సంఘ కార్యాలయంలో నాటి మిత్రులు కలిసి ముచ్చట్లు చెప్పుకున్నారు. యుగంధర్, గౌరీ, శంకర్, గణేష్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. పాఠశాల అభివృద్ధి, పేద విద్యార్థుల చదువుకు సహాయం అందించాలని ఈ సందర్భంగా నిర్ణయం తీసుకున్నారు. – న్యూస్‌టుడే, పార్వతీపురం పట్టణం, గ్రామీణం

ప్రయాణికుల పడిగాపులు

పాలకొండ ఆర్టీసీ కాంప్లెక్స్‌లో రద్దీ

పాలకొండ, న్యూస్‌టుడే: సంక్రాంతికి దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారంతా ఆదివారం తిరుగు ప్రయాణం అయ్యారు. విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం వెళ్లేందుకు సరిపడా బస్సులు లేక ఆర్టీసీ కాంప్లెక్స్‌లో గంటల తరబడి పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఎదురైంది. తప్పక కొందరు కిక్కిరిసి ఉన్న ప్రైవేటు వాహనాల్లోనే ప్రయాణించారు.

సాగునీరు ప్రవహించేదెలా..?

పాలకొండ గెడ్డలో గుర్రపుడెక్క అధికంగా పేరుకుపోయి నీరు ప్రవహించని పరిస్థితి ఏర్పడింది. ఇది పోతుల గెడ్డ ద్వారా నాగావళిలో కలిసే విధంగా గత ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కానీ ఏళ్లుగా పూడిక తీయక.. ప్రవాహానికి అడ్డంకిగా మారింది. దీంతో లోతట్టు ప్రాంతంలో ఉన్న వీధులు, పంట పొలాలు ముంపునకు గురవుతున్నాయని, గత ఏడాది పంట నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చర్యలు తీసుకుంటామని నగర పంచాయతీ ఏఈ దేవీవర ప్రసాద్ తెలిపారు. – న్యూస్‌టుడే, పాలకొండ గ్రామీణం

మాజీ కౌన్సిలర్ మృతి

సాలూరు, న్యూస్‌టుడే: పుర మాజీ కౌన్సిలర్ ఎర్ర దాలినాయుడు(70) అనారోగ్య కారణంగా ఆదివారం తన నివాసంలో మరణించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 17వ వార్డుకు ప్రాతినిధ్యం వహించారు. ఆయన మృతి పట్ల మాజీ ఉపముఖ్యమంత్రి రాజన్నదొర, వైకాపా నేతలు, మాజీ ఎమ్మెల్యే ఆర్‌పీ భంజ్‌దేవ్ సంతాపం తెలిపారు.

నలుగురి అరెస్టు

సీతానగరం, న్యూస్‌టుడే: కోట సీతారాంపురంలో ఆదివారం నిర్వహించిన జూద శిబిరంపై దాడి చేసి నలుగురిని అరెస్టు చేసినట్లు ఎస్సై హేమలత తెలిపారు. రూ.7,160 నగదును స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

అధికార లాంఛనాలతో అంత్యక్రియలు

సెల్యూట్ చేస్తున్న వీరఘట్టం, జీఎల్‌పురం పోలీసులు

వీరఘట్టం, గుమ్మలక్ష్మీపురం, న్యూస్‌టుడే: ద్విచక్రవాహనం అదుపు తప్పడంతో తీవ్రంగా గాయపడి, మృతిచెందిన వీరఘట్టం కానిస్టేబుల్ పి.రవి అంత్యక్రియలు అధికార లాంఛనాలతో ఆదివారం నిర్వహించారు. ఆయన స్వగ్రామం గుమ్మలక్ష్మీపురం మండలంలోని కితలంబలో భార్య లలిత, కుటుంబ సభ్యులను వీరఘట్టం, గుమ్మలక్ష్మీపురం ఎస్సైలు ఎస్.షణ్ముఖరావు, శివప్రసాద్ తదితరులు ఓదార్చారు. పోలీసు సిబ్బంది ఉన్నారు.

మలుపులో ప్రమాదం

మండలంలోని పాపంపేట, వండువ కూడళ్ల మధ్య సీఎస్‌పీ రహదారి పక్కన మలుపు సమీపంలో ఏర్పాటు చేసిన హారన్ సూచిక బోర్డు వంగిపోయింది. దీంతో అటు ప్రయాణిస్తున్న వాహన చోదకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మలుపు ఉన్న నేపథ్యంలో ప్రమాదాలు చోటుచేసుకోక ముందే సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఎంపీడీవో బి.వెంకటరమణ మాట్లాడుతూ.. ఈ విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. – న్యూస్‌టుడే, వీరఘట్టం

ఏప్రిల్‌లో అందుబాటులోకి..

పాలకొండ: భవనం శిథిలం కావడంతో తీవ్ర అవస్థలు పడిన అగ్నిమాపకశాఖ సిబ్బందికి ఎట్టకేలకు ఇబ్బందులు తొలగనున్నాయి. ప్రస్తుత కార్యాలయం వెనుక స్థలంలో రూ.1.35 కోట్ల వ్యయంతో నూతన భవన నిర్మాణం జరుగుతోంది. మరో మూడు నెలల్లో అందుబాటులోకి రానుంది. రేకుల షెడ్డులో కార్యాలయం కొనసాగుతోందని, సమస్యను గుర్తించి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని అగ్నిమాపక శాఖాధికారి జామి సర్వేశ్వరరావు తెలిపారు.

తీరిన చింత.. వైద్యులే అంతా

పాలకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆధునిక వైద్యం

ఆసుపత్రిలో స్కానింగ్ విభాగం

– న్యూస్‌టుడే, పాలకొండ

పాలకొండ ప్రజల ఇక్కట్లు ఎట్టకేలకు తీరాయి. ప్రాంతీయాసుపత్రిలో ఆధునిక వైద్యం, నిపుణులు అందుబాటులోకి వచ్చారు. ఏడు మండలాల ప్రజలకు అండగా ఉన్న పెద్దాసుపత్రిలో సేవలు మెరుగుపడ్డాయి. ప్రస్తుతం 8 ప్రత్యేక విభాగాలకు చెందిన వైద్య నిపుణులు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు రోగులకు సేవలు అందిస్తున్నారు.

అందుబాటులో ఉన్న సేవలు

★ **టిఫా స్కానింగ్:** గర్భిణులకు ఎంతో అవసరమైన, బిడ్డ ఎదుగుదలను తెలిపే టిఫా స్కానింగ్ అందుబాటులో ఉంది. రేడియాలజిస్ట్ దినేష్ 6 రోజులపాటు సేవలను అందిస్తున్నారు. సాధారణ స్కానింగ్ సేవలూ అందుతున్నాయి.

★ **ఆర్థోపెడిక్:** ఎముకలకు సంబంధించి వైద్య నిపుణురాలు యశస్విని వైద్య సేవలతోపాటు శస్త్రచికిత్సలు చేస్తున్నారు.

★ **జనరల్ సర్జన్:** గతంలో ఈ పోస్టు ఖాళీగా ఉండేది. ఇటీవలే నిపుణురాలు భాగ్యశ్రీ విధుల్లో చేరారు. దీంతో సేవలు అందుబాటులోకి వచ్చాయి. సాధారణ శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి.

★ **జనరల్ మెడిసిన్:** ఈ పోస్టు సైతం ఖాళీగా ఉండేది. తాజాగా వైద్యురాలు రాజేశ్వరి విధుల్లో చేరి సేవలు అందిస్తున్నారు.

★ **ఈఎన్‌టీ:** చెవి, ముక్కు, గొంతుకి సంబంధించిన నిపుణుడు రాజేశ్వరరావు అందుబాటులో ఉన్నారు.

★ **ఆప్తమాలజీ:** నేత్ర సంబంధ, శస్త్రచికిత్సలు చేసేందుకు భరణిశ్రీ ఉన్నారు.

★ **గైనకాలజీ:** స్త్రీ సంబంధ వ్యాధులు, ప్రసవాలు చేసేందుకు ఇద్దరు గైనకాలజిస్టులు అందుబాటులో ఉన్నారు. రౌతు భారతి, వాగ్దేవి ఈ సేవలు అందిస్తున్నారు. దీంతోపాటు కీలకమైన మత్తు వైద్య నిపుణులు సైతం ప్రాంతీయాసుపత్రిలో అందుబాటులో ఉన్నారు. యామిని, హేమసుందర్ ప్రజలకు సేవలు అందిస్తున్నారు.

రోగులకు మెరుగైన చికిత్స

ఆసుపత్రికి వస్తున్న రోగులకు మెరుగైన సేవలు అందిస్తున్నాం. అన్ని విభాగాలకు సంబంధించి వైద్యులు అందుబాటులో ఉన్నారు. ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలి. – **కడియం చిరంజీవి, మెడికల్ సూపరింటెండెంటు**

12న దేశవ్యాప్త సమ్మె

కలెక్టరేట్ ప్రాంగణం, న్యూస్‌టుడే: కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన లేబర్ కోడ్‌లను రద్దు చేసి.. పాత విధానంలో 29 చట్టాలను అమలు చేయాలని సిటు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డి.రమణారావు, వై.మన్మథరావు డిమాండు చేశారు. ఆదివారం స్థానిక సుందరయ్య భవనంలో సమావేశమై మాట్లాడారు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కోసం ప్రశ్నించే హక్కు కార్మికులు కోల్పోతున్నారని వాపోయారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వచ్చే నెల 12న దేశవ్యాప్త సమ్మెను చేపట్టనున్నట్లు తెలిపారు. బీవీ రమణ, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

సమావేశంలో సిటు నాయకులు

అనుమతి లేకుండా అమ్మితే చర్యలు

అవగాహన కల్పిస్తున్న ఎక్సైజ్ సీఐ

కురుపాం గ్రామీణం, గుమ్మలక్ష్మీపురం, న్యూస్‌టుడే: ప్రభుత్వ లైసెన్సు లేకుండా మత్తు కలిగించే పదార్థాలను అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ సీఐ పి.శ్రీనివాసరావు అన్నారు. గుమ్మలక్ష్మీపురం మండలంలోని వనకాబడిలో జీలుగుకల్లు తాగి నలుగురు అనారోగ్యానికి గురైన ఘటనపై ఆదివారం గ్రామంలో విచారణ చేపట్టారు. జీలుగుకల్లు నుంచి శాంపిల్స్ సేకరించి విశాఖపట్నం ల్యాబ్‌కు పంపించారు. మిగతా కల్లును ధ్వంసం చేశామన్నారు. జీలుగుకల్లు ప్రకృతిలో సహజంగా చెట్టు నుంచి లభించేదే అయినప్పటికీ.. తాటి, ఈత కల్లులా విక్రయించడానికి ఎటువంటి చట్టబద్ధమైన అనుమతులు లేవని హెచ్చరించారు. టాస్క్‌ఫోర్స్ ఎస్సై ఆర్.చంద్రకాంత్, ఎక్సైజ్ ఎస్సై రాజశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు. ★ జీలుగుకల్లుతో అనారోగ్యానికి గురై.. కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న బాధితులను ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పరామర్శించారు.

అధ్వానం.. కాలువంతా వ్యర్థాలమయం

పట్టణంలోని పలు వీధుల్లో కాలువలు పూడికతో నిండి అధ్వానంగా దర్శనమిస్తున్నాయి. దీంతో దోమలు, దుర్వాసన వ్యాపించి తీవ్ర అవస్థలు పడాల్సి వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంకమ్మ పేట, ప్రధాన రహదారి, దేవరపేట, కస్పా, రావాడ, కాపు వీధుల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. పారిశుద్ధ్య పనులు పూర్తిస్థాయిలో జరగడం లేదని ఆరోపిస్తున్నారు. పూర్తిస్థాయిలో శుభ్రం చేయిస్తామని నగర పంచాయతీ కమిషనర్ రత్నరాజ్ తెలిపారు. – న్యూస్‌టుడే, పాలకొండ గ్రామీణం

ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగించొద్దు

పార్వతీపురం పురపాలక, న్యూస్‌టుడే: పట్టణ ప్రధాన రహదారిలో చిరు వ్యాపారులు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించకుండా వ్యాపారాలు చేసుకోవాలని పట్టణ సీఐ బి.వెంకటరావు సూచించారు. ఆదివారం సిబ్బందితో కలిసి ట్రాఫిక్ పరిస్థితిపై సమీక్షించారు. ప్రధాన రహదారిలో కాలువలను కప్పి.. వ్యాపారాలు చేస్తున్న దుకాణదారులకు సూచనలు చేశారు. తోపుడు బళ్ల వ్యాపారులు తమకు కేటాయించిన స్థలాలనే ఉపయోగించుకోవాలని చెప్పారు. ట్రాఫిక్ ఎస్సై, సిబ్బంది పాల్గొన్నారు.

ధర్మమార్గం గొప్పది

పాలకొండ గ్రామీణం, న్యూస్‌టుడే: ధర్మమార్గం గొప్పదని ఆధ్యాత్మిక వక్తలు కె.రామ్మోహన్‌రావు, ఎన్‌వీ రమణ పేర్కొన్నారు. పాలకొండ పట్టణంలోని నాగవంశం వీధి రామమందిర ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మాట్లాడారు. డి.యోగేశ్వరరావు, జల్లు నారాయణరావు, టి.శంకరరావు తదితరులు పాల్గొన్నారు.

నేడు విద్యుత్తు సరఫరాకు అంతరాయం

పాలకొండ గ్రామీణం, న్యూస్‌టుడే: పాలకొండ 11కేవీ, నవగాం విద్యుత్తు ఉపకేంద్ర ఫీడర్ నిర్వహణ పనుల్లో భాగంగా సోమవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఆ శాఖ ఈఈ కె.విష్ణుమూర్తి తెలిపారు. నవగాం, అట్టలి, బెజ్జి, వాటపాగు, జంపరకోట, మంగళాపురం, ఎం.సింగుపురం, మల్లివీడు, అరదలి తదితర గ్రామాలకు విద్యుత్తు సరఫరా ఉండదని పేర్కొన్నారు.

(c) eenadu

జనతరంగిణి

మారేడుమిల్లి జలతరంగిణి జలపాతం వద్ద సందర్శకుల సందడి

మారేడుమిల్లి, న్యూస్‌టుడే

సంక్రాంతి సెలవుల నేపథ్యంలో మారేడుమిల్లిలోని పర్యాటక ప్రదేశాలు కిటకిటలాడుతున్నాయి. ఆదివారం కుటుంబ సమేతంగా ప్రత్యేక వాహనాల్లో తరలివచ్చి సందడి చేశారు. అటవీ ప్రాంతాల్లో వంటలు చేసుకుంటూ కార్తిక వన భోజనాలను తలపించారు. జలతరంగిణి, అమృతధార జలపాతాల వద్ద సందడి చేశారు. గుడిస కొండపై ట్రావెల్స్ వాహనాలు బారులుదీరాయి. మొత్తంగా రిసార్టులకు గిరాకీ ఏర్పడింది.

చెప్పిందే ధర.. ఇచ్చిందే సీటు

అమలాపురం గ్రామీణం/ కలెక్టరేట్, న్యూస్‌టుడే: అధికారులు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా.. ప్రైవేటు ట్రావెల్స్ యజమానుల తీరు మాత్రం మారలేదు. సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకుని అధిక ఛార్జీలతో దోపిడీకి తెరదీశారు. ఒక్కో ట్రావెల్స్ యాజమాన్యం ఒకలా ధరలు వసూలు చేస్తోంది. సాధారణ రోజుల్లో ఉన్న టికెట్ ధరలు పండగ ముందు, తర్వాత మాత్రం అమాంతంగా పెరిగిపోతున్నాయి. మూడు నుంచి నాలుగు రెట్లు అదనంగా వసూలు చేస్తున్నారని ప్రయాణికులు వాపోతున్నారు. శని, ఆదివారాల్లో అమలాపురం నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు ఒక్కో టిక్కెట్ రూ.3వేల నుంచి రూ.3500 వరకు వసూలు చేశారని సమాచారం.

ఇంకా వెలుగుచూస్తున్నాయ్..!

అల్లూరి, పోలవరం జిల్లాల్లో నాలుగు కుష్ఠు వ్యాధి కేసులు

చింతూరు, న్యూస్‌టుడే

2027 నాటికి దేశాన్ని కుష్ఠువ్యాధి రహిత ప్రాంతంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యానికి భిన్నంగా ఫలితాలు వెలువడుతున్నాయి. ఏటా వ్యాధిగ్రస్థులను గుర్తించేందుకు ప్రభుత్వం చేపడుతున్న సర్వేలో కొత్త కేసులు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఎన్ఎల్ఈపీ (జాతీయ కుష్ఠు వ్యాధి నిర్మూలన కార్యక్రమం)లో భాగంగా గతేడాది డిసెంబరు చివరి వరకు అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో నిర్వహించిన సర్వేలో మొత్తం నాలుగు కొత్త కేసులు నమోదయ్యాయి. మన్యంలో కేసులు వెలుగుచూడటం ఆందోళన కలిగిస్తోంది. చర్మసంబంధ రుగ్మతలపై అవగాహన తక్కువగా ఉన్న ఏజెన్సీపై ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంది.

మైకో బ్యాక్టీరియం లెప్రె అనే సూక్ష్మ క్రిమి ద్వారా కుష్ఠు సోకుతుంది. రోగి కళ్లు, ముక్కు, గొంతు నుంచి వచ్చే ద్రవాల ద్వారా ఈ అంటువ్యాధి ఇతరులకు వ్యాప్తి చెందుతుంది. మానవ శరీరంలో లక్షణాలు బహిర్గతం కావటానికి ఏళ్లు పడుతుండటంతో సకాలంలో గుర్తించలేకపోతున్నారు. వ్యాధి లక్షణాలపై అవగాహన లేకపోవటమూ మరో సమస్య. ఈ నేపథ్యంలో ఎన్ఎల్ఈపీ కార్యక్రమంలో భాగంగా ఏటా వైద్య, ఆరోగ్య సిబ్బందే ఇంటింటికీ తిరిగి సర్వే నిర్వహిస్తున్నారు. ప్రాథమిక పరీక్షలు నిర్వహిస్తున్నారు. రక్త నమూ

ఇంటింటి సర్వే

నాల్లో అనుమానితులను గుర్తించి తదుపరి పరీక్షలకు రిఫర్ చేస్తున్నారు. అన్ని ప్రభుత్వ ప్రాథమిక, ఏరియా, జిల్లా ఆసుపత్రుల్లో మందులు అందిస్తున్నారు.

లక్షణాలు ఇవీ..

చర్మంపై పాలిపోయిన, ఎర్రగా మచ్చలు ఏర్పడతాయి. క్రమేణా నరాలు మందంగా మారడం, వేలు, ముక్కు, చెవి వంటి అవయవాలను క్షీణిస్తుండటం లక్షణాలు.

రెండు జిల్లాల్లో సర్వే ఇలా..

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు	62
జనాభా	10,94,255
సర్వే చేసిన జనాభా	10,31,393
అనుమానితుల సంఖ్య	3,733
నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నవారు	3,153
వ్యాధి నిర్ధారణ అయినవారు	04
పెండింగ్ కేసులు	580

కేసులు ఎక్కడెక్కడ (పీహెచ్‌సీల వారీగా)

- గంగవరం: 02
- పాతుకుంపేట: 01
- లబ్బూరు: 01

చికిత్స ఇలా...

మల్టీ డ్రగ్ థెరపీ(ఎండీటీ) ద్వారా చికిత్స అందిస్తారు. రిఫాంపిసిన్, డాప్సోన్, కోఫాజిమైన్ వంటి మందులు దీని నివారణకు వినియోగిస్తారు. ఆరు నుంచి 12 నెలల పాటు చికిత్స నిర్వహిస్తే సుమారు 95 శాతం తగ్గుముఖం పడుతుంది. బీసీజీ టీకాలు వేయించుకోవడం, పౌష్టికాహారం తీసుకోవటం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించటం తదితరాల ద్వారా నియంత్రించవచ్చు.

ఎన్టీఆర్‌తోనే తెలుగు వారికి ప్రపంచ స్థాయి గుర్తింపు: ఎమ్మెల్యే

చిత్రపటానికి నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే శిరీషాదేవి

రాజవొమ్మంగి, న్యూస్‌టుడే: తెలుగు వారికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకే దక్కుతుందని ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి అన్నారు. రాజవొమ్మంగిలో ఆదివారం ఏపీఐఐసీ డైరెక్టర్ జి.పెద్దిరాజు అధ్యక్షతన తెదేపా వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు వర్ధంతి నిర్వహించారు. ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళి అర్పించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ పేదల అభ్యున్నతికి చేసిన సేవలు, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరించారు. విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ద్వారా ఉత్తమ కార్యకర్తగా అవార్డు అందుకున్న ఎ.చిన్నారావుకు ప్రశంసా పత్రం అందజేశారు. స్థానిక పీహెచ్‌సీలో రోగులకు రొట్టె, పండ్లు పంపిణీ చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న పార్టీ సీనియర్ నాయకుడు జె.అప్పారావును పరామర్శించారు. ఏఎంసీ ఛైర్మన్ ఎల్.లక్ష్మణరావు, సొసైటీ ఛైర్మన్ ఎం.కేశవ్, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు ఎం.సావిత్రి, జనసేన మండల శాఖ అధ్యక్షుడు బి.త్రిమూర్తులు, కూటమి నాయకులు శివరామచంద్రరాజు, గంగాధర్, మధు, మోహన్ పాల్గొన్నారు.

కష్టకాలంలో అండగా..

నేటినుంచి పశు వైద్య శిబిరాలు

చింతూరు, వై.రామవరం న్యూస్‌టుడే

పశు సంపదను వృద్ధి చేయటంతోపాటు విపత్కాలంలో రైతులకు అండగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం పశువుల బీమా పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా జిల్లాలో సోమవారం నుంచి పశు వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నారు. మూగజీవాలను పరీక్షించి, ఆరోగ్యంతో ఉన్నవాటికి బీమా చేయించుకునే అవకాశాన్ని కల్పిస్తారు. శిబిరాల్లో భాగంగా అనారోగ్య సమస్యలున్న వాటికి చికిత్స అందిస్తారు. ఈ నెల 31 వరకు ఉచిత పశు వైద్య శిబిరాల్లో బీమా నమోదు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

జిల్లాలో ఇలా..

పశు వైద్యశాలలు	22
గ్రామీణ పశు వైద్యశాలలు	10
రైతు సేవా కేంద్రాలు	164

ఇదీ పథకం లక్ష్యం..

పశువులు అకస్మాత్తుగా చనిపోతే పాడి సంపదతో పాటు వ్యవసాయ అవసరాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అంతకంటే ముఖ్యంగా మూగజీవాల పోషకులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఒక్కో మేలు రకం గేదెలు కొనుగోలు చేయాలంటే రూ.వేలల్లో ఖర్చవుతోంది. ప్రకృతి విపత్తులు, అనారోగ్య సమస్యలు, ఇతర ప్రమాదాల కారణంగా అకస్మాత్తుగా పశువులు చనిపోతే రైతులు మళ్లీ కొనేందుకు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు, పందులకు ప్రత్యేకంగా బీమా పథకం వర్తింపజేస్తున్నారు.

ప్రీమియం చెల్లింపు...

పశువుల బీమా ఖర్చులో 85 శాతం ప్రభుత్వమే భరిస్తుంది. రైతు వాటా కింద 15 శాతాన్ని చెల్లించాల్సి ఉంది. గొర్రెలు, మేకలకు మూడేళ్ల బీమా వర్తింపు కాలంగా నిర్ణయించారు. గరిష్ఠంగా పది ఆవులు, గేదెలకు, 100 గొర్రెలకు, 50 పందులకు బీమా వర్తిస్తుంది. ఆవులు, గేదెలకు ఏడాది కాల పరిమితి ఉంటుంది.

రైతులు చెల్లించేది ఎంత?

మేలు రకం పశువుకు రూ.288, దేశవాళీ పశువుకు రూ.144, గొర్రె, మేకకు రూ.27 రైతు వాటా కింద చెల్లించాలి.

ఉచిత టీకాలు

ఈ నెలాఖరు వరకు నిర్వహించనున్న పశువైద్య శిబిరాల్లో గొర్రెలు, మేకలు, దూడలకు నట్టల నివారణ మందులు అందిస్తారు. ఎదకురాని, సూడి నిలవని పశువులకు అవసరమైన పరీక్షలు చేస్తారు. గొర్రెలు, మేకలకు ఉచితంగా బొబ్బవ్యాధి నిరోధక టీకాలు వేస్తారు.

చదువే భవితకు పట్టుగొమ్మ..!

మారేడుమిల్లి, న్యూస్‌టుడే

కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 'ఏకలవ్య' మోడల్ గురుకుల పాఠశాలల గోడలపై, గిరిజన విద్యకు ఉన్న ప్రాధాన్యం వివరిస్తూ గీసిన చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. మారేడుమిల్లిలోని 'ఏకలవ్య' మోడల్ గురుకుల పాఠశాల గోడలపై చిత్రీకరించిన గిరిబాలల బొమ్మలు ఆలోచింపజేసేలా ఉన్నాయి. బాలిక పుస్తకాలను పట్టుకుని చదువుకుంటున్న బొమ్మ ఓ వైపు, చెట్టు కొమ్మలపై కూర్చుని పుస్తకాలు చదువుకుంటున్న గిరిజన బాలుడి చిత్రం మరో వైపు ఉన్నాయి. రాజమహేంద్రవరం నుంచి భద్రాచలం వెళ్లే ప్రధాన రహదారిలో ఉన్న ఈ స్కూల్ భవనం గోడలపై భారీ పరిమాణంలో కనిపిస్తున్న ఈ చిత్రాలు చూసి పర్యాటకులు సైతం ఆగుతూ స్వీయచిత్రాలు దిగుతున్నారు. గతంలో కలెక్టర్లుగా పనిచేసిన అధికారులు సైతం వీటి ఎదుట సెల్ఫీలు దిగి ముచ్చటపడ్డారు.

22న లక్ష్మీపురంలో ధర్నా

రాజవొమ్మంగి, న్యూస్‌టుడే: కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం రమణయ్యపేట నుంచి జడ్డంగిఅన్నవరం వరకు ఉన్న రహదారి శిథిలావస్థకు చేరి అధ్వానంగా తయారైంది. ఈ నేపథ్యంలో నూతన రోడ్డు పనుల సాధనకు రహదారి సాధన కమిటీ ఆధ్వర్యంలో రాజకీయాలకు అతీతంగా నిరవధిక ధర్నా చేయనున్నట్లు సర్పంచుల సమాఖ్య అధ్యక్షుడు ఆదివారం కె.మురళీకృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 22న ఏలేశ్వరం మండలం లక్ష్మీపురం వద్ద నిర్వహించే ఆందోళనలో అడ్డతీగల, వైరామవరం, రాజవొమ్మంగి మండలాలకు చెందిన ఆదివాసీ, గిరిజన, వర్తక, వ్యాపార రంగాల వారందరూ పాల్గొనాలని కోరారు.

ప్రత్యేక రైళ్ల సేవలు పొడిగింపు

వి.ఎల్.పురం: ప్రత్యేక రైళ్లను పొడిగించారు. ✦ సంత్రాగచ్చి-యలహంక(02863)ను 4 సర్వీసులుగా ప్రతి గురువారం ఈ నెల 22 నుంచి వచ్చే నెల 26 వరకు తిరుగుతుంది. ✦ యలహంక- సంత్రాగచ్చి(02864) 4 సర్వీసులుగా ఈ నెల 24 నుంచి వచ్చేనెల 28 వరకు ప్రతి శనివారం నడుస్తుంది. ✦ కాకినాడటౌన్-మైసూర్(07033) 8 సర్వీసులుగా వచ్చే నెల 2 నుంచి 27 వరకు ప్రతి సోమ, శుక్రవారాల్లో తిరుగుతుంది. ✦ మైసూర్-కాకినాడ టౌన్(07033) 8 సర్వీసులుగా వచ్చే నెల 3 నుంచి 28 వరకు ప్రతి బుధ, శనివారాల్లో నడుస్తుంది. ✦ షాలిమార్-ఎంజీఆర్ చెన్నై(02841) 4 సర్వీసులుగా వచ్చే నెల 2 నుంచి 23 వరకు ప్రతి సోమవారం నడుస్తుంది. ✦ ఎంజీఆర్ చెన్నై-షాలిమార్(02842) 4 సర్వీసులుగా వచ్చే నెల 4 నుంచి 25 వరకు ప్రతి బుధవారం తిరుగుతుంది.

సాంకేతిక లోపంతో నిలిచిపోయిన బస్సు

రహదారి మధ్యలో బస్సు ఆగిపోవటంతో నిలిచిన ట్రాఫిక్

మారేడుమిల్లి, న్యూస్‌టుడే: ఆర్టీసీ బస్సు సాంకేతిక లోపంతో నిలిచిపోవటంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ఆదివారం కాకినాడ డిపోనకు చెందిన ఎక్స్‌ప్రెస్ బస్సు ప్రయాణికులతో భద్రాచలం బయలుదేరింది. 11 గంటల ప్రాంతంలో మారేడుమిల్లి వద్దకు రాగానే సాంకేతిక లోపంతో రహదారిపైనే నిలిచిపోయింది. ఇంజిన్ ఆయిల్ కారి, ముందుకు కదల్లేక మధ్యలోనే ఉండిపోయింది. అదే డిపో నుంచి మధ్యాహ్నం సమయంలో మరో బస్సులో ప్రయాణికులను పంపించారు. రోడ్డు మధ్యలో బస్సు నిలిచిపోవటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బస్సు ప్రయాణికులతోపాటు పర్యాటకులు ఇబ్బంది పడ్డారు. ఈ మార్గంలో తరచూ బస్సులు నిలిచిపోతుండటంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.

రోడ్డేశారు.. వంతెనలు మరిచారు

వై.రామవరం, న్యూస్‌టుడే

రూ.కోట్లు ఖర్చుచేసి రహదారి నిర్మించినా ఫలితం లేకుండాపోయింది. లోలెవల్ వంతెనల ఏర్పాటును విస్మరించటంతో గిరిజనుల ఇబ్బందులు తొలగటం లేదు. కూటమి ప్రభుత్వ హయాంలో అయినా తమ కష్టాలు తీరుతాయని ఎదురుచూస్తున్నారు.

వై.రామవరం- నులకమద్ది రహదారి పొడవు 7 కిలోమీటర్లు. దారలోవ, దారవాడ, గన్నవరం తదితర గ్రామాల ప్రజలు మండల కేంద్రానికి ఈ మార్గంలోనే రావాలి. గుట్టలు, రాళ్ల దారిలో కనీసం నడిచేందుకూ ఆదివాసీలు ఇబ్బందులు పడేవారు. ఈ నేపథ్యంలో తెదేపా ప్రభుత్వ హయాంలో అప్పటి ఐటీడీఏ పీఓ దినేష్‌కుమార్ (ప్రస్తుత ఇన్‌ఛార్జి కలెక్టరు) మెటల్ రోడ్డు నిర్మాణానికి రూ.2.5 కోట్లు మంజూరు చేశారు. అంత ఖర్చుచేసినా లక్షిత ప్రయోజనం నెరవేరలేదు. ఇరువైపులా గుట్టలు తొలచి మట్టి రోడ్డు నిర్మించి కొంత వరకు మెటల్ పరిచి వదిలేశారు. గుట్టలు తొలచిన క్రమమూ సరిగ్గా లేదు. ఇంకోపక్క ఈ రోడ్డులో దొమ్మికొండ కాలువ మూడుసార్లు తాకుతూ ముందుకెళ్తుంది. వాటిపై లోలెవల్ కాలువలు లేకపోవటంతో ఎప్పటిలాగానే వర్షాకాలంలో రాకపోకలు నిలిచిపోతున్నాయి. దీంతో గిరిజనులకు బాహ్య ప్రపంచంతో సంబంధం తెగిపోతోంది. ఇళ్ల నిర్మించుకోవాలంటే మెటీరియల్ కొంత దూరం మోసుకరావాల్సి వస్తోంది. గిరిజనులు పండించిన ఉత్పత్తులు వై.రామవరంలో విక్రయించాలన్నా తలమీద మోసుకొని వెళ్తున్నారు. నిర్మాణ క్రమంలో అప్పటి సబ్ కలెక్టరు వినోద్‌కుమార్ పరిశీలించి రోడ్డును మరింత చదును చేయాలని సంబంధిత ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించినా ఫలితం లేదు. అసంపూర్తి రోడ్డు పనులు పూర్తి చేసి, వంతెనలు ఏర్పాటు చేయాలని గిరిజనులు కోరుతున్నారు.



గతంలో నులకమద్ది గ్రామానికి నిర్మించిన రోడ్డు మార్గం

గరగలలు..

ఘనంగా కాటమస్వామి జాతర ప్రారంభం

గంగవరం, న్యూస్‌టుడే: మొల్లేరులో కాటమస్వామి జాతర ఆదివారం రాత్రి ఘనంగా ప్రారంభమైంది. శనివారం రాత్రి గ్రామంలో గరగల ఊరేగింపుతో ప్రారంభం కావాల్సిన వేడుకలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. గ్రామ పెద్దల సూచనతో ఆదివారం ఇరువర్గాలు సయోధ్యకు వచ్చి రాత్రి 9గంటల సమయంలో వేడుకలు ప్రారంభించారు. మొల్లేరు నుంచి గరగలను తీసుకొని మేళతాళాలు, డప్పువాయిద్యాలు, డీజే నృత్యాలతో ఊరేగింపు నిర్వహించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత బీఎస్ఆర్‌పట్నం-మొల్లేరు మధ్యలో వెలసిన కాటమస్వామి, బంగారు పాపాయమ్మల ఆలయానికి తరలించి ప్రతిష్ఠించనున్నారు. ఈ సందర్భంగా గ్రామాలు విద్యుత్ కాంతులతో శోభాయమానంగా ముస్తాబయ్యాయి. జాతర సందర్భంగా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా గస్తీ ఏర్పాటు చేసినట్లు అడ్డతీగల సీఐ నరసింహమూర్తి తెలిపారు. గంగవరం ఎస్సై వెంకటేష్ ఆధ్వర్యంలో విధులు నిర్వర్తిస్తున్నారు.

గరగల ఊరేగింపులో గ్రామస్థులు

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు సంప్రదించండి
Cell: 80085 97607
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 80082 34669

తూర్పు గోదావరి (రాజమండ్రి): యూనిటీ టివిఎస్, రాజమహేంద్రవరం: 8712650810 | శ్రీ ఎస్‌విఎస్ టివిఎస్, రాజమహేంద్రవరం: 9281404762 | అమరావతి టివిఎస్, కాకినాడ: 9396677999 | అమరావతి టివిఎస్, రమణయ్యపేట: 9399992299 | అమరావతి టివిఎస్, అమలాపురం: 9133500100 | పద్మిని టివిఎస్, రావులపాలెం: 8712650832 | యూనిటీ టివిఎస్, రామచంద్రపురం: 8919785143 | దేవి టివిఎస్, తాటిపాక: 9985800999 | విరాగ్ టివిఎస్, గొల్లపాలెం: 8919785143 | శ్రీ కళ్యాణి టివిఎస్, మండపేట: 9618468555 | యూనిటీ టివిఎస్, నిడదవోలు: 8712650862 | అమరావతి టివిఎస్, సామర్లకోట: 9399991199 | శ్రీ లలితా టివిఎస్, పిఠాపురం: 9848544779 | శ్రీ దేవి టివిఎస్, ప్రత్తిపాడు : 9966547286 | శ్రీధర్ టివిఎస్, జగ్గంపేట: 9573620902 | శ్రీ అరవింద టివిఎస్, పెద్దాపురం : 9491768783 | శ్రీ లక్ష్మి నరసింహ టివిఎస్, కోరుకొండ: 9652924555 | అమరావతి టివిఎస్, సుంకరపాలెం: 8186911116 | శ్రీ సత్య భవాని టివిఎస్, అన్నవరం: 9885865527 | కీర్తన టివిఎస్, తుని: 7013681114 | మారుతీ టివిఎస్, దేవరపల్లి: 9666991111.

(c) eenadu

వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ

స్వామివారి అష్టోత్తర పూజలో అర్చకుడు

కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఆదివారం ఆధ్యాత్మిక కార్యక్రమాలతో శోభిల్లింది. ఉదయం లక్ష్మీ శ్వర్య హోమం, గోపూజ, అష్టోత్తర శతనామావళి, కల్యాణం, బాలభోగం, నివేదన తదితర కార్యక్రమాలు కనులపండువగా నిర్వహించారు. వేల మంది స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ పరిసరాలు గోవింద నామస్మరణతో ప్రతిధ్వనించాయి. భక్తులకు అన్న ప్రసాదం అందించారు. ఈవో ఎన్‌ఎస్ చక్రధరరావు ఏర్పాట్లు పర్యవేక్షించారు. - న్యూస్‌టుడే, ఆత్రేయపురం

ఉత్సాహ హరివిల్లు

కోరింగ అభయారణ్యంలోని చొల్లంగి పర్యాటక కేంద్రం పర్యాటకులతో కళకళలాడింది. ఒక పక్క చొల్లంగి తీర్థం.. మరోపక్క ఆదివారం సెలవు కావడంతో జనం రాకతో కేంద్రమంతా కిక్కిరిసింది. పిల్లలు, పెద్దలు ఆట పాటలతో హాయిగా విహరించారు. గాడిమొగ పీహెచ్‌సీ వైద్య సిబ్బంది కె.ఎస్.ప్రసాద్, కాల అంజనేయులు పర్యవేక్షణలో పర్యాటకులకు వైద్య సేవలు అందించారు. వారిని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వర ప్రసాద్ అభినందించారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పర్యవేక్షణలో సెక్షన్ అధికారులు సిద్ధార్థ, వీరభద్రరావు, ఎఫ్‌బీవోలు దసుబాయి, గోపి, సంధ్యారాణి, కె.మహేష్, దస లక్ష్మి పర్యాటకులకు సేవలందించారు. - న్యూస్‌టుడే, తాళ్లరేవు

కోటసత్తెమ్మకు ప్రత్యేక పూజలు

నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెంలో ఉన్న కోటసత్తెమ్మను దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు బారులు తీరారు. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. పలువురు భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేకపూజలు చేశారు. దర్శనాల ద్వారా రూ.63,580, అన్నదాన ట్రస్టు ద్వారా రూ.11,395, ప్రసాదం విక్రయాల ద్వారా రూ.47,150, ఇతర టికెట్లు అమ్మకాల ద్వారా రూ.78,490ల ఆదాయం వచ్చిందని ఆలయ సహాయ కమిషనర్ వి.హరిసూర్యప్రకాష్ తెలిపారు. వంశపారంపర్య ధర్మకర్త దేవులపల్లి రవిశంకర్, ఆలయ ప్రధానార్చకుడు ఎస్వీఎస్ శర్మ పాల్గొన్నారు. - న్యూస్‌టుడే, నిడదవోలు

పోలవరానికి అండ.. రక్షణ గోడ

పోలవరం కాలువ నిర్మాణ పనుల్లో భాగంగా కుమ్మరిలోవ సమీపంలోని తాండవ నదిపై నిర్మించిన అక్విడక్టు సపోర్టు వాల్ చైనా గోడను తలపిస్తుంది. సుమారు 60 అడుగుల పైబడి ఎత్తులో 500 మీటర్ల పొడవునా కాలువకు నిర్మాణంలో భాగంగా భారీ సపోర్టువాల్ నిర్మాణ పనులు 90 శాతంకు పైగా పూర్తి చేశామని ఈఈ గోవింద్ తెలిపారు. - న్యూస్‌టుడే, తుని గ్రామీణం

విద్యార్థుల విజయంలో తల్లిదండ్రుల పాత్ర కీలకం

మాట్లాడుతున్న విద్యాసంస్థల ఛైర్మన్ నున్న తిరుమలరావు

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: రాజమహేంద్రవరం తిరుమల విద్యా సంస్థల ఆవరణలో ఆదివారం విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు జేఈఈ అడ్వాన్స్‌డ్, మెయిన్, నీట్ పరీక్షలపై అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యాసంస్థల ఛైర్మన్ నున్న తిరుమలరావు మాట్లాడుతూ జేఈఈలో దేశంలో సగటున 28 మంది రాస్తే ఒకరికే సీటు లభిస్తున్నదన్నారు. అదే తిరుమల విద్యాసంస్థల్లో ప్రతి ఆయుదుగురిలో ఒకరికి సీటు లభిస్తుందన్నారు. దేశంలో 1,18,000 వైద్య సీట్లు ఉంటే 24 లక్షల మంది రాస్తున్నారన్నారు. సగటున 20 మంది రాస్తే ఒకరికి మాత్రమే సీటు లభిస్తుందన్నారు. అదే తిరుమలలో ప్రతి ముగ్గురిలో ఒకరికి సీటు వస్తుందన్నారు. డైరెక్టర్ నున్న సరోజినీదేవి మాట్లాడుతూ పిల్లల ఎదుగుదలలో తల్లిదండ్రుల పాత్ర కీలకమన్నారు. ఇక్కడ చదువుకుని ఐఐటీల్లో సీటు సంపాదించిన విద్యార్థుల తల్లిదండ్రులు తమ అనుభవాలు పంచుకున్నారు. అకడమిక్ డైరెక్టర్ జి.సతీష్‌బాబు, ప్రిన్సిపల్ వి.శ్రీహరి, తదితరులు పాల్గొన్నారు.

కార్పొరేట్ క్రికెట్ కప్ విజేత 'ఎస్పీ జట్టు'

శ్యామలా సెంటర్, న్యూస్‌టుడే: రాజమహేంద్రవరం కార్పొరేట్ కప్ సీజన్-3 విజేతగా జిల్లా ఎస్పీ జట్టు నిలిచింది. జియో వారియర్స్ జట్టు రన్నర్‌గా నిలిచింది. నగరంలోని ఎస్పీ క్రికెట్ క్రీడామైదానంలో మూడు నెలలుగా జరుగుతున్న క్రికెట్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా విజేతలకు నగర మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా, సినీ నిర్మాత జేమ్స్ వాట్స్ కొమ్ము, ఏఎస్పీ చెంచురెడ్డి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా రాహుల్ మీనా మాట్లాడుతూ జిల్లాలోని అన్ని శాఖలను సమన్వయం చేస్తూ 15 జట్లకు క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. నిర్వాహకులు బాలాజీ, డాక్టర్ కృష్ణ, తేజ కందుల, వై.శ్రీనివాస్, చిన్ని, కొండబాబు, డేవిడ్, రాజు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ప్రగతి పడక పన్నులు చెల్లించక..

- బకాయిలు రూ.96.81 కోట్లు
- వసూలైంది రూ.53.96 కోట్లు

పట్టణాల వారీగా డిమాండ్, వసూలు రూ.కోట్లలో

పట్టణం	అసెస్మెంట్లు	డిమాండ్	వసూలు	శాతం
రాజమహేంద్రవరం	80,891	79.56	44.83	56.35
మండపేట	16,381	7.29	3.99	54.73
కొవ్వూరు	11,432	4.01	2.40	59.85
నిడదవోలు	10,244	5.95	2.74	46.05

మండపేట, న్యూస్‌టుడే: ఆస్తి పన్ను, నీటి చార్జీల చెల్లింపులకు పట్టణవాసులు ఆసక్తి చూపడం లేదు. పన్ను బకాయిలు పేరుకుపోయాయని, వడ్డీ భారం పడకుండా నిర్ణీత సమయంలో చెల్లించాలని మున్సిపల్ అధికారులు, సిబ్బంది విజ్ఞప్తి చేస్తున్నా ఎక్కువ మంది మొహం చాటేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలోని కార్పొరేషన్, మూడు పురపాలక సంఘాల్లో బకాయిలు కొండలా పేరుకుపోయాయి. అధికారులు వార్డుల్లో తిరుగుతూ అవగాహన కల్పిస్తున్నా పన్నుల వసూళ్లు మాత్రం ఆశించిన స్థాయిలో కనిపించడం లేదు. ఖాయిలా పరిశ్రమలతో పాటు భారీ నిర్మాణాలు, సినిమా థియేటర్లకు సంబంధించిన పన్నులు పెరిగిపోతున్నా వసూళ్లలో ప్రగతి కరవవుతోంది. పలు ప్రభుత్వ కార్యాలయాల నుంచి కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. పన్ను వసూలు మందగించడంతో పట్టణాల్లో అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మరోపక్క చేసిన పనులకు సంబంధించి గుత్తేదారులకు చెల్లించాల్సిన బకాయిలు కూడా పేరుకుపోతున్నాయి.

మండపేట మున్సిపల్ కార్యాలయం వద్ద పన్ను చెల్లిస్తున్న గృహస్థులు

వార్డు సచివాలయాల వారీగా..

వార్డు సచివాలయాల వారీగా కార్యదర్శులు ఇంటింటికీ వెళ్లి పన్ను బకాయిలపై అవగాహన కల్పిస్తున్నారు. దీంతో సిబ్బందికి హామీ ఉన్నా వాస్తవానికి పన్ను చెల్లించడానికి ముందుకు రావటంలేదు.

గత ఏడాదిలో మండపేట పట్టణంలో పన్నుల చెల్లింపులకు సంబంధించి మున్సిపల్ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేకుండా ఇంటింటికి రెవెన్యూ సిబ్బంది వెళ్లి బిల్లులు చెల్లించినవారికి అక్కడికక్కడే కంప్యూటర్ ద్వారా రసీదులిచ్చేలా చర్యలు తీసుకున్నారు. ఇదే విధానం అన్ని చోట్లా అమలైతే సత్ఫలితం ఉంటుంది.

జిల్లాలో ఇలా..

తూర్పుగోదావరి జిల్లాలో ఇళ్లు, ఖాళీ స్థలాలతో కలిపి మొత్తం 1,18,948 ఆస్తులు ఉండగా పాతబకాయిలతో కలిపి రూ.96.81 కోట్ల వరకు డిమాండ్ చేరింది. ఇంతవరకు రూ.53.96 కోట్లు మాత్రమే వసూలైంది. ఆర్థిక సంవత్సరం ముగింపునకు ఇంకా మూడు రెండున్నర నెలల సమయం ఉన్నా 42 శాతానికి పైగా వసూలు కాలేదు.

పట్టణాభివృద్ధికి సహకరించాలి..

ఆస్తి పన్నులు సకాలంలో చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించాలి. సమస్యల నిర్మూలనకు పన్ను వసూలు చేసేందుకు మున్సిపల్ కమిషనర్లకు దిశానిర్దేశం చేస్తున్నాం. మైకులతో అన్ని వార్డుల్లో ప్రచారం చేస్తున్నాం. సిబ్బంది ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పిస్తున్నారు. మార్చి నాటికి నూరు శాతం వసూలు చేసేలా అన్ని చర్యలు తీసుకుంటున్నాం.

- నాగ నరసింహారావు, మున్సిపల్ ఆర్డీ, రాజమహేంద్రవరం

వేమన విగ్రహానికి నివాళులు అర్పిస్తున్న కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి తదితరులు

వేమనకు కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి నివాళి

రావులపాలెం పట్టణం, న్యూస్‌టుడే: రావులపాలెంలోని పోతంశెట్టి రామిరెడ్డి పార్కు వద్ద వేమన జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. వేమన అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ప్రముఖ సినీ దర్శకుడు ఎస్.వి.కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి హాజరయ్యారు. వేమన విగ్రహానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. అనంతరం స్థానిక కల్యాణ మండపంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ మాజీ ఛైర్మన్ కె.వి.సత్యనారాయణరెడ్డి, మాజీ సర్పంచి గొలుగూరి వెంకటరెడ్డి, సీఆర్సీ అధ్యక్షుడు నాగమోహన్‌రెడ్డి, వర్తక సంఘం అధ్యక్షుడు పోతంశెట్టి కనికిరెడ్డి, సూర్యభాస్కర్‌రెడ్డి, పడాల పెదవెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఉత్సవ కమిటీ ఛైర్మన్‌గా రమేష్‌రాజు

అంతర్వేది, న్యూస్‌టుడే: అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కల్యాణోత్సవాల సేవా కమిటీ ఛైర్మన్‌గా మలికిపురానికి చెందిన దెందుకూరి రమేష్‌రాజు(రాంబాబురాజు), మరో 88 మంది సభ్యులను ఆదివారం నియమించారు. వీరందరూ స్వామివారి కల్యాణోత్సవాలు జరిగే పది రోజుల పాటు వివిధ విభాగాల్లో సేవలందిస్తారు. సోమవారం రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో ప్రమాణస్వీకారం చేయనున్నారు.

పుష్కరాలకు గుంతల్లేని రహదారులే లక్ష్యం

- మంత్రి దుర్గేష్

కానూరు-ఉసులుమర్రు మధ్య సిమెంటురోడ్డును పరిశీలిస్తున్న మంత్రి కందుల దుర్గేష్

పెరవలి, న్యూస్‌టుడే: గోదావరి పుష్కరాలకు గతుకులు లేని రహదారులే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలంలో కానూరు-ఉసులుమర్రు ర.భ.శాఖ ప్రధాన రహదారి పనులను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈరహదారికి రూ.3కోట్లు నిధులు విడుదల చేశామన్నారు. రహదారి నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలను పాటించాలని అధికారులకు సూచించారు. కానూరు-నడుపల్లి రోడ్డు పనులను, కానూరు కల్వర్టు పనుల గురించి అధికారులతో మాట్లాడారు. ఈయన వెంట వాకలపూడి వీర్రాజు, కోలా సీతయ్య నాయుడు, రంకిరెడ్డి ప్రసాదు, తులా చినబాబు, పుల్లా ఆదిశేఖర్, పడాల శ్రీనివాసరావు, ముళ్లపూడి రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.

దక్షిణ భారత పోటీలకు రెండు ప్రాజెక్టులు ఎంపిక

రాజానగరం, న్యూస్‌టుడే: దక్షిణ భారత రాకెట్ చాలెంజ్-2026 జల రాకెట్ పోటీలకు జిల్లా నుంచి రెండు ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. ఆ రెండూ రాజానగరం మండలం పాతతుంగపాడు జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందినవే కావడం ఆనందంగా ఉందని ప్రధానోపాధ్యాయుడు బీఆర్ కమలాదాస్, గైడ్ టీచరు బి.శ్రీనివాస్, పాఠశాల ఉపాధ్యాయుడు, ఏపీ ఎస్సీ, ఎస్టీ టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు ఎండీ సత్యనారాయణ రెడ్డి తెలిపారు. సైన్స్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో ఉత్తమంగా నిలిచి, దక్షిణ భారత పోటీలకు ఎంపికైనట్లు జిల్లా సైన్స్ అధికారి జీవీఎస్ఎస్ నెహ్రూ ఆదివారం తెలిపారు. ఈ పోటీలు ఈనెల 22 నుంచి 24 వరకు గుంటూరు జిల్లాలోని వడ్లమూడిలోని విజ్ఞాన్ విశ్వవిద్యాలయంలో జరుగుతాయన్నారు.

ప్రైవేటు బస్సుల తనిఖీ

అమలాపురంలో పత్రాలను పరిశీలిస్తున్న ట్రాఫిక్ ఎస్సై ఏసుదాస్

అమలాపురం పట్టణం, న్యూస్‌టుడే: సంక్రాంతి పండగ ముగింపు సందర్భంగా హైదరాబాద్‌కు వెళ్లేందుకు బస్సులకు గిరాకీ ఏర్పడింది. ఇదే అదునుగా ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు బస్సులు ఎలా ఉన్నా.. పట్టించుకోకుండా నడిపేస్తున్నారు. ఓ ప్రైవేటు బస్సు వెనుక అద్దం పగిలిపోతే చెక్క ఏర్పాటు చేసి నడపడంపై 'నిర్లక్ష్యానికి నిలువుటద్దం' శీర్షికన ఆదివారం 'ఈనాడు'లో ప్రచురితమైన చిత్ర కథనానికి అధికారులు స్పందించారు. ట్రాఫిక్ ఎస్సై ఏసుదాస్ పోలీస్ సిబ్బందితో అమలాపురం పట్టణం నుంచి బయలుదేరుతున్న బస్సులను పరిశీలించారు. ప్రయాణికులకు అసౌకర్యం కల్పిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అద్దంలేని బస్సు యాజమాన్యానికి రూ.10,600 జరిమానా విధించినట్లు జిల్లా రవాణాశాఖాధికారి శ్రీనివాసరావు తెలిపారు. ఆ బస్సుకు సంబంధిత యాజమాన్యంతో అద్దం వేయించినట్లు చెప్పారు.

మత్స్యకారులకు భరోసా

- చేపల వేటలో మరణించిన వారికి పరిహారం రూ.10 లక్షలకు పెంపు

జెట్టీ వద్ద చేపలు ఎగుమతి చేస్తున్న మత్స్యకారులు

న్యూస్‌టుడే, అల్లవరం

ఆపద సమయంలో మత్స్యకార కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్‌వై) పథకం కింద మృతి చెందిన మత్స్యకారులకు ప్రమాద బీమా మొత్తాన్ని పెంచారు. వేటసాగిస్తుండగా ప్రమాదవశాత్తూ మరణించిన మత్స్యకారుడి కుటుంబానికి గతంలో రూ.2 లక్షలు ఇచ్చేవారు. ఇప్పుడు దానిని రూ.10 లక్షలకు పెంచారు. సాధారణ మరణంతో పాటు, ఇతర ప్రమాదాల్లో మృతి చెందితే కార్మిక శాఖ ద్వారా రూ.2 లక్షలు పరిహారంగా అందిస్తారు.

ఎవరు అర్హులంటే..

మత్స్యసహకార సంఘంలో సభ్యులై ఉండాలి. చేపల వేట లైసెన్సు కలిగి ఉన్నవారు మాత్రమే ఈ పథకానికి అర్హులు. సముద్రంలో వేట సాగించే బోట్లపై పని చేసే వారు మత్స్యశాఖ అధికారుల ద్వారా పేర్లు నమోదు చేయించుకోవాలి.

ఈ పత్రాలు అందించాలి..

మత్స్యకారుడి ఆధార్ కార్డు, మరణ ధ్రువీకరణ పత్రం, పంచనామా పత్రం, రేషన్ కార్డు, మత్స్యసహకార సంఘం ధ్రువీకరణ పత్రం, సంఘం తీర్మాన పత్రాలను జిల్లా మత్స్యశాఖ కార్యాలయంలో, రైతు సేవాల కేంద్రాల్లో గాని అందించాలి.

జిల్లాలో ఇలా..

జిల్లాలో 93 కి.మీ. మేర సముద్ర తీరం వెంబడి సుమారు 30 వరకు మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. మరో 20 ప్రాంతాల్లో మత్స్యకారులు నివసిస్తున్నారు. సముద్ర వేటపై ఆధారపడిన వారు 11వేల మంది వరకు ఉన్నారు. గోదావరి, చెరువుల్లో వేట ద్వారా మరో 30వేల మంది వరకు జీవనం సాగిస్తున్నారు. వీరు మెరైన్, ఫిన్‌ల్యాండ్ అనే రెండు రకాల మత్స్య సహకార సంఘాల్లో సభ్యులుగా కొనసాగుతున్నారు. ఈ పథకం ఈ రెండు సంఘాల వారికి వర్తించనున్నట్లు అధికారులు తెలిపారు. పీఎంఎంఎస్‌వై పథకాన్ని మత్స్యకారులందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా మత్స్యశాఖ అధికారి పీవీ శ్రీనివాసరావు కోరారు.

లోవలో కిక్కిరిసిన భక్తులు

లోవ.. భక్తజన తోవ

తుని గ్రామీణం: లోవ తలుపులమ్మ దేవస్థానానికి ఆదివారం 12 వేలకు పైగా భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. దేవస్థానానికి రూ.4.59 లక్షల ఆదాయం సమకూరినట్లు డిప్యూటీ కమిషనర్ విశ్వనాథరాజు తెలిపారు. శుభం చిత్రం హీరో శ్రీనివాస్ గవిరెడ్డి దర్శించుకుని అమ్మవారికి పూజలు చేశారు. ఆలయ సమీపంలోని శీతల పానీయాల దుకాణంలో తాగునీటి సీసాలు, ఇతర డ్రింక్సు రూ.10 నుంచి 20 అదనపు ధరకు విక్రయించడంతో పలువురు ఆలయాధికారులకు ఫిర్యాదు చేశారు. తగు చర్యలు తీసుకుంటామని ఆలయాధికారులు తెలిపారు.

EENADU Classifieds

BUSINESS SERVICES

బంగారం బ్యాంకులలో/ ఏ ఇతర ప్రైవేటు సంస్థలలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈరోజు మార్కెట్ ధర ప్రకారం కొనబడును. (స్పాట్ క్యాష్). Ph: 8142292071.

బంగారం బ్యాంకులలో, ముత్తూట్, మనప్పురం, ఇతర ప్రైవేట్‌సంస్థల్లో తాకట్టులోఉన్నవి విడిపించి ఈరోజు మార్కెట్‌ధర ప్రకారం కొనబడును. స్పాట్‌క్యాష్. ✆ 9849138626.

మంచి అవకాశం. 100% జెన్యున్, న్యూగా స్టార్ట్ చేయబడిన ఇండియన్ కంపెనీలో P/F టైమ్‌చేస్తూ వీక్లీ 5K to 10K. Q: ఇంటర్/డిగ్రీ. ✆ 63025 23677

మండపేట టౌన్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూంకి సె.గార్డ్స్, ఆఫీస్ బాయ్స్ (జీ. 12 వేలు) హౌస్ కీపింగ్ (జీ. 9 వేలు) కావలెను ✆ 9676392502, 9705406949.

హైదరాబాద్‌లో వృద్ధులను, పిల్లలను, పేషెంట్లకు, సేవ, ఇంటి, వంటపనులు చేయుటకు స్త్రీలు/ఆయాలు/నర్సులు, కేర్ టేకర్స్ కావలెను. జీతం: 15-20 వేలు+రూం+భో. ఫ్రీ. 9346705231.

REAL ESTATE

PLOT FOR SALE

RAJAMAHENDRAVARAM CITY

RK Township వారి రాజమండ్రి వెంచర్లపై సంక్రాంతి Gold ఆఫర్ కలదు. వివరాలకు: బ్రాంచ్ మేనేజర్, Contact Cell: 99490 91197.

JOBS

Wanted Co-Ordinators, PRO's, Teachers for Primary & HS, Teachers for all Subjects. Thejus High School, DWM, Rjy(R), ✆ 9848225858

కరీంనగర్‌లోని డాక్టర్ గారి ఇంట్లో వంట చేయడానికి అనుభవం కలిగిన, ఏ బాదరాబంది లేని 45 ఏళ్ళ వయస్సు పైబడిన మహిళ కావలెను. ఆకర్షణీయమైన జీతం. 98480 14512.

నెక్ సూచించిన కోడిగుడ్ల ధర
★ For the Information of Trade & Industry
★ తూర్పుగోదావరి జోన్ ప్లాస్టిక్ ట్రేలో సరఫరా చేసే ఫారం గేటు ధర రూ. 5-15 పై॥
అనపర్తి ఆఫీసు: 08857-226908

EENADU for Advertisement Contact: 8008597607

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

ధరవరలు

అంబాజీపేట కొబ్బరి మార్కెట్

కొబ్బరి (క్వింటాళ్లలో)	ధర (రూ॥లలో)
కొత్తకొబ్బరి కురిడీ (వెయ్యింటికి):	18,000
పాతకాయ: గండేరా	27,000
గటగట	25,000
కొత్తకాయ: గండేరా	26,000
గటగట	24,000
నీటి కాయ (వెయ్యింటికి):	
పాత (ముక్కుడు) కాయ	16,000-18,000
కొత్త (పచ్చి) కాయ	16,000-17,000
కొబ్బరినూనె మార్కెట్:	
15 కిలోలు	5,000
కిలో	350

గమనిక: అంబాజీపేట కొబ్బరి మార్కెట్ ధరలు ప్రతి బుధ, శనివారాల్లో మాత్రమే మారుతాయి.

వెన్‌కాబ్ చికెన్ ధర కిలోకు రూ॥లో

ఫారంరేటు	157-00
రిటైల్ లైవ్	184-00
డ్రెస్ట్	267-00
స్కిన్‌లెస్	304-00

92.7 FM Rajamahendravaram
ఈ FM 92.7 Mee FM
ఈఎఫ్‌ఎమ్ కార్యక్రమాలు
సోమవారం నుంచి శుక్రవారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ॥ 5 - ఉ॥ 7
ఈ-మార్నింగ్స్	ఉ॥ 7 - ఉ॥ 11
నువ్వా నేనా	ఉ॥ 11 - మ॥ 2
సత్యభామ	మ॥ 2 - సా॥ 5
లైట్ తీస్కో	సా॥ 5 - రా॥ 9
సరదాగా కాసేపు	రా॥ 9 - రా॥ 12
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా॥ 12 - తె॥ 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact
9000180626, 9989993175

తిరుగు ప్రయాణం.. ఓ ప్రహసనం

సంక్రాంతి పండగ అనంతరం తిరుగు ప్రయాణికుల రద్దీ ఆదివారం మరింత పెరిగింది. సోమవారం నుంచి పాఠశాలలు పునః ప్రారంభం కానున్నందున పండగకు కుటుంబ సమేతంగా సొంతూర్లు, బంధువుల ఇళ్లకు వచ్చినవారు అధిక సంఖ్యలో తిరుగు ప్రయాణమయ్యారు. ఆర్టీసీ బస్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో రద్దీ కనిపించింది. ఇక్కడి నుంచి హైదరాబాద్‌కు తొమ్మిది ప్రత్యేక సర్వీసులు, విజయవాడకు షెడ్యూల్ సర్వీసులతో పాటు ఆరు అదనపు బస్సులు ఏర్పాటు చేసినట్లు డిపో అధికారులు తెలిపారు. దూరప్రాంతాలకు అదనపు సర్వీసులు ఏర్పాటు చేసినప్పటికీ డిమాండ్‌కు అనుగుణంగా లోకల్ సర్వీసులను ఏర్పాటు చేయలేకపోవడంతో ఉమ్మడి జిల్లా పరిధిలోని ఆయా ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులకు నిరీక్షణ తప్పలేదు. ఇక్కడి ప్రధాన బస్టాండ్‌లో లోకల్ సర్వీసులు ఆగేచోట, అటు పల్లెవెలుగు ప్రాంగణంలోనూ ప్రయాణికులు బస్సుల కోసం పడిగాపులు పడాల్సి వచ్చింది. - న్యూస్‌టుడే, వి.ఎల్.పురం

నేడు వినతుల స్వీకరణ

అమలాపురం కలెక్టరేట్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్‌లో ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నట్లు కలెక్టరేట్ అధికారులు తెలిపారు. కలెక్టర్ మహేష్‌కుమార్, ఇతర శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొంటారన్నారు. ప్రజలు వారి సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కారం పొందాలని సూచించారు.

సముద్రతీరంలో భక్తుల స్నానాలు

చొల్లంగి తీర్థం.. జనసంద్రం

పూజలందుకున్న కాలభైరవుడు

కాట్రేనికోన, న్యూస్‌టుడే: బ్రహ్మసమేధ్యంలోని నీలరేవులో ఆదివారం చొల్లంగి తీర్థం ఘనంగా నిర్వహించారు. ఇక్కడ శనివారం రాత్రి జాతర నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వేల మందిగా భక్తులు తరలివచ్చారు. ఆదివారం తెల్లవారుజాము నుంచి సముద్రస్నానాలు చేసి కాల భైరవుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలర్పించారు. పల్లం రోడ్డు, వంతెనలు ఇరుకుగా ఉండటంతో ఆలయానికి వచ్చి వెళ్లే భక్తులు వాహనదారులు ట్రాఫిక్‌తో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆలయకమిటీ ఆధ్వర్యంలో అన్నసమారాధన నిర్వహించారు. ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు.

భర్త వేధింపులు తాళలేక.. ఆరిన ఇంటి దీపం..!

మండపేట, న్యూస్‌టుడే: 'అమ్మా.. పండగ పూట నువ్వు వేసిన కొత్త దుస్తులు చూసి ఎంతో మురిసిపోయాం.. మాకు ఇష్టమైన పిండి వంటలు వండి పెట్టావు. ఈ సంక్రాంతి మాకు ఎంతో మధురానుభూతిని మిగిల్చింది అనుకునేలోపే తీరని విషాదం మిగిల్చావు. మమ్మల్ని వదిలి.. మృత్యు ఒడికి చేరావు.. ఇప్పుడు మాకు ఎవరమ్మా ఆప్యాయతలు పంచేది..? గోరుముద్దలు తినిపించేది..?" అంటూ ఆ చిన్నారుల రోదన చూపరులను కంట తడి పెట్టించింది. భర్త వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన మండపేటలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు.. పిఠాపురానికి చెందిన భారతి (25), మండపేటలో సైదిలుపేటకు చెందిన ఫొటోగ్రాఫర్ కానూరి శ్రీనివాసరావు ప్రేమించుకున్నారు. పెద్దల సమక్షంలో 2019 జూన్ 11న వివాహం చేసుకున్నారు. వీరికి ఆరాధ్య (4) మదీన (2) సంతానం ఉన్నారు. పెళ్లయినా కొన్నాళ్ల నుంచి శ్రీనివాసరావు మద్యం మత్తులో భారతిని శారీరకంగా మానసికంగా వేధించడం ప్రారంభించాడు. ఇతడికి భారతి అత్తామామలు కూడా వత్తాసు పలుకుతున్నారు. ఆమెతోపాటు, పిల్లలను తీసుకెళ్లండంటూ ఈ నెల 12న పుట్టింటి వారికి శ్రీనివాసరావు ఫోన్ చేశాడు. భారతి పిఠాపురం వచ్చినప్పటి నుంచి మళ్లీ ఫోను చేసి మండపేటకు రమ్మని బెదిరించడం ప్రారంభించాడు. 14న శ్రీనివాసరావు పిఠాపురం వచ్చి ఆమెను మండపేట తీసుకెళ్లాడు. తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడి, ఆస్పత్రిలో ఉందంటూ 17న అర్ధరాత్రి శ్రీనివాస్ తమ్ముడు సురేంద్ర తమకు ఫోన్ చేశాడని భారతి తల్లి వాపోయారు. ఆమె మృతిపై అనుమానాలు ఉన్నాయని ఆరోపించారు. కేసు దర్యాప్తు చేస్తున్న ఎస్సై రాము మాట్లాడుతూ భార్య ఆత్మహత్యకు పాల్పడటంతో శ్రీనివాస్ కూడా ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడని తెలిపారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడన్నారు. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఆటో డ్రైవర్ శివ నిజాయతీ

నల్లజర్ల: ఆటోలో ఓ ప్రయాణికురాలు మరిచిపోయిన పర్సును తిరిగి ఇచ్చి ఆటోడ్రైవర్ తన నిజాయతీని నిరూపించుకున్నాడు. తాడేపల్లిగూడెం కొబ్బరితోటకు చెందిన తాళ్లూరి అనుపమ తమ ఇద్దరి పిల్లలతో శనివారం రాత్రి నల్లజర్ల ప్రధాన కూడలిలో తాడేపల్లిగూడెం వెళ్లే ఆటోలో గూడెం వెళ్లి దిగిపోయే క్రమంలో ఆమె తన పర్సును ఆటోలో మరిచిపోయి వెళ్లిపోయింది. అందులో రూ.10 వేలు నగదు ఉండటాన్ని చూసిన నల్లజర్ల మండలం మారెళ్లమూడి గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ తిరుమల శివ ఆ పర్సు యజమాని ఆచూకీ కనుగొని ఆదివారం ఉదయం నగదును అప్పగించి తన నిజాయితీని నిరూపించుకున్నాడు.

మేమున్నాం.. మీకు తోడుగా

ఉ॥ 10 - మ॥ 1 రంపచోడవరం 9490877172 అడ్డతీగల 9491575045 దేవీపట్నం 7673936638 గంగవరం 9493541083

సమస్య: మారేడుమిల్లిలో నూతనంగా నిర్మించ తలపెట్టిన మండల పరిషత్తు కార్యాలయ భవన నిర్మాణం పునాది స్థాయిలోనే నిలిచిపోయింది. తుప్పలు పెరిగిపోయి అధ్వానంగా ఉంది. - అనుదీప్‌కుమార్, మారేడుమిల్లి

సమాధానం: నిర్మాణం పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. - రవికిశోర్, ఎంపీడీవో, మారేడుమిల్లి

- న్యూస్‌టుడే, మారేడుమిల్లి

సమస్య: రాజవొమ్మంగిలో కన్నయ్యమ్మపేట నుంచి ఆశ్రమ పాఠశాల మీదుగా తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లే రహదారి గోతులతో నిండిపోయింది. రాకపోకలకు ఇబ్బంది పడుతున్నాం. - త్రిమూర్తులు, రాజవొమ్మంగి

సమాధానం: అధికారులతో చర్చించి నిధులు మంజూరు కాగానే పనులు చేపడతాం. - యాదగిరీశ్వరరావు, ఎంపీడీవో, రాజవొమ్మంగి

చింతచెట్టు తొలగించండి..!

సమస్య: మోతుగూడెం నుంచి నేలకోట, రైతుల పొలాలకు వెళ్లే రహదారిలో గిరిజన కాలనీ చింతచెట్ల వద్ద ఓ భారీ చింతచెట్టు అడ్డుగా పడింది. బాటసారులు, వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. - వేగి దారబాబు, రైతు, మోతుగూడెం

పరిష్కారం: జేసీబీతో పక్కకు తొలగిస్తాం. - జి.మోహన్‌రావు, పంచాయతీ అభివృద్ధి అధికారి

- న్యూస్‌టుడే, రాజవొమ్మంగి, - న్యూస్‌టుడే, మోతుగూడెం

శత శాతం ఫలితాలే లక్ష్యం

గిరిజన సంక్షేమ పాఠశాలల్లో ప్రత్యేక కార్యాచరణ అమలు

రాజవొమ్మంగి, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం విద్యావ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారిస్తుంది. ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో శత శాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు అన్ని పాఠశాలల్లో వంద రోజుల ప్రత్యేక కార్యాచరణను అమలుచేస్తోంది.

పక్కాగా అమలు..

జిల్లాలో ఉన్న గిరిజన సంక్షేమ గురుకుల, ఆశ్రమ పాఠశాలల్లో ఈ ప్రణాళిక పక్కాగా అమలవుతోంది. ఇందుకు విద్యార్థులకు సాధారణ.. ఉదయం, సాయంత్రం వేళల్లో అదనపు తరగతులు నిర్వహిస్తున్నారు. రంపచోడవరం, చింతూరు డివిజన్లలో విద్యార్థులకు రోజూ తరగతులు జరుగుతున్నాయి. డిసెంబరు 6 నుంచి ప్రారంభమైన ఈ ప్రణాళిక మార్చి 15 వరకు కొనసాగుతుంది. జిల్లాలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 2762 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.

ప్రత్యేక తరగతుల్లో విద్యార్థినులు

రోజుకు ఒక పాఠ్యాంశంపై..

● ప్రణాళిక ప్రకారం సబ్జెక్టుల వారీగా సందేహాలను నివృత్తి చేస్తున్నారు. ● పాఠశాలల్లో విద్యార్థుల స్వీయ అభ్యాసానికి ఉదయం 8 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం రెండు తరగతులను నిర్వహిస్తున్నారు. ● పాఠశాల సమయంలో ఉపాధ్యాయ పర్యవేక్షిత అధ్యయనం జరుగుతుంది. ● ఈ విధంగా విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసి మెరుగైన బోధనకు కృషి చేస్తున్నారు. ● సెలవు రోజుల్లో కూడా పాఠాలు నిర్వహించి ప్రణాళికను పక్కాగా అమలు చేస్తున్నారు.

ప్రత్యేక శ్రద్ధ

● విద్యార్థులకు సబ్జెక్టుల వారీగా పరీక్ష పెట్టి, మూల్యాంకనం చేసి మార్కులు వెల్లడిస్తున్నారు. వీటి ఆధారంగా గ్రేడ్‌లను కేటాయిస్తున్నారు. ● ఎ, బి గ్రేడ్ విద్యార్థులను షైనింగ్ స్టార్స్‌గా పేర్కొని అదనపు మార్కులు వచ్చే విధంగా కృషి చేస్తున్నారు. ● సి, డి గ్రేడ్ విద్యార్థులను రైజింగ్ స్టార్స్ గుర్తించి అదనపు సహాయం అందించడం, సందేహాలు నివృత్తి చేస్తూ.. విద్యార్థులు సొంతంగా నేర్చుకునేలా కృషి చేస్తున్నారు.

జిల్లాలో విద్యార్థుల వివరాలు..

జిల్లాలో ఏడు గురుకుల, 54 ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి.
● రాజవొమ్మంగి, రంపచోడవరం, కూనవరంలో ఉన్న గురుకుల బాలికల పాఠశాలల్లో 247 మంది విద్యార్థినిలు, అడ్డతీగల, రంపచోడవరం, మారేడుమిల్లి, చింతూరులో ఉన్న గురుకుల బాలుర పాఠశాలల్లో 305 మంది విద్యార్థులు చదువుతున్నారు.
● 26 బాలిక, 28 బాలుర ఆశ్రమ పాఠశాలల్లో 1248 మంది విద్యార్థినులు, 962 మంది విద్యార్థులు చదువుతున్నారు.

ఉత్తమ ఫలితాల సాధనకు కృషి

విద్యార్థులు పరీక్షల వాతావరణానికి అలవాటుపడే విధంగా ప్రణాళికా ప్రకారం ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నాం. ప్రగతి నివేదికను పరిశీలించి ఆ మేరకు చర్యలు చేపడుతున్నాం.

- ఎస్.సత్యవేణి. గురుకుల పాఠశాలల కన్వీనర్ ప్రిన్సిపల్, రంపచోడవరం డివిజన్, రాజవొమ్మంగి

వంతెన వేశారు.. 'దారి' చూపండి..!

కూనవరం, న్యూస్‌టుడే: గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా అయిదేళ్లుగా అసంపూర్తిగా నిలిచిపోయిన గండికొత్తగూడెం వంతెన నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తి చేసింది. దీంతో ఇక్కడి ప్రజలకు వంతెన సమస్య తీరింది. కాని గ్రామానికి వెళ్లే రహదారి సమస్య మాత్రం అలానే ఉంది. కూనవరం నుంచి చింతూరు వెళ్లే మార్గంలో రేపాకకాలనీ నుంచి అటవీ మార్గంలో సుమారు నాలుగు కిలోమీటర్ల దూరం వెళితే గండికొత్తగూడెం వస్తుంది. ఈ మార్గం అధ్వానంగా ఉంది. రెండు కిలోమీటర్ల వరకు పూర్తిగా రాళ్లు తేలి అటుగా వెళ్లలేని పరిస్థితి. దీంతో వాహనదారులు, నడిచివెళ్లేవారు నరకయాతన పడుతున్నారు. వంతెన నిర్మాణం పూర్తిచేసిన కూటమి ప్రభుత్వం ఈ రహదారిపై దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.

రాళ్లుతేలిన గండికొత్తగూడెం దారి

పందిరిమామిడి కూడలి వద్ద అవగాహన కల్పిస్తున్న సీఐ సన్యాసినాయుడు

రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన

రంపచోడవరం, న్యూస్‌టుడే: ఏజెన్సీలో రోడ్డు ప్రమాదాల విషయంలో వాహన చోదకులంతా అప్రమత్తంగా ఉండాలని రంపచోడవరం సీఐ సన్యాసినాయుడు కోరారు. పందిరిమామిడి కూడలి వద్ద ఆదివారం సాయంత్రం వాహనదారులు, పర్యాటకులతో రోడ్డు ప్రమాదాల నివారణ, జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. సీఐ మాట్లాడుతూ ప్రతి వాహనదారునికి లైసెన్సుతో పాటు హెల్మెట్ తప్పనిసరిగా ఉండాలని, మూలమలుపుల్లో నెమ్మదిగా వెళ్లాలని సూచించారు. ఎస్సై భూషణం, సిబ్బంది పాల్గొన్నారు.

చింతూరు: వాహనదారులు కచ్చితంగా రహదారి నిబంధనలు పాటించాలని సీఐ గోపాలకృష్ణ అన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్ ఎదుట ఆదివారం సాయంత్రం వాహనాల తనిఖీ చేపట్టి వాహనదారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ద్విచక్ర వాహనదారులు విధిగా వాహనాలు నడిపేటప్పుడు శిరస్త్రాణం ధరించాలని సూచించారు. శిరస్త్రాణం ధరించి వాహనాలు నడిపిన వారికి గులాబీలు అందించి అభినందించారు. ఆయన వెంట ఎస్సై రమేశ్, సిబ్బంది ఉన్నారు.

శిరస్త్రాణం ధరించిన వాహనదారుడికి గులాబీ అందిస్తున్న సీఐ

రాజవొమ్మంగి: వాహన చోదకులు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని సీఐ గౌరీశంకర్ అన్నారు. జడ్డంగి చెక్‌పోస్టు వద్ద సీఐ గౌరీశంకర్, ఎస్సై చినబాబు వాహనాలు తనిఖీ చేశారు. నిబంధనలు ఉల్లఘించిన వాహనదారులకు అపరాధ రుసుము విధించారు. సీఐ మాట్లాడుతూ వాహన చోదకులు తప్పనిసరిగా శిరస్త్రాణం ధరించాలన్నారు.

దొంకరాయి ఎన్టీఆర్ భవనం వద్ద నివాళులర్పిస్తున్న తెదేపా నాయకులు

అడ్డతీగలలో..

పురుషోత్తపట్నంలో

రేఖపల్లిలో..

ఎన్టీఆర్ సేవలు చిరస్మరణీయం

తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారకరామారావు వర్ధంతి జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఆయా మండలాల వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహాలకు, పార్టీ కార్యాలయాల్లో ఆయన చిత్రపటాలకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు ఆయన సేవలను కొనియాడారు. జిల్లాలో జీడిమామిడి తోటల సాగుకు, గిరిజనుల అభివృద్ధికి ఆయన చేసిన కృషి గుర్తుచేసుకున్నారు.

రంపచోడవరంలో నివాళులు అర్పిస్తున్న మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు, నాయకులు

రంపచోడవరం, న్యూస్‌టుడే: రంపచోడవరం తెదేపా మండల అధ్యక్షుడు పెంపాటి అనంతమోహన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శీతంశెట్టి వెంకటేశ్వరరావు, అరకు పార్లమెంటు పార్టీ ఉపాధ్యక్షులు ఆకుల బాబీ రాజు, ఏఎంసీ వైస్ ఛైర్మన్ నలది బాపిరాజు, క్లస్టర్ ఇన్‌ఛార్జి కారం సింహాచలం, పార్టీ నాయకులు నిరంజన్, నేదేవి, సూర్యనారాయణరాజు, చెల్లన్నదొర, వెంకన్న, సత్య, రమణ, బోస్, సూరిబాబు, గణపతి, సత్తిబాబు, చెల్లారెడ్డి పాల్గొన్నారు.

వరరామచంద్రాపురం: వరరామచంద్రాపురం తెదేపా మండల అధ్యక్ష, కార్యదర్శులు బొర్రా నరేశ్, పాయం రామారావు ఆధ్వర్యంలో రేఖపల్లిలో ఆ పార్టీ నాయకులు ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించారు. అనంతరం ఇద్దరు సీనియర్ కార్యకర్తలను సన్మానించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు రంగారెడ్డి, ఎంపీటీసీ వెంకటేశ్వరరెడ్డి, ముత్యాల రామారావు, శ్రీను, చంద్రశేఖర్, మల్లికార్జున్, ప్రకాశ్‌రావు, నరసింహారావు, రాజు, ముఖేశ్ సాయిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

మారేడుమిల్లి: మండలంలోని వేటుకూరు పంచాయతీ పరిధి పందిరిమామిడికోటలో కూటమి నాయకులు అంజలి ఘటించారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి హోదాలో గ్రామంలో రాత్రి బస చేసి, మన్యం అభివృద్ధికి బాటలు వేశారని గుర్తుచేసుకున్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు కర్ర సన్యాసిరెడ్డి, అప్పాజీ, పాము రాంబాబు, రేవుల రామకృష్ణరెడ్డి, రేవుల జానకిరెడ్డి, కుమారవరప్రసాద్‌రెడ్డి, సాంబశివరెడ్డి, సోమాలమ్మ, ఝాన్సీ, చిరంజీవిరెడ్డి, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

కూనవరం: కూనవరం మండల తెదేపా అధ్యక్షుడు ఎడవల్లి భాస్కర్‌రావు ఆధ్వర్యంలో కూనవరం, నర్సింగపేటలో నివాళులు అర్పించారు. కోతుల గుట్ట వైద్యశాలలో రోగులకు పాలు, పండ్లు, రొట్టెలు అందించారు. ఉమామహేశ్వరరావు, వెంకటేశ్వరరావు, భాస్కర్‌రావు, కూనవరం, టేకుబాక, కాచవరం, బీమవరం నాయకులు పాల్గొన్నారు.

దేవీపట్నం: మండలంలోని ఇందుకూరుపేట తెదేపా కార్యాలయం వద్ద పార్టీ మండలాధ్యక్షుడు గోళ్ల వంటి బాబు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులర్పించారు.

ఎటపాక: నెల్లిపాక, తోటపల్లి, పురుషోత్తపట్నం గ్రామాల్లో ఎన్టీఆర్ విగ్రహాలకు తెదేపా నాయకులు నివాళులర్పించారు. రోగులకు, వృద్ధులకు రొట్టెలు, పండ్లు పంపిణీ చేశారు. తెదేపా మండల అధ్యక్షుడు పుల్లయ్య, తెదేపా నాయకులు శ్రీనివాస్, చలపతి రావు, మంగేశ్వరరావు, వల్లభనేని చందు, నల్లా శ్రీకాంత్, వెంకన్న, రమేష్, రాజేష్, దేవి, వెంకటరమేష్, రవితేజ, తెలంగాణ బీఆర్ఎస్ నాయకులు రాంప్రసాద్, జనసేన నాయకులు గంగాధర్, మధు, రవికుమార్, ఆజీమ్, అంజి, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

చింతూరు: చింతూరు తెదేపా కార్యాలయంలో తెదేపా మండల అధ్యక్షుడు జమాల్‌ఖాన్, అరకు పార్లమెంట్ ఎస్టీ సెల్ అధ్యక్షుడు ఇల్లా చిన్నారెడ్డి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాయకులు శ్రీరామ్‌రెడ్డి, కట్టా శంకర్, కారం అచ్చమ్మ, రామారావు, ఆసిఫ్ పాల్గొన్నారు.

మోతుగూడెం: గుర్తేడు మండలం బొద్దగండి పంచాయతీ దొంకరాయి, చింతూరు మండలం మోతుగూడెం గ్రామాల్లో ఎంపీటీసీ సభ్యుడు కరకా వెంకటరమణ, వేగి నాగేశ్వరరావు ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు.

అడ్డతీగల: మండల తెదేపా అధ్యక్షుడు అర్జ వెంకటరామారెడ్డి ఆధ్వర్యంలో అడ్డతీగలలో ఎన్టీఆర్ వర్ధంతి నిర్వహించారు. నాయకులు ఎర్ర శ్రీను, సతీష్, నాగబాబు, బాలయ్య పాల్గొన్నారు.

గంగవరం: రాష్ట్ర రైతు కార్యదర్శి కనిగిరి రాంబాబు, తెదేపా మండలాధ్యక్షుడు పల్లల వెంకటరెడ్డి, మాజీ ఎంపీపీ దర్శర తీగల ప్రభ, సర్పంచి కె.అప్పయ్య ఆధ్వర్యంలో గంగవరంలో ఎన్టీఆర్ వర్ధంతి నిర్వహించారు. ముంజులూరు ఎంపీటీసీ సభ్యుడు పండా ఆదినారాయణ, గంగవరం మాజీ ఎంపీటీసీ సభ్యురాలు బుల్లియమ్మ, కోఆప్షన్ మాజీ సభ్యుడు చిన్నారావు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ● మొల్లేరులో సొసైటీ ఛైర్మన్ పాము అర్జున్, నియోజకవర్గ టీఎన్ఎస్ అధ్యక్షుడు ఎం.శివ, మండల యువత అధ్యక్షుడు విజయ్ తదితరులు ఎన్టీఆర్‌కు నివాళి అర్పించారు.

ఇందుకూరుపేటలో..

'సంప్రదాయాలు గుర్తుండాలి'

చిన్నమట్టపల్లిలో ముగ్గుల పోటీ నిర్వాహకులు, మహిళలు

వరరామచంద్రాపురం, న్యూస్‌టుడే: మన సంప్రదాయాలు నేటి తరానికి గుర్తుండాలనే ఉద్దేశంతో ప్రతీ ఏడాది గ్రామంలో ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నట్టు ఐద్వా మండల కమిటీ సభ్యులు సున్నం భద్రమ్మ, సోడే కనకలక్ష్మి అన్నారు. చిన్నమట్టపల్లి గ్రామంలో ఆదివారం ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులందించారు.

మోతుగూడెం: చింతూరు మండలం మోతుగూడెం పంచాయతీ పరిధి పొల్లూరు గ్రామంలో యువజన సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి నేపథ్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్‌లో బ్లూస్టార్ జట్టు విజయం సాధించింది. రూ.పది వేల నగదు బహుమతి అందుకుంది. ● మహిళలకు ముగ్గుల పోటీలు, చిన్నారులకు పరుగుపందెం నిర్వహించారు. విజేతలకు సీలేరు కాంప్లెక్స్ ఓఅండ్ఎం ఎస్ఈ చిన కామేశ్వరరావు, డీఈలు బాలకృష్ణ, వరప్రసాద్, ఎస్ఏవో వరప్రసాద్, ఏడీఈ కొండబాబు, టోర్నమెంట్ నిర్వాహకులు బహుమతులు అందజేశారు.

జ్ఞాపికలతో బ్లూస్టార్ జట్టు

గంగవరం: గంగవరంలో ఐక్య కోయ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలు, యువతులకు ఆదివారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. సినిమా హాల్ వీధిలోని రాజరాజేశ్వరి ఆలయం వద్ద సర్పంచి, ట్రస్టు నిర్వాహకులు కుంజం రాంబాబుదొర, కలుముల వనిత ఆధ్వర్యంలో వీటినేర్పాటు చేశారు. పోటీల్లో విజేతలకు సర్పంచి కలుముల అక్కమ్మ, ఎంపీటీసీ మాజీ సభ్యురాలు కోసు బుల్లియమ్మ, జనసేన మండలాధ్యక్షుడు కుంజం సిద్ధు, పెసా ఉపాధ్యక్షుడు శిరామకృష్ణల చేతుల మీదుగా బహుమతులందించారు. సమరసత సేవా సభ్యులు కత్రం చిన్నాలదొర తదితరులు పాల్గొన్నారు.

ముగ్గులు వేస్తున్న మహిళలు, యువతులు

సైనిక్ స్కూల్లో ప్రవేశ పరీక్షకు 909 మంది హాజరు

శ్యామలా సెంటర్ : సైనిక్‌స్కూల్లో 6, 9వ తరగతిలో ప్రవేశాలకు నిర్వహించిన ప్రవేశపరీక్ష ఆదివారం ప్రశాంతంగా జరిగింది. నగరంలోని రాజమహేంద్రవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఎస్‌కేవీటీ, ఓక్‌ఉడ్ స్కూల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు జరిగిన పరీక్షకు 1088 మంది హాజరుకావాల్సి ఉండగా.. 179మంది గైర్హాజరయ్యారు. 83.5శాతం హాజరు నమోదైందని సిటీ కోఆర్డినేటర్ రాజేంద్ర ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

చరవాణి మరమ్మతులపై ఉచిత శిక్షణ

ధవళేశ్వరం, న్యూస్‌టుడే: రాజమహేంద్రవరం ఆల్కట్‌గార్డెన్స్‌లోని యూనియన్ బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో సెల్‌ఫోన్ రిపేర్‌లో యువతకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఈ నెల 21 నుంచి 30 రోజులపాటు ఈ శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఉచిత వసతి, భోజన సదుపాయం కల్పిస్తామన్నారు. 8వ తరగతి విద్యార్హత కలిగి 19 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు అర్హులన్నారు. వివరాలకు 9014328803 నంబరుకు ఫోన్‌చేసి సంప్రదించాలని తెలియజేశారు.

'ఆదివాసీలకు జరిమానా విధిస్తారా?'

మారేడుమిల్లి, న్యూస్‌టుడే: బొంగుచికెన్, బొంగుబిర్యానీల పేరుతో అటవీ ప్రాంతంలోని వెదురును విచక్షణారహితంగా నరికేసే వారి వదిలేసి, అటవీ ప్రాంతంలో భోజనం చేసే ఆదివాసీలపై జరిమానా విధించటం తగదని ఆదివాసీ సంక్షేమ పరిషత్తు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్రాంతికి సొంతూరు వెళ్తూ మార్గంమధ్యలోని పిల్లలకు భోజనం పెడుతున్న ఆదివాసీ కుటుంబానికి అటవీశాఖ అధికారులు ఫైన్ వేయటం ఎంతవరకు సమంజసమన్నారు.

మద్యం దుకాణానికి తాళం.. యువకుడి అరెస్ట్

రంపచోడవరం, న్యూస్‌టుడే: మద్యం మత్తులో స్థానిక మద్యం దుకాణానికి తాళం వేసిన పిల్లారిశెట్టి సురేశ్‌ను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. శనివారం రాత్రి 10 గంటల తరవాత మద్యం దుకాణం వద్దకు వెళ్లి మద్యం ఇవ్వమని నిర్వాహకులు సురేశ్ అడిగాడు. సమయం అయిపోయిందని వారు చెప్పడంతో దుకాణం షెట్టర్ దించేసి తాళం వేశాడు. నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. సీసీ పుటేజీ పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.

'బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం'

వై.రామవరం: కోట గ్రామంలో గిరిజన మహిళ తాంబ్రాల అచ్చియమ్మ అనారోగంతో మృతి చెందింది. వాల్మీకి ఉద్యోగుల సంఘం ఆమె కుటుంబానికి ఆదివారం రూ.5వేల ఆర్థిక సాయం అందించారు. అచ్చియమ్మ వాల్మీకి సంఘంలో సభ్యత్వం పొందారని, బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్నారు. గొర్లె ఆనందబాబు, కింటుకూరి సూరిబాబు, బిజ్జి మాణిక్యాలరావు, కంభం అబ్బులు, గరుజుల భూలోకం, కింటుకూరి భారతిరాణి, గొర్లె సోమరాజు పాల్గొన్నారు.

అగ్ని ప్రమాద బాధితురాలికి సాయం

కూనవరం: రేపాకలో జరిగిన అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితురాలు తెల్లం సీతమ్మను సీపీఎం నాయకులు ఆదివారం కలసి పరామర్శించారు. వస్త్రాలు, నిత్యావసరాలు అందించారు. బాధితురాలికి వెంటనే పక్కా ఇంటిని నిర్మించి ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

వస్త్రాలు, నిత్యావసరాలు అందిస్తున్న సీపీఎం నాయకులు

యువతి అదృశ్యం

ధవళేశ్వరం, న్యూస్‌టుడే: యువతి అదృశ్యంపై ధవళేశ్వరం పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ గణేష్ తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక కంచరలైన్‌లో నివాసముంటున్న ఓ యువతిని తరచుగా సెల్‌ఫోన్ చూడొద్దని తల్లి మందలించడంతో మనస్తాపం చెంది ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఎంత వెతకినా ఆచూకీ లేకపోవడంతో ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో యువతి తల్లి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు

పూర్వ విద్యార్థుల సమ్మేళనం

ఇందుకూరిపేటలో..

దేవీపట్నం, న్యూస్‌టుడే: దేవీపట్నం మండలం ఇందుకూరుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్న 1991-1992 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆదివారం కలుసుకున్నారు. చదువుకునే రోజుల్లోని అనుభవాలను గుర్తుచేసుకున్నారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి రోజంతా ఉత్సాహంగా గడిపారు. సహపంక్తి భోజనాలు చేశారు. అప్పటి ఉపాధ్యాయులను సత్కరించి జ్ఞాపికలు అందజేశారు.

● **ఎటపాక:** మండలంలో గౌరిదేవిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2003-04 బ్యాచ్‌కు చెందిన పదో తరగతి పూర్వ విద్యార్థులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసుకొని భావోద్వేగానికి లోనయ్యారు. అప్పటి గురువులను దుశ్శాలువాలతో సత్కరించారు. అనంతరం బృంద ఫొటోలు దిగారు.

గౌరిదేవిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో..

ఆనందకరంగా రామయ్యకు అభిషేకం

భద్రాచలం, న్యూస్‌టుడే: భద్రాచలం శ్రీసీతా రామచంద్రస్వామి ఆలయ పరిసరాలు ఆదివారం రామనామాలతో మార్మోగాయి. అర్చకులు భక్తి శ్రద్ధలతో సుప్రభాతం పలికి ఆరాధించారు. వారానికి ఒకసారి ఉండే అభిషేకం భక్తులకు ఆనందం కలిగించింది. పసిడి పుష్పాల అర్చన ఘనంగా నిర్వహించారు. క్షేత్ర విశిష్టతను వైదిక పెద్దలు ప్రవచనం చేశారు. వైష్ణవ సంప్రదాయం ప్రకారం విష్వక్సేన పూజ చేసి పుణ్యాహవాచనం నిర్వహించారు. ఉప ప్రధానార్చకులు రామస్వరూప్ పర్యవేక్షణలో తలంబ్రాల వేడుక భక్తిభావాలను చాటింది. రాజమహేంద్రవరానికి చెందిన శ్రీధర్ కుటుంబ సమేతంగా వచ్చి రూ.1.9 లక్షల విలువైన రెండు వెండి శంఖాలను ఈవో దామోదర్‌రావు ద్వారా రాములవారికి సమర్పించారు.

వెండిపూజా సామగ్రి బహూకరణ

అయినవిల్లి: అయినవిల్లి సిద్ధివినాయక స్వామి ఆలయానికి రాజమహేంద్రవరానికి చెందిన సత్యదేవ ఆటోమొబైల్స్ యజమాని ఆదివారం రూ.45 వేల విలువ గల వెండిపూజా సామగ్రిని అందజేశారు. వారికి అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటం బహూకరించారు.

పోలవరం సిగపై పాపికొండల మణిహారం

వరరామచంద్రాపురం, న్యూస్‌టుడే: ప్రకృతి రమణీయ పాపికొండల పర్యాటకం నూతనంగా ఏర్పడిన పోలవరం జిల్లాకు భవిష్యత్‌లో ప్రత్యేక ఆర్థిక వనరు కానుంది. జిల్లాలో పర్యాటక ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి. మారేడుమిల్లి అభయారణ్యం, మోతుగూడెం జలపాతాలు, అటవీ ప్రాంతాలు వాతావరణ మార్పులకు అనుగుణంగా సహజ సిద్ధ అందాలతో పర్యాటకులను ఆకర్షిస్తాయి.

ఇక్కడి ప్రత్యేకతలు..

కొండల మధ్య నుంచి గోదావరిలో ప్రయాణిస్తూ ఆ అందాలను వీక్షించడం. దాదాపుగా 100 ఏళ్ల కిందటి పేరంటపల్లి శివాలయంలో కేవలం కొండరెడ్డి మహిళలే అర్చకులుగా ఉంటారు. కానుకలు తీసుకోరు. అభిషేకం చేసిన జలమే భక్తులకు తీర్థంగా ఇస్తారు. పేరంటపల్లి కొండవాగులోని నీటిని పర్యాటకులు నీళ్ల సీసాల్లో పట్టుకొని తీసుకువెళ్తుంటారు. కొండరెడ్డి మహిళలు వెదురు బొంగులతో పలురకాల గృహోపకరణ వస్తువులు తయారు చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే రోజూ వందల సంఖ్యలో పర్యాటకులు ఇక్కడికి వస్తున్నారు. దీంతో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో పలు కుటుంబాలకు జీవనోపాధిగా మారింది.

వెదురు అల్లికలు కొంటున్న పర్యాటకులు

ఆధ్యాత్మిక పర్యాటకంగా..

పోలవరం ప్రాజెక్టు పూర్తయితే చుట్టూ నీరు.. మధ్యలో కొండలపైన కొన్ని దేవాలయాలు ఉండిపోతాయి. ఈ నేపథ్యంలో పట్టిసీమ శివాలయం నుంచి వీఆర్‌పురం మండలంలోని శ్రీరామగిరి రామాలయం వరకు కొన్ని ఆలయాలను పర్యాటకులు వీక్షించేందుకు ఇప్పటికే దేవాదాయశాఖ, టూరిజం అధికారులు ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించారు. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు టూరిజం నిర్వాహకులకు ఇది పెద్ద ఆర్థిక వనరుగా మారనుంది.

పర్యాటకుల తాకిడి

మోతుగూడెం: పొల్లూరు జలపాతం వద్ద ఆదివారం పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంది. తెలుగు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో పర్యాటకులు ఇక్కడకు తరలివచ్చారు. దారాలమ్మ పిక్నిక్ స్పాట్, సీలేరు నది పరివాహక ప్రాంతాలు, ఏవీపీ, డొంకరాయి జలాశయాల వద్ద కూడా ఆనందంగా గడిపారు. స్వీయ చిత్రాలు, వీడియోలు తీసుకున్నారు. ఈ మేరకు అటవీ సిబ్బంది జలపాతాల వద్ద పర్యాటకులకు జాగ్రత్తలు వివరించారు.

గంగవరం: మన్యంలోని పర్యాటక ప్రాంతాలు ఆదివారం కిటకిటలాడాయి. గంగవరం మండలంలోని జడేరు, మిట్లపాలెం కన్నేరు వాగు పరిసరాలు, అడ్డతీగల మండలంలోని పింజర్లకొండ జలపాతం, వైరామవరం పూతిగుంట తదితర ప్రాంతాలు పర్యాటకులతో నిండిపోయాయి. గంగవరం మీదుగా లంబసింగి వెళ్లేందుకు నూతనంగా నిర్మించిన జాతీయ రహదారి వాహనాలతో కళకళలాడింది.

పొల్లూరు జలపాతం వద్ద..

(c) eenadu

తెలుగు జాతి కీర్తిపతాక ఎన్టీఆర్

విగ్రహావిష్కరణలో పాల్గొన్న మంత్రులు ఆనం, స్వామి, ఎంపీ మాగుంట, ఎమ్మెల్యేలు జనార్దన్, ఉగ్ర

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: పథకాల అమలు, ప్రజా సంక్షేమం, తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో ఎన్టీఆర్‌ది చెరగని ముద్రని దేవాదాయశాఖ మంత్రి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. గుంటూరురోడ్డులోని తెదేపా కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన ఎన్టీఆర్ వర్ధంతి సభలో ముఖ్య అతిథిగా మాట్లాడారు. ఆయన స్ఫూర్తితో రాష్ట్రాన్ని ప్రగతి బాటలో నడిపించేందుకు అందరూ కలిసిరావాలన్నారు. పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి తెచ్చిన ఘనత ఆయనదని మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి కీర్తించారు. ఎంపీ మాగుంట, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ తెలుగు జాతికి ప్రపంచ ఖ్యాతి తెచ్చిన మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. తెదేపా ఒంగోలు పార్లమెంటరీ కమిటీ అధ్యక్షుడు, కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, పీడీసీసీ బ్యాంకు ఛైర్మన్ కామేపల్లి సీతారామయ్య, మేయర్ గంగాడ సుజాత, నాయకులు మంత్రి శ్రీనివాసరావు, కామేపల్లి శ్రీనివాసరావు, రాచగర్ల వెంకటరావు, వైవీ. సుబ్బారావు, కొఠారి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా అద్దంకి బస్టాండ్ కూడలిలో ఆధునికీకరించిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. వందలాదిగా నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.

గీత దాటితే తాట తీస్తారు!

- సామాజిక మాధ్యమాలపై పోలీసుల నిఘా
- ఏడాదిలో 718 ఖాతాలు మూసివేత
- 224 మంది అడ్మిన్లకు నోటీసులు

న్యూస్‌టుడే - ఒంగోలు నేరవిభాగం

ఇప్పుడంతా సోషల్ మీడియా యుగం. ఎక్కడ ఏ మూలన చిన్న సంఘటన జరిగినా ప్రపంచవ్యాప్తంగా వైరల్‌గా మారుతోంది. ఇంతవరకు బాగానే ఉన్నా ఈ మాధ్యమాలను కొందరు వ్యక్తులు తమ స్వప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తున్నారు. ఇటువంటి వారిపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ప్రతి కదలికనూ నిశితంగా గమనిస్తున్నారు. ఇందుకోసం జిల్లాలో ప్రత్యేకంగా ఓ విభాగమే పనిచేస్తోంది.

ఉల్లంఘనులపై దృష్టి



స్మార్ట్‌ఫోన్ వినియోగిస్తున్న వారిలో దాదాపుగా అందరికీ ఫేస్‌బుక్, ఇన్‌స్టా, ఎక్స్ ఖాతాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ వాట్సప్ వాడుతున్నారు. పదుల గ్రూపుల్లో సభ్యులుగా ఉంటున్నారు. తమ భావాలను ఆయా ఖాతాల ద్వారా ఇతరులతో పంచుకుంటున్నారు. ఇక్కడే కొందరు పరిధులు దాటుతున్నారు. విద్వేషాలు రేకెత్తించేలా పోస్టింగులు పెడుతున్నారు. ప్రజలను తప్పుదారి పట్టిస్తూ సమాజంలో అశాంతికి కారణమవుతున్నారు. ఇటువంటి ఖాతాలపై జిల్లా పోలీసు కార్యాలయంలోని సైబర్ క్రైమ్ (సోషల్ మీడియా విభాగం) నిరంతరం నిఘా పెడుతోంది. వివిధ కారణాలతో గత ఏడాది కాలంలో 718 సామాజిక మాధ్యమ ఖాతాలను మూసివేయించింది. ఉద్రిక్తతలను రెచ్చగొట్టడం, అవాస్తవాలను ప్రచారం చేయడం, వ్యక్తిత్వ హననానికి పాల్పడటం వంటివి ఇందులో ఉన్నాయి. వాట్సప్ ద్వారా ఉల్లంఘనలకు పాల్పడిన 224 మంది గ్రూప్ అడ్మిన్లకు సైతం నోటీసులు జారీ చేసింది. పోలీసు చర్యలతో 38 మంది గ్రూపులను డిలీట్ చేశారు. మరికొందరు ఇన్‌యాక్టివ్ అయ్యారు.

సామాజిక చైతన్యం దిశగా..

ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చే మార్గాలుగా సామాజిక మాధ్యమాలను పోలీసులు వినియోగిస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని 340 వాట్సప్ గ్రూప్ అడ్మిన్లతో ప్రత్యేకంగా వాట్సప్ బ్రాడ్‌కాస్ట్ ఛానెల్ నిర్వహిస్తున్నారు. సమకాలీన అంశాలు, పౌర స్పృహ తదితర అంశాలపై రోజూ వీటిలో పోస్టర్లు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఈ గ్రూపుల్లో 51 వేల మంది సభ్యులున్నారు.

తస్మాత్ జాగ్రత్త...

చిన్న చిన్న వివాదాస్పద పోస్టుల విషయంలో హెచ్చరికలతో వదిలేస్తున్నా... సామాజిక విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తే కేసులు నమోదు చేస్తున్నారు. వీటిలో విద్యార్థులు, యువత భాగస్వాములుగా ఉంటే వారి కెరీర్‌కు తీవ్ర నష్టం తప్పదు. విదేశాలకు వెళ్లే అవకాశం ఉండదు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలపైనా ప్రతికూల ప్రభావం పడుతుంది.

మౌని అమావాస్య సందర్భంగా కొత్తపట్నం మండలం మడనూరులో ఆదివారం రాత్రి నిర్వహించిన స్వామివార్ల తెప్పోత్సవం కనులపండువగా సాగింది. ఈతముక్కలలో కొలువుదీరిన కస్తేశ్వర, అనంత కోదండ రామస్వామి వార్లు; మడనూరులోని రామలింగేశ్వరుడి ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా తరలించి వేడుక చేపట్టారు. పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ఎస్సై సుధాకర్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. - న్యూస్‌టుడే, కొత్తపట్నం

27 నుంచి ఇంటర్ ప్రయోగ పరీక్షలు

- నేడు కలెక్టర్ అధ్యక్షతన సమన్వయ సమావేశం

ఒంగోలు విద్య, న్యూస్‌టుడే: ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ ప్రయోగ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఫిబ్రవరి 10 వరకు ఇవి కొనసాగనున్నాయి. పరీక్ష కేంద్రాల్లో వసతి, సౌకర్యాలను ఆర్ఐవో కె. ఆంజనేయులు ఆదివారం పరిశీలించారు. ప్రయోగశాలల్లో అవసరమైన పరికరాలు సిద్ధంగా ఉంచాలని యాజమాన్యాలు, ప్రిన్సిపాళ్లను ఆదేశించారు. తొలి రోజున 34 కేంద్రాల్లో వృత్తి విద్య ప్రయోగపరీక్షలు జరగనున్నాయి. జూనియర్ ఇంటర్ విద్యార్థులు 1,939 మంది, సీనియర్ విద్యార్థులు 1,665 మంది హాజరుకానున్నారు. జనరల్ కేటగిరిలో సీనియర్ ఇంటర్ సైన్స్ విద్యార్థులకు ఫిబ్రవరి ఒకటి నుంచి పదో తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఉమ్మడి ప్రకాశంలో మొత్తం 9,956 మంది హాజరుకానున్నారు. వీరి కోసం 99 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇంటర్ పరీక్షల నిర్వహణకు సంబంధించి కలెక్టర్ రాజాబాబు అధ్యక్షతన సోమవారం సాయంత్రం సమన్వయ సమావేశం జరగనుంది. ఆర్టీసీ, పోస్టల్, వైద్య ఆరోగ్య, రెవెన్యూ, విద్యాశాఖ అధికారులు పాల్గొంటారు. ఈ ఏడాది వరకు అద్దంకి నియోజకవర్గం వారికి బాపట్ల జిల్లా పరిధిలో, కందుకూరు వారికి నెల్లూరు పరిధిలోనే పరీక్షలు ఉంటాయని ఆర్ఐవో తెలిపారు.

వెలిగొండ పరుగులు

- జులై నాటికి తొలిదశ పూర్తే లక్ష్యంగా పనులు

రెండో సొరంగంలో లైనింగ్ పనులు చేస్తున్న సిబ్బంది

జులై నాటికి పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ పనులు పూర్తిచేసి నల్లమల సాగర్‌కు కృష్ణా జలాలు అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అందులో భాగంగా ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయి. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో పోలవరం తరువాత వెలిగొండకే అత్యంత ప్రాధాన్యమిచ్చింది. అవసరమైన నిధుల మంజూరుతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తున్నారు. -న్యూస్‌టుడే, పెద్దదోర్నాల

ఫీడర్ కాలువకు రక్షణ

సొరంగాల నుంచి వచ్చే కృష్ణా జలాలు 21.8 కి.మీ.ల నిడివిలో ఉన్న ఫీడర్ కాలువ ద్వారా నల్లమల సాగర్‌కు చేరాల్సి ఉంది. ఈ కాలువను పదిహేనేళ్ల క్రితమే తవ్వారు. నిర్మాణ పనుల్లో నాణ్యత లేక చిన్నపాటి వర్షాలకే కోతకు గురై గండ్లు పడుతున్నాయి. దీంతో కృష్ణా జలాలు ప్రవహించే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో కాలువ బలహీనంగా ఉన్న 5.3 కి.మీ. పరిధిలో రక్షణ గోడ, 21.8 కి.మీ. మేర లైనింగ్ పనులు చేసేందుకు కూటమి ప్రభుత్వం రూ.456 కోట్లు మంజూరు చేసింది. ప్రస్తుతం గంటవానిపల్లె సమీపంలో రక్షణ గోడ పనులు చేస్తున్నారు. రోజుకు వెయ్యి క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని జరుగుతోంది.

లైనింగ్ వేగవంతం

కృష్ణానది నుంచి నల్లమల సాగర్‌కు నీరందించేందుకు నల్లమల గర్భంలో రెండు సమాంతర సొరంగాలు నిర్మించారు. 18.89 కి.మీ పొడవున్న సొరంగాల్లో తొలి సొరంగం లైనింగ్ పూర్తయ్యింది. పది మీటర్ల వ్యాసంతో తవ్విన రెండో సొరంగానికి 0.8 మీటర్ల మందంతో లైనింగ్ పనులు చేస్తున్నారు. మొంథా తుపాను కారణంగా సొరంగాల్లోకి వరద నీరు చేరి ఈ ప్రక్రియకు కొంత అంతరాయం కలిగింది. ఆ అడ్డంకులను అధిగమించి రోజుకు 16 మీటర్ల మేర లైనింగ్ చేస్తున్నారు. వీటిని మరింత వేగం చేసి రోజుకు ఇరవై మీటర్లు పూర్తయ్యేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. మరో 3.430 కి.మీ.ల లైనింగ్ పూర్తి చేయాల్సి ఉంది. ఇందులో ఉన్న టన్నెల్ బోరింగ్ మెషిన్ (టీబీఎం)ను బయటకు తెచ్చేందుకు చర్యలు చేపడుతున్నారు.

గేట్ల అమరికపై దృష్టి

నల్లమల సాగర్ నుంచి గొట్టిపడియ, తీగలేరు, తూర్పు ప్రధాన కాలువల ద్వారా ప్రజలకు సాగు, తాగు నీరందిస్తారు. వీటిలో తీగలేరు, తూర్పు ప్రధాన కాలువలకు హెడ్ రెగ్యులేటర్ల వద్ద గేట్లు అమర్చాల్సి ఉంది. ఈ పనులపై ఇంజినీరింగ్ అధికారులు దృష్టి సారించారు. అనుసంధాన రహదారి నిర్మాణం వేగవంతం చేశారు. నిర్వాసితులకు వేములకోట, దేవరాజుగట్టు, తోకపల్లిలో ఏర్పాటు చేసిన పునరావాస కాలనీల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు.

వయసు 70.. ఉత్సాహంలో ఇరవై!



ఆయన వయసు 70 ఏళ్లు. ఉత్సాహంలో మాత్రం ఇంకా ఇరవైల్లోనే ఉన్నారు. అథ్లెటిక్స్‌లో సాధిస్తున్న పతకాలే ఇందుకు నిదర్శనం. ఒంగోలు సుజాతానగర్‌లో ఉంటున్న నరహరి సాంబయ్య ఘనత ఇది. ఈతముక్కల మహిళా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. తోటి మిత్రుల ప్రోత్సాహంతో హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ఇటీవల నిర్వహించిన వెటరన్స్ అథ్లెటిక్స్ 70 ఏళ్ల విభాగంలో పాల్గొని సత్తా చాటారు. ఎయిమ్స్ సంస్థ జాతీయ స్థాయిలో నిర్వహించిన పోటీల్లో... 1500 మీటర్ల పరుగు, 5 వేల మీటర్ల నడకలో విజేతగా నిలిచి బంగారు పతకాలు సాధించారు. ఆ ప్రతిభతోనే ఏప్రిల్ మూడో వారంలో బ్యాంకాక్‌లో జరగనున్న అంతర్జాతీయ వెటరన్స్ అథ్లెటిక్స్ టోర్నీలో పాల్గొనే అవకాశం దక్కించుకున్నారు.

'చదువుకునే రోజుల నుంచే క్రీడలంటే ఇష్టం. ఉద్యోగ సమయంలోనూ ఆ ఆసక్తిని వీడలేదు. నిత్యం వాకింగ్, జాగింగ్... క్రమశిక్షణాయుత జీవనశైలి తన విజయ రహస్యాల'ని చెప్పారు సాంబయ్య. మిత్రుల ప్రోద్బలంతో పోటీల్లో పాల్గొనడం, పతకాలు సాధించడం ఆనందంగా ఉందని... ఉత్సాహం, పట్టుదల ఉంటే వయోభారం గుర్తుకురాదని పేర్కొన్నారు. - న్యూస్‌టుడే, ఒంగోలు నగరం

..అలా రుణం తీర్చుకుంటున్నారు!

- యడవల్లి ఎంపీటీసీ సభ్యురాలి స్ఫూర్తి పయనం

యడవల్లిలో బాలింతకు బేబీకిట్ అందజేస్తున్న అంకమ్మ

ఏదైనా పదవి లభిస్తే చాలు ఎంత వెనుకేసుకుందామనే చూస్తుంటారు చాలా మంది. ఆమె మాత్రం ఇందుకు భిన్నం. ఏకగ్రీవంగా ఎన్నుకున్న ప్రజలకు తనకు చేతనైన రీతిలో తోడ్పాటు అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు... కనిగిరి మండలం యడవల్లి ఎంపీటీసీ సభ్యురాలు వట్టివేళ్ల అంకమ్మ. కుమారుడు రంగబాబుతో కలిసి కనిగిరి పట్టణంలో చిన్న వస్త్ర దుకాణం నిర్వహిస్తున్నారు. గత ప్రాదేశిక ఎన్నికల్లో యడవల్లి ప్రాదేశిక ప్రజలు ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అందుకు కృతజ్ఞతగా వ్యాపారంలో వచ్చే లాభంలో ఏటా రూ.2 లక్షలను సేవా కార్యక్రమాలకు వెచ్చిస్తున్నారు. ఆ పరిధిలోని యడవల్లి, యర్ర ఓబనపల్లి, దిరిశవంచ, కమ్మవారిపల్లి, నందనమారెళ్ల తదితర గ్రామాల్లో ఎక్కడ ప్రసవం జరిగినా వెళ్లి బేబీకిట్లు అందజేస్తున్నారు. యువతీ యువకుల్లో ఎవరు పెళ్లి చేసుకున్నా నూతన వస్త్రాలు, పసుపు, కుంకుమ, చెప్పులు ఇస్తున్నారు. చదువులో ప్రతిభ చూపుతున్న విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు, విద్యా సామగ్రి వంటివి పంపిణీ చేస్తున్నారు. ఇందుకోసం గత అయిదేళ్లలో రూ.10 లక్షలకు పైగా ఖర్చు చేశారు. 'తనపై నమ్మకంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్న ప్రజలకు ఇలా కృతజ్ఞత తెలుపుతున్న'ట్లు చెప్పారు అంకమ్మ. - న్యూస్‌టుడే, కనిగిరి

అమ్మ భాషకు పట్టం కడదాం

ఒంగోలులోని పీవీఆర్ పాఠశాల మైదానంలో ఎన్టీఆర్ కళాపరిషత్ ఉత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గుంటూరుకు చెందిన శ్రీ సాయి మంజీర కూచిపూడి అకాడమీ వారు ప్రదర్శించిన 'తెలుగు తల్లి' నృత్యరూపకం వీక్షకులను ఆలోచింపజేసింది. అన్యభాషల ప్రాబల్యంతో వేల ఏళ్ల చరిత్ర కలిగిన తెలుగు భాష ప్రాభవం కోల్పోతున్న వైనం... అమ్మ భాషను పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకతను కళాకారులు కళ్లకుకట్టారు. అంతకు ముందు నిర్వహించిన నాదస్వర కచేరీ, కోలాట ప్రదర్శన అలరించాయి. - న్యూస్‌టుడే, ఒంగోలు సాంస్కృతికం

నీటి నియంత్రణకు సెన్సార్లు

అద్దంకి బ్రాంచి కాలువలో నీటి ప్రవాహం నియంత్రణకు సెన్సార్ల సాంకేతికతను వినియోగిస్తున్నారు. సంతమాగులూరు మండలంలోని అడవిపాలెం, అద్దంకిలోని ధర్మవరం, జె.పంగులూరులోని రామకూరు తూముల వద్ద ఈ పరికరాలను ఏర్పాటు చేసి... అద్దంకిలోని ఎన్నెస్పీ కార్యాలయానికి అనుసంధానించారు. దీనివల్ల ప్రవాహ వేగం, నీటి పరిమాణం ఎలా ఉందన్నది క్షేత్రస్థాయికి వెళ్లకుండానే తెలుస్తుంది. పరిస్థితిని బట్టి సరఫరా నియంత్రించేందుకు వీలవుతుందని ఈఈ సతీష్ తెలిపారు. - న్యూస్‌టుడే, అద్దంకి

అన్న క్యాంటీన్ @ పదో ర్యాంకు

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: ఒంగోలు నగరం కర్నూలు రోడ్డులోని పవర్ ఆఫీసు వద్ద నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్... ప్రజల సంతృప్తస్థాయిల పరంగా రాష్ట్రంలో పదో స్థానంలో నిలిచింది. ప్రభుత్వం ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహించి... ఆయా క్యాంటీన్లలో భోజనం చేస్తున్న వారి అభిప్రాయాలు సేకరించింది. సమయానికి ఆహారం అందిస్తున్నారా, నాణ్యత ఎలా ఉంది, పారిశుద్ధ్య నిర్వహణపై సమాచారం తెలుసుకుంది. ఆదివారం ఆ వివరాలు వెల్లడించింది. ఇందులో కర్నూలు రోడ్డులోని క్యాంటీన్ పదో స్థానంలో నిలిచింది. ఇక్కడ ఓ పూటకు 550 నుంచి 600 మంది ఆహారం తీసుకుంటున్నారు.

జిల్లా మారింది... భద్రత కొరవడింది!

- అద్దంకి పరిధిలో హైవేపై ఇదీ దుస్థితి

నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే పదహారో నంబరు జాతీయ రహదారిపై అద్దంకి నియోజకవర్గం పరిధిలో భద్రత కొరవడింది. ప్రకాశం జిల్లాలో ఈ ప్రాంతాన్ని కలిపాక... ఇక్కడ తిరిగే పెట్రోలింగ్ వాహనాలను బాపట్లకు కేటాయించడమే ఇందుకు కారణం.

సమస్య ఇలా...: బాపట్ల జిల్లా పరిధిలో అద్దంకి ఉన్నప్పుడు... బొల్లాపల్లి టోల్‌ప్లాజా నుంచి కొరిశపాడు మండలంలోని గ్రోత్‌సెంటర్ వరకు రెండు పెట్రోలింగ్ వాహనాలతో హైవేపై భద్రతను పర్యవేక్షించేవారు. ప్రకాశంలో కలిపాక... పెట్రోలింగ్ వాహనాలను బాపట్ల పరిధిలోనే ఉంచడంతో ఇటుగా పర్యవేక్షణ కొరవడింది. అత్యవసరంగా విమానాలు దిగేందుకు వీలుగా రేణింగవరం నుంచి కొరిశపాడు వరకు రహదారిని విస్తరించారు. దీంతో వివిధ రాష్ట్రాలకు చెందిన భారీ వాహనాలను ఇక్కడే నిలుపుతున్నారు. సరైన సూచీలు లేకపోవడం, హైవే పోలీసులు నిఘా కొరవడడంతో తరచూ చోరీలు, ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. మూడు రోజుల క్రితం గుడిపాడు సమీపంలో రోడ్డు దాటుతున్న ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొన్న ప్రమాదంలో తల్లీకుమారులు దుర్మరణం పాలయ్యారు. సమస్య తీవ్రత దృష్ట్యా అధికారులు పెట్రోలింగ్ ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు. ఈ విషయమై అద్దంకి గ్రామీణ సీఐ మల్లికార్జునరావు స్పందిస్తూ... విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించామని, త్వరలోనే పెట్రోలింగ్ వాహనాలు కేటాయించే అవకాశం ఉందని తెలిపారు. - న్యూస్‌టుడే, జె.పంగులూరు, మేదరమెట్ల

ప్రకాశం జిల్లా: విష్ణుప్రియ టివిఎస్, ఒంగోలు: 7799121619 | ఎలైట్ టివిఎస్, ఒంగోలు: 7095559009 | పవిత్ర సాయి టివిఎస్, మార్కాపూర్: 9440355913 | శ్రీ సాయి శ్రీనివాస టివిఎస్, గిద్దలూరు: 9394893246 | సుస్మిత టివిఎస్, మేదరమెట్ల: 9632301264 | రాణి టివిఎస్, సింగరాయకొండ: 8341785467 | జెఆర్ఆర్ టివిఎస్, కంభం: 7330996544 | తిరుమల సాయి టివిఎస్, దోర్నాల: 9010800500 | శ్రీ బాలాజీ టివిఎస్. పామూరు 9966643264 | వాసవి టివిఎస్, కనిగిరి: 9059723608 | సుగుణ టి.ఎస్, దర్శి 95336225588 | శ్రీ వారాహి టివిఎస్, కందుకూరు: 9010402532 | బాపట్ల జిల్లా: విష్ణు ప్రియ టివిఎస్, చీరాల: 6281023626 | శివ ప్రియ ఆటోమోటివ్స్, అద్దంకి: 9985130799 | గాయత్రి మోటార్స్, ఇంకొల్లు 9573272099 | ఎ & ఎ ఆటోమోటివ్స్, మార్టూరు: 9704663217 | సయ్యద్ మోటార్స్ బాపట్ల: 9701309789 | పవన్ ఆటోమోటివ్స్, రేపల్లె: 9885709107 | విజయ లక్ష్మి ఎంటర్‌ప్రైజెస్, చెరుకుపల్లి: 9346128595 | పవన్ మోటార్స్, కొల్లూరు: 9866709107.

(c) eenadu

సీపీఎస్ ఉద్యోగుల కళ్లల్లో ఆనందం

❖ బ్యాంకు ఖాతాలకు డీఏ బకాయిల జమ ❖ ఉమ్మడి జిల్లాలో 40 వేల మందికి ప్రయోజనం

న్యూస్‌టుడే, ఒంగోలు కలెక్టరేట్

గత వైకాపా ప్రభుత్వం ఉద్యోగులు దాచుకున్న పీఎఫ్, ఏపీజీఎల్ఐ సొమ్మును సైతం వారికి తెలియకుండా లాగేసుకుంది. దీనిపై అప్పట్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళన చెందారు. ఏపీజీఎల్ఐ బాండ్ల కాల పరిమితి ముగిసినా... ఆ చెల్లింపులూ చేయలేదు. ఆరేళ్ల నాటి బకాయిలను కూటమి ప్రభుత్వం ఒకేసారి ఉద్యోగులకు చెల్లించింది. తద్వారా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని సీపీఎస్ ఉద్యోగులు, పింఛనుదారుల కళ్లల్లో ఆనందం నెలకొంది. వైకాపా పాలనలో ఇవ్వాల్సిన, రావాల్సిన కరవు భత్యం బకాయిలు కూటమి ప్రభుత్వం వారి బ్యాంకు ఖాతాలకు జమ చేసింది. 2018-19 సంవత్సరం నాటి మూల వేతనంపై ఒక్కో ఉద్యోగికి డీఏ బకాయిలు రూ.30 వేల నుంచి రూ.90 వేల వరకు ప్రయోజనం కలిగింది. సంక్రాంతిని పురస్కరించుకుని ఎక్కువ మంది ఉద్యోగులకు భోగి పండగ రోజే జమకాగా, మిగతా ఉద్యోగులకు ఈ నెల 16, 17 తేదీల్లో జమ చేశారు. మూడు రోజులుగా భత్యం జమ అయినట్లు చరవాణిలకు వచ్చిన సందేశాలు చూసుకుని సంబరాల్లో మునిగిపోయారు.

❖ 2004 తర్వాత ప్రభుత్వ సర్వీసులో చేరిన వారందరినీ సీపీఎస్ ఉద్యోగులుగా పరిగణిస్తున్నారు. ప్రకాశం, మార్కాపురం జిల్లాలో మొత్తం 15 వేల మంది సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పింఛను విధానం) ఉద్యోగులు ఉండగా.. అన్ని ప్రభుత్వ శాఖల పరిధిలో మరో 25 వేల మంది విశ్రాంత ఉద్యోగులు (పింఛనుదారులు) ఉన్నారు. ఉమ్మడి ప్రకాశంలోని 40 వేల మందికి సరాసరిన రూ.60 వేలు చొప్పున ప్రయోజనం చేకూరింది. దీనిపై సీపీఎస్, విశ్రాంత ఉద్యోగుల సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.

అందరూ సంతోషంగా ఉన్నారు..

పాత బకాయిలు రావని ఉద్యోగులు, పింఛనుదారులు నిరుత్సాహంగా ఉండేవారు. ఆరేళ్ల తర్వాత కరవు భత్యం జమ కావడంతో ప్రభుత్వం నిర్ణయం పట్ల సీపీఎస్, విశ్రాంత ఉద్యోగులు అందరూ సంతోషంగా ఉన్నారు. భవిష్యత్తులో ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకుంటుందని ఆశిస్తున్నాం.

-సీహెచ్.కిరణ్‌కుమార్‌రెడ్డి, ఏపీజీఈఏ జిల్లా అధ్యక్షుడు

మాకు పెద్ద పండగే..

అందరూ జరుపుకొనే పెద్ద పండగ సంక్రాంతి. దాన్ని పురస్కరించుకుని ఉద్యోగులు ఆనందంగా ఉండేలా డీఏ పాత బకాయిలు జమ చేయడం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఇంకా ఉద్యోగులకు ఇవ్వాల్సిన సరెండర్ లీవ్‌లు, పీఆర్సీ అమలు చేసి ఉద్యోగులకు అండగా ఉండాలి.

-చల్లా శ్రీనివాస్ కుమార్, ఏవో, జడ్పీ

పీఎస్ హెచ్ఎంలకు జాబ్‌చార్ట్ ప్రకటించాలి

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: ప్రాథమిక పాఠశాల (పీఎస్) హెచ్ఎంల విధుల గురించి ఇటీవల విద్యాశాఖ విడుదల చేసిన ఉత్తర్వులు అసంబద్ధంగా ఉన్నాయని పీఎస్ హెచ్ఎంల సంఘం రాష్ట్ర నాయకురాలు షేక్ ఉజ్మాభాను పేర్కొన్నారు. ఆదివారం స్థానిక డీఆర్ఆర్ మున్సిపల్ స్కూలులో నిర్వహించిన సంఘ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. పీఎస్ హెచ్ఎంలు ఉన్న ప్రతి స్కూలుకు డైస్ కోడ్ ఉండాలన్నారు. ప్రభుత్వం ప్రకటించిన విధానం స్కూలు అసిస్టెంట్లు, ఎస్జీటీల మధ్య అంతర్యుద్ధం పెంచేలా ఉందన్నారు. వెంటనే స్పష్టమైన జాబ్‌చార్టు విడుదల చేయాలని కోరారు. ఈ సమావేశంలో ధర్నాశి చిరంజీవి, పద్మావతి, అనోక్ అభిషేక్, హనుమాయమ్మ తదితరులు పాల్గొన్నారు.

ఈఎస్ఎల్ ప్రాంతీయ సమరానికి సై

నేటి నుంచి సెంట్రల్ ఆంధ్రా స్థాయి ఈనాడు క్రికెట్ పోటీలు

గుంటూరు క్రీడలు, తాడికొండ, న్యూస్‌టుడే: 'ఈనాడు స్పోర్ట్స్ లీగ్' (ఈఎస్ఎల్) టోర్నమెంట్‌లో ప్రాంతీయ సమరానికి రంగం సిద్ధమైంది. క్రికెట్‌లో ప్రతిభావంతుల్ని వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న 'ఈఎస్ఎల్' పండగ రెండో దశకు చేరుకుంది. 'ఈనాడు క్రికెట్ సంబరం' సెంట్రల్ ఆంధ్రా స్థాయి పోటీలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. గత నెలలో జిల్లా స్థాయిలో పోటీలు జరిగాయి. ఆ టోర్నమెంట్‌లో ప్రథమ స్థానం సాధించిన జూనియర్స్, సీనియర్స్ జట్లు ఇప్పుడు ప్రాంతీయ స్థాయిలో నిర్వహించే పోటీల్లో తలపడనున్నాయి. దీనికోసం గుంటూరు సమీపం మోతడకలోని చలపతి హిల్ వ్యూ స్టేడియాన్ని ముస్తాబు చేశారు. ప్రాంతీయ స్థాయిలో పోటీలు నాకౌట్ పద్ధతిలో నిర్వహిస్తారు. గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో విజేతలుగా నిలిచిన జట్లు ఈ టోర్నమెంట్‌లో తలపడనున్నాయి. నిర్ణీత 20 ఓవర్లలో పోటీలు జరగనున్నాయి.

వేదిక: చలపతి హిల్ వ్యూ స్టేడియం, మోతడక

సీనియర్స్: మొదటి మ్యాచ్ (ఉదయం) గుంటూరు × పశ్చిమ గోదావరి

జూనియర్స్: రెండో మ్యాచ్ (మధ్యాహ్నం) గుంటూరు × కృష్ణా

Title Sponsor: ధనిక్ భారత్ విద్యా సంస్థలు IIT-JEE | NEET
Protein Partner: నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (Non-Govt. Public Charitable Trust)
Regional Sponsor: Chalapathi Institute of Technology AUTONOMOUS MOTHADAKA CAMPUS
Gift Partner: KL (DEEMED TO BE UNIVERSITY)
Beverage Partner: CMR SHOPPING MALL The joy of life
Digital Partner: ఈనాడు.నెట్
TV Partner: ETV BHARAT, ETV ఆంధ్రప్రదేశ్
Organised by ఈనాడు

ఒంగోలులోని తెదేపా కార్యాలయంలో నిర్వహించిన శిబిరంలో రక్తదానం చేస్తున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు

140 మంది రక్తదానం

ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని స్థానిక గుంటూరు రోడ్డులోని తెదేపా కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన శిబిరంలో 140 మంది రక్తదానం చేశారు. తొలుత శిబిరాన్ని ఎమ్మెల్యే దామచర్ల జనార్దనరావు ప్రారంభించారు. అనంతరం రక్తదాతలకు ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బండారు మదన్, కొరాని నాగేశ్వరరావు, రాచగర్ల వెంకటరావు, టీడీ.శ్రీరామమూర్తి, పసుపులేటి సునీల్ తదితరులు పాల్గొన్నారు. ఈ శిబిరంలో నాగులుప్పలపాడు మండలానికి చెందిన దివ్యాంగుడు నాగార్జున రక్తదానం చేశారు. ఓ ప్రైవేటు బ్యాంకులో ఉద్యోగం చేస్తూ, ఎన్టీఆర్‌పై అభిమానంతో అనేకసార్లు రక్తదానం చేసినట్లు ఆయన తెలిపారు.

-ఈనాడు, ఒంగోలు, న్యూస్‌టుడే, ఒంగోలు గ్రామీణం

ప్రశంసాపత్రంతో నాగార్జున

కార్యక్రమంలో పాల్గొన్న భక్తబృందం

వైభవంగా కుసుమ హరనాథ మేళోత్సవం

పొదిలి, న్యూస్‌టుడే: పొదిలిలోని శ్రీ మంజునాథ కల్యాణ మండపంలో శ్రీకుసుమ హరనాథ ఆనంద మేళోత్సవం వైభవంగా జరిగింది. ఆదివారం స్వామివారి కల్యాణం అత్యంత కమనీయంగా నిర్వహించారు. కల్యాణాన్ని వీక్షించేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కుసుమ హరనాథ భక్తబృందం తరలివచ్చారు. మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాల స్థాయిలో జరిగే కుసుమ హరనాథ ఆనంద మేళోత్సవం పొదిలిలో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. నియోజకవర్గ ప్రజలంతా సుఖసంతోషాలతో విలసిల్లాలని స్వామి వారిని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. పొదిలిలో కార్యక్రమం నిర్వహణ చేస్తున్న గునుపూడి మధుసూదనరావు బ్రదర్స్, కుసుమ హరనాథ భక్తబృందానికి అభినందనలు తెలిపారు. స్వామి ఉత్సవ మూర్తులను మేళతాళాలతో మండపానికి తరలించే క్రమంలో వందలాది మంది భక్తులు పూలతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కుసుమ హరనాథ భక్తబృందం సభ్యులు వై.వి.శేషగిరిరావు, వెంకట సుబ్బారావు, గునుపూడి భాస్కరరావు, మాధవి, భవాని శ్రీనివాసులు, ఓ.గోపి, కరంచంద్, ఈశ్వర్, రామక్రిష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

లాడ్జిల్లో పోలీసుల తనిఖీలు

పొదిలి: పొదిలిలోని పలు లాడ్జీలను ఆదివారం పోలీసులు తనిఖీ చేశారు. గదుల్లో బస చేసే వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆర్టీసి బస్టాండ్ సమీపంలోని లాడ్జిల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ రాజేష్‌కుమార్ తెలిపారు. దీంతో ముగ్గురు మహిళలు, ముగ్గురు నిర్వాహకులపై కేసు నమోదు చేశామన్నారు. అనుమానాస్పదంగా ఉంటే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు.

ఘనంగా ఎన్టీఆర్ కళాపరిషత్ ఉత్సవాల ప్రారంభం

ఒంగోలు సాంస్కృతికం, న్యూస్‌టుడే: ఒంగోలు నగరంలోని పీవీఆర్ హైస్కూల్ మైదానంలో ఎన్టీఆర్ కళాపరిషత్ ఉత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ముందుగా పి.వెంకట్రావు ఆధ్వర్యంలో మణికంఠ బృందం నాదస్వరం వీనులవిందుగా సాగింది. అశ్విని శిష్య బృందం కోలాట ప్రదర్శన ఆకట్టుకుంది. అనంతరం ఎన్టీఆర్ సంస్మరణ సభను నిర్వహించారు. ఎన్టీఆర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ క్రియేటివ్, కల్చరల్ కమిషన్ ఛైర్‌పర్సన్ పొడపాటి తేజస్విని మాట్లాడుతూ.. కళను, కళాకారులను ప్రోత్సహించే వ్యక్తి కళాపరిషత్ అధ్యక్షుడు ఈదర హరిబాబు అని పేర్కొన్నారు. ఎన్టీఆర్ భారతీయ సంపద అని కొనియాడారు. తెలుగు నేలపై సామాన్య వ్యక్తిగా పుట్టి అసాధారణ స్థాయికి ఎదిగిన ఎన్టీఆర్ అందరికీ ఆదర్శనీయుడన్నారు. అనంతరం గుంటూరుకు చెందిన శ్రీసాయిమంజీర కూచిపూడి ఆర్ట్ అకాడమీ వారు ప్రదర్శించిన తెలుగు తల్లి నృత్య రూపకం ప్రేక్షకులను ఆలోజింపజేసింది. ఈ వేడుకలను తిలకించేందుకు అధిక సంఖ్యలో నగరవాసులు, కళాభిమానులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నల్లూరి వెంకటేశ్వర్లు, పాటిబండ్ల అనంతరావు, బెజవాడ వెంకట్రావు, అన్నమమనేని ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న పొడపాటి తేజస్విని

ఆకట్టుకున్న కోలాట ప్రదర్శన

అలరించిన బాలికల నృత్యం

బాలోత్సవాలను జయప్రదం చేయాలి

ఒంగోలు గ్రామీణం: ఫిబ్రవరి 7, 8 తేదీల్లో ఒంగోలులోని పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో జరగనున్న ప్రకాశం బాలోత్సవాలను జయప్రదం చేయాలని ఉత్సవ కమిటీ అధ్యక్షుడు బండారు లక్ష్మీనారాయణ కోరారు. ఒంగోలులోని ఎల్‌బీజీ భవన్‌లో ఆదివారం ప్రకాశం బాలోత్సవం సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండేళ్లుగా ప్రకాశం బాలోత్సవాలను అందరి సహకారంతో విజయవంతంగా నిర్వహించినట్లు వివరించారు. విద్యార్థులను చిన్న వయసు నుంచే చెడు అలవాట్లకు దూరంగా ఉంచడం, పరిశీలన, ప్రశ్నించేతత్వం వంటివి పెంపొందించేందుకు మంచి అవకాశంగా పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఫిబ్రవరి 2 లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడు డి.వీరాంజనేయులు మాట్లాడుతూ.. చిన్నతనం నుంచే పిల్లల్లో దేశభక్తి భావాలు, సామాజిక స్పృహ, మానవ విలువలు పెంపొందించనున్నట్లు వివరించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికితీయడం ఈ బాలోత్సవాల ప్రధాన ఉద్దేశమన్నారు. సమావేశంలో కమిటీ ప్రతినిధులు యువీ.రామరాజు, కె.సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. అనంతరం బాలోత్సవాల పోస్టర్లు, కరపత్రాలను ఆవిష్కరించారు.

ధర్మవరం రక్షిత నీటి పథకం పరిశీలన

ధర్మవరం(అద్దంకి): తొమ్మిది గ్రామాల ప్రజలకు మంచినీరు అందించే ధర్మవరం రక్షిత మంచినీటి పథకం ప్రదేశాన్ని గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం (ఆర్‌డబ్ల్యూఎస్) అధికారులు ఆదివారం పరిశీలించారు. రూ.5.7 కోట్ల అంచనాతో రక్షిత మంచినీటి పథకం నిర్మాణ పనులు పునః ప్రారంభించేందుకు సాధ్యాసాధ్యాలను చూశారు. ఎస్.ఈ. బీ.వీ.నాగేశ్వరరావు, డీ.ఈ.శ్రీనివాసులు, ఏ.ఈ. రామాంజనేయులు, సహకార సంఘం అధ్యక్షులు చాగంటి రాజేంద్రప్రసాద్ చౌదరితో కూడిన బృందం ప్రతినిధులు కొండపైన, స్టోరేజీ ట్యాంక్‌ను, చెరువులోపల మట్టి సామర్థ్యాన్ని పరిశీలించారు. వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించాలని గుత్తేదారుకు సూచించారు. నిర్దేశించిన ఏడాదిన్నర గడువు లోపు పనులు పూర్తి చేసి ప్రజలకు తాగునీరు అందించాలని ఎస్.ఈ వెల్లడించారు.

త్రిపురాంతకేశ్వరుడి సేవలో దర్శకుడు మారుతి దంపతులు

త్రిపురాంతకం గ్రామీణం: తెలుగు సినీ దర్శకుడు మారుతి దంపతులు ఆదివారం త్రిపురాంతకంలోని ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. త్రిపురాంతకేశ్వరునికి అభిషేక పూజలు, బాలాత్రిపురసుందరీదేవి వద్ద కుంకుమార్చన పూజలు చేశారు. అనంతరం ఆలయాల ప్రధాన అర్చకులు విశ్వనారాయణ శాస్త్రి, ప్రసాద్ శర్మలు వారికి తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. తర్వాత రాజుపాలెం ఎంపీటీసీ సభ్యురాలు చల్లా జ్యోతి ఎల్లారెడ్డి స్వగృహానికి వెళ్లి ఆల్పాహారాన్ని స్వీకరించారు.

ప్రకాశం జిల్లాలో బ్రాయిలర్ ధరలు (కిలో కి రూ.లలో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం ధర - 164, రిటైల్ లైవ్ - 191, చికెన్ విత్ స్కిన్ - 277, చికెన్ స్కిన్‌లెస్- 315

ప్రభుత్వం వెంటనే పీఆర్సీ ప్రకటించాలి

మార్కాపురం, న్యూస్‌టుడే: ప్రభుత్వం తక్షణమే పీఆర్సీని ప్రకటించాలని.. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక కరవు భత్యం, 60 నెలల బకాయిలు ప్రకటించడం అభినందనీయమని యూటీఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కె.శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం స్థానిక యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో మార్కాపురం జిల్లా కార్యవర్గ సమావేశం తొలిసారి జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ జులై 2023 నుంచి ప్రకటించవలసిన 12వ పీఆర్సీ కమిటీ గురించి నేటికీ ప్రస్తావించక పోవడం బాధాకరమన్నారు. అనంతరం సీనియర్ నాయకులు మీగడ వెంకటేశ్వరరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఒద్దుల వీరారెడ్డిలు మాట్లాడుతూ రెండేళ్లుగా పదవీ విరమణ పొందిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు నేటికీ గ్రాట్యుటీ చెల్లించలేదన్నారు. సమావేశంలో నాయకులు రామిరెడ్డి, బాల వెంకటేశ్వర్లు, బి.శ్రీరాముడు, పాపయ్య, పిచ్చయ్య, నాగభూషణం, తిరుపతయ్య, పి.వెంకటేశ్వర్లు, మాధవి తదితరులు పాల్గొన్నారు.

సమావేశంలో పాల్గొన్న యూటీఎఫ్ రాష్ట్ర, జిల్లా నాయకులు

పరిమితికి మించితే కఠిన చర్యలు

త్రిపురాంతకం, న్యూస్‌టుడే: అనుమతి లేని వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కిస్తే అటువంటి వారిపై కఠిన చర్యలు తప్పవని మార్కాపురం రవాణా శాఖ అధికారి మాధవరావు హెచ్చరించారు. రహదారి భద్రతా ఉత్సవాల్లో భాగంగా త్రిపురాంతకం మండలంలోని జాతీయ రహదారిపై వాహనాలకు తనిఖీలు నిర్వహించారు. అనుమతి లేని వాహనాల్లో అధిక సంఖ్యలో ప్రయాణిస్తున్న వాహనాలను ఆపి వ్యవసాయ కూలీలతో పాటు వాహన చోదకులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధిక లోడుతో ప్రయాణించే క్రమంలో ప్రమాద వశాత్తు రోడ్డు ప్రమాదాలు జరిగితే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని కూలీలకు సూచించారు. ప్రయాణికుల భద్రతను విస్మరించి నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

కూలీలు, చోదకులకు అవగాహన కల్పిస్తున్న రవాణా శాఖ అధికారి మాధవరావు

ఉత్సాహంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు

పొదిలి, న్యూస్‌టుడే: పొదిలి ఎస్ఎస్ఎన్ డిగ్రీ కళాశాల ఆవరణలో శనివారం రాత్రి జరిగిన పాత జిల్లా స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ పోటీల్లో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. 45 జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో పురుషుల 49 ఏళ్ల లోపు, 50 ఏళ్ల పైబడిన విభాగాల్లో పోటీలు జరిగాయి. మొదటి విభాగంలో ప్రథమ ఎస్కే అబ్దుల్ రహమాన్, రమేష్ (పొదిలి), ద్వితీయ తేజ, అరుణ్ (చీరాల), తృతీయ దుర్గ, శ్రీకాంత్ (ఒంగోలు), నాలుగో స్థానం దండు మన్సూర్ (పొదిలి) గెలిచారు. 50 ఏళ్ల పైవిభాగంలో ప్రథమ ఎస్కే అజీజ్, ఎం.నాగేశ్వరరావు (పొదిలి), ద్వితీయ ఈశ్వర్, తిరుపతిరెడ్డి (కందుకూరు), తృతీయ ఎస్కే రఫీ, ఎస్కే బాషా (కనిగిరి), నాలుగో స్థానం సీహెచ్.రాజు, ఎస్కే వలి (పొదిలి)లు విజేతలుగా నిలిచారు. పట్టణంలోని దాతలు, క్రీడాభిమానుల సహకారంతో టోర్నీ నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.

మొదటి బహుమతి అందుకున్న అజీజ్, నాగేశ్వరరావు

మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య

కనిగిరి: కనిగిరి పట్టణంలోని ఆంధ్రాబ్యాంకు వీధిలో నివాసముంటున్న వివాహిత మనస్తాపంతో శనివారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఎస్‌హెచ్‌వో శ్రీనివాసరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గాదంశెట్టి ప్రవీణ్‌కుమార్, ఇందిర(40) దంపతులు. ఇందిర కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. మనస్తాపానికి గురైన ఆమె శనివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. బంధువులిచ్చిన ఫిర్యాదు మేరకు ఆదివారం కేసు నమోదు చేసినట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు.

ఆటో బోల్తాపడి ఒకరి మృతి

కనిగిరి : వేగంగా దూసుకెళుతున్న ఆటో ఎదురుగా వస్తున్న కుక్కను తప్పించబోయి బోల్తాపడింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఎస్‌హెచ్‌వో శ్రీనివాసరెడ్డి కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. కనిగిరికి చెందిన యోహాను చోదకుడిగా పనిచేస్తూ ఉపాధి పొందుతున్నాడు. ఆదివారం ఆటోలో టకారిపాలెం వైపు వేగంగా వెళుతున్నాడు. మార్గంమధ్యలో కుక్క అడ్డు రావడంతో తప్పించబోయి అదుపుతప్పి బోల్తా కొట్టింది. అందులో ప్రయాణిస్తున్న కనిగిరి పట్టణం పాతూరుకు చెందిన మిశనం కోటేశు (41)కు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

తల ఇచ్చారు.. తోక మరిచారు!

❖ ట్రక్కు లేకుండా గ్రామాలకు ట్రాక్టర్ల మంజూరు

న్యూస్‌టుడే, మద్దిపాడు

పల్లెలను పరిశుభ్రంగా తీర్చిదిద్దాలనే గొప్ప సంకల్పం ప్రభుత్వానికి ఉన్నా.. క్షేత్ర స్థాయిలో మాత్రం పరిస్థితులను చక్కదిద్దలేకపోతున్నారు. ఇందుకు నిదర్శనమే గ్రామ పంచాయతీలకు ట్రక్కు లేకుండా అందజేసిన ట్రాక్టర్లు. పెద్ద గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్య నిత్యం వెంటాడుతుంది. హరిత రాయబారులు సేకరించిన చెత్తను రిక్షాలతో గ్రామాలకు దూరంగా ఉన్న సంపద కేంద్రాల వద్దకు తరలించడం కష్టతరమవుతుంది. దీంతో కొన్ని చోట్ల నిత్యం చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. ఈ సమస్యకు పరిష్కారం చూపాలన్న ఆలోచనతో స్వచ్ఛభారత్ మిషన్ కింద రూ.లక్షలు వెచ్చించి గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు పంపిణీ చేశారు. ఒక్కొక్క దానికి రూ.6 లక్షల వరకు వెచ్చించారు. ఇంజిన్‌తో కూడిన వాహనాలు ఇచ్చిన ప్రభుత్వం రూ.2.5 లక్షలు విలువైన ట్రక్కులను మాత్రం మంజూరు చేయలేదు. దీంతో ఇవి నిరుపయోగంగా మారాయి. గుర్రం కొనుగోలు చేసి కళ్లెం కొనడానికి వెనకడుగు వేసిన చందంగా పరిస్థితి మారిందని ప్రజలు విమర్శిస్తున్నారు.

మద్దిపాడు మండలం దొడ్డవరం పంచాయతీకి మంజూరు చేసిన ట్రాక్టర్

118 పంచాయతీలకు పంపిణీ..

స్వచ్ఛభారత్ మిషన్ కింద జిల్లా వ్యాప్తంగా 118 గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లను కేటాయించారు. వీటిని పంపిణీ చేసి సంవత్సరం కావస్తుంది. పంచాయతీ కార్యాలయాల ముందు ట్రాక్టర్ ఇంజిన్లు దిష్టి బొమ్మలుగానే ఉన్నాయి. ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ మరమ్మతులకు గురవుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఒంగోలు రెవెన్యూ డివిజన్‌కు 49, కనిగిరికి 33, మార్కాపురానికి 36 ట్రాక్టర్లను కేటాయించింది.

తరలని వ్యర్థాలు.. తప్పని వెతలు

ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ట్రక్కులు మంజూరు చేయడమో, లేదా కొనుగోలు చేసే అవకాశం పంచాయతీలకు ఇవ్వడమో చేయాలని సర్పంచులు కోరుతున్నారు. పంచాయతీల తరపున కొనుగోలు చేసి వినియోగంలోకి తీసుకొస్తామని కొందరు సర్పంచులు చెబుతున్నప్పటికీ అధికారుల నుంచి స్పందన రావడం లేదు. ఇటీవల చేపట్టిన ప్రత్యేక పారిశుద్ధ్య పనుల సందర్భంగా గ్రామాలను స్వచ్ఛంగా తీర్చిదిద్దుతామని అధికారులు చెప్పినప్పటికీ ట్రక్కులు లేనికారణంగా వ్యర్థాలు ఎక్కడికక్కడే పేరుకుపోతున్నాయి.

ప్రతిపాదనలు పంపించాం..

ప్రభుత్వానికి ట్రక్కులు మంజూరు చేయాలని ప్రతిపాదనలు పలుమార్లు పంపించాం. దీనిపై త్వరలో ఆదేశాలు వచ్చే అవకాశం ఉంది. ఉత్తర్వులు రాగానే గ్రామ పంచాయతీలకు ట్రక్కులను పంపిణీ చేస్తాం. -వెంకటేశ్వరరావు, జిల్లా పంచాయతీ అధికారి

కారును ఢీకొన్న ద్విచక్ర వాహనం

రామ్‌నగర్ (అద్దంకి), న్యూస్‌టుడే: ముందు వెళుతున్న కారును వెనుకగా వస్తున్న ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముండ్లమూరు మండలం ఉమామహేశ్వరపురం అగ్రహారానికి చెందిన ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన ఆదివారం సాయంత్రం అద్దంకి-మేదరమెట్ల రహదారిలో చోటు చేసుకుంది. 108 సిబ్బంది అందించిన సమాచారం మేరకు అగ్రహారం గ్రామానికి చెందిన టి.రాజు, టి.యల్లమంద ఒంగోలు నుంచి అద్దంకి మీదుగా స్వగ్రామం వెళుతున్నారు. వీరు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం వేగంగా వస్తూ అద్దంకి సమీపంలోని నల్లవాగు వద్ద ముందు వెళుతున్న కారును ఢీకొట్టింది. దీంతో కింద పడిన యువకులకు తీవ్రగాయాలయ్యాయి. 108 వాహనంలో అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం ఒంగోలు ఆసుపత్రికి తరలించారు.

EENADU e Classifieds

BUSINESS SERVICES
బంగారం బ్యాంకులలో/ ఏ ఇతర ప్రైవేటు సంస్థలలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈరోజు మార్కెట్ ధర ప్రకారం కొనబడును. (స్పాట్ క్యాష్). Ph: 8142292071.

EDUCATION
DISTANCE EDUCATION
B.Tech, M.Tech, Diploma, MBA, MCA, M.Sc(IT&CS), B.Sc (Ag), BBA, BCA, D.Pharm, B.Pharm, LLB, Ph.D, 10th, Inter. Noble Institute, Nellore. Ph: 8008303655, 9440278681

REAL ESTATE
FLAT FOR SALE
ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో ఆనంద్ విహార్ వెంచర్స్‌లో ఓపెన్ సైట్‌తో పాటు 3BHK ఇండివిడ్యువల్ హౌస్ కేవలం 60 లక్షలు మాత్రమే. ✆ 6303004748

TO LET
COMMERCIAL
ఒంగోలు సౌత్ బైపాస్ రోడ్ అన్నా బత్తిన (రిలయన్స్ మార్ట్ +SBI వున్న) కాంప్లెక్స్‌లో 3rd ఫ్లోర్ (10,000SFT) గలది. బ్యాంక్, జిమ్, రెస్టారెంట్, హోటల్స్, ఆఫీసులకు అద్దెకు ఇవ్వబడును. ✆9866073868, 8142146612

JOBS
WANTED SALES Executives Cashunut Marketing Experience in FMCG Product Salary: Nagotiable Contact: 91771 71877, 81217 52497 R: Dharma Enterprises behind Bapuji Market Complex, Islampet Ongole. Walk-in-Interview on 18-1-2026, 19-1-2026, 20-1-2026.

కీర్తిమెడికల్ స్టోర్స్, కనిగిరి, ఒంగోలులో పనిచేయుటకు ఆపరేటర్స్ , సేII సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. అనుభవం కలవారికి ప్రాధాన్యత కలదు. జీతం: 15K to 30K. సంప్రII 9154569446.

వంట మాస్టర్ కావలెను ఒంగోలులోని శారదాకాలేజీ ఆఫ్ ఫిజియోథెరపి, VIP రోడ్‌ఎక్స్‌టెన్షన్, ఒంగోలు నందు వంట మాస్టర్ కావలెను. Con:70134 48102.

SECURITY GUARDS
కిమ్స్‌హాస్పిటల్ ఒంగోలు నందు ఆన్‌రోల్‌లో పనిచేయుటకు లేడీస్ & జంట్స్ సెక్యూరిటి గార్డ్స్ కావలెను. జీతం రూ. 14,000/- కాంటాక్ట్ నంబర్: 8074854975.

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తా పత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటన దారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయం లో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బు ను వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మ రియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

కందుకూరు

● కందుకూరు ● కొండపి

వరద ముంచెత్తుతోంది..
వీధి కుక్కలు వెంబడిస్తున్నాయ్..!

కందుకూరు పట్టణం, న్యూస్‌టుడే:

వార్డు: 8
కాలనీలు: కోటారెడ్డినగర్, వాసవీనగర్, క్లబ్‌రోడ్డు
నివాసాలు: 450
జనాభా: 1800

కాలనీ కష్టాలు

పట్టణంలో అభివృద్ధి చెందిన ప్రాంతాలుగా పేరొందిన కోటారెడ్డినగర్, వాసవీనగర్‌లోనూ మౌలిక వసతుల సమస్య ప్రజలను వేధిస్తోంది. వైకాపా గత అయిదేళ్ల పాలనలో ఈ కాలనీల్లో ఒక్కటంటే ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేపట్టిన దాఖలాల్లేవు. దీంతో ఎక్కడి సమస్యలు అక్కడే తిష్ఠ వేశాయి.
ముఖ్యంగా అత్యంత ఉన్నత వర్గాలు నివసించే ప్రాంతమైన వాసవీనగర్‌లో ప్రధాన గేటు వెంబడి ఉన్న పెద్ద కాలువ అభివృద్ధికి నోచుకోలేదు. భారీ వర్షాలు పడిన సమయంలో ఉప్పు చెరువు, జనార్దనకాలనీ, విక్కిరాలపేట, సంతోష్ నగర్, వాణీనగర్ తదితర ప్రాంతాల నుంచి వచ్చే వరద.. పెద్ద కాలువను ముంచెత్తుతోంది. ఆ సమయంలో నీరు నిలిచి చెరువును తలపిస్తుంది. గేటు వెంబడి సీసీ డ్రెయినేజీ ఏర్పాటు చేయాలని స్థానికులు ఎప్పటి నుంచో కోరుతున్నారు. అలాగే అయిదో వీధిలో రోడ్డు, కాలువలు లేవు. కాలనీలోని స్థలాలన్నీ ఒకే విస్తీర్ణంలో ఉంటాయి. ఇంటి స్థలం ఎక్కువగా ఉందన్న సాకుతో తెదేపా సానుభూతిపరులైన కొందరి పింఛన్లు తొలగించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
● కోటారెడ్డినగర్ ప్రధాన వీధి, కాలువలు లోతట్టుగా ఉండటంతో వర్షం పడితే మోకాల్లోతు నీరు నిలిచి... రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా ఉంటోందని ప్రజలు వాపోతున్నారు. మరోవైపు ఇళ్ల మధ్య ఉన్న ఖాళీ స్థలాలు మురికి కూపాలుగా మారుతున్నాయి. కాలనీలో రోడ్ల వెంబడి పిచ్చి మొక్కలు, కాలువల్లో చెత్తా చెదారం పేరుకుపోయాయి. దీనికి తోడు వీధి కుక్కల బెడద తీవ్రంగా ఉంది. కోటారెడ్డినగర్‌తో పాటు క్లబ్ రోడ్డులో రాత్రి పూట ద్విచక్ర వాహనాలపై వెళ్లలేని పరిస్థితి. కుక్కలు వెంబడిస్తున్నాయని, వాటి బెడద తొలగించాలని అనేకసార్లు మున్సిపల్ అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అధ్వానంగా వాసవీ నగర్ పెద్దకాలువ

మంత్రి స్వామిని కలిసిన ఇన్‌ఛార్జి ఆర్డీవో

టంగుటూరు, న్యూస్‌టుడే: ఒంగోలు ఇన్‌ఛార్జి ఆర్డీవో జాన్సన్ తూర్పు నాయుడుపాలెంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామిని ఆదివారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఆర్డీవో లక్ష్మీప్రసన్న సెలవుపై వెళ్లడంతో జాన్సన్ ఇన్‌ఛార్జిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో మంత్రిని కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఆయన వెంట తహసీల్దార్ ఆంజనేయులు తదితరులు ఉన్నారు.

కారు ఢీకొని బాలుడికి గాయాలు

కొండపి గ్రామీణం: కారు ఢీకొని బాలుడికి గాయాలైన సంఘటన వెన్నూరులో ఆదివారం చోటుచేసుకుంది. నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడుకు చెందిన బిల్లా అవినాష్.. సంక్రాంతికి వెన్నూరులోని అమ్మమ్మ ఇంటికి వచ్చారు. కిరాణా సరకులు తెచ్చేందుకు రోడ్డుపైకి వచ్చాడు. ఆ సమయంలో టంగుటూరు నుంచి కొండపి వైపు వస్తున్న కారుకి కుక్క అడ్డురావడంతో చోదకుడు వాహనాన్ని పక్కకు తిప్పడంతో అవినాష్‌ను ఢీకొంది. ఈ ఘటనలో బాలుడి రెండు కాళ్లు విరగడంతో 108 వాహనంలో ఒంగోలుకు తరలించారు.

'పొలం పిలుస్తోంది'.. కొందరికే వినిపిస్తోంది!

కందుకూరు గ్రామీణం, న్యూస్‌టుడే:

పంటల సాగులో ఆధునిక పద్ధతులు అందిపుచ్చుకునేలా సూచనలు, సలహాలు ఇవ్వడంతో పాటు క్షేత్రస్థాయిలో రైతులకు ఉన్న సమస్యలను పరిష్కరిస్తూ.. వారికి వెన్నుదన్నుగా నిలిచేందుకు కూటమి ప్రభుత్వం నిర్వహిస్తోన్న 'పొలంపిలుస్తోంది' కార్యక్రమం మొక్కుబడిగా సాగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ కార్యక్రమానికి వ్యవసాయ శాఖ అధికారులు మినహా అనుబంధ శాఖల వారు ఎవరూ హాజరుకావడం లేదు.

పలుకూరులో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న వ్యవసాయ అధికారి అబ్దుల్‌రహీం, మధుబాబు

అయిదు మండలాలు.. 30వేల ఎకరాలు

కందుకూరు నియోజకవర్గంలోని అయిదు మండలాల్లో 30వేల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగుచేశారు. పొగాకు 14300, వరి 9700, పత్తి 5000, మిరప 270, శనగ, మినుము 850, తమలపాకు, కూరగాయలు 180 ఎకరాల్లో వేశారు. ఆయా పంటల్లో మంచి దిగుబడులు వచ్చేలా.. గిట్టుబాటు ధర దక్కేలా అన్నిశాఖల అధికారులు రైతులకు సలహాలు ఇచ్చి, సూచనలు చేయాల్సి ఉంది. అయితే ఆ దిశగా ఎక్కడా జరగడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

రోజుకు రెండు గ్రామాల చొప్పున..

మంగళ, బుధవారాల్లో అన్ని మండలాల్లో రోజుకు రెండు గ్రామాల చొప్పున నాలుగు ప్రాంతాల్లో 'పొలం పిలుస్తోంది' కార్యక్రమం నిర్వహించాల్సి ఉంది. దీనికి గాను ఒక్కో మండలానికి రూ.10వేల వరకు ప్రభుత్వం ఇస్తోంది. గ్రామ సభల్లో వ్యవసాయ శాఖతో పాటు ఉద్యాన, రెవెన్యూ, పశుసంవర్ధక, మార్కెటింగ్, మత్స్య శాఖ, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొనాల్సి ఉంది. కేవలం వ్యవసాయశాఖ అధికారులు మాత్రమే హాజరవుతున్నారు. మిగిలిన వారు తొంగికూడా చూడటం లేదు.

ఇకపై పర్యవేక్షిస్తాం

ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులంతా 'పొలం పిలుస్తోంది' కార్యక్రమంలో పాల్గొనాలి. ఆయా వివరాలను మండల అధికారులు తెలియజేస్తున్నారు. ఇకపై కార్యక్రమం పకడ్బందీగా నిర్వహించేలా పర్యవేక్షణ చేస్తాం.
–కేవీ శేషారెడ్డి, ఏడీఏ, కందుకూరు

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)

కందుకూరు: 70939 81624
కొండపి: 96424 56296

మీ ప్రాంతంలో ఏ ప్రజా సమస్యనైనా పరిష్కరించే క్రమంలో 'ఈనాడు' మీకు తోడుగా ఉంటుంది. వివరాలను, చిత్రాలను వాట్సాప్ ద్వారా పంపవచ్చు. లేదా ఫోన్లో వివరించవచ్చు. వాటిని బాధ్యుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తాం.

గుడ్లూరు, న్యూస్‌టుడే

?: మండలంలోని తెట్టు తూర్పుపాలెం ఎస్టీ కాలనీలో మురుగు నిల్వ ఉంటోంది. –దివ్య, గృహిణి
✓: మురుగు సమస్య పరిష్కరిస్తాం. –మార్టిన్, పంచాయతీ కార్యదర్శి

మర్రిపూడి, న్యూస్‌టుడే

?: వల్లాయిపాలెం ప్రధాన రహదారిలో సీసీ రోడ్డు అంచులో మురుగు నిలిచి దుర్వాసన వస్తోంది. –నరసారెడ్డి, స్థానికుడు
✓: పంచాయతీ కార్యదర్శికి చెప్పి.. పారిశుద్ధ్య పనులు చేయిస్తాం. –నాగూర్‌వలి, ఎంపీడీవో
?: తంగెళ్ల ఎస్సీ కాలనీలో బోరు మరమ్మతులకు గురవడంతో నీటికి ఇబ్బందిగా ఉంది. –వెంకటేశ్వర్లు, స్థానికుడు
✓: మెకానిక్‌ను పంపి వెంటనే మరమ్మతులు చేయిస్తాం. –నాగూర్‌వలి, ఎంపీడీవో

వలేటివారిపాలెం, న్యూస్‌టుడే

?: మండలంలోని మాలకొండ గ్రామంలో జాతీయ రహదారిపై సీసీ కెమెరాలు ఏర్పాటుకు స్థానిక నాయకులు డబ్బులు వసూలు చేశారు. సుమారు పది నెలలు అవుతున్నా.. కెమెరాలు బిగించలేదు. –మాల్యాద్రి, స్థానికుడు
✓: సీసీ కెమెరాలు, తీగలు నాయకుల వద్ద ఉన్నాయి. కెమెరాలు బిగించడానికి ప్రయత్నం చేయగా కొందరు వ్యతిరేకించడంతో నిలిపివేశాం. –మరిడి నాయుడు, ఎస్సై

తెలుగు ప్రజల గౌరవానికి ప్రతీక ఎన్టీఆర్

కందుకూరు పట్టణం, న్యూస్‌టుడే: తెలుగు ప్రజల గౌరవానికి ప్రతీకగా నిలిచి.. వారి గుండెల్లో శాశ్వత ముద్ర వేసుకున్న ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు అని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం పట్టణంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. స్థానిక వెంగమాంబ కల్యాణ మండపంలో ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. మొత్తం 280 మంది రక్తదానం చేశారు. అనంతరం ఇంటూరి మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆశయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు కొనసాగిస్తున్నారన్నారు. మాజీ ఎమ్మెల్యే దివి శివరామ్ మాట్లాడుతూ ఎన్టీఆర్‌ను తెలుగు ప్రజలు ఎప్పటికీ మరిచి పోలేరన్నారు. అనంతరం అన్నదానం చేశారు. నాయకులు వీరాస్వామి, మల్లేశ్వరరావు, నాగరాజు, లక్ష్మీనరసింహం, కొండయ్య పాల్గొన్నారు. ● గుడ్లూరు: స్థానిక తెదేపా కార్యాలయం వద్ద అన్నదానం నిర్వహించారు. నాయకులు జి.నాగరాజు, వెంకటేశ్వర్లు, రాఘవులు తదితరులు పాల్గొన్నారు. ● లింగసముద్రం: లింగసముద్రంలో ఎన్టీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే నాగేశ్వరరావు పూలమాల వేసి నివాళులర్పించారు. ● ఉలవపాడు: ఉలవపాడు, చాగొల్లు, ఆత్మకూరు, కరేడు, వీరేపల్లి, చాకిచర్ల, రామాయపట్నం, బద్దిపూడి, భీమవరం గ్రామాల్లో తెదేపా నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా పలుచోట్ల అల్పాహారం పంపిణీ చేశారు. ● వలేటివారిపాలెం: బడేవారిపాలెంలో ఎన్టీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పూలమాల వేసి నివాళులర్పించారు. ● కొండపి గ్రామీణం: కొండపిలో తెదేపా మండల అధ్యక్షుడు వసంత రాయుడు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఏపీ మారిటైం బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య, తెదేపా ఒంగోలు పార్లమెంట్ ఉపాధ్యక్షుడు గొర్రెపాటి రామయ్య చౌదరి పాల్గొన్నారు. ● టంగుటూరు: తెలుగు జాతి శక్తిని దశ దిశలా చాటిచెప్పిన వ్యక్తి ఎన్టీఆర్ అని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి, ఏపీ మారిటైం బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య అన్నారు. టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలో నిర్వహించిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్, దామచర్ల ఆంజనేయులు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సర్పంచి తలపనేని రవికుమార్, మక్కెన వెంకటరావు, దామచర్ల గోపి, పాతూరి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ● టంగుటూరు: టంగుటూరు బొమ్మల కూడలిలో నిర్వహించిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో ఏపీ మారిటైం బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య పాల్గొన్నారు. అనంతరం తెదేపా గ్రామ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలను నాయకులు బెల్లం జయంత్‌బాబు, చదలవాడ చంద్రశేఖర్, కామని విజయ్‌కుమార్, మద్దిరాల మమత ప్రారంభించారు. ● సింగరాయకొండ గ్రామీణం: సింగరాయకొండలో కందుకూరు రోడ్డు కూడలి వద్ద తెదేపా మండల అధ్యక్షుడు మించల బ్రహ్మయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో మారిటైం బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేదలకు అన్నదానం నిర్వహించారు. ● జరుగుమల్లి: కామేపల్లి, చిర్రికూరపాడు, చతుకుపాడు, కమ్మోరిపాలెం గ్రామాల్లో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. పోకూరి రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. ● పొన్నలూరు: పొన్నలూరులో తెదేపా నాయకుడు అనుమోలు సాంబశివరావు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి నిర్వహించారు.

కందుకూరులో రక్తదాతకు ధ్రువపత్రం అందజేస్తున్న ఎమ్మెల్యే ఇంటూరి, మాజీఎమ్మెల్యే శివరామ్

టంగుటూరులో ముగ్గులు వేస్తున్న మహిళలు

తూర్పు నాయుడుపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేస్తున్న మంత్రి స్వామి, దామచర్ల సత్య

గుడ్లూరులో అన్నదానం

నేటి నుంచి ఉచిత పశువైద్య శిబిరాలు

కందుకూరు గ్రామీణం, న్యూస్‌టుడే: మండల పరిధిలో ఈ నెల 19 నుంచి 30 వరకు ఉచిత పశువైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు కందుకూరు ప్రాంతీయ పశువైద్యశాల సహాయ సంచాలకుడు జె.చంద్రమోహన్ తెలిపారు. 19న మాచవరం, కోవూరు, 20న పాలూరు, నరిశెట్టివారిపాలెం, 21 శ్రీరంగరాజపురం, జిల్లెలమూడి, 22 మోపాడు, కొండికందుకూరు, 23 కొండముడుసుపాలెం, విక్కిరాలపేట, 24న కంచరగుంట, కమ్మవారిపాలెం, 27న ఓగూరు, బలిజపాలెం, 28న మహదేవపురం, పలుకూరు, 29న అనంతసాగరం, పందలపాడు, 30న జిల్లెలమూడి, జి.మేకపాడు గ్రామాల్లో శిబిరాలు ఉంటాయని పేర్కొన్నారు.

విస్తరించారు.. గొయ్యి మరిచారు!

పట్టణంలోని పామూరు రోడ్డులో సత్య ఎలక్ట్రికల్స్ కాంప్లెక్స్ ఎదురు వీధిలో రాకపోకలు సాగించేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపల్ అధికారులు పామూరు రోడ్డును ఇటీవల విస్తరణ చేశారు. ఈ మార్గం నుంచి సింహాద్రినగర్, కేసరిగుంటకు వెళ్లే దారిలో కాలువపై స్లాబు దెబ్బతింది. అధికారులు దీన్ని పట్టించుకోకపోవడంతో ప్రస్తుతం అటుగా ద్విచక్ర వాహనదారులు మాత్రమే వెళ్తున్నారు. నాలుగు చక్రాల వాహనాలు వెళ్లేందుకు వీల్లేక అవస్థలు పడుతున్నారు. సమస్య పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. **కందుకూరు పట్టణం, న్యూస్‌టుడే:**

అధ్వానం.. డొంక మార్గం!

మండలంలోని బసిరెడ్డిపాలెం-రాళ్లపాడు గ్రామాల మధ్య రైతులు పొలాలకు వెళ్లే డొంక మార్గం అధ్వానంగా తయారైంది. చిన్నపాటి వర్షం కురిస్తే చాలు రాకపోకలకు అవస్థలు పడాల్సి వస్తోంది. ఇటీవల బసిరెడ్డిపాలెం సమీపంలో కొందరు తమ పొలాల నుంచి రాకపోకలకు చేయడానికి వీల్లేదని అడ్డంకులు సృష్టించడంతో ఎగువన ఉన్న పొలాలకు ఎరువులు, వ్యవసాయ ఉత్పత్తులు తరలించేందుకు వీలులేని పరిస్థితి ఏర్పడింది. మార్గాన్ని సరిచేయించాలని రెండు గ్రామాల రైతులు కోరుతున్నారు. దీనిపై ఎంపీడీవో వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. **గుడ్లూరు, న్యూస్‌టుడే:**

చిందరవందరగా చెత్త

ఉలవపాడు వినాయకుడి ఆలయం వెనుక వీధిలో చెత్తతొట్టెలు ఏర్పాటు చేశారు. చుట్టుపక్కల ప్రజలు ఇళ్లలోని చెత్తను వాటి వద్ద వేస్తున్నారు. గత నాలుగు రోజులుగా తొలగించకపోవడంతో కుక్కలు రోడ్డుపైకి లాక్కొచ్చి చిందరవందర చేస్తున్నాయి. దీంతో అటువైపు వెళ్లే పాదచారులు, చుట్టుపక్కల ఇళ్ల వారు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శి వీరయ్య మాట్లాడుతూ సోమవారం నాటికి చెత్త తొలగించే ఏర్పాటు చేస్తామని తెలిపారు. **ఉలవపాడు, న్యూస్‌టుడే:**

అభివృద్ధికి నోచుకోని హెల్త్ క్లినిక్ కేంద్రం

వలేటివారిపాలెం, న్యూస్‌టుడే: ప్రజలకు మెరుగైన వసతులు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం అసంపూర్తిగా ఉన్న హెల్త్ క్లినిక్ కేంద్రాల పూర్తికి నిధులు మంజూరు చేసింది. పోలినేనిపాలెంలోని భవనం నిరుపయోగంగా ఉండటంతో జీవాలకు ఆవాసంగా మారింది. ప్రస్తుతం గ్రామ సచివాలయంలోనే అరకొర వసతుల మధ్య వైద్య సేవలందిస్తున్నారు. అసంపూర్తి భవనాన్ని పూర్తి చేసి, వినియోగంలోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయమై పీఆర్ ఏఈ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఇటీవల ప్రభుత్వం రూ.15.30 లక్షలు మంజూరు చేసింది. త్వరలో పనులు చేపడతామని చెప్పారు.

పోలినేనిపాలెంలో ఇలా..

శిథిలావస్థలో బస్సు షెల్టర్

లింగసముద్రం, న్యూస్‌టుడే: లింగసముద్రంలోని బస్సు షెల్టర్ శిథిలావస్థకు చేరడంతో ప్రమాదం పొంచి ఉంది. స్లాబు పెచ్చులూడి పడుతుండటంతో ప్రయాణికులు అక్కడ కూర్చొనేందుకు ఇబ్బంది పడుతున్నారు. దీన్ని 1989లో రూ.3లక్షలతో నిర్మించారు. అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.

పెచ్చులూడిన స్లాబు

కాలభైరవస్వామి ఆలయానికి భక్తుల తాకిడి

జరుగుమల్లి, న్యూస్‌టుడే: మౌని అమావాస్య సందర్భంగా కె.బిట్రగుంటలోని ప్రసన్న కాలభైరవస్వామి ఆలయం భక్తులతో ఆదివారం కిటకిటలాడింది. ఈ సందర్భంగా స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి, విశేష పూజలు నిర్వహించారు. మహిళలు గుమ్మడి కాయలతో కూష్మాండ దీపారాధన చేశారు. పలువురు మొక్కులు చెల్లించుకున్నారు.

స్వామికి మొక్కులు తీర్చుకుంటున్న భక్తులు

బాలుర విభాగంలో సంయుక్త విజేతలు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు జట్లకు కప్పు అందజేస్తున్న నిర్వాహకులు

కబడ్డీ విజేతలు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు

సింగరాయకొండ గ్రామీణం: సింగరాయకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో రెండ్రోజుల పాటు నిర్వహించిన జాతీయ స్థాయి మోడ్రన్ బాలబాలికల కబడ్డీ పోటీలు ఆదివారం ముగిశాయి. బాలికల విభాగంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, మహారాష్ట్ర జట్లు మొదటి నాలుగు స్థానాల్లో నిలిచాయి. బాలుర విభాగంలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు జట్లు సంయుక్త విజేతలుగా నిలిచాయి. తమిళనాడుకు చెందిన మరో జట్టు మూడో స్థానం సాధించగా తెలంగాణ జట్టు నాలుగో స్థానంలో నిలిచింది. విజేతలకు కప్పులు, నగదు ప్రోత్సాహకాలు, ప్రశంసా పత్రాలను నిర్వాహకులు అందజేశారు. కార్యక్రమంలో జాతీయ సంఘం కార్యదర్శి రామిరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు వంశీకృష్ణ, దాతలు తదితరులు పాల్గొన్నారు.

బాలికల విజేత ఆంధ్రప్రదేశ్ జట్టుకు..

గుడ్లూరు: రావూరు జట్టుకు జ్ఞాపిక అందజేస్తున్న మస్తాన్ యాదవ్

పొన్నలూరు: విజేత జట్లకు నగదు, ట్రోఫీని అందజేస్తున్న మామిడి ప్రదీప్, నాయకులు

క్రికెట్ విజేతలు రావూరు, లింగసముద్రం, కె.అగ్రహారం

గుడ్లూరు, న్యూస్‌టుడే: సంక్రాంతి సందర్భంగా గుడ్లూరు ఎంఎస్ఆర్ కళాశాల మైదానంలో నిర్వహించిన క్రికెట్ పోటీల విజేతగా రావూరు జట్టు నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్ పోటీలో తెట్టు జట్టుపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన రావూరు జట్టు 12 ఓవర్లలో 126 పరుగులు చేయగా.. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన తెట్టు జట్టు వేగంగా వికెట్లను కోల్పోయి 60 పరుగులు మాత్రమే చేసి ఓటమి చెందింది. విజేతకు రూ.15,116, రెండో స్థానం వారికి రూ.10,116, తృతీయ స్థానం సాధించిన రాజుపాలెం జట్టుకు రూ.7,116లు జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల తరఫున నల్లావుల మస్తాన్ యాదవ్, కాపులూరి మధు అందజేశారు. కార్యక్రమంలో నిర్వాహకులు సీతారామయ్య, అశోక్ పాల్గొన్నారు. ● లింగసముద్రం: సంక్రాంతి సందర్భంగా విజయ్-జయశేఖర్ జ్ఞాపకార్థం ఈ నెల 10 నుంచి లింగ సముద్రంలో నిర్వహించిన క్రికెట్ పోటీల్లో లింగ సముద్రం స్ట్రైకర్స్ జట్టు విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్ పోటీలో లింగ సముద్రం స్ట్రైకర్స్-లింగ సముద్రం దక్షిణ వీధి సంఘం జట్లు తలపడ్డాయి. ద్వితీయ, తృతీయ స్థానాల్లో లింగసముద్రం దక్షిణ వీధి సంఘం, జంపాలవారిపాలెం జాగ్వార్స్ జట్లు నిలిచాయి.
● పొన్నలూరు: సంక్రాంతి సందర్భంగా మండలంలోని కె.అగ్రహారంలో చౌతన్ ట్రేడర్స్ ప్రైవేట్ లిమిటెడ్, పే వాలెట్, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో వారం రోజులుగా నిర్వహిస్తోన్న జిల్లా స్థాయి క్రికెట్ పోటీల విజేతగా కె.అగ్రహారం ఇమ్మూ లెవన్ జట్టు నిలిచింది. ఆ జట్టుకు రూ.50,116, రెండో స్థానంలో నిలిచిన ఏజీ రాయల్స్ జట్టుకు రూ.25,116 నగదుతో పాటు ట్రోఫీని చౌతన్ ట్రేడర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఫౌండర్, ఛైర్మన్ మామిడి ప్రదీప్ చేతుల మీదుగా అందజేశారు. ఇరు జట్లకు రూ.40 వేలు ఖరీదు చేసే క్రికెట్ కిట్లను కూడా అందచేశారు. కార్యక్రమంలో పిల్లి తిరుపతిరెడ్డి, పల్నాటి వెంకటేశ్వరరెడ్డి, పిల్లి చక్రవర్తి, సర్పంచి ఎస్కే మస్తాన్, వంగపాటి ప్రసాద్, పే వాలెట్ సిబ్బంది, క్రీడాకారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

నీటి తొట్లు.. లక్ష్యానికి తూట్లు!

కొండపి గ్రామీణం, న్యూస్‌టుడే:

పశువుల దాహార్తి తీర్చేందుకు మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో నీటి తొట్టెల నిర్మాణానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆరు నెలలు కావస్తున్నా పలుచోట్ల ఆయా పనులు పూర్తి కాలేదు. నిర్మించిన గ్రామాల్లో వినియోగంలో లేక అలంకారప్రాయంగా ఉన్నాయి. ప్రభుత్వం ఒక్కో దానికి సుమారు రూ.30 వేలు కేటాయించింది. పనులు పూర్తయిన వాటికి బిల్లులు మంజూరు కాకపోవడంతో గుత్తేదారులు కొన్నింటిని మధ్యలో ఆపేశారు. ప్రధాన రహదారుల పక్కన నిర్మించిన వాటిల్లో నాణ్యతా లోపాల కారణంగా కొన్నింటికి పగుళ్లు ఏర్పడ్డాయి. మరికొన్ని చోట్ల నీటిని నింపేందుకు పైపులైన్లు ఏర్పాటు చేయలేదు.

నియోజకవర్గ వివరాలు		
మండలం	కేటాయించినవి	పూర్తయినవి
కొండపి	21	21
పొన్నలూరు	45	31
ఎస్.కొండ	12	12
టంగుటూరు	14	14
మర్రిపూడి	37	37
జరుగుమల్లి	05	05

పెట్లూరు గ్రామ శివారులో నిరుపయోగంగా..

ఉన్నత అధికారులకు తెలియజేశాం

గుత్తేదారులకు చెల్లించాల్సిన బకాయిల విషయమై ఉన్నతాధికారులకు తెలియజేశాం. నిర్మించిన నీటి తొట్ల వివరాలు పంపాం. త్వరలోనే బిల్లుల చెల్లింపు ఉంటుంది. పైపులైన్లు ఏర్పాటు చేసి నీరు నింపేలా స్థానిక సిబ్బందికి సూచిస్తాం.
–వెంకట్రావు, ఏపీవో, కొండపి

నమ్మండి.. ఇది కుడికాలువండి!

కందుకూరు, న్యూస్‌టుడే: నియోజకవర్గానికి వరప్రదాయిని అయిన రాళ్లపాడు జలాశయం కుడి కాలువ అధ్వానంగా తయారైంది. దీంతో పూర్తిస్థాయిలో నీరు సరఫరా కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుడికాలువ గుండ్లపాలెం, గుడ్లూరు వరకు సుమారు 20 కిమీ పొడవునా విస్తరించి ఉంది. దారకానిపాడు వరకు సిమెంట్ లైనింగ్ ఉంది. అక్కడి నుంచి మూడు కిలోమీటర్ల మేర చేయలేదు. కొంత కాలంగా ఎవరూ పట్టించుకోకపోవడంతో కాలువ శివారు ప్రాంతం పూర్తిగా పిచ్చిమొక్కలు, గడ్డి పెరిగి కొన్ని చోట్ల రూపురేఖలు కోల్పోయింది. దీని పరిధిలో గుండ్లపాలెం, గుడ్లూరు, రాళ్లపాడు ప్రాంతాల్లో పత్తి, వరి సాగు ఉంది. పత్తికి పెద్దగా తడి అవసరం లేకున్నా.. వరికి మాత్రం తప్పనిసరిగా అందించాలి. ఈ నేపథ్యంలో సక్రమంగా నీరందక పంట ఎండిపోతోందని కర్షకులు వాపోతున్నారు. నిధులు కేటాయించి కాలువ ఆధునికీకరణ పనులు చేపట్టి సాగునీటి సమస్య పరిష్కరించాలని వారంతా కోరుతున్నారు.

గుండ్లపాలెం వద్ద కాలువ దుస్థితి

(c) eenadu

పనిచేయని చేతి పంపు.. భక్తుల ఇక్కట్లు

తాళ్లూరు, న్యూస్‌టుడే: మండలంలోని బొద్దికూరపాడు పోలేరమ్మ అమ్మవారి ఆలయం వద్ద చేతిపంపు పాడైపోయి నెల రోజులు అవ్వటంతో భక్తులు నీటికోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆలయం వద్ద పూజలకోసం వస్తున్న భక్తులు నీటిని ఇళ్ల వద్ద నుంచి తెచ్చుకుంటున్నారు. సంబంధిత అధికారులు సమస్యను పరిష్కరించకపోవటంతో భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై డిప్యూటీ ఎంపీడీవో శ్రీనివాసరావును సంప్రదించగా మరమ్మతులు చేయించి ఇబ్బందులు లేకుండా చేస్తామని చెప్పారు.

అద్దంకి

•అద్దంకి •దర్శి

మారెళ్లలో మొసళ్ల కలకలం!

ముండ్లమూరు, న్యూస్‌టుడే: మండలంలోని మారెళ్ల గ్రామ సమీపంలో ఉన్న ఈదరవాగులో మొసళ్లు సంచరిస్తున్నాయని కలకలం రేగింది. గ్రామానికి చెందిన పలువురు పశుపోషకులు తమ గేదెలను మేపుకునేందుకు పొలం తీసుకువెళ్లారు. అవి నీరు తాగేందుకు వాగులోకి పోగానే వెంటనే గేదెలు బయటకు పరుగులు తీశాయి. నీటిలో ఏమైన ఉండి ఉంటాయని భావించిన పశుపోషకులు అక్కడే వేచిఉండి వాగులో తలలు బయట పెట్టి మొసళ్లు సంచరిస్తున్నాయని పశుపోషకులు వెల్లడించారు. నాలుగు, అయిదు వరకు మొసళ్లు ఉంటాయని చూసినవారు చెప్తున్నారు. సంబంధిత అధికారులు వాటిని పట్టుకుని వెళ్లాలని రైతులు, పశుపోషకులు కోరుతున్నారు.

ఆ మలుపులు ప్రమాదాలకు నిలయాలు

తాళ్లూరు శివారు నుంచి వెల్లంపల్లి వెళ్లే రహదారిలో ఉన్న మలుపుల వద్ద తరచూ వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. ప్రమాదాలను నివారించే వేగనిరోధకాలు, హెచ్చరిక బోర్డులూ లేకపోవటంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ రహదారిలో పలు గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి హెచ్చరిక సూచికలను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. -తాళ్లూరు, న్యూస్‌టుడే

గ్రీన్ ఛానల్ సమస్య పరిష్కరించాలని వినతి

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: ప్రభుత్వం సంక్రాంతి కానుకగా విడుదల చేసిన డీఏ బకాయిలు గ్రీన్ ఛానల్ సమస్య వల్ల అందరికీ జమ కాలేదని పేర్కొంటూ ఎయిడెడ్ టీచర్స్ ఖజానా అధికారిని కలిసి తెలియజేశారు. ఆదివారం ఎయిడెడ్ టీచర్స్ గిల్డ్ ఆధ్వర్యంలో ఖజానా అధికారి జగన్నాథరావుకు సమస్య వివరించారు. 2018-19 సంవత్సరంలో ఆరు విడతల డీఏ బకాయిలకు సంబంధించి సీఎఫ్ఎంఎస్ ద్వారా పది శాతం మందికి జమ అయ్యాయన్నారు. ఎంఈవోల ద్వారా బిల్లులు తిరిగి అప్‌లోడ్ చేయించి సమస్య పరిష్కరించాలని కోరారు. ట్రెజరీ అధికారిని కలిసిన వారిలో యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు వెంకట్రావు, ప్రభాకరరెడ్డి, వెంకటేశ్వర్లు, రమేష్, రవి, శివకుమార్ తదితరులు ఉన్నారు.

జిల్లా ట్రెజరీ అధికారిని కలిసిన ఎయిడెడ్ ఉపాధ్యాయులు

నిద్దరోతున్న నిఘా..!

☛ ఒంటరి మహిళలే లక్ష్యంగా చెలరేగుతున్న చోరులు

న్యూస్‌టుడే, అద్దంకి

అద్దంకి డివిజన్లో ఒంటరి మహిళలే లక్ష్యంగా బంగారు గొలుసు దొంగతనాలు జరుగుతున్నాయి. గతంలో వ్యవసాయ పనులకు పొలాలకు వెళ్లి, గడ్డి మోపు తీసుకొచ్చే మహిళల మెడలో బంగారు గొలుసు లాక్కుని వెళ్లేవారు. ప్రస్తుతం పొలాలకు సాధారణ స్థితిలోనే వెళుతున్నారు. దీంతో దొంగల చూపు పట్టణంపై పడింది. ఒంటరి మహిళలు, వ్యాపారుల్ని లక్ష్యంగా చేసుకుని తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. వీటి కట్టడికి పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటుచేయాలని ప్రజలు, బాధితులు కోరుతున్నారు.

శీతల పానీయం కావాలంటూ..

గత ఏడాది అక్టోబరు 30వ తేదీన అద్దంకి-కలవకూరు రహదారి లోని బహుళ అంతస్తు వద్ద గల కిరాణా దుకాణం నిర్వహించే మహిళ వద్దకు ఆగంతకుడు వచ్చాడు. శీతల పానీయం కావాలని కోరగా ఇచ్చేందుకు మహిళ ప్రయత్నించే క్రమంలో ఆమె మెడలోని బంగారుగొలుసు లాక్కున్నాడు. ఆమె గట్టిగా ప్రతిఘటించగా, అదే సమయంలో బేల్దారి పనులు నిర్వహించే మహిళా కూలీ అప్రమత్తమై ఆగంతకుడి ద్విచక్ర వాహనం తాళం తీసుకుంది. చరవాణిని బాధిత మహిళ లాక్కుంది. లాభం లేదనుకున్న ఆగంతకుడు ఇద్దరు మహిళలకు కత్తి చూపించాడు. ద్విచక్రవాహనం తాళం, చరవాణి, బంగారం తీసుకుని పరారయ్యాడు.

ఆలయం నుంచి ఇంటికి వెళ్తుండగా...

గత ఏడాది డిసెంబరు 30వ తేదీ ముక్కోటి సందర్భంగా కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం నుంచి ఇంటికి వెళుతున్న వృద్ధురాలు సుశీల మెడలోని బంగారు గొలుసును ఆగంతకుడు లాక్కుని ద్విచక్రవాహనంపై పరారయ్యాడు.

◗ ఈనెల 14వ తేదీన పాత దామావారిపాలెం నుంచి కొత్త దామావారిపాలెంలోని కుమారుడి ఇంటికి వెళ్తుండగా ఆగంతకుడు ఆమెను అనుసరించి మెడలోని గొలుసు లాగేశాడు.

బాధితురాలిని విచారిస్తున్న సీఐ సుబ్బరాజు

అప్రమత్తంగా ఉండాలి

ఒంటరిగా ఉన్న మహిళలు జాగ్రత్తగా ఉండాలి. దుకాణాల వద్ద నిఘా కెమెరాలు బిగించుకోవాలి. అపరిచిత వ్యక్తులను నమ్మరాదు. ఫోన్‌పే, గూగుల్‌పే వంటి నగదు చెల్లింపుల విషయంలో ఇతరులకు చరవాణి ఇవ్వరాదు. అప్రమత్తంగా లేనందునే అపరిచిత వ్యక్తులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు.

– సుబ్బరాజు, సీ.ఐ., అద్దంకి

యూరియా కొరత లేకుండా సరఫరా చేస్తున్నాం

ఈనాడు కథనానికి స్పందన

తాళ్లూరు, న్యూస్‌టుడే: జిల్లాలోని పలు ప్రాంతాల్లో యూరియా కొరత కారణంగా రైతులు పలు విధాలుగా ఇబ్బందులకు గురవుతున్నారు. సొసైటీలు, రైతు సేవా కేంద్రాల ద్వారా రైతుల అవసరాలకు తగ్గట్లుగా నిల్వలు లేకపోవడం కారణంగా ఇబ్బందులు తప్పడం లేదు. ఈ విషయమై 'ఈనాడు'లో ఆదివారం 'యూరియా కొరత... రైతుల కలత' శీర్షికన ప్రచురితమైన కథనానికి జిల్లా వ్యవసాయాధికారి ఎస్. శ్రీనివాసరావు స్పందించారు. సొసైటీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి సరఫరా చేస్తున్నామని, గత నాలుగైదు రోజుల నుంచి పండుగ సెలవులు కారణంగా సరఫరాకు ఆటంకం కలిగిందన్నారు. సోమవారం నుంచి సరఫరాకు ఏర్పాట్లు చేశామని, జిల్లా అంతటా ఎక్కడా కొరతకు తావులేకుండా చూస్తామన్నారు. అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. తనిఖీలు కూడా తీవ్రతరం చేస్తామన్నారు.

క్రికెట్ విజేతలు రావూరు, లింగసముద్రం, కె.అగ్రహారం

గుడ్లూరు: రావూరు జట్టుకు జ్ఞాపిక అందజేస్తున్న మస్తాన్ యాదవ్

పొన్నలూరు: విజేత జట్లకు నగదు, ట్రోఫీని అందజేస్తున్న మామిడి ప్రదీప్, నాయకులు

గుడ్లూరు, న్యూస్‌టుడే: సంక్రాంతి సందర్భంగా గుడ్లూరు ఎంఎస్ఆర్ కళాశాల మైదానంలో నిర్వహించిన క్రికెట్ పోటీల విజేతగా రావూరు జట్టు నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్ పోటీలో తెట్టు జట్టుపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన రావూరు జట్టు 12 ఓవర్లలో 126 పరుగులు చేయగా.. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన తెట్టు జట్టు వేగంగా వికెట్లను కోల్పోయి 60 పరుగులు మాత్రమే చేసి ఓటమి చెందింది. విజేతకు రూ.15,116, రెండో స్థానం వారికి రూ.10,116, తృతీయ స్థానం సాధించిన రాజుపాలెం జట్టుకు రూ.7,116లు జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల తరఫున నల్లావుల మస్తాన్ యాదవ్, కాపులూరి మధు అందజేశారు. కార్యక్రమంలో నిర్వాహకులు సీతారామయ్య, అశోక్ పాల్గొన్నారు. ●లింగసముద్రం: సంక్రాంతి సందర్భంగా విజయ్-జయశేఖర్ జ్ఞాపకార్థం ఈ నెల 10 నుంచి లింగ సముద్రంలో నిర్వహించిన క్రికెట్ పోటీల్లో లింగ సముద్రం స్ట్రైకర్స్ జట్టు విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్ పోటీలో లింగ సముద్రం స్ట్రైకర్స్-లింగ సముద్రం దక్షిణ వీధి సంఘం జట్లు తలపడ్డాయి. ద్వితీయ, తృతీయ స్థానాల్లో లింగసముద్రం దక్షిణ వీధి సంఘం, జంపాలవారిపాలెం జాగ్వార్స్ జట్లు నిలిచాయి.

●పొన్నలూరు: సంక్రాంతి సందర్భంగా మండలంలోని కె.అగ్రహారంలో చౌతన్ ట్రేడర్స్ ప్రైవేట్ లిమిటెడ్, పే వాలెట్, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో వారం రోజులుగా నిర్వహిస్తోన్న జిల్లా స్థాయి క్రికెట్ పోటీల విజేతగా కె.అగ్రహారం ఇమ్మూ లెవన్ జట్టు నిలిచింది. ఆ జట్టుకు రూ.50,116, రెండో స్థానంలో నిలిచిన ఏజీ రాయల్స్ జట్టుకు రూ.25,116 నగదుతో పాటు ట్రోఫీని చౌతన్ ట్రేడర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఫౌండర్, ఛైర్మన్ మామిడి ప్రదీప్ చేతుల మీదుగా అందజేశారు. ఇరు జట్లకు రూ.40 వేలు ఖరీదు చేసే క్రికెట్ కిట్లను కూడా అందచేశారు. కార్యక్రమంలో పిల్లి తిరుపతిరెడ్డి, పల్నాటి వెంకటేశ్వరరెడ్డి, పిల్లి చక్రవర్తి, సర్పంచి ఎస్కే మస్తాన్, వంగపాటి ప్రసాద్, పే వాలెట్ సిబ్బంది, క్రీడాకారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

మాజీ సైనికుల సంక్షేమానికి కృషి

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: మాజీ సైనికుల సంక్షేమానికి కృషి చేయనున్నట్లు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి హామీ ఇచ్చారు. మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక అంబేడ్కర్ భవన్‌లో ఆదివారం ఆర్మీ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ఒంగోలులో అమర్ జవాన్ స్తూపం ఏర్పాటుకు తన వంతు సహకారం అందిస్తానన్నారు. నగరంలో ఈసీహెచ్ఎస్ వైద్యశాలపై పార్లమెంట్‌లో ప్రస్తావించి ఆ దిశగా ఏర్పాటుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. ఏ సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. అనంతరం ఎంపీ మాగుంటను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నెప్పలి నాగేశ్వరరావు, నాయకులు చుండూరి శ్రీరామమూర్తి, కె.బ్రహ్మయ్య, గోరంట్ల కోటేశ్వరరావు, పాశం వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఎంపీ మాగుంటను సన్మానిస్తున్న మాజీ సైనికుల సంక్షేమ సంఘం నాయకులు

నాడు చదువు చెప్పిన ఉపాధ్యాయులతో పూర్వ విద్యార్థులు

ఆత్మీయ వేడుక... ఆనంద వీచిక

దర్శి: దర్శి మండలం కొత్తపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో 2008-09లో పదోతరగతి చదివిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం జరిగింది. తమకు విద్యను అందించిన గురువులైన రఘురామయ్య, కబీరు, మధుసూదన రెడ్డి, సాంబశివరావు, రామశేషాచార్యులు, ఏడుకొండలు, రామారావు, సుబ్బారెడ్డి, వెంకారెడ్డి, పాఠశాల హెచ్ఎం కిరణకుమారిలను ఘనంగా సన్మానించారు. తాము చదువుకున్న పాఠశాల అభివృద్ధికి తమ వంతుగా సాయం త్వరలో అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో పూర్వవిద్యార్థులు పాల్గొన్నారు.

మంత్రి స్వామిని కలిసిన ఇన్‌ఛార్జి ఆర్డీవో

టంగుటూరు: ఒంగోలు ఇన్‌ఛార్జి ఆర్డీవో జాన్సన్ తూర్పు నాయుడుపాలెంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామిని ఆదివారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఆర్డీవో లక్ష్మీప్రసన్న సెలవుపై వెళ్లడంతో జాన్సన్ ఇన్‌ఛార్జిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో మంత్రిని కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.

ఘనంగా గంగమ్మ పూజలు

తాళ్లూరు, న్యూస్‌టుడే: తాళ్లూరు మండలం గుంటిగంగలోని గంగాభవాని అమ్మవారికి ఆదివారం భక్తులు పూజలు నిర్వహించారు. ఆదివారం అమావాస్య అవ్వటంతో అమ్మవారికి అభిషేకాలు, అష్టోత్తర, సహస్రనామార్చనలు చేసి సుందరంగా అలంకరించారు. పరిసరప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

అలంకరణలో గంగమ్మ అమ్మవారు

శింగరకొండ(అద్దంకి), న్యూస్‌టుడే: మౌనిఅమావాస్య సందర్భంగా శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామికి పదివేల అరటిపండ్లతో పూజలు నిర్వహించారు. జె.పంగులూరు మండలం జనకవరం గ్రామానికి చెందిన పుల్లెల ఆదిశేఖర్-సత్యవతి, తల్లపనేని సతీష్‌బాబు-నాగమల్లేశ్వరి దంపతులు ఉభయదాతల సహాయంతో అర్చకులు అన్నవరపు సత్యనారాయణ, ఎస్.ఎస్.ఆర్. ఆచార్యులు ప్రత్యేక పూజలు చేశారు.

అరటిపండ్లతో

అద్దంకిలో పురంధరదాసు ఆరాధన

అద్దంకి, న్యూస్‌టుడే: కన్నడ పదకవితా పితామహుడు పురంధరదాసు ఆరాధన అద్దంకిలో ఆదివారం జరిగింది. పోలీస్‌స్టేషన్ సమీపంలోనున్న పురందరదాసు విగ్రహానికి దాస సాహిత్య ప్రాజెక్టు ఉమ్మడి జిల్లాల సమన్వయకర్త చెన్నుపల్లి నాగేశ్వరరావు నేతృత్వంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సీ.ఐ.సుబ్బరాజు, చారిత్రక పరిశోధకులు విద్వాన్ జ్యోతి చంద్రమౌళి, విశ్రాంత ఆర్‌జేడీ డాక్టర్ యు.దేవపాలన, పలువురు సాహిత్యాభిమానులు పురందరదాసు విగ్రహానికి పూలమాలలు వేశారు. కొమ్మారెడ్డి అనంతారెడ్డి, కోరె సురేంద్రనాథ్, చప్పిడి వీరయ్య, గూడా మహాలక్ష్మి రెడ్డి, బండారు బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

పురంధరదాసు విగ్రహం వద్ద నివాళులు అర్పిస్తున్న సాహితీవేత్తలు

ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గొట్టిపాటి రవికుమార్

ఆంధ్రుల ఆరాధ్యదైవం ఎన్టీఆర్

బొడ్డువానిపాలెం (మేదరమెట్ల), న్యూస్‌టుడే: పేదల కోసం ఎన్టీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలు పేదల్లో మార్పు తెచ్చాయని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా కొరిశపాడు మండలం బొడ్డువానిపాలెం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన ఆదివారం పాల్గొన్నారు. విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కాపు కల్యాణ మండపాన్ని, రూ.కోటి వ్యయంతో గ్రామంలో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ..తెలుగువారి కీర్తిని దేశవ్యాప్తంగా విస్తరించిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ వరగాని పద్మావతి, సర్పంచి నేరెళ్ల సుబ్బయ్య, మండల పార్టీ కార్యదర్శి గండే హెస్కేలు, సుబ్బారావు, మస్తాన్‌దాస్, మనోహరమ్మ, జనసేన నాయకులు పి.పూర్ణచంద్రరావు, తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

తాళ్లూరులో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళుర్పిస్తున్న తెదేపా నాయకులు

◗దర్శి, న్యూస్‌టుడే: రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి పథకాలకు సృష్టికర్త నందమూరి తారక రామారావు అని తెదేపా దర్శి నియోజకవర్గ ఇన్‌ఛార్జి గొట్టిపాటి లక్ష్మి అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా గడియారస్తంభం కూడలిలో ఎన్టీఆర్, మాజీ ఎమ్మెల్యే శ్రీరాములు విగ్రహాలకు మాజీ ఎమ్మెల్యే పాపారావుతో కలిసి ఆమె పూలమాల వేసి నివాళుర్పించారు. అనంతరం పీజీఎన్ కాంప్లెక్స్‌లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో తెదేపా యువ నాయకులు లలిత్‌సాగర్, ఏఎంసీ ఛైర్‌పర్సన్ నాగవేణి, సుబ్బారావు, మున్సిపల్ ఛైర్మన్ పిచ్చయ్య, నాయకులు వెంకటేశ్వర్లు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

◗ జె.పంగులూరు, న్యూస్‌టుడే: జె.పంగులూరు మండలంలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.

◗అద్దంకి : కళాపరిషత్ అధ్యక్షులు మన్నం త్రిమూర్తులు నివాళులు అర్పించారు. మండలంలోని బొమ్మనంపాడు, శింగరకొండపాలెం, తిమ్మాయపాలెం, కొటికలపూడి గ్రామాల్లోని ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

◗ కురిచేడు, దొనకొండ, ముండ్లమూరు: కురిచేడు గ్రామంలోని ఎంపీడీవో కార్యాలయంలో, దొనకొండ సెంటర్లో, ముండ్లమూరులో జరిగిన కార్యక్రమాల్లో గొట్టిపాటి లక్ష్మి తదితరులు నివాళి అర్పించారు.

దర్శి గడియారస్తంభం కూడలిలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళుర్పిస్తున్న గొట్టిపాటి లక్ష్మి, లలిత్‌సాగర్, పాపారావు తదితరులు

◗ తాళ్లూరు: దివంగత ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా తాళ్లూరులో మండల కార్యాలయాల వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి, తూర్పుగంగవరంలో ఎన్టీఆర్ చిత్రపటానికి మండల తెదేపా అధ్యక్షుడు ఎం.వెంకటేశ్వరరెడ్డి, నాయకులు పూలమాలలు వేసి నివాళుర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ టి.శ్రీను, వైస్ ఎంపీపీ వెంకటేశ్వరరెడ్డి, సొసైటీ అధ్యక్షులు సుబ్బయ్య, రమణారెడ్డి, రాష్ట్ర డైరెక్టరు ఓబుల రెడ్డి, తెదేపా నాయకులు రమేష్, వేణు, శ్రీను, శివారెడ్డి, వెంకట్రావు, తదితరులు పాల్గొన్నారు.

బల్లికురవ కూడలిలో ..

కాకానిపాలెం మండపం వద్ద..

మేమున్నాం.. మీకు తోడుగా.. (10 AM TO 1 PM)

అద్దంకి: 94409 15704,
దర్శి: 9848 671678
మేదరమెట్ల: 79933 00506

మీ ప్రాంతంలో ఏ ప్రజా సమస్యనైనా పరిష్కరించే క్రమంలో 'ఈనాడు' మీకు తోడుగా ఉంటుంది. వివరాలను, చిత్రాలను వాట్సాప్ ద్వారా పంపవచ్చు. లేదా ఫోన్లో వివరించవచ్చు. వాటిని బాధ్యుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తాం.

ఏల్చూరు (సంతమాగులూరు), న్యూస్‌టుడే

?: ఏల్చూరు బస్టాండ్ కూడలి ప్రాంతంలో రెండు చోట్ల వీధి దీపాలు వెలగటం లేదు. సమస్యను పరిష్కరించగలరు.

–స్థానికులు, ఏల్చూరు.

✓: వెలగని వీధి దీపాలకు మరమ్మతులు చేస్తాం.

–పూర్ణచంద్, పంచాయతీ కార్యదర్శి, ఏల్చూరు.

ఆర్థిక సాయం

ముండ్లమూరు: ముండ్లమూరు పంచాయతీలోని వేంపాడు గ్రామానికి చెందిన తెదేపా కార్యకర్త ఏసుబాబు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. తెదేపా దర్శి నియోజకవర్గ ఇన్‌ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఆదేశంతో నాయకులు శ్రీనివాసరావు, పిచ్చారావు, వెంకట్రావు, వీరనారాయణ కలసి రూ.21వేలను బాధితుడి కుమారుడికి ఆదివారం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు రంగనాయకులు, నాగేశ్వరరావు, రామారావు, సుబ్బారావు, శేషగిరిరావు, తెల్లయ్య, తదితరులు పాల్గొన్నారు

రైల్వే స్టేషన్‌లో మరో వంతెన సిద్ధం

ఒంగోలు రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫాంలకు వెళ్లేందుకు ప్రయాణికులకు కష్టాలు తప్పనున్నాయి. అమృత్ భారత్ పథకం ద్వారా ఈ స్టేషన్‌కు రెండు కాలినడక వంతెనలు మంజూరయ్యాయి. గతంలో ఒక వంతెన మాత్రమే ఉండేది. దీంతో ప్రయాణికులు అవస్థలు పడాల్సి వచ్చేది. వచ్చే నెల చివరి నాటికి నూతన వంతెన పూర్తి కానుంది. అందుకోసం వేగంగా పనులు జరుగుతున్నాయి.

–న్యూస్‌టుడే, ఒంగోలు కర్నూలు రోడ్డు

కార్మికులకు అందని వేతనం.. నిలిచిన నీటి సరఫరా

☛ 30 గ్రామాల్లో ప్రజలకు తప్పని ఇక్కట్లు

న్యూస్‌టుడే, తాళ్లూరు

తాళ్లూరు మండలంలోని పలు గ్రామాలకు ఆదివారం మధ్యాహ్నం నుంచి మంచినీటి సరఫరా నిలిపి వేశారు. దీంతో ప్రజలు తీవ్ర ఇక్కట్ల పాలు కావాల్సి వచ్చింది.

అయిదు నెలలుగా ఇవ్వడంలేదు..

ఇక్కడి ప్రజలకు దాహార్తి తీర్చేందుకు రామతీర్థం జలాశయ పథకం ఏర్పాటు చేసి సరఫరా చేస్తున్నారు. ఇందుకోసం గుత్తేదారుడి ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన వర్కర్లకు సక్రమంగా వేతనాలు అందజేయక పోవడంతో తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికి ఐదు నెలలకు వేతనాలు రావాల్సి ఉన్నాయని, పలు విధాలుగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని పలు పర్యాయాలుగా అధికారులకు విన్నవించినా ఫలితం లేదని వర్కర్లు వాపోతున్నారు.

ఇచ్చేది కేవలం రూ.9 వేలు మాత్రమే..

సిబ్బందికి నెలకు కేవలం రూ.9,000 మాత్రమే. మొత్తం 14 మంది వర్కర్లకు సరిగా వేతనాలు ఇవ్వక పోవడం, కనీసం ఉద్యోగ భద్రత కూడా కల్పించక పోవడంతో ఆందోళన చేయాలని నిర్ణయించారు. కనీసం ఐడీ కార్డులు కూడా ఇవ్వడం లేదని వాపోయారు. ఆదివారం రామతీర్థ జలాశయం వద్ద అందరూ సమావేశమయ్యారు. ఆందోళన చేపడితేనే ఫలితం ఉంటుందని మధ్యాహ్నం నుంచి మంచినీటి సరఫరా నిలిపి వేసి విధులకు దూరమయ్యారు. దీంతో మండల పరిధిలోని దాదాపు 30 గ్రామాలకు మంచినీటి సరఫరా నిలిచి పోయింది. ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే ప్రమాదం ఏర్పడింది. సంబంధిత అధికారులు తక్షణ చర్యలు చేపట్టి సమస్య పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

ఆందోళన చేస్తున్న వర్కర్లు

గుత్తేదారుడితో మాట్లాడతాం..

ఈ విషయమై గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం ఏఈ వాలిని సంప్రదించగా మంచినీటి సరఫరా వెంటనే పునరుద్ధరిస్తామని, గుత్తేదారుడితో మాట్లాడి త్వరితగతిన వేతనాలు అందజేసేందుకు ప్రయత్నాలు చేస్తామన్నారు. వాస్తవంగా గతేడాదిలో కేవలం మూడు నెలలకు సంబంధించి వేతనాలు అందజేయాల్సి ఉందని, త్వరలోనే ఇప్పిస్తామన్నారు.

బహుమతుల అందజేత

కురిచేడు, న్యూస్‌టుడే: సంక్రాంతి సందర్భంగా కురిచేడులోని వైఆర్‌జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో వారం రోజులుగా జరుగుతున్న ఓపెన్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ పోటీలు ఆదివారం జరిగాయి. కురిచేడుకు చెందిన బాల లెవెన్స్ (ప్రథమ స్థానం) ఏఆర్పీ బాబా లెవెన్స్ (ద్వితీయ స్థానం), త్రిపురాంతకం జట్టు (తృతీయ స్థానం) సాధించాయి. విజేతలకు రూ.30వేలు, రూ.20వేలు, రూ.10వేల చెక్కులను నిర్వాహకులు ప్రసన్నకుమార్‌రెడ్డి, రాజశేఖర్ అందజేశారు.



ప్రథమ స్థానం సాధించిన జట్టు సభ్యులు

అద్దంకికి రైల్వేలైన్ ఏర్పాటు చేయాలని వినతి

అద్దంకి, న్యూస్‌టుడే: అద్దంకి నియోజకవర్గంలో రైల్వేలైన్ ఏర్పాటు చేయాలని కోరుతూ ఓంఏపీ నాయకులు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి వినతిపత్రం అందజేశారు. చెన్నై నుంచి హైదరాబాద్‌కు ఒంగోలు, అద్దంకి మీదుగా రైల్వేలైన్ ఏర్పాటు చేస్తే.. సుమారు 100 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని, సమయం కూడా ఆదా అవుతుందన్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రత్యామ్నాయ మార్గంగా ఉపయోగపడుతుందన్నారు. ఐటీ నిపుణులు ముంబయి, పుణె వంటి నగరాలకు వెళ్లేందుకు ఈ లైన్ సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. గ్రానైట్, సుబాబుల్ కర్ర రవాణాకు ఉపకరిస్తుందన్నారు. అనంతరం ఒంగోలు, సంతనూతలపాడు ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, బీఎన్ విజయకుమార్‌లకు వినతిపత్రాలు అందజేశారు.

(c) eenadu

ఒంగోలు

•ఒంగోలు •సంతనూతలపాడు

నేడు నగరంలో నక్ష బృందం పర్యటన

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: నక్ష పథకం కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఎంపిక చేసిన నగరాలు, పట్టణాల్లో ఇంటింటి సర్వే చేపట్టింది. ఇళ్లు, స్థలాలు సమగ్ర సర్వే చేసి ఆన్‌లైన్‌లో నమోదు చేయడం, మ్యాపుల తయారీ ఈ పథకం లక్ష్యం. పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన స్థానిక సంస్థల్లో ఒంగోలు నగరం ఒకటి. ఈ సర్వే పూర్తిచేసి నివేదిక సమర్పించినందుకు రూ.50 కోట్లు నిధులు మంజూరు చేస్తారు. ఒంగోలుకు సంబంధించి ఇంటింటి సర్వే పూర్తయింది. ప్రస్తుతం మ్యాప్‌లు రూపొందించే పనులు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమం పరిశీలించడానికి కేంద్రం నియమించిన బృందం సోమవారం నగరంలో పర్యటించనుంది. రెండు సచివాలయాల్లో సర్వే రికార్డులను పరిశీలిస్తారని సమాచారం.

నేటి నుంచి పశువైద్య శిబిరాలు

సంతనూతలపాడు, న్యూస్‌టుడే: మండల వ్యాప్తంగా ఈ నెల 19 నుంచి 31 వరకు పశు వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు పశువైద్యాధికారిణి కె.అనురాధ తెలిపారు. పశువులు, గొర్రెలు, మేకల్లో వివిధ వ్యాధుల నివారణకు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 19న మైనంపాడు, 20న మద్దులూరు, లక్ష్మీపురం, 21న మాచవరం, రుద్రవరం, 22న చిలకపాడు, గురవారెడ్డిపాలెం, 23న ఎం.వేములపాడు, కొనగానివారిపాలెం, 24న మట్టిపాడు, గొర్లమిట్ట, పి.గుడిపాడు, 26న ఎనికపాడు, 27న గుమ్మళంపాడు, ఎండ్లూరు, 28న తక్కెళ్లపాడు, మంగమూరు, 29న బొడ్డువారిపాలెం, పేర్నమిట్ట, 30న గంగవరం, చండ్రపాలెం, చలపాలెం, 31న సంతనూతలపాడు, కామేపల్లివారిపాలెంలో పశువైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వాటికి అన్ని రకాల పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలపైనా అవగాహన కల్పిస్తామన్నారు.

మాజీ సైనికుల సంక్షేమానికి కృషి

ఎంపీ మాగుంటను సన్మానిస్తున్న మాజీ సైనికుల సంక్షేమ సంఘం నాయకులు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: మాజీ సైనికుల సంక్షేమానికి కృషి చేయనున్నట్లు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి హామీ ఇచ్చారు. మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక అంబేడ్కర్ భవన్‌లో ఆదివారం ఆర్మీ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ఒంగోలులో అమర్ జవాన్ స్థూపం ఏర్పాటుకు తన వంతు సహకారం అందిస్తానన్నారు. నగరంలో ఈసీహెచ్ఎస్ వైద్యశాలపై పార్లమెంట్‌లో ప్రస్తావించి ఆ దిశగా ఏర్పాటుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. ఏ సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. అనంతరం ఎంపీ మాగుంటను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నెప్పలి నాగేశ్వరరావు, నాయకులు చుండూరి శ్రీరామమూర్తి, కె.బ్రహ్మయ్య, గోరంట్ల కోటేశ్వరరావు, పాశం వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మంత్రిని కలిసిన ఇన్‌ఛార్జి ఆర్డీవో

టంగుటూరు: ఒంగోలు ఇన్‌ఛార్జి ఆర్డీవో జాన్సన్ తూర్పు నాయుడుపాలెం లోని క్యాంపు కార్యాలయంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామిని ఆదివారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఆర్డీవో లక్ష్మీప్రసన్న సెలవుపై వెళ్లడంతో జాన్సన్ ఇన్‌ఛార్జిగా బాధ్యతలు స్వీకరించారు.

కారు ఢీకొని బాలుడికి తీవ్ర గాయాలు

కొండపి గ్రామీణం: కారు ఢీకొని బాలుడికి గాయాలైన సంఘటన వెన్నూరులో ఆదివారం చోటుచేసుకుంది. నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడుకు చెందిన బిల్లా అవినాష్. సంక్రాంతికి వెన్నూరులోని అమ్మమ్మ ఇంటికి వచ్చారు. కిరాణా సరకులు తెచ్చేందుకు రోడ్డుపైకి వచ్చాడు. ఆ సమయంలో టంగుటూరు నుంచి కొండపి వైపు వస్తున్న కారుకి కుక్క అడ్డురావడంతో చోదకుడు వాహనాన్ని పక్కకు తిప్పడంతో అవినాష్‌ను ఢీకొంది. ఈ ఘటనలో బాలుడి రెండు కాళ్లు విరగడంతో 108 వాహనంలో ఒంగోలుకు తరలించారు.

ఆ కార్డులు ఎవరివి?

న్యూస్‌టుడే, ఒంగోలు గ్రామీణం

ప్రస్తుతం ఉన్న రేషన్‌కార్డుల స్థానంలో కూటమి ప్రభుత్వం కొత్తగా స్మార్ట్ కార్డులు అందజేసింది. పంపిణీ గడువు డిసెంబర్ 7వ తేదీతో ముగిసినా కొంత మంది లబ్ధిదారుల ఆచూకీ తెలియలేదు. ఆయా కుటుంబాల పేర్ల మీద వచ్చిన కార్డులు నేటికీ రేషన్ డీలర్ల వద్దనే ఉన్నాయి. దీంతో పంపిణీ కాని వాటిలో బోగస్ కార్డులు ఏమైనా ఉన్నాయా..? అనే అనుమానాలను కలిగిస్తోంది.

మండలం	మొత్తం కార్డులు	మిగిలి పోయినవి
ఒంగోలు	64,148	6,817
సంతనూతలపాడు	14,506	1,200
నాగులుప్పలపాడు	21,072	1,631
కొత్తపట్నం	17,278	1,129
చీమకురి	22,881	1,415
మద్దిపాడు	15,655	453

ఒంగోలులోని సుజాత నగర్‌లో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్న డీలర్

• మూడు నెలలకుపైగా పంపిణీ..

పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో అక్టోబర్‌లో రేషన్ డీలర్ల ద్వారా నూతన కార్డుల పంపిణీ ప్రక్రియ ప్రారంభించారు. కార్డులపై లబ్ధిదారుని ఫొటో, చౌక దుకాణం నంబర్లు, వెనుక వైపు లబ్ధిదారుని కుటుంబ సభ్యుల వివరాలు ఉండేలా ముద్రించారు. క్యూఆర్ కోడ్ విధానంలో ఏటీఎం, డ్రైవింగ్ లైసెన్స్ కార్డు పరిమాణంలో ఉంది. తద్వారా ఏ ప్రభుత్వ పథకానికైనా గుర్తింపు కార్డులా వినియోగించుకోవచ్చు. ఒంగోలు నగరంలో అత్యధికంగా 6,817 కార్డులు మిగిలిపోయాయి.

• ఈ-కేవైసీ చేయకుంటే నిలుపుదల..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ పథకం ఏదైనా బియ్యం కార్డు ప్రామాణికం. అంతటి ప్రాధాన్యం ఉన్న కార్డు మంజూరు కోసం మూడేళ్లగా అర్హులైన పేద కుటుంబాలు ఎదురుచూశాయి. గత వైకాపా ప్రభుత్వం అనేక ఆంక్షలు పెట్టడంతో కుటుంబం నుంచి విడిపోయినవారు, వివాహమైన కొత్త దంపతులు బియ్యం కార్డు పొందేందుకు, ప్రస్తుతమున్న కార్డుల్లో పేర్లు తొలగింపు, కొత్తగా పిల్లల పేర్లు చేర్పించడం వంటి కోసం ఇబ్బందులు పడాల్సి వచ్చేది. కూటమి ప్రభుత్వం ఈ ఇబ్బందులన్నీ తొలగిస్తూ కార్డుల్లో చిరునామా మార్పులు, సభ్యుల చేర్పులు, తొలగింపు, కొత్తవి మంజూరు, కార్డు విభజన ప్రక్రియ చేపట్టింది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో మే 7 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు. అందులో అర్హులైన వారికి కొత్త కార్డులురాగా; ఈకేవైసీ చేయని కుటుంబాలకు తాత్కాలికంగా కార్డులు నిలిచిపోయాయి.

ఉపాధిహామీ టీఏల సంఘం కార్యవర్గం ఎన్నిక

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: జాతీయ గ్రామీణ ఉపాధిహామీ సాంకేతిక సహాయకుల (టీఏ) జిల్లా సంఘం నూతన కార్యవర్గాన్ని స్థానిక రంగారాయుడు చెరువు పార్కులో ఆదివారం జరిగిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా కరిచేటి చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శిగా బి.సోమేశ్వరరావు, కోశాధికారిగా ఎన్.నాగరాజు, ఉపాధ్యక్షులుగా పి.శ్రీనివాసరావు, ఎన్.బాబు, సంయుక్త కార్యదర్శులుగా జె.శ్రీనివాసరావు, చెన్నయ్య, కార్యనిర్వాహక కార్యదర్శులుగా బి.కోటేశ్వరరావు, ఎలీషా, ఉడుముల లక్ష్మిరెడ్డి తోపాటు, కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఎన్నికైన జిల్లా కార్యవర్గ సభ్యులు

చిరస్మరణీయుడు ఎన్టీఆర్

ఒంగోలులో జరిగిన ర్యాలీలో అధిక సంఖ్యలో హాజరైన తెదేపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు

నృత్యం చేస్తున్న కార్యకర్తలు

చీమకుర్తి, న్యూస్‌టుడే: సినీ, రాజకీయ రంగాల్లో తన సేవలతో తెలుగు ప్రజల హృదయాల్లో అన్నగా ఎన్టీ రామారావు చిరస్మరణీయులుగా నిలిచి పోయారని సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్.విజయ్ కుమార్ పేర్కొన్నారు. చీమకుర్తిలో ఆదివారం నిర్వహించిన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతిలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెదేపా పట్టణ అధ్యక్షులు ముప్పూరి చలమయ్య అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడారు. భారీ అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు.

▫ **సంతనూతలపాడు:** స్థానిక బస్టాండ్ సెంటరులోని ఎన్టీఆర్, మన్నం సింగయ్య విగ్రహాలకు ఎమ్మెల్యే బీఎన్ విజయ్‌కుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో చంద్రబాబు సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పాలన అందిస్తున్నట్లు వివరించారు. 25 మంది కార్యకర్తలు రక్తదానం చేశారు. మండలంలోని పలు గ్రామాల్లో ఎన్టీఆర్ చిత్ర పటాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు.

▫ **మద్దిపాడు:** తెదేపా మండల అధ్యక్షుడు ఉప్పుగుండూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే బీఎన్ విజయ్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏపీ పొగాకు పెంపకందారుల సమాఖ్య ఛైర్మన్ జయంత్‌బాబు, ఇతర నాయకులు పాల్గొన్నారు.

▫ **నాగులుప్పలపాడు:** అమ్మనబ్రోలు, ఉప్పుగుండూరు గ్రామాల్లో నిర్వహించిన ఎన్టీఆర్ వర్ధంతి సభలో ఎమ్మెల్యే విజయ్‌కుమార్ పాల్గొన్నారు.

▫ **ఒంగోలు గ్రామీణం:** నగర తెదేపా ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కమ్మవారి సేవా సమాఖ్య జిల్లా అధ్యక్షుడు మండువ మురళీకృష్ణ, నాయకులు కామేపల్లి శ్రీనివాసరావు, కొరారి నాగేశ్వరరావు, షేక్ కపిల్‌బాషా తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు నగరంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

▫ గుండ్లకమ్మ సామాజిక సాహిత్య సేవా సమాఖ్య, శివం ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంతపేటలోని శివం శరణాలయంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సతీమణి నాగసత్యలత, సూర్యశ్రీ ట్రస్టు వ్యవస్థాపకులు మండువ మురళీకృష్ణ, కమిటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

చీమకుర్తిలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే విజయ్‌కుమార్, తెదేపా నాయకులు

పేర్నమిట్టలో నివాళులర్పిస్తున్న తెదేపా నాయకులు

ఆలయ పునర్నిర్మాణానికి సాయం చేయండి

సమావేశంలో పాల్గొన్న బ్రాహ్మణ కార్యవర్గ సభ్యులు, నగర పురోహితులు

ఒంగోలు సాంస్కృతికం, న్యూస్‌టుడే: ఒంగోలు బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో పురోహితులు, అర్చకుల ఆత్మీయ సమావేశం ఆదివారం రాత్రి రంగారాయుడు చెరువు వద్ద ఉన్న శుభప్రదం కమ్యూనిటీ భవనంలో జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన సివిల్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. నగరంలో చరిత్ర కలిగిన పురాతనమైన భవనేశ్వరి సమేత పశుపతీశ్వర ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా పట్టణ పురోహితులు, అర్చకులు తమ శక్తి మేరకు సహాయాన్ని అందించాలని కోరారు. తమ సూచనలు సలహాలు అందించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సేవా సమితి ఉపాధ్యక్షుడు మద్దులూరి హరిప్రేమనాథ్, మహంకాళి శేషయ్య, భీమ శంకర శాస్త్రి, పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

గ్రీన్ ఛానల్ సమస్య పరిష్కరించాలని వినతి

జిల్లా ట్రెజరీ అధికారిని కలిసిన ఎయిడెడ్ ఉపాధ్యాయులు

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: ప్రభుత్వం సంక్రాంతి కానుకగా విడుదల చేసిన డీఏ బకాయిలు గ్రీన్ ఛానల్ సమస్య వల్ల అందరికీ జమ కాలేదని పేర్కొంటూ ఎయిడెడ్ టీచర్లు ఖజానా అధికారిని కలిసి తెలియజేశారు. ఆదివారం ఎయిడెడ్ టీచర్స్ గిల్డ్ ఆధ్వర్యంలో ఖజానా అధికారి జగన్నాథరావుకు సమస్య వివరించారు. 2018-19 సంవత్సరంలో ఆరు విడతల డీఏ బకాయిలకు సంబంధించి సీఎఫ్ఎంఎస్ ద్వారా పది శాతం మందికి జమ అయ్యాయన్నారు. ఎంఈవోల ద్వారా బిల్లులు తిరిగి అప్‌లోడ్ చేయించి సమస్య పరిష్కరించాలని కోరారు. ట్రెజరీ అధికారిని కలిసిన వారిలో యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు వెంకట్రావు, ప్రభాకరరెడ్డి, వెంకటేశ్వర్లు, రమేష్, రవి, శివకుమార్ తదితరులు ఉన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)

ఒంగోలు నగరం: 8008574067
ఒంగోలు గ్రామీణం : 8008564455
ఒంగోలు అంజయ్య రోడ్డు : 8247324766
కొత్తపట్నం : 8464085451
ఎస్.ఎన్.పాడు: 8008552692

?: మద్దిపాడు మండలం బూరేపల్లి పంచాయతీలో బీసీ కాలనీలో పాఠశాలకు వెళ్లే రోడ్లు చుట్టూ గేదెలు కట్టేస్తున్నారు. దుర్వాసన, దోమల వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. –ఎస్.రవీంద్ర, స్థానికుడు

✓: వెంటనే పరిశీలించి పాఠశాల రహదారుల చుట్టూ గేదెలు కట్టకుండా చర్యలు తీసుకుంటాం. -చంద్రశేఖర్, పంచాయతీ కార్యదర్శి

?: మద్దిపాడు పంచాయతీలోని ఇందిరమ్మ కాలనీకి వెళ్లే దారిలో వీధి దీపాలు వెలగడం లేదు. –షేక్ దౌలత్, కాలనీవాసి

✓: పంచాయతీ అధికారులతో చర్చించి వీధి దీపాలకు మరమ్మతులు చేయిస్తాం.
–చెన్నారెడ్డి, ఏఈ

?: చీమకుర్తి గాంధీనగర్‌లో కొద్ది రోజులుగా దోమల తీవ్రత అధికంగా ఉంది. ఫాగింగ్ చేయించాలి. –కిరణ్, స్థానికుడు

✓: వెంటనే ఫాగింగ్ చేయించి దోమల నివారణ చర్యలు చేపడతాం. –వై.రామకృష్ణయ్య, మున్సిపల్ కమిషనర్

?: కొత్తపట్నం మండలం ఆలూరులో పడమర వైపున ఉన్న ఎస్సీ కాలనీ వద్ద ప్రధాన రోడ్డులో వ్యర్థాలు పేరుకుపోయాయి.
–ఇస్సాక్, గ్రామస్థుడు

✓: వెంటనే పరిశీలించి సమస్యను పరిష్కరిస్తాం. –వేణుగోపాల కృష్ణమూర్తి, డిప్యూటీ ఎంపీడీవో

–న్యూస్‌టుడే, చీమకుర్తి, మద్దిపాడు, కొత్తపట్నం

పూడిక తీయక.. నీరు కదలక!

నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరులో బాబూ జగ్జీవన్‌రామ్ నగర్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలోని మురుగు కాలువలో పూడిక తీయలేదు. దీంతో మురుగునీరు ముందుకు సాగక వ్యర్థాలతో పూర్తిగా నిండిపోయింది. నీరు మొత్తం రహదారిపై ప్రవహిస్తుంది. కాలనీ వాసులు చేసేదేమీ లేక కాలువపై మూతలుగా వేసిన సిమెంటు అచ్చులను తొలగించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

–న్యూస్‌టుడే, నాగులుప్పలపాడు

దారి పక్కనే దాగి ఉన్న ప్రమాదం

మద్దిపాడు వద్ద జాతీయ రహదారి సర్వీస్ రోడ్డులో మురుగు కాలువపై మూతలు తీసి సుమారు నాలుగు నెలలవుతుంది. గత అక్టోబరులో కురిసిన భారీ వర్షాలకు ప్రభుత్వ జూనియర్ కళాశాల, అరుంధతీ నగర్‌లో నీరు నిలిచి పోయి ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. ఆ సమయంలో అప్పటి జేసి గోపాలకృష్ణ ఘడియాపూడి పునరావాస కాలనీ సందర్శనకు వచ్చి పరిస్థితిని గమనించి నీరు బయటకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. ఆ సమయంలో హైవే అధికారులు పట్టించుకోక పోవడంతో పంచాయతీ అధికారులు అప్పటికప్పుడు హైవే డ్రైనేజీలోని మూతలు తీసి పూడికలు తీయించి నీరు పోయేలా చర్యలు తీసుకున్నారు. తరువాత మళ్లీ మూతలు వేయలేదు. కాలువ దాటేటప్పుడు చిన్నారులు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. వాహనదారులు అప్రమత్తంగా లేకుంటే కాలువలో పడి ప్రమాదాలు చోటు చేసుకునే ఆస్కారం ఉంది. –న్యూస్‌టుడే, మద్దిపాడు

రైల్వే స్టేషన్‌లో మరో వంతెన సిద్ధం

ఒంగోలు రైల్వే స్టేషన్‌లో [illegible] జరుగుతున్నాయి.
–న్యూస్‌టుడే, ఒంగోలు కర్నూలు రోడ్డు

క్రికెట్ పోటీల విజేత పులికొండ జట్టు

చీమకుర్తి, న్యూస్‌టుడే: మండలంలోని గోనుగుంటలో ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని తెదేపా ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ పోటీల్లో పులికొండ ఎలెవెన్ జట్టు విజేతగా నిలిచింది. రెండో బహుమతిని గోనుగుంట తెలుగు యువత జట్టు, మూడో బహుమతిని చీమకుర్తి చందు ఎలెవెన్స్ జట్టు గెలుచుకున్నాయి. ప్రథమ బహుమతి గారూ 20,116, ద్వితీయ బహుమతిగా రూ.12,116, తృతీయ బహుమతిగా రూ.8,116లను అందజేశారు. సీఐ డి.ప్రసాద్, మండల తెదేపా అధ్యక్షుడు గొట్టిపాటి రాఘవరావు, తెదేపా నాయకులు మన్నం ప్రసాదరావు, సాధు మోహన్‌రావు, వెంపరాల రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

విజేతలకు బహుమతులు అందజేస్తున్న సీఐ, తెదేపా నాయకులు

చీమకుర్తి.. సమకూరని మార్కెట్ వసతి

▸ రహదారుల పక్కనే మాంసం విక్రయాలు

న్యూస్‌టుడే, చీమకుర్తి

గెలాక్సీపురి చీమకుర్తిలో అభివృద్ధి పనుల కోసం రూ.కోట్లు వెచ్చిస్తున్నా మాసం, చేపల మార్కెట్ల వంటి వసతులు మాత్రం సమకూరడం లేదు. చేపల దుకాణాలను స్థానిక ఎన్ఎస్‌పీ కాలనీ సాగర్ కాలువ వద్ద నుంచి పాటిమీదపాలెం రహదారిలో శివారు ప్రాంతానికి తరలించారు. మాంసం అమ్మకాలకు మాత్రం రహదారులే దుకాణాలుగా మారుతున్నాయి. ఇటీవల కనుమ పండగ రోజు ప్రధాన రహదారితో పాటు పట్టణంలోని అనేక ప్రాంతాల్లో రోడ్ల అంచుల్లోనే మాంసం విక్రయాలు చేయడంతో ఆయా ప్రాంతాల్లో రాకపోకలు సాగించే స్థానికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.

స్థాయి పెరుగుతున్నా సౌకర్యాల కరవు..

మేజర్ పంచాయతీగా ఉన్న చీమకుర్తి 2012లో నగర పంచాయతీగా ఏర్పాటైంది. ఆ తర్వాత రెండో శ్రేణి పురపాలక సంఘంగా రూపాంతరం చెంది నాలుగు సంవత్సరాలు కావస్తోంది. ఈ రీతిలో పట్టణం స్థాయి పెరుగుతున్నా అందుకు తగిన విధంగా వసతులు మాత్రం సమకూరడం లేదు. సిమెంటు రహదారులు, పక్కా మురుగు కాలువల నిర్మాణాలు పెద్ద ఎత్తున చేపడుతున్నా.. కూరగాయలు, మాంసం, చేపల మార్కెట్ లాంటి నిర్మాణాలు చేపట్టడం లేదు.

కనుమ పండగ రోజు చీమకుర్తి ప్రధాన రహదారిలో మాంసం విక్రయ దుకాణాల వద్ద రోడ్డుపై నిలిపిన వాహనాలు

దుకాణ సముదాయం నిర్మించి అప్పగించినా..

స్థానిక పిడతలపూడి రహదారిలో రోటరీ క్లబ్ వారు ఎనిమిదేళ్ల క్రితం కూరగాయల మార్కెట్ నిర్మించి పురపాలక సంఘానికి అప్పగించినా అందులోని దుకాణాలను పూర్తిస్థాయిలో వినియోగించుకొనే పరిస్థితి లేదు. ఈ సముదాయంలో 11 దుకాణాలు ఉన్నప్పటికీ పలు వీధుల్లోని రోడ్ల పక్కనే కూరగాయల అమ్మకాలు జరుగుతున్నాయి. గతంలో రామ్ నగర్, ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణం ఎదురుగా ఉన్న ప్రాంతాల్లో మాంసం మార్కెట్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు బుట్టదాఖలయ్యాయి. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ రామకృష్ణయ్యను వివరణ కోరగా.. గతంలో ప్రధాన రహదారిలో ఉన్న చేపల దుకాణాలను పట్టణ శివారు పాటిమీదపాలెం రహదారిలోకి మార్పు చేయించామన్నారు. మాంసం మార్కెట్ ఏర్పాటుకు తగిన చర్యలు చేపడతామన్నారు.

వనరుల దోపిడీకి యత్నం

నాగులుప్పలపాడు, న్యూస్‌టుడే: వెనెజువెలాపై అమెరికా దురాక్రమణను ప్రజలంతా ఖండించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి షేక్ మాబు పిలుపునిచ్చారు. ఆదివారం మండలంలోని ఉప్పుగుండూరులో సీపీఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వెనెజువెలా స్వతంత్ర దేశమని, అక్కడి ప్రజలు తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకునే హక్కు కలిగి ఉన్నారని తెలిపారు. సహజ వనరులు, చమురు దోపిడీ చేసే కుట్రలో భాగంగా అనేక కుంటి సాకులు చూపి అమెరికా వెనెజువెలాపై ఆర్థిక పరమైన ఆంక్షలు, రాజకీయ జోక్యం, దాడులకు పాల్పడటంతో పాటు ఆ దేశ అధ్యక్షుడు మదురో దంపతులను అదుపులోకి తీసుకోవడం మానవహక్కుల ఉల్లంఘనకు నిదర్శనమని విమర్శించారు. మదురో దంపతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు జయంతిబాబు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

ఉల్లాసంగా.. ఉత్సాహంగా

ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న సీఎస్ఆర్ శర్మ కళాశాల పూర్వవిద్యార్థులు

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: నగరంలోని సీఎస్ఆర్ శర్మ కళాశాల 1984-87 డిగ్రీ పూర్వవిద్యార్థుల సమ్మేళనం ఆదివారం ఆస్ట్రోనా రెస్టారెంట్‌లో జరిగింది. కళాశాలలో విద్యనభ్యసించి ప్రస్తుతం వివిధ హోదాల్లో ఉన్న వారంతా కలుసుకొని పాత జ్ఞాపకాలు నెమరువేసుకొని ఉల్లాసంగా గడిపారు. కళాశాలలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను గుర్తుచేసుకొని ఆనందం పంచుకున్నారు. ఒకరికొకరు యోగక్షేమాలు తెలుసుకొని గురువులను తలచుకున్నారు. ఈ కార్యక్రమంలో పూర్వవిద్యార్థి, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, కోలా ప్రభాకర్, గుప్తా రామకృష్ణ, కల్లూరి రవి, కుమార్, శేఖర్, ఉమా, ఇందిర, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఉద్యోగావకాశాలపై పరిశోధన

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: స్థానిక సమతానగర్‌కు చెందిన రీసెర్చి స్కాలర్ డి.బాలభార్గవరెడ్డికి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రదానం చేసింది. ఈ మేరకు విశ్వవిద్యాలయం రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ సుధాకర్ ఉత్తర్వులిచ్చారు. ప్రొఫెసర్ కృష్ణ బనానా పర్యవేక్షణలో ఆంధ్రప్రదేశ్‌లో డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగావకాశాలపై నైపుణ్యాభివృద్ధి సంస్థ కార్యక్రమాల పాత్ర- ఒక అధ్యయనం అనే అంశంపై సిద్ధాంత గ్రంథాన్ని విశ్వవిద్యాలయానికి సమర్పించారు. డాక్టరేట్ పొందిన విద్యార్థిని రెక్టార్ శివరామప్రసాద్, ఏకేయూ అసోసియేట్ ప్రొఫెసర్ డి.వెంకటేశ్వరరెడ్డి, డాక్టర్ వాణి, ఉషా భవాని తదితరులు అభినందించారు.

డాక్టరేట్ పత్రాన్ని అందుకుంటున్న బాలభార్గవరెడ్డి

నైతిక విలువల పెంపు అభినందనీయం

ఒంగోలు సాంస్కృతికం, న్యూస్‌టుడే: ప్రతి ఆదివారం పాఠశాలల విద్యార్థులకు బాలవిహార్ శిక్షణ తరగతులు నిర్వహించడం అభినందనీయమని విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు ఇప్పగుంట మల్లికార్జునరావు పేర్కొన్నారు. శ్రీగిరి గోశాల భవన్‌లో శ్రీగిరి దేవస్థానం, చిన్మయ మిషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలవిహార్ శిక్షణ తరగతులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చిన్నారుల్లో దేశభక్తి, నాయకత్వ లక్షణాలు, ఆధ్యాత్మిక, నైతిక విలువలను పెంపొందించే విధంగా తోడ్పాటు అందిస్తున్నందుకు నిర్వాహకులను అభినందించారు. కొంత సేపు చిన్నారులతో ముచ్చటించారు. శ్రీగిరి దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్‌పర్సన్ ఆలూరు ఝాన్సీరాణి మాట్లాడుతూ.. చిన్మయ మిషన్ స్థాపించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మార్చి 1న శ్రీగిరిలో బాల బాలికలతో హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.

చిన్నారులతో మాట్లాడుతున్న విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు మల్లికార్జునరావు

(c) eenadu

ఈనాడు
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సోమవారం జనవరి 19, 2026 5

ఖో అంటే పతకాలే
జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ

న్యూస్‌టుడే, నెల్లూరు(వేదాయపాలెం)

గౌసున్నీసాకు చిన్నప్పటి నుంచి క్రీడలంటే ఇష్టం. అదే ఆ బాలికకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టింది. ఖోఖోలో ప్రత్యేక స్థానం సాధించుకుంది. నెల్లూరు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి క్రీడా మైదానంలో ప్రత్యేక శిక్షణ తీసుకుని రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు సొంతం చేసుకుంటోంది. తాజాగా ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు తెలంగాణలో జరిగిన జాతీయ స్థాయి సీనియర్ ఖోఖో పోటీల్లో నెల్లూరు నుంచి పాల్గొంది.

క్రీడలంటే ఇష్టం..

నెల్లూరుకు చెందిన రహమతుల్లా, ఆషా దంపతుల కుమార్తె గౌసున్నీసా. 2017 నుంచి ఏసీ సుబ్బారెడ్డి క్రీడా మైదానంలో ఖోఖోలో శిక్షణ తీసుకుంటోంది. దర్గామిట్ట బాలికల ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతూ క్రీడల్లో ప్రతిభ చూపుతోంది. 2024లో మహారాష్ట్రలో జరిగిన ఎస్‌జీఎఫ్ అండర్-14 ఖోఖో జాతీయ స్థాయి పోటీల్లో రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించింది. గతేడాది తమిళనాడులో జరిగిన ఖేలో ఇండియా సౌత్ జోన్ సబ్ జూనియర్స్ జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంది. ఇప్పటి వరకు పదికిపైగా రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధించగా, రెండుసార్లు కాంస్య పతకాలు సొంతమయ్యాయి.

గరుడుడిపై రంగడి అభయం

తైలమావాస్య సందర్భంగా ఆదివారం నెల్లూరు తల్పగిరి రంగనాథస్వామి ఆలయంలో దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం బంగారు గరుడ వాహనంపై స్వామివారు ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇచ్చారు. కార్యక్రమంలో ఆలయ ఈవో ఎ.శ్రీనివాసులురెడ్డి, భక్తులు పాల్గొన్నారు. - న్యూస్‌టుడే, నెల్లూరు(సాంస్కృతికం)

తూకంలో నొక్కుడు.. ఎంచక్కా బొక్కుడు!

పేదల బియ్యం పక్కదారి

ఈనాడు, నెల్లూరు, న్యూస్‌టుడే, నెల్లూరు(కలెక్టరేట్)

రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతో గోదాములు, రేషన్ దుకాణాల నుంచి బియ్యం పక్కదారి పడుతోంది. డీలర్లు తూకాల్లో మోసాలు చేస్తూ.. పెద్ద మొత్తంలో నొక్కేస్తున్నారు. వాటిని వ్యాపారులకు విక్రయిస్తున్నారు. దాంతో పాటు.. ఇంటింటా సేకరించిన బియ్యాన్ని ఎక్కడికక్కడ నిల్వ చేసి రాత్రివేళ గుట్టుగా సరిహద్దులు దాటిస్తున్నారు. అక్రమ రవాణాను అప్పుడప్పుడు పోలీసులు అడ్డుకోవడం మినహా.. పూర్తిస్థాయిలో అరికట్టడంలో అధికారులు విఫలమవుతున్నారు.

- గత ఏడాది నవంబరు ఏడో తేదీన వెంకటగిరి నుంచి నెల్లూరుకు రేషన్ బియ్యం తరలిస్తుండగా పొదలకూరు మండలం మరుపూరు వద్ద వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు. అందులో 111 బస్తాల్లో ఉన్న సుమారు 4,170 కిలోల బియ్యం స్వాధీనం చేసుకున్నారు.
- ఆత్మకూరులో సేకరించిన రేషన్ బియ్యం కొందరు నెల్లూరుకు తరలిస్తుండగా బుచ్చిరెడ్డిపాలెం పోలీసులు పట్టుకుని.. 200 బస్తాలు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

ఈ రెండు సంఘటనలే కాదు.. ఇలాంటివి నిత్యం జరుగుతున్నా.. కొన్నే వెలుగులోకి వస్తున్నాయి.

అనంతసాగరం మండలంలో పట్టుబడిన రేషన్ బియ్యాన్ని పరిశీలిస్తున్న అధికారులు

గోదాముల నుంచే..

రేషన్ బియ్యాన్ని గోదాముల నుంచి మండల నిల్వ కేంద్రాలకు.. అక్కడి నుంచి రేషన్ డీలర్లకు సరఫరా చేస్తారు. ఎంఎల్ఎస్ పాయింట్లలో సంచి బరువుతో కలిపి 50 కిలోలుగా తూకం వేస్తున్నారు. ఒక్కో సంచికి కిలో బియ్యాన్ని ఇక్కడే నొక్కేస్తున్నారు. రేషన్ దుకాణాలకు వెళ్లాల్సిన సరకు.. నిర్దేశించిన మేర సరఫరా చేయడం లేదనే విమర్శలున్నాయి. ఇటీవల ఉదయగిరి నియోజకవర్గంలోని ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి పెద్దఎత్తున పేదల బియ్యం పక్కదారి పట్టిన విషయం తెలిసిందే.

దోచుకున్నా.. దర్జాగే...

అక్రమంగా తరలించే బియ్యంలో.. అధికారులు పట్టుకునేది పదిశాతం కూడా ఉండదు. విజిలెన్స్ అధికారులు తనిఖీ చేసినా బాధ్యులపై 6ఏ కేసులతో సరి పెడుతున్నారు. దీంతో అక్రమ రవాణాకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది.

చర్యలు తీసుకుంటాం

డీఎస్‌వో లీలారాణి మాట్లాడుతూ.. రేషన్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తే వారిపై చట్టపరంగా కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

జిల్లా వివరాలు	రేషన్ దుకాణాలు: 1,513	కార్డులు: 7,21,524	లబ్ధిదారులు: 20,04,581 మంది	ప్రతినెలా సరఫరా చేస్తున్న బియ్యం: 10,953 మెట్రిక్ టన్నులు

నియోజకవర్గానికో గోమాత హాస్టల్

న్యూస్‌టుడే, నెల్లూరు(జడ్పీ) : జిల్లాలో ఆవులు, గేదెల కోసం నూతన కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి జిల్లా డ్వామా అధికారులకు ఆదేశాలు అందాయి. వివరాలు ఇలా.. జిల్లాలోని పలు గ్రామాల్లో కొందరు ఆవులు, గేదెలను రోడ్లపై వదిలేస్తున్నారు. అవి ఎండా వానలకు ఇబ్బంది పడుతున్నాయి. అలాంటి వాటికి వసతి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జిల్లాలోని ప్రతి నియోజకవర్గానికి ఒక గోమాత హాస్టల్ కేటాయిస్తున్నారు. ఇందుకు డ్వామా అధికారులు కసరత్తు ప్రారంభించి స్థానిక ఎమ్మెల్యేల నుంచి సూచనలు తీసుకుంటున్నారు. ప్రతి హాస్టల్‌కు రూ.10 లక్షలు కేటాయిస్తారు. సుమారు 20 పశువులు ఉండేలా వసతులు కల్పించాలని నిర్ణయించారు. ఎంపిక చేసిన గ్రామాల్లో ఏర్పాటుకు స్థలాలు అవసరం. వీటి కోసం రెవెన్యూ అధికారుల ద్వారా చర్యలు ప్రారంభించారు.

ఆదేశాలు అందాయి

జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులు నిర్ణయించిన మండలాల్లో గోమాతల హాస్టల్ నిర్మించాలని మౌలిక ఆదేశాలు అందాయి. ఇందుకు సంబంధించిన పూర్తిస్థాయి వివరాలకు ఎదురు చూస్తున్నాం. ఇప్పటివరకు అందిన సూచనల మేరకు మా సిబ్బందితో చర్యలు ప్రారంభించాం.
– గంగాభవాని, డ్వామా పీడీ

నిర్వహణ బాధ్యత పంచాయతీలకే.. వీటి నిర్వహణను స్థానిక గ్రామ పంచాయతీ అధికారులకే ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. స్థానిక పశువైద్య సిబ్బంది వీటి పర్యవేక్షణ చేస్తారు.

బాలికలపై చెయ్యేస్తే.. జీవిత ఖైదే!

ఏడాదిలో 15 మందికి జైలుశిక్ష

- కుమార్తెపై తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన వింజమూరు పోలీసు స్టేషన్ పరిధిలో జరగ్గా.. జిల్లా పోలీసులు తగిన సాక్ష్యాధారాలు చూపడంతో నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.
- బాలికపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడినట్లు నమోదైన కేసులో కోవూరు పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. నేరం రుజువు కావడంతో అతనికి 20 సంవత్సరాల జైలుశిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.
- కామంతో కళ్లు మూసుకున్న మృగాళ్లకు ఈ తీర్పులు హెచ్చరికలు లాంటివి.

న్యూస్‌టుడే, నెల్లూరు (నేర విభాగం)

జిల్లాలో ఇటీవల కాలంలో పోక్సో కేసుల్లో నిందితులకు ప్రత్యేక న్యాయస్థానం జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెబుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా అతి వేగంగా కేసులు పరిష్కరించి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. బాలికలపై చేయి పడితే కటకటాల పాలుకావాల్సిందే. గతేడాది జిల్లా వ్యాప్తంగా పోక్సో అత్యాచారం కింద 15 కేసులు నమోదు కాగా, నిందితులు ఐదుగురికి జీవిత ఖైదు, 20 సంవత్సరాల శిక్ష ఒకరికి, పదేళ్ల శిక్ష ముగ్గురికి, 5 నుంచి పదేళ్ల శిక్ష ఆరుగురికి విధిస్తూ న్యాయమూర్తి తీర్పుల్లో పేర్కొన్నారు.

ప్రత్యేక కోర్టు

జిల్లాలో పోక్సో కేసుల కోసం ప్రత్యేక కోర్టు ఉంది. దీనివల్ల కేసులు పరిష్కరించేందుకు సులభంగా ఉంది. న్యాయ, పోలీసు వ్యవస్థల సమష్టి కృషితో నిందితులకు కఠిన శిక్షలు పడుతున్నాయి.

గుడ్ ట్రయల్ మానిటరింగ్ వ్యవస్థ..

జిల్లాలోని పోలీసు స్టేషన్లలో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో బాలికలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. పోలీసులు పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేస్తున్నారు. నిందితులకు కఠిన శిక్షలు పడేలా చేస్తున్నారు. దీని కోసం ఎస్పీ గుడ్ ట్రయల్ మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. అంటే.. పోక్సో కేసుల్లో నిందితులకు వీలైనంత వరకు త్వరగా శిక్ష పడేలా ప్రత్యేకంగా ఒక ఎస్సై స్థాయి అధికారిని నియమించారు. కేసుకు సంబంధించిన సాక్ష్యాలు సేకరించడం, వీలైనంత వరకు ట్రయల్ నిర్వహించడం, న్యాయమూర్తులకు ఉన్న అనుమానాలు నివృత్తి చేయడం వంటివి చేస్తున్నారు.

ఎన్టీఆర్‌కు ఘన నివాళి

తెదేపా వ్యవస్థాపకులు, దివంగత మాజీ సీఎం ఎన్టీ రామారావు వర్ధంతిని ఆదివారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. నెల్లూరులోని తెదేపా జిల్లా కార్యాలయంలో విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లాలోని పలుచోట్ల రక్తదాన శిబిరాలు, అన్నదానం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. నెల్లూరులో జరిగిన కార్యక్రమంలో మంత్రి నారాయణ, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, నగర ఇన్‌ఛార్జి మేయర్ రూప్‌కుమార్‌యాదవ్, నెల్లూరు పార్లమెంటు తెదేపా అధ్యక్షుడు బీద రవిచంద్ర, ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లురెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కొమ్మి లక్ష్మయ్యనాయుడు, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, నేతలు డాక్టర్ జడ్.శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. –న్యూస్‌టుడే, నెల్లూరు(టౌన్)

రైల్వేస్టేషన్ పనులు వెంటనే పూర్తి చేయండి

రైల్వే అధికారులను ప్రశ్నిస్తున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

నెల్లూరు (రైల్వే), న్యూస్‌టుడే: నెల్లూరు రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులు వెంటనే పూర్తి చేయాలని అధికారులకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. పనులు నిలిచిపోవడంపై వారిని ప్రశ్నించారు. సంక్రాంతి పండగకు జిల్లాకు వచ్చిన ఆయన ఆదివారం నెల్లూరు రైల్వే స్టేషన్ నుంచి సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్‌లో చెన్నై వెళ్లారు. స్టేషన్‌కు వచ్చిన ఆయన నిలిచిపోయిన పనులను పరిశీలించారు. వీటిని నేనే మంజూరు చేయించానని, ఇప్పటికే పూర్తికావాల్సిన పనులు ఎందుకు నిలిచిపోయాయని నిలదీశారు. డీఆర్ఎంకు ఫోన్ చేసి కారణాలు తెలుసుకున్నారు. కాంట్రాక్టర్, సబ్ కాంట్రాక్టర్ మధ్య నెలకొన్న సమస్యలతో నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు. మొదలయ్యేలా చర్యలు తీసుకుని, జులై నాటికి పూర్తి చేస్తామని చెప్పారు.

పలుకుబడే పెట్టుబడి!

రూ.అర కోటి స్థలం కబ్జాకు యత్నం

న్యూస్‌టుడే, కావలి

కావలిలో రెండు దశాబ్దాల క్రితం ఇందిరమ్మ కాలనీ ఏర్పాటైంది. ఓ వరుసగా రజకులకు ఇళ్ల స్థలాలు కేటాయించారు. పక్కనే ధోబీఘాట్ నిర్మించడం ద్వారా వారి కులవృత్తికి అనుకూలంగా ఉంటుందని భావించి వంద అంకణాల స్థలం కేటాయించారు. స్థల కేటాయింపు చేశారు.. ధోబీఘాట్ నిర్మాణం జరగలేదు.

ఇందిరమ్మ కాలనీలో ధోబీఘాట్‌కు కేటాయించిన స్థలం

పదుగురిలో పలుకుబడి ఉంటేచాలు కావలిలో ఆక్రమణలకు తెరలేపొచ్చు. ప్రస్తుతం పట్టణంలో ఇదే జరుగుతోంది. తాజాగా ఇందిరమ్మ కాలనీలో ధోబీఘాట్‌కు కేటాయించిన స్థలంపై కబ్జాదారులు కన్నేశారు. వంద అంకణాలున్న స్థలంలోని ముళ్లపొదలు, పిచ్చి మొక్కల్ని, హద్దులు తెలిపే పునాదులు తొలగిస్తుండటంతో రజకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆక్రమణదారుల్లో పోటీ

ప్రస్తుత కూటమి పాలనలో కాలనీలో సీసీ రోడ్ల పనులు ప్రారంభమయ్యాయి. కరెంటోళ్ల జనబాట కార్యక్రమంతో డిస్కం జిల్లా అధికారులు స్థానికంగా పర్యటించి విద్యుత్తు సదుపాయం మెరుగుపరిచే చర్యలు తీసుకుంటున్నారు. కాలనీకి కొద్ది దూరంలోనే బైపాస్ నిర్మాణానికి రూ.183 కోట్లతో డీపీఆర్ కూడా సిద్ధమైంది. దాంతో రియల్ వ్యాపారులు, ఖాళీ స్థలాలను ఆక్రమించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ధోబీఘాట్ సమీపంలో ఒక్కో అంకణం ధర రూ.60వేల వరకు ఉందని స్థానికులు చెబుతున్నారు. తమ అవసరాలకు కేటాయించిన స్థలానికి ఆక్రమణదారుల్లో పోటీ పెరగడంతో సామాజికవర్గ ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చర్యలు తీసుకుంటాం

ఈ విషయమై ఇన్‌ఛార్జి మున్సిపల్ కమిషనర్ సాయిరాం స్పందిస్తూ ఆక్రమణలు జరగకుండా చూస్తామన్నారు. ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లి ప్రభుత్వ స్థలాలు కాపాడతామని తెలిపారు.

వాహన గడువు తీరిందా? సామర్థ్య పరీక్ష తప్పనిసరి!

- నగరానికి చెందిన సునీల్ 2010లో ద్విచక్ర వాహనం కొనుగోలు చేశారు. 2025 నాటికి 15 సంవత్సరాలు పూర్తయింది. అయినా ఉపయోగిస్తుండటంతో అధికారులు గుర్తించి జరిమానా విధించారు.

న్యూస్‌టుడే, నెల్లూరు(వేదాయపాలెం) : లారీ, కారు, ద్విచక్ర వాహనం ఇలా ఏదైనా వాహనానికి గడువు తీరినా రోడ్లపై తిప్పుతున్నారా? ఇక మీదట అలాచేస్తే.. భారీ జరిమానా తప్పదు. ఒక్కో దానికి స్లాబ్ ప్రకారం రుసుం చెల్లించాల్సిందే. 15 ఏళ్లు దాటినా వినియోగించాలంటే ఫిట్‌నెస్ (సామర్థ్యం) పరీక్షలు తప్పనిసరని పేర్కొంటున్నారు. ఆటోమెటిక్ టెస్టింగ్ కేంద్రాల్లో ఫీజులు చెల్లించి పరీక్ష చేయించుకోవాలి. అనుమతి తీసుకున్న తర్వాతే తిప్పాలి. పరీక్షలకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఫీజు పెంచింది. సర్టిఫికెటు ఫీజు, రెన్యువల్‌కు తోడుగా జీఎస్టీ ఛార్జీలు జోడించింది.

ఫీజులు ఇలా (రూ.ల్లో)

బండి రకం	15 నుంచి 20 ఏళ్లు(రూ.ల్లో)	అంతకు మించితే
మోటారు సైకిల్	1,500	3,000
ఆటో రిక్షా, క్యాబ్	4,500	9,000
ఎల్‌జీవీ/ఎల్ఎంవీ	8,500	17,000
ఎంజీవీ	11,300	22,600
హెచ్‌జీవీ, హెచ్‌పీవీ	14,000	28,000

ప్రైవేటు బస్సులపై కొరడా

కేసుల నమోదు.. రూ.4.50 లక్షల జరిమానా

నెల్లూరు(రవాణా), న్యూస్‌టుడే: ప్రైవేటు బస్సులపై రవాణా శాఖ అధికారులు కొరడా ఝుళిపించి.. కేసులు నమోదు చేశారు. సంక్రాంతి పండుగను ముగించుకొని తిరుగు ప్రయాణంలో ఇతర రాష్ట్రాలు, నగరాలకు వెళుతున్న వారి నుంచి ట్రావెల్స్ బస్సుల నిర్వాహకులు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు రవాణా శాఖ అధికారులకు సమాచారం రావడంతో శనివారం అర్ధరాత్రి ఆకస్మిక దాడులు నిర్వహించారు. జిల్లాలోని గూడూరు బోధనం, వెంకటాచలం, కావలి గౌరవరం టోల్‌ప్లాజాల వద్ద తనిఖీలు నిర్వహించి 45 ప్రైవేటు బస్సులపై కేసులు నమోదు చేశారు. రూ.4.50 లక్షలు జరిమానా వేశారు. దాడుల్లో నెల్లూరు ప్రాంతీయ రవాణా శాఖ అధికారి మహ్మద్ మదని, మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు, హోంగార్డులు తదితరులు పాల్గొన్నారు.

జలాశయానికి 3,429 క్యూసెక్కుల వరద

అనంతసాగరం, న్యూస్‌టుడే: సోమశిల జలాశయంలో ఆదివారానికి ఎగువ ప్రాంతాల నుంచి 3,429 క్యూసెక్కుల వరద నీరు వస్తున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. జలాశయంలో 77.988కి 71.651 టీఎంసీల నీరు నిల్వ ఉండగా.. 327.139 అడుగుల మేర నీటిమట్టం నమోదైంది. -17, -18 రివర్స్ స్లూయిస్ ద్వారా 50, క్రస్ట్‌గేట్ల లీకేజీల ద్వారా 50, పవర్ టన్నెల్ ద్వారా 2,600 క్యూసెక్కులు డెల్టాకు విడుదల చేస్తున్నారు. నాన్ డెల్టాలైన కండలేరు వరద కాలువకు 1,200, దక్షిణ కాలువకు 200, ఉత్తర కాలువకు 600 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.

రద్దీచోటు.. వాహనాలతో చేటు

నగరంలో ప్రైవేటు బస్సులు, ఆటోల కారణంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. వెనక వాహనాలు వస్తున్నాయా లేదాని చూడకుండా రోడ్డు మధ్యలోనే ఆపేస్తున్నాయి. జీజీహెచ్ ఎదుట రహదారి పైనే బస్సులు ఆపడంతో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. – న్యూస్‌టుడే, నెల్లూరు(జీజీహెచ్)

రాకాసి అలలు.. ఆశలు కల్లలు

సముద్రంలో మునిగి ఒకరి మృతి.. మరొకరు గల్లంతు

మున్నా (పాత చిత్రం)

కోట, న్యూస్‌టుడే: ఏడాది పండగ వేళ.. సరదాగా గడిపేందుకు సముద్ర తీరానికి వెళ్లిన స్నేహితుల్లో ఒకరు మృతి చెందగా.. మరొకరు గల్లంతయ్యారు. ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. సంక్రాంతి తరువాత మూడో రోజు గూడూరు ప్రాంతంలో ఏడాది పండగ నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో గూడూరు పరిసర ప్రాంతాల్లో వివిధ పనులు చేసుకుంటూ జీవనం సాగించే పేద కుటుంబాలకు చెందిన స్నేహితులు మున్నా, వినయ్, వశీకర్, బాలాజీ ఆదివారం కోట మండలం శ్రీనివాసనత్రం సమీపంలోని సముద్ర తీరానికి వెళ్లారు. కొంత సమయం సరదా గడిపారు. ఆ తరువాత సముద్ర స్నానం చేద్దామంటూ అలలు దాటి లోపలికి వెళ్లారు.

ఆటుపోట్లతోనే..

ఆటుపోట్లు తీవ్ర స్థాయిలో రావడంతో అలలు నలుగురిని లోపలకు లాక్కెళ్లాయి. విధి నిర్వహణలో ఉన్న మెరైన్ పోలీసులు బాలాజీ, వశీకర్‌ను రక్షించారు. మున్నా, వినయ్ గల్లంతయ్యారు. స్థానిక మత్స్యకారులు, మెరైన్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి పగడాల మున్నా(17) మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చారు. గూడూరు బొగ్గుల దిబ్బకు చెందిన బాలుడు పూల దుకాణంలో పనిచేస్తుంటాడు. అతనిది పేద కుటుంబమని స్థానికులు తెలిపారు. అతని మీదే కుటుంబం ఆధారపడి ఉందని సమాచారం. గూడూరు రూరల్ మండలం మంగళపూరికి చెందిన వినయ్ కోసం గజఈతగాళ్లు, మెరైన్, సివిల్ పోలీసులు గాలిస్తున్నారు. రాత్రి 7 గంటలు వరకు ఆచూకీ లభించలేదు. ఎస్సై పవన్‌కుమార్ మాట్లాడుతూ మృతుడి కుటుంబీకులకు సమాచారమిచ్చామని తెలిపారు. కేసు నమోదు చేసి మరణాంతర పరీక్షలు నిర్వహిస్తామన్నారు. వినయ్ ఆచూకీ కోసం గాలింపు కొనసాగిస్తున్నట్లు వివరించారు.

పేజీకో సమాచారం.. అన్నదాతకు వరం

బిట్రగుంట, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం అందిస్తున్న నూతన పట్టాదారు పాసుపుస్తకాల వల్ల అన్నదాతలకు అభద్రత పోయి ధీమా నెలకొంది. మాజీ ముఖ్యమంత్రి జగన్ చిత్రంతో ఉన్న పట్టాదారు పాసుపుస్తకం బదులు రాజముద్ర కలిగిన వాటిని రైతులకు పంపిణీ చేస్తున్నారు. పుస్తకంలో రాష్ట్ర ప్రభుత్వం బహుళ ప్రయోజనకర సమాచారం ఉండేలా చర్యలు తీసుకుంది. సాంకేతికతపై అవగాహన ఉంటే భూమి వివరాలు తెలుసుకునేందుకు రెవెన్యూ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. మొబైల్‌లో క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే పూర్తి వివరాలు అరచేతిలో కనిపిస్తాయి. మొదటి పేజీలో ప్రభుత్వ రాజముద్ర మాత్రమే ఉంది. రెండో పేజీలో రైతుకు సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో గ్రామం, మండలం, జిల్లా సర్వే, ఖాతా నంబర్లు కులం, ఆధార్ వంటి సమాచారం ముద్రించారు. ఈ పేజీలో ఉన్న క్యూఆర్ కోడ్‌పై మొబైల్‌తో స్కాన్ చేస్తే ఆన్‌లైన్‌లో ఆ సమాచారాన్ని పూర్తిగా చూడవచ్చు.

భూమి వర్గీకరణ వివరాలు..

మూడో పేజీలో తాజా ఎల్‌పీఎం నంబరు, పూర్వ సర్వే, సబ్‌డివిజన్ నంబర్లు, విస్తీర్ణం, భూమి వర్గీకరణ (మెట్ట-మాగాణి) ఎలా సంక్రమించింది వంటి వివరాలు నమోదయ్యాయి. ఇక్కడ క్యూఆర్ కోడ్‌పై స్కాన్ చేస్తే ఆ సమాచారమంతా ఆన్‌లైన్‌లో కనిపిస్తుంది. 4వ పేజీలో భూకమతం పటం, సర్వే నంబరు భూమి కొలతల చిత్రం(ఎఫ్ఎంబీ) ఉన్నాయి. హద్దుల్లో కొలతలు కూడా ఉంటాయి. ఇక్కడ స్కాన్ చేస్తే ఎఫ్ఎంబీ చిత్రపటం కనిపిస్తుంది. భూమి వద్దకు నేరుగా వెళ్లే అవకాశం ఉంది.

నేత్రదానం చేద్దాం.. చూపునిద్దాం

న్యూస్‌టుడే, నెల్లూరు(నవాబుపేట): వివిధ కారణాలతో ఎంతో మంది కంటి చూపును కోల్పోతున్నారు. అలాంటి వారికి తిరిగి చూపు ఇవ్వాలంటే నేత్రదానం చేసే వారు అవసరం. ఇందుకు ప్రస్తుతం జిల్లాలో జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో కళ్లను సేకరిస్తున్నారు. వీటిని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఎల్‌వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి పంపుతున్నారు. నేత్రదానంపై అవగాహన కల్పిస్తూ.. దాతల సంఖ్య పెంచేందుకు జిల్లా అంధత్వ నివారణ సంస్థతో పాటు రెడ్‌క్రాస్, చిరంజీవి ఐ బ్యాంక్ తదితర 45 వరకు స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయి.

ఇందుకూరుపేట ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి పుల్ల గుచ్చుకుని కంటి చూపు కోల్పోయారు. జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో శస్త్రచికిత్స చేసి కార్నియా ఏర్పాటుతో కంటిచూపు తిరిగి వచ్చింది.

పెరుగుతున్న దాతల సంఖ్య

కళ్లు దానం చేయాలంటే అవగాహన లేమి, భయాలు, కుటుంబ సభ్యుల నిరాకరణ, అపోహలు ఉన్నాయి. ప్రస్తుత కాలంలో చైతన్యం పెరుగుతుండడంతో నేత్రదాతల సంఖ్య పెరుగుతోంది. వందల సంఖ్యలో కనుపాపలు, కార్నియాల అవసరముంటే.. కొద్ది సంఖ్యలోనే నేత్రదానాల సంఖ్య నమోదవుతోంది. ఇది మరింత పెరగాల్సిన అవసరం ఉందని అంధత్వ నివారణ సంస్థ అధికారులు చెబుతున్నారు. ఏ వయసు వారైనా, కంటి అద్దాలు ధరించినా, మధుమేహ రోగులు, అధిక రక్తపోటు ఉన్న వారు నేత్రదానం చేయవచ్చు.

సంవత్సరం	నేత్రదానం చేసిన వారు
2023–24	224
2024–25	190
2025–26 (ఇప్పటివరకు)	200

నలుగురికి అవకాశం..

ఒకరి నేత్ర దానం వల్ల నలుగురికి చూపు వస్తుంది. నేత్రదానం కేవలం 15-20 నిమిషాల్లో పూర్తయ్యేప్రక్రియ. దానానికి కుటుంబ సభ్యులు ఎవరైనాహామీ పత్రాలు ముందుగా ఇవ్వొచ్చు. దానం చేయాలనుకుంటే వైద్యులు వచ్చేలోగా చనిపోయిన వ్యక్తి రెండు కంటి రెప్పలు మూసి ఉంచి వాటిపై నీటిలో ముంచిన పరిశుభ్రమైన దూది, గుడ్డ ఉంచాలి. తలకింద దిండు పెట్టాలి. హెచ్ఐవీ/ఎయిడ్స్, పచ్చకామెర్లు, కుక్కకాటు, బ్లడ్ క్యాన్సర్‌తో చనిపోయిన వారి నేత్రాలను సేకరించమని జిల్లా అంధత్వ నివారణ సంస్థ అధికారి డాక్టర్ నరసింహులు పేర్కొన్నారు. నేత్రదానం చేయడానికి 8074732889, 8074732889, 9959589321 నంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు.

జనరల్ నోటీసు

నా క్లయింట్ అయిన **శ్రీ పానెం శ్రీనివాసులురెడ్డి,** తండ్రి **రమణారెడ్డి,** నివాసం జక్కేపల్లి గూడూరు, బోగోలు మండలం, SPSR నెల్లూరు జిల్లా అనువారు ఇచ్చిన అనుమతి మేరకు ఇందుమూలముగా యావన్మందికి తెలియజేయడమేమనగా:- నా క్లయింటు ఈ క్రింది షెడ్యూలు దాఖలా ఆస్తిని **శ్రీ కలిపిరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి** తండ్రి **వెంకటేశ్వర్లు,** బృందావనం కాలనీ, బోగోలు మండలం, SPSR నెల్లూరు జిల్లా అనువారి వద్ద నుండి కొనుగోలు చేయుటకు నిర్ణయించుకొనినారు. సదరు **రవీంద్రనాథ్ రెడ్డి** గారు క్రింది షెడ్యూలు దాఖలా ఆస్తిని **1. ఆత్మకూరు తార సరస్వతి, 2. ఆత్మకూరు నరసారావు రవిప్రసాద్ రావు** అనువారి వద్ద నుండి రిజిష్టర్డు **విక్రయపత్రం తేది 06.03.2023 డాక్యుమెంటు నెం. 3114/2023** ద్వారా కొనుగోలు చేసినారని, సదరు వారలకు ఈ క్రింది షెడ్యూలు దాఖలా ఆస్తి 1వ వారికి భర్తగారు, 2వ వారికి తండ్రి గారైన **ఆత్మకూరు రవికుమార్** తదనంతరం హిందూ వారసత్వపు చట్టరీత్యా సంక్రమించినదని, సదరు **రవికుమార్** గారికి వారి తండ్రిగారైన **ఆత్మకూరు సూర్యనాగేంద్ర నరసారావు** గారు వ్రాసిన రిజిష్టర్డు వీలునామా తేది **19.01.1999న డాక్యుమెంటు నెం. 13/BK3/1999** ద్వారా సంక్రమించినదని, సదరు **సూర్యనాగేంద్ర నరసారావు** వ్రాసిన వీలునామాలోని షరతుల ప్రకారం క్రింది షెడ్యూలు దాఖలా ఆస్తి మరియు మరికొన్ని ఆస్తులు సదరు **సూర్యనాగేంద్ర నరసారావు** తదనంతరం **రవికుమార్** గారికి పరిమిత హక్కులతోను వారి సంతతి వారికి సంపూర్ణ హక్కులతోనూ సంక్రమించినదని, సదరు **సూర్యనాగేంద్ర నరసారావు** గారికి క్రింది షెడ్యూలు దాఖలా ఆస్తి, **తేది 28.09.1978 డాక్యుమెంటు నెం. 2639/1978 of SRO** నెల్లూరు ద్వారా **1.పాతర సరస్వతమ్మ, 2. పాతర చిన్నమ్మ** అను వారలు వ్రాయించి ఇచ్చిన రిజిష్టర్డు సెటిల్‌మెంటు పత్రం ద్వారా సంక్రమించినదని చెప్పుచున్నారు. సదరు సెటిల్‌మెంటు పత్రంలోని 34 అంకణముల ఆస్తిలోని దక్షిణ పార్శ్వం సగభాగం 17 అంకణముల స్థలం అయిన ఈ క్రింది షెడ్యూలు దాఖలా ఆస్తి సదరు **రవికుమార్** గారికి, వారి సంతతి వారికి మరియు ఉత్తర పార్శ్వం 17 అంకణముల స్థలం సదరు **సూర్యనాగేంద్ర నరసారావు** గారి నాల్గవ కుమార్తె అయిన **సరస్వతిబాయి**కి మరియు ఆమె సంతతికి సంపూర్ణ హక్కులతో సంక్రమించినదనియు చెప్పుచున్నారు. మరియు క్రింది షెడ్యూలు దాఖలా ఆస్తిపై ఎటువంటి పరాధీనములు, ఆడుమానములు, జప్తులు, అగ్రిమెంట్లు, లీజులు, క్లయిమ్‌లు, కోర్టు వ్యవహారములు లేవని చెప్పుచున్నారు. కావున ఈ క్రింది షెడ్యూలు దాఖలా ఆస్తిపై ఎవ్వరికేని ఎటువంటి ఆక్షేపణలు ఉన్న ఈ పత్రికా ప్రకటన వెలువడిన తేది నుండి 7 రోజుల లోపల ఈ క్రింది అడ్రస్సుకు లిఖితపూర్వకముగా సరియగు ఆధారములతో తెలుపుకోవలసినది. తదుపరి వచ్చు ఆక్షేపణలు నా క్లయింట్‌ను బద్ధగించవు.

ఆస్తి షెడ్యూలు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు రి.డి. యిలాకా నెల్లూరు స.రి.లో చేరిన నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో చేరిన, నెల్లూరు బిట్-1, ఇందుతోటి జతపరచిన టౌన్ సర్వేయరు ఇచ్చిన సర్వే రిపోర్టు ప్రకారం **సి.ఏ.యస్.నెం. 545రు, నెల్లూరు, దర్గామిట్ట, బ్రహ్మానందపురం అనుప్రదేశం,** మున్సిపల్ పన్ను రశీదు ప్రకారం **డోరు నెం. 24-1-1655రు, అసెస్‌మెంటు నెం. 1031034746రు, హెచ్.యస్.సి.నెం. 3311206096999రు** గల పగులగొట్టబడిన ఇంటికి సంబంధించి 34 **అంకణములలో దక్షిణం వైపున 17 అంకణములు లేక 136 చ.గ.లు ఖాళీ స్థలమునకు హద్దులు: తూర్పు :** జి.యస్.టి. రోడ్డు, **దక్షిణం :** మంజుల గారి ఇల్లు, **పడమర :** ప్రభాకర్ గారి ఇల్లు, **ఉత్తరం :** మాకం రవికుమార్ గారి స్థలము. **ఈ హద్దులలోని 17 అంకణములు లేక 136 చ.గ.లు ఖాళీ స్థలమున్నూ.** యిందుకు సంబంధించిన మామూలు రాకపోకలు యావత్తు ఈజ్‌మెంట్ హక్కులతోటి.

పెనుబాక గంగాధరరెడ్డి, B.Com., B.L.,
అడ్వకేటు, రమేష్‌రెడ్డినగర్, నెల్లూరు-3. సెల్ : 98493 49333

(c) eenadu

పట్టు తప్పితే ప్రమాదమే..!

జిల్లా వ్యాప్తంగా బస్సుల్లో ప్రయాణికులు పరిమితికి మించి వెళుతున్నారు. సంక్రాంతి పండగ సెలవుల నేపథ్యంలో స్వగ్రామాలకు వచ్చిన వారు తిరుగు ప్రయాణంలో బస్సులు అందుబాటులో లేక డోర్ వద్ద ఫుట్‌పాత్‌లపై ప్రమాదకరంగా వేలాడుతూ వెళుతున్నారు. పొదలకూరులో ఆదివారం నెల్లూరు-పెంచలనకోన వెళ్లే పల్లె వెలుగు బస్సు కిక్కిరిసింది. గుంతల్లో ఎక్కడ అదుపు తప్పుతుందోనని స్థానికులు చూసి ఆందోళన చెందుతున్నారు - న్యూస్‌టుడే, పొదలకూరు రూరల్

శిథిలం.. కూలేందుకు సిద్ధం!

కోవూరు బజారు కూడలి సమీపంలో వడ్డిపాళెం వీధిలో వాటర్ ట్యాంకు పిల్లర్లకు పగుళ్లు ఏర్పడడంతో అందులోని కమ్మీలు తుప్పుపడుతున్నాయి. ఎప్పుడు కూలుతుందోనని స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. పంచాయతీ, మండల అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఉన్నతాధికారులు స్పందించిమరమ్మతులు చేపట్టాలని విన్నవిస్తున్నారు. - న్యూస్‌టుడే, కోవూరు

అపూర్వ కలయిక.. ఆత్మీయ పలకరింపు

పొదలకూరులో 2007-08 విద్యా సంవత్సరంతో పదో తరగతి పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థులు 17 ఏళ్ల తరువాత ఆదివారం వారు చదువుకున్న పాఠశాలలో సమావేశమయ్యారు. కుటుంబ సభ్యులతో వచ్చిన వారు ఒకరిని ఒకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. చిన్ననాటి జ్ఞాపకాలు నెమరేసుకున్నారు. వారికి చదువు చెప్పిన గురువులను సన్మానించారు. పూర్వవిద్యార్థులు వెంకటేశ్వర్లు, శశిధర్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. - న్యూస్‌టుడే, పొదలకూరు

గుమ్మడికాయ @ 400

సాధారణంగా కిలో రూ.30 నుంచి రూ.40 మధ్య లభించే గుమ్మడి కాయలు ఆదివారం మౌని అమావాస్య సందర్భంగా డిమాండ్ నెలకొంది. 20 కేజీలు రూ.400 వరకు పలికింది. అమావాస్య రోజున వీటిని పూజల్లో, దిష్టి తీసేందుకు, కొత్త గృహాల నిర్మాణాల ఎదుట వేలాడదీసేందుకు వినియోగిస్తారు. సరఫరా తక్కువగా ఉండడంతో ధరలు అమాంతం పెరిగాయని విక్రయదారులు చెబుతున్నారు.

-న్యూస్‌టుడే, పొదలకూరు

ఈఎస్‌ఎల్ ప్రాంతీయ సమరానికి సై

నేటి నుంచి సెంట్రల్ ఆంధ్రా స్థాయి ఈనాడు క్రికెట్ పోటీలు

గుంటూరు క్రీడలు, తాడికొండ, న్యూస్‌టుడే: 'ఈనాడు స్పోర్ట్స్ లీగ్' (ఈఎస్‌ఎల్) టోర్నమెంట్‌లో ప్రాంతీయ సమరానికి రంగం సిద్ధమైంది. క్రికెట్‌లో ప్రతిభావంతుల్ని వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న 'ఈఎస్‌ఎల్' పండగ రెండో దశకు చేరుకుంది. 'ఈనాడు క్రికెట్ సంబరం' సెంట్రల్ ఆంధ్రా స్థాయి పోటీలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. గత నెలలో జిల్లా స్థాయిలో పోటీలు జరిగాయి. ఆ టోర్నమెంట్‌లో ప్రథమ స్థానం సాధించిన జూనియర్స్, సీనియర్స్ జట్లు ఇప్పుడు ప్రాంతీయ స్థాయిలో నిర్వహించే పోటీల్లో తలపడనున్నాయి. దీనికోసం గుంటూరు సమీపం మోతడకలోని చలపతి హిల్ వ్యూ స్టేడియాన్ని ముస్తాబు చేశారు. ప్రాంతీయ స్థాయిలో పోటీలు నాకౌట్ పద్ధతిలో నిర్వహిస్తారు. గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో విజేతలుగా నిలిచిన జట్లు ఈ స్థాయిలో పోటీల్లో తలపడనున్నాయి. నిర్ణీత 20 ఓవర్లలో పోటీలు జరగనున్నాయి.

వేదిక: చలపతి హిల్ వ్యూ స్టేడియం, మోతడక

సీనియర్స్: మొదటి మ్యాచ్ (ఉదయం) గుంటూరు x పశ్చిమ గోదావరి

జూనియర్స్: రెండో మ్యాచ్ (మధ్యాహ్నం) గుంటూరు x కృష్ణా

EENADU SPORTS LEAGUE 2025

Title Sponsor: ధనిక్ భారత్ విద్యా సంస్థలు IIT-JEE | NEET

Protein Partner: నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (Non-Govt. Public Charitable Trust)

Regional Sponsor: City Chalapathi Institute of Technology AUTONOMOUS MOTHADAKA CAMPUS

Gift Partner: KL (DEEMED TO BE UNIVERSITY)

Beverage Partner: CMR SHOPPING MALL The joy of life

Digital Partner: ఈనాడు.నెట్

TV Partner: ETV BHARAT, ETV ఆంధ్రప్రదేశ్

Organised by ఈనాడు

న్యూస్‌టుడే, వెంకటాచలం

కసుమూరు దర్గాలో దందా.. ఆపేదుండా..?

కానుకల పేరుతో భక్తుల వద్ద బలవంతంగా వసూళ్లు

హుండీ కాంట్రాక్టర్, ముజావర్ల నిర్వాకం

రాష్ట్రంలోనే పేరొందిన కసుమూరు దర్గాకు రావాలంటే భక్తులు హడలిపోతున్నారు.. కానుకల పేరుతో హుండీ నిర్వాహకులు, ముజావర్లు భక్తుల వద్ద బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు. మొక్కులు తీర్చుకోవాలన్నా.. చదివింపులు చేయాలన్నా.. దర్గాలోని సమాధిపై దుప్పటి కప్పాలన్నా.. చివరికి సమాధిని నేరుగా తాకాలన్నా నగదు ఇవ్వాలంటే అక్కడ దోపిడీ ఎంత దారుణంగా ఉందో తెలుస్తోంది.. దూర ప్రాంతాల నుంచి వస్తున్న వారికి ఇబ్బందులు లేకుండా చూడాల్సిన ఈవో సైతం పట్టించుకోవడం లేదని పలువురు వాపోతున్నారు.

దర్గాకు రావాలంటే హడల్..

వెంకటాచలం మండలం కసుమూరు దర్గాలో హుండీ నిర్వహణను దక్కించుకున్న గుత్తేదారులు భక్తుల వద్ద నుంచి బలవంతంగా వసూళ్లకు పాల్పడుతున్నారు. నిబంధనల ప్రకారం స్వచ్ఛందంగా వేసిన కానుకలను మాత్రమే స్వీకరించాలి. ఇక్కడ ఒక హుండీ వద్ద ముగ్గురు వరకు ఉండి.. దర్శనం కోసం వచ్చిన వారిని పీడిస్తున్నారు.

చదివింపులకు ఇవ్వాల్సిందే

మొక్కులు చెల్లించుకునే భక్తులు దర్గాలోకి వచ్చిన తరువాత ముజావర్లు చదివింపులు చేయాల్సి ఉంది. అడిగినంత చెల్లించకుంటే చదివింపులు చేయడం లేదని వాపోతున్నారు. మరొక వైపు

తరచూ వివాదాలు..

భక్తుల మొక్కులు చెల్లింపులు చేసేందుకు, సమాధిపై దుప్పటి కప్పేందుకు, పూలు వేసేందుకు ఒక్కొక్క దానికి ఒక్కో ధర నిర్ణయించి బలవంతంగా వసూలు చేస్తున్నారు. ఇవ్వని వారిపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ఆదివారం ఒక వ్యక్తి సమాధిపై దుప్పటి కప్పుతుండగా హుండీ నిర్వాహకులు అడ్డుకున్నారు. రూ.100 ఇవ్వాలని హుకుం జారీచేశారు. సదరు వ్యక్తి తాను స్థానికుడినని, ఎందుకివ్వాలని ప్రశ్నించి నిలదీయడంతో మిన్నకుండిపోయారు. చదివింపులకు భారీగా నగదు అడగడంతో మరో ముగ్గురు భక్తులు వాగ్వాదానికి దిగారు.

హుండీలో నగదు వేయాలని భక్తులను అడుగుతున్న దర్గా సిబ్బంది

ప్రత్యేక స్కానర్ ఏర్పాటుచేసి..

ఇక్కడ హుండీలకు ప్రత్యేకంగా స్కానర్లను ఏర్పాటు చేసి యూపీఐ ద్వారా నగదు స్వీకరిస్తున్నారు. లేవని చెప్పిన వారి వద్ద ఫోన్‌పే, స్కానర్ల ద్వారా నగదు వేయాల్సిందేనని చెబుతున్నారు. ఇదంతా చూసి భక్తులు విస్తుపోతున్నారు.

దర్గాను ముందు వైపు నేరుగా తాకాలంటే నగదు సమర్పించాల్సి వస్తోంది.

నాలుగు నెలలుగా మితిమీరి..

దర్గా హుండీ ఏడాది పాటు నిర్వహణకు గుత్తేదారు రూ2.17 కోట్లకు దక్కించుకున్నారు. వారు కొందరిని ఏర్పాటు చేసుకొని బలవంతంగా లాక్కుంటున్నారని మండిపడుతున్నారు. వీరి చేష్టల కారణంగా దర్గాకు వచ్చే భక్తుల సంఖ్య తగ్గిపోతోంది. నాలుగైదు నెలలుగా దర్గాలో అక్రమ వసూళ్ల దందా సాగుతోంది.

స్వచ్ఛందంగా ఇచ్చినవే స్వీకరించాలి

– షరీఫ్, దర్గా ఈవో

భక్తులు స్వచ్ఛందంగా ఇచ్చే కానుకలే స్వీకరించాలి. భక్తుల వద్ద బలవంతంగా నగదు వసూలు చేయకూడదు. ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం.

నేడు డయల్ యువర్ ఎస్ఈ

నెల్లూరు (విద్యుత్తు), న్యూస్‌టుడే : సమస్యలు పరిష్కరించేందుకు సోమవారం డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు విద్యుత్తు శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ కె.రాఘవేంద్రం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 8.30 నుంచి 9.30 గంటల మధ్య 0861 2320427 నంబరుకు ఫోన్ చేసి సమస్యలు చెబితే పరిష్కరిస్తామని వివరించారు.

సమాచార స్రవంతి

బంగారం ధరలు

గ్రాముధర:	రూ.13,575
(3 శాతం జీఎస్టీ కలిసిన ధర)	
సవర ధర:	రూ.1,08,600
వెండి గ్రాము :	రూ.294.40

నెల్లూరు పౌల్ట్రీ అసోసియేషన్ ధరలు

బ్రాయిలర్	181
లేయర్	100
బ్రాయిలర్స్	314
బ్రాయిలర్స్‌స్కిన్‌లెస్	344
లేయర్ మాంసం	170

రావిఆకుపై యోగి వేమన

పొదలకూరు రూరల్ న్యూస్‌టుడే: ప్రముఖ తెలుగు కవి 'విశ్వదాభిరామ వినురవేమ' మకుటంతో పద్యాలతో ప్రజలను చైతన్యపరిచిన వేమన జయంతి సందర్భంగా మహమ్మదాపురానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు పచ్చా పెంచలయ్య ఆదివారం రావి ఆకుపై వేమన చిత్రాన్ని గీసి అబ్బురపరిచారు. దీనిని చూసిన పలువురు ఆయనకు అభినందనలు తెలియజేశారు.

కనులపండువగా కాశినాయన జయంత్యుత్సవాలు

సీతారామపురం, న్యూస్‌టుడే: మండలంలోని నెమళ్లదిన్నె పంచాయతీ బెడుసుపల్లిలో అవధూత కాశినాయన జయంత్యుత్సవాలు ఆదివారం వైభవంగా నిర్వహించారు. ముందుగా గ్రామంలోని కాశినాయన బావి వద్దనుంచి మేళతాళాల నడుమ జలాన్ని తీసుకువచ్చి మూలవిరాట్టుకు అభిషేకం నిర్వహించారు. అనంతరం మూలవిరాట్టును, కాంస్యవిగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. జిల్లావాసులతోపాటు కడప, ప్రకాశం, కర్నూలు, గుంటూరు నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు అన్నదానం వితరణ చేశారు. రాత్రికి శివపార్వతుల కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పూజలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన హిందూ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ తులసిరెడ్డి, ఆర్టీసీ నెల్లూరు జోనల్ ఛైర్మన్ సురేష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి, పలువురు నాయకులు పాల్గొన్నారు.

ప్రత్యేకాలంకరణలో కాశినాయన మూలవిరాట్టు

ఆకట్టుకున్న కోలాట ప్రదర్శన

యువతకు ఉద్యోగావకాశాలు కల్పించండి

కోట, న్యూస్‌టుడే: ప్రకృతి వనరులైన ఇసుక, సిలికా, గ్రావెల్, మట్టిపై ప్రతి పౌరుడికి హక్కు ఉందని, అవసరం మేరకు తీసుకోవచ్చని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ తెలిపారు. కోటలో ఆదివారం ఆయన కాంగ్రెస్ నాయకులు, బహుజన ఐక్యవేదిక నాయకులు సంయుక్తంగా ఆందోళన చేపట్టారు. ఆయన మాట్లాడుతూ ప్రకృతి వనరులను గతంలో వైకాపా ప్రభుత్వంలోనూ ఒక్కరే అమ్ముకున్నారని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఒక్కరే చక్రం తిప్పుతున్నారన్నారు. ఫిబ్రవరి 18వ తేదీ వరకు వేచిచూస్తామని, అప్పటికీ మార్పు రాకుంటే ప్రజలకు మద్దతుగా ముందుండి ఉద్యమిస్తామన్నారు. గూడూరు నియోజకవర్గాన్ని రెండు ముక్కలు చేయడం దారుణమన్నారు. దీనిపై సీఎం చంద్రబాబు ఆలోచించి న్యాయం చేయాల్సిన అవసరముందన్నారు. 17 ఏళ్ల నిరంతర పోరాటంతో దుగరాజపట్నం పోర్టుకు బీజం పడిందన్నారు. ప్రభుత్వ ఓడరేవుగా నిర్మించి కోట, వాకాడు, చిట్టమూరు మండలాల నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించాలన్నారు. కాంగ్రెస్ నాయకులు, బహుజన ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, తదితరులు పాల్గొన్నారు.

కోటలో ఆందోళన చేస్తున్న చింతామోహన్, నాయకులు

అపహాస్యమే విజయానికి నాంది..!

అథ్లెటిక్స్ పోటీల్లో బంగారు పతకం సాధించిన చరణ్

ఆసక్తి ఉండాలే కానీ... ఏ రంగంలోనైనా రాణిస్తామని కొందరు సత్తాచాటుతున్నారు. దివ్యాంగుడైన యువకుడు అథ్లెటిక్స్‌లో రాణిస్తూ మట్టిలో మాణిక్యంగా నిలిచారు. నాడు కొందరు అపహాస్యం చేసినా.. కష్టపడి సాధన చేసి వివిధ క్రీడాపోటీల్లో పతకాలు సాధిస్తున్నారు.

న్యూస్‌టుడే, పొదలకూరు

పొదలకూరు మండలంలో కుగ్రామమైన భోగసముద్రానికి చెందిన వేటా చరణ్ తల్లిదండ్రులు వ్యవసాయ పనులకెళుతూ కష్టపడి కుమారుడిని చదివిస్తున్నారు. ఏడో తరగతిలో ఉండగా నిమ్మతోటలో వేలాడుతున్న విద్యుత్తు తీగను పక్కకు తీసే క్రమంలో విద్యుదాఘాతానికి గురై కుడి చేయి కోల్పోయారు. స్నేహితులు ఆటలెందుకని అపహాస్యం చేశారు. చదువు మానేయాలని కుటుంబ సభ్యులు చెప్పినా పట్టుదలతో ముందుకెళుతున్నారు. తాటిపర్తి సమీపంలోని ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. క్రీడలంటే ఇష్టంతో పాల్గొని రాణిస్తున్నారు. పొదలకూరులో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ పాఠశాలల సంఘం(అపుస్మా) క్రీడా పోటీలు నిర్వహించగా పాల్గొన్నారు. అతనిలో ఆసక్తి గమనించిన పీడీ వెంకటేశ్వర్లు అథ్లెటిక్స్‌లో అవకాశమిచ్చారు. లాంగ్‌జంప్ 100, పరుగు పందెం 500 మీటర్లలో ప్రథమ స్థానాలను దక్కించుకున్నారు. అంతటితో ఆగకుండా జిల్లాస్థాయిలో నిర్వహించిన లాంగ్ జంప్‌లో ప్రథమ స్థానం కైవసం చేసుకొని బంగారు పతకం దక్కించుకున్నారు. భవిష్యత్తులో చదువుతో పాటు క్రీడల్లో ప్రథమ స్థానంలో నిలవాలన్నదే తన ఆశయమని ఆత్మవిశ్వాసంతో చరణ్ చెబుతున్నారు.

మొబైల్ చోరీ.. రూ.2.65 లక్షలకు షాపింగ్

నెల్లూరు (వేదాయపాలెం), న్యూస్‌టుడే: మొబైల్ దొంగతనం చేయడమే కాకుండా పేటీఎం ద్వారా రూ.2.65 లక్షలు స్వాహా చేసిన ఘటనపై వేదాయపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయ్యప్ప గుడి సెంటరు వద్ద బి.సాంబ శివరావు తన కుటుంబంతో కలిసి దోశ, ఇడ్లీ పిండి వ్యాపారం చేస్తుంటారు. దుకాణంలో తన మొబైల్‌కు ఛార్జింగ్ పెట్టగా ఈ నెల 5న గుర్తు తెలియని వ్యక్తి అపహరించాడు. బాధితుడు వెంటనే ఫోనులో ఉన్న సిమ్ కార్డులను బ్లాక్ చేయించారు. చోరీకి పాల్పడిన నిందితుడు దొంగతనం చేసిన వెంటనే పేటీఎం ద్వారా షాపింగ్ చేయడం ప్రారంభించాడు. నెల్లూరులోని ఓ నగల దుకాణంలో బంగారు ఆభరణాలు తీసుకున్నాడు. గుంటూరు, ఇతర ప్రాంతాల్లో రూ.2.65 లక్షల మేరకు వివిధ వస్తువులు కొనుగోలు చేశారు. గుర్తించిన బాధితుడు వేదాయపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాంకేతికత ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానము

జొన్నవాడ క్షేత్రము, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా. ఫోన్: 94910 00734

ఇ-ఆక్షన్ / ఇ-ప్రొక్యూర్‌మెంట్ - సీల్డ్ టెండరు - బహిరంగ వేలం ప్రకటన

MKJNWD - PUAD0ADVT/1/2026 Dt: 18-01-2026

2026-27 ఆర్థిక సంవత్సరమునకు ఈ క్రింద కనపరచిన హక్కులు లీజుకు ఇచ్చుటకు, వివిధ ఐటమ్‌లు సరఫరా చేయుటకు దేవస్థాన కార్యాలయము నందు తేది: 28-01-2026 ఉ॥ 11.00లకు బహిరంగ వేలంపాట / ఇ-ఆక్షన్ తేది: 29-01-2026 ఉ॥ 11.00లకు ఇ-టెండరు & సీల్డ్ టెండర్ల ద్వారా దేవదాయ శాఖ అధికారుల సమక్షమున, దేవస్థాన కార్యనిర్వహణాధికారిచే నిర్వహించబడును.

నెం.	వివరములు	ధరావత్తు
1.	తలనీలాలు సేకరించుకొను హక్కు	రూ. 5,00,000/-
2.	కొబ్బరిచిప్పలు సేకరించుకొను హక్కు	రూ. 5,00,000/-
3.	వస్త్రములు సేకరించుకొను హక్కు	రూ. 5,00,000/-
4.	టూరిజం భవనములు నందు విద్యుత్ దీపాలంకరణ, హైరర్స్ సరఫరా చేయు హక్కు	రూ. 50,000/-
5.	టూరిజం భవనములు నందు పూల డెకరేషన్ చేయు హక్కు	రూ. 50,000/-
6.	పాదరక్షలు భద్రపరుచు హక్కు	రూ. 50,000/-
7.	చాపలు, పీటలు, జంకాణా అద్దెకు ఇచ్చుకొను హక్కు	రూ. 20,000/-
8.	ప్రసాదము ఫల సరుకులు సరఫరా	రూ. 1,00,000/-
9.	అన్నప్రసాదము ఫల సరుకులు సరఫరా	రూ. 1,00,000/-
10.	పడితరము ఫల సరుకులు సరఫరా	రూ. 1,00,000/-
11.	పొరుగుసేవ ద్వారా సిబ్బంది సరఫరా	రూ. 50,000/-
12.	నిత్య పుష్పం సరఫరా	రూ. 25,000/-
13.	పూజా, అభిషేక సామగ్రి, పాలు, పెరుగు సరఫరా	రూ. 10,000/-
14.	ప్రింటింగ్ పనులు	రూ. 10,000/-
15.	కూరగాయలు సరఫరా	రూ. 10,000/-
16.	అరటి ఆకులు, చెట్లు, పిలకలు సరఫరా	రూ. 5,000/-
17.	కరెంటు సామానులు సరఫరా	రూ. 5,000/-
18.	ప్లంబింగ్ సామానులు సరఫరా	రూ. 5,000/-
19.	పారిశుద్ధ్య సామగ్రి సరఫరా	రూ. 5,000/-
20.	వంట చెరకు సరఫరా	రూ. 5,000/-
21.	శేష వస్త్రములు సరఫరా	రూ. 5,000/-
22.	స్టేషనరీ సరఫరా	రూ. 5,000/-

షరతులు :- నెం. 1,2,3నకు ఇ-ఆక్షన్ / సీల్డ్ టెండరు / బహిరంగ వేలంపాటలలో ఎక్కువ మొత్తములను నెం. 4,5,6,7నకు సీల్డ్ టెండరు / బహిరంగ వేలంపాటలలో ఎక్కువ మొత్తములను, నెం. 8,9,10,11నకు ఇ-టెండరు ద్వారా తక్కువ మొత్తములను, నెం. 12 నుండి 22 వరకు సీల్డ్ టెండరులో తక్కువ మొత్తములను కోట్ చేయుదురో వారికి సదరు హక్కు ఖరారు చేయబడును. ఆన్‌లైన్ ద్వారా టెండరు వేయువారు https://konugolu.ap.gov.in లేదా https://tender.apeprocurement.gov.in నందు సంప్రదించవచ్చును. సీల్డ్ టెండరు షెడ్యూలు 1-7 వరకు తేది: 28-01-2026 ఉ॥ 10 లోపు, 12-22 వరకు తేది: 29-01-2026 ఉ॥ 10 లోపు రూ. 1000/- చెల్లించి పొందగలరు. షెడ్యూలు దాఖలు ఇతర వివరములు కార్యాలయ పనివేళల్లో అడిగి తెలుసుకొనగలరు.

తిరుమూరు అశోక్‌రెడ్డి, ఛైర్మన్ మరియు ధర్మకర్తల మండలి సభ్యులు

అర్వభూమి వెంకట శ్రీనివాసులురెడ్డి సహాయ కమీషనరు & కార్యనిర్వహణాధికారి

భాజపా బలోపేతమే లక్ష్యం

విడవలూరు, న్యూస్‌టుడే: భాజపా బలోపేతమే లక్ష్యంగా పనిచేద్దామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, కార్యదర్శులు వంశీధర్‌రెడ్డి, దాసరి ప్రసాద్ అన్నారు. నెల్లూరులోని భాజపా కార్యాలయంలో విడవలూరు మండలం రామతీర్థంనకు చెందిన పలువురు యువకులు ఆదివారం భాజపాలో చేరారు. ఈ సందర్భంగా నాయకులు వారికి కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందన్నారు. ఫణిరాజు, అత్తిరాల గిరీష్, పెళ్లూరు పవన్‌కుమార్, అత్తిరాల అవినాష్ తదితరులు పాల్గొన్నారు.



భాజపాలో చేరిన వారితో జిల్లా అధ్యక్షుడు వంశీధర్‌రెడ్డి, దాసరి ప్రసాద్

సంక్షేమ పథకాల ఆద్యుడు ఎన్టీఆర్: మంత్రి ఆనం

మర్రిపాడు, న్యూస్‌టుడే: సంక్షేమ పథకాల ఆద్యుడు ఎన్టీఆర్ అని, ఆ మహనీయుని ఆశయ సాధనే మా లక్ష్యమని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. ఆదివారం పొంగూరులో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేసిన రెండు ఎన్టీఆర్ విగ్రహాలను ఆవిష్కరించారు. పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ రాజకీయలను అధికారం కోసం కాకుండా ప్రజా సేవ కోసం.. అనే భావనను దేశానికి పరిచయం చేసిన మహానేత అన్నారు. సీఎం చంద్రబాబునాయుడు ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళుతున్నారన్నారు. తెలుగు గంగ ప్రారంభించి సాగు నీటి ప్రాజెక్టులకు ఆజ్యం పోసిన అపర భగీరథుడని ఆయన స్ఫూర్తితో సోమశిల హైలెవల్ కెనాల్ పనులు పూర్తి చేసి మర్రిపాడు మండలాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. అనంతరం గ్రామంలో పశువుల వసతిగృహ నిర్మాణానికి భూమి పూజ, రూ.25 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. ఆయన వెంట ఏఎంసీ ఛైర్మన్ జనార్దన్‌నాయుడు, తెదేపా నాయకులు గిరినాయుడు, గంగాధర్, శివ, రామచంద్రయ్య, రమణయ్య తదితరులు ఉన్నారు.

కార్యక్రమంలో మాట్లాడుతున్న మంత్రి ఆనం రామనారాయణరెడ్డి

అయిదేళ్లుగా ప్రతిపాదనలకే పరిమితం..!

కోటలో ఏర్పాటు చేయని ఆక్వా ప్రయోగశాల

● కోటకు చెందిన సురేష్ అనే రైతు పది ఎకరాల్లో రొయ్యల సాగు చేపట్టారు. నీటి నమూనా, సీడ్ నాణ్యత ప్రైవేట్ ల్యాబ్‌లో పరీక్షలు చేయించాలంటే వేలాది రూపాయలు వెచ్చించాల్సి వస్తోందని, ప్రభుత్వం నిర్మిస్తే తగ్గుతుందన్నారు.

● సిద్ధవరానికి చెందిన ప్రసాద్ అయిదెకరాలు కౌలుకు తీసుకొని సాగుచేస్తున్నారు. ముందుగా వివిధ పరీక్షలకయ్యే ఖర్చులు గతంలో కంటే బాగా పెరిగాయని వాపోతున్నారు.

న్యూస్‌టుడే, కోట

రాష్ట్రంలోనే ఆక్వా సాగులో జిల్లా ముందంజలో ఉంది.. ఎక్కువగా తీర ప్రాంత సమీపంలో సాగు చేస్తున్నారు. అయితే గత వైకాపా పాలనలో ఆక్వా ప్రయోగశాల కోటలో ఏర్పాటు చేస్తామని ప్రకటించి హడావుడి చేశారు. తరువాత పట్టించుకోకపోవడంతో సాగుదారులు సీడ్ నాణ్యత, ఇతర అవసరాలకు జిల్లా కేంద్రానికి వెళ్లాల్సి వస్తోంది. సాగు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సమీపంలో ఏర్పాటు చేస్తే దూరాభారం తగ్గి ఎక్కువ మందికి ప్రయోజనం చేకూరుతుంది. అయిదేళ్లుగా ప్రతిపాదనలకే పరిమితమైందని.. మత్స్యశాఖాధికారులేమో నేడు..రేపు అంటూ కాలయాపన చేస్తున్నారని త్వరగా నిర్మించాలని సాగుదారులు ఎదురు చూస్తున్నారు.

నిర్మాణానికి కేటాయించిన స్థలం

గూడూరు నియోజకవర్గ పరిధిలోని కోట, వాకాడు, చిట్టమూరు, చిల్లకూరు మండలాల్లోని రొయ్యల సాగుదారులు నీటి నమూనాలు, మట్టి, వైరస్‌లకు సంబంధించిన పరీక్షలకు వేలాది రూపాయలు వెచ్చించాల్సి వస్తోంది. ప్రైవేట్ కేంద్రాల వారు అందినకాడికి దండుకుంటున్నారు. డివిజన్ పరిధిలో కూడలిగా ఉన్న కోటలో ఆక్వా ప్రయోగశాల ఏర్పాటు చేస్తే తక్కువ ఖర్చులతో చేయించుకునే అవకాశముంది. అయిదేళ్ల క్రితం భవన నిర్మాణానికి రెవెన్యూ అధికారులు మండల కాంప్లెక్స్ పరిధిలో స్థలాన్ని కేటాయించారు. అయితే అప్పటి నుంచి పనులు చేపట్టక కాగితాలకే పరిమితమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్ ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు చేయించారు. త్వరగా నిర్మించి వినియోగంలోకి తేవాలని ఆక్వా సాగుదారులు విన్నవిస్తున్నారు.

● ఎఫ్‌డీవో రెడ్యానాయక్ మాట్లాడుతూ కోటలో ఆక్వాప్రయోగశాల ఏర్పాటుకు ఇటీవల ప్రతిపాదనలు పంపామన్నారు. నిధులు మంజూరైతే నిర్మాణం చేపడతామన్నారు.

విషయం	:	ఆక్వా ప్రయోగశాల
మంజూరైన సంవత్సరం	:	2020
కేటాయించిన ప్రాంతం	:	కోట
నిధులు	:	రూ.40 లక్షలు
సాగుదారులు	:	సుమారు 2 వేల మంది
రొయ్యల సాగు	:	9 వేల ఎకరాలు
పరిధిలోని మండలాలు	:	కోట, వాకాడు, చిట్టమూరు, చిల్లకూరు

EENADU Classifieds

EDUCATION

DISTANCE EDUCATION

B.Tech, M.Tech, Diploma, MBA, MCA, M.Sc(IT&CS), B.Sc (Ag), BBA, BCA, D.Pharm, B.Pharm, LLB, Ph.D, 10th, Inter. Noble Institute, Nellore. Ph: 8008303655, 9440278681

నెల్లూరులో ప్రముఖ సంస్థ నందు పనిచేయుటకు క్రింది డిపార్ట్‌మెంట్‌లకు 40 సం॥లోపు జెంట్స్ స్టాఫ్ కావలెను. అకౌంట్స్, అడ్మినిస్ట్రేషన్, డ్రైవర్లు, ఫోటోషాప్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్. ✆ 85559 93478

కేరళ ఆయుర్వేద, పంచకర్మ చికిత్స చేయుటకు అనుభవమున్న డాక్టరు ఫుల్ టైం (ఇండివిడ్యువల్ పర్సన్‌కు) కావలెను. నెల్లూరు. Contact: 91212 82909

నిరుద్యోగ యువతకు Comp& Solar Technician కోర్స్‌లో ఉచితశిక్షణతో ఉద్యోగావకాశం కల్పించబడును. ఉచిత భోజనం/వసతి 9949921480.

REAL ESTATE

PLOT FOR SALE

నెల్లూరు ముత్తుకూరు రోడ్ బ్రహ్మదేవిలో NUDA అప్రూవల్‌తో అన్ని డెవలెప్ మెంట్ అం. కేవలం: 44,900 /- మాత్రమే & హరనాథపురంలో అపార్ట్‌మెంట్స్ మధ్యలో కార్నర్ ఓట్ 33అం॥లు, 1అం॥ 3,50,000/- ✆8523059539

నెల్లూరు లేక్‌వ్యూ కాలనీ 13వ వీధి నందు 16 1/2 అం॥ ప్లాట్లు-2, తూర్పు వాకిలి అమ్మకమునకు కలదు. సంప్ర॥ Contact 70369 58958

నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ పక్కన R K Garuda Guest inn నందు పనిచేయుటకు రెసెప్షనిస్ట్&రూమ్ బాయ్స్ కావలెను. సంప్రదించండి Contact ✆ 8886103524

ACCOUNTING

అకౌంటెంట్స్ : కంప్యూటర్ నాలెడ్జి కలిగి, Tally ★ GST లో అనుభవం కల అకౌంటెంట్స్ కావలెను. Contact Number : 9014119888, 9533733331

JOBS

Wanted Female Home tutor/mentor at Kakupalli, daily 9-6, no need subject knowledge. 15,000 pm. ✆ 9963630236.

గమనిక: క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తా పత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటన దారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

అధిక స్పందనలు పొందండి. వాహనాలు అమ్మకం, ఉద్యోగాల భర్తీ, ఇళ్లు, ప్లాట్లు, స్థలాలు అమ్మకాలు, కొనుగోళ్లు, ఇళ్లు, షాపులు, ప్లాట్లు అద్దెకు మరియు అన్ని రకాల బిజినెస్ వ్యవహారాలు...

B/w 5 లైన్ల ప్రకటన రూ. 470/- మాత్రమే

వివరాలకు..

నెల్లూరు 80080 01790

మీ చిన్నారులకు పుట్టినరోజు శుభాకాంక్షలు ఈనాడు ద్వారా తెలపండి.

B&W : రూ. 600 Colour : రూ. 800

ప్రకటనలపై 5% GST వర్తించును

కావలి
•కావలి •ఉదయగిరి •ఆత్మకూరు

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు

రౌడీ షీటర్లను ప్రదర్శనగా తీసుకెళుతున్న పోలీసులు

దగదర్తి,న్యూస్‌టుడే: శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని సీఐ పాపారావు హెచ్చరించారు. ఆదివారం దగదర్తి పోలీస్‌స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అందరిపై నిఘా ఉంటుందని, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడినట్లు తెలిస్తే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం వారిని రోడ్లపై ప్రదర్శనగా నడిపించి తీసుకుని వెళ్లారు. ఎస్సై జంపాని కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యం

నెల్లూరు(నగరపాలకసంస్థ), న్యూస్‌టుడే: చదువుకున్న పాఠశాలలను విద్యార్థులు మర్చిపోకూడదని, మాతృ సంస్థల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పిలుపునిచ్చారు. ఆదివారం నగరంలోని స్టోన్‌హౌస్‌పేట బీవీఎస్ మున్సిపల్ హైస్కూలు పూర్వ విద్యార్థులతో కలిసి పాఠశాల అభివృద్ధిపై సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రతి విద్యార్థికి మెరుగైన వసతులు అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా!

(10 AM to 1 PM)
కావలి : 80080 51666, 91548 46698
ఉదయగిరి : 80085 73944 ఆత్మకూరు: 8008573949

సమస్య: అనంతసాగరం మండలం సోమశిలలోని సారాయి వీధిలో ఇళ్ల వద్దనే వ్యర్థాలు వేస్తున్నారు. దుర్వాసన వస్తోంది. దోమలతో ఇబ్బంది పడుతున్నాం. – పెంచలయ్య

సమాధానం: పరిశీలించి పారిశుద్ధ్య సిబ్బందికి తెలిపి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. – తిరుపతయ్య, పంచాయతీ కార్యదర్శి – న్యూస్‌టుడే, అనంతసాగరం

? కావలి పట్టణంలోని పాతూరు ప్రాంతంలో మురుగుకాలువల్లో పూడిక తీయకపోవడంతో దోమల బెడద అధికంగా ఉంది. – కేశవరావు

✓ పరిశీలించి దోమల నియంత్రణకు తగిన చర్యలు తీసుకుంటాం. – బషీర్, పారిశుద్ధ్య ఇన్‌స్పెక్టర్. – న్యూస్‌టుడే, కావలి

? సంగం మండలంలోని నిలాయపాలెం గ్రామానికి వెళ్లే చెరువు గట్టు మీద వాహనాల రాకపోకలు ప్రమాదకరంగా ఉన్నాయి. సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి. – సుబ్బరామయ్య,

✓ పరిశీలించి తప్పకుండా సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తాం. ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటాం. – మల్లికార్జున, పంచాయతీరాజ్ ఏఈ – సంగం, న్యూస్‌టుడే

? గ్రద్దగుంటలో మంచినీటి ట్యాంక్ మరమ్మతులకు గురయింది. అరకొరగా నీటి సరఫరా చేస్తున్నారు. పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలి. – రంగయ్య, స్థానికుడు

✓ వెంటనే మరమ్మతులు చేసి తాగునీటి ట్యాంకును వినియోగంలోకి తీసుకొస్తాం.– పురుషోత్తం, ఏఈ – న్యూస్‌టుడే, అల్లూరు

? మర్రిపాడు మండలం, చుంచులూరు నుంచి గంగనపల్లికి వెళ్లే రోడ్డు గుంతలు పడి అధ్వానంగా మారింది. – కొండయ్య, స్థానికుడు

✓ పరిశీలించి రోడ్డు మరమ్మతులకు ప్రతిపాదనలు పంపుతాం. – శ్రీవాసు, పీఆర్ ఏఈ

? చేజర్ల చెరువు అలుగు పారి నీరు పంట పొలాలను ముంచుతోంది. చెరువుకు సరఫరాను తగ్గించాలి. – చేజర్ల రైతులు

✓ సోమశిల విభాగం అధికారులతో చర్చించి సమస్య పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటాం. –యాసిన్, ఏఈ జలవనరులశాఖ

రెచ్చిపోతున్న గ్రావెల్ మాఫియా

అనంతసాగరం: అనంతసాగరం మండలం గ్రావెల్ అక్రమ తవ్వకాలకు అడ్డాగా మారిపోయింది. సెలవు దినాల్లో ప్రభుత్వ భూముల నుంచి అడ్డూ అదుపూ లేకుండా తవ్వకాలు సాగుతున్నా పట్టించుకునే వారే కరవయ్యారు. ఆదివారం అనంతసాగరం శివారులోని ప్రభుత్వ భూముల నుంచి జేసీబీతో ట్రాక్టర్ల ద్వారా పట్ట పగలు గ్రావెల్ తరలించారు. దీనికి తోడు అతి వేగంతో ట్రాక్టర్లను నడుపుతూ పాదచారులను, ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా సెలవు దినాల్లో అక్రమ రవాణా సాగిస్తుంటే సంబంధిత అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

పురపాలకం.. నీటి సమస్య యథాతథం

న్యూస్‌టుడే, కావలి

కావలి పురపాలక పరిధిలో నీటి సమస్య ఎక్కడా వేధిస్తోంది. పట్టణ జనాభా నానాటికి విస్తరిస్తున్నా.. అందుకు తగ్గట్లుగా సరఫరా చేయడంలో అధికారులు విఫలమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నా.. అన్ని ప్రాంతాలకు చేరని పరిస్థితి ఉంది.

పురపాలక పరిధిలో 40 వార్డులు ఉండగా.. సుమారు 1.5 లక్షల జనాభా ఉంది. నిత్యం పది మిలియన్ లీటర్ల మేర నీటి అవసరం ఉంది. పైపులైన్ల ద్వారా 8 మిలియన్ లీటర్లు, ట్యాంకర్ల ద్వారా 0. 5 మిలియన్ లీటర్ల నీటిని అందిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. 1.5 మిలియన్ లీటర్ల మేర ప్రజలు సొంత బోర్ల ద్వారా అవసరాలు తీర్చుకుంటారని వెల్లడిస్తున్నారు. కానీ వాస్తవంగా పలు వార్డుల్లో తాగునీటి ట్యాంకర్లు వెళ్లని పరిస్థితి ఉంది. పలుచోట్ల పైపులైన్లకు లీకేజీలు ఏర్పడటంతో వృథా తప్పడం లేదు. పలుచోట్ల కొత్త పైపులు వినియోగించక ముళ్లపొదల్లో దర్శనమిస్తుండడంతో సరఫరా అస్తవ్యస్తంగా ఉంది.

కావలి పట్టణం శాప్ క్రీడాప్రాంగణంలో ముళ్లపొదల మధ్య తుప్పుపట్టిన పైపులు

లెక్కల్లోనే.. సరఫరా

ఇప్పటికీ ముసునూరు, వైకుంఠపురం, తదితర ప్రాంతాల్లో నీళ్ల ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. పలు ట్యాంకర్లు ట్రిప్పులు లెక్కల్లో మాయాజాలం చేస్తుండడంతో ఇళ్ల ముందు ఖాళీ డ్రమ్ములే దర్శనమిస్తున్నాయి. పైపులైన్ల ద్వారా నీటి సరఫరాను అభివృద్ధి చేయాలంటూ ఆయా ప్రాంతాల ప్రజలు విన్నవిస్తున్నారు.

ఇక తప్పక.. కావలి పట్టణం 17వ వార్డులోని బుడమగుంట కాలనీలోనైతే పట్టణానికి అంతటికీ నీటిని అందించే సమ్మర్ స్టోరేజీ ట్యాంక్ ఉంది. అయినా కాలనీకి సక్రమంగా నీరందడం లేదు. ట్యాంకర్లు సరిగా రావడం లేదని స్థానికులు చెబుతున్నారు. అధికారులకు ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. వాడుక నీటిని సైతం కొనుగోలు చేయాల్సి వస్తోందని ఇక తప్పక పురపాలక పైపులైన్లకు మోటార్లు అమర్చుకుంటున్నామని చెబుతున్నారు. 10, 12 ఎన్నీ వార్డుల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. సుమారు సగమిది వార్డుల్లో నీటి ఎద్దడి ఉండగా.. ఈ ప్రభావం సుమారు పది నుంచి పదిహేను వేల మందిపై పడుతోంది.

ఇబ్బందులను అధిగమిస్తున్నాం

– సాయిరాం, ఇన్‌ఛార్జి కమిషనర్, కావలి పురపాలకం

నీటి సరఫరాలో నెలకొన్న ఇబ్బందులన్నీ ఒక్కొక్కటిగా అధిగమిస్తున్నాం. ఇకపై ఈ సమస్యను సమగ్రంగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాం. లీకేజీ లేకుండా పైపులన్నీ సద్వినియోగమయ్యేలా చూస్తాం.

కానరాని స్వచ్ఛ సంక్రాంతి

సంక్రాంతి పండగ సందర్భంగా పలు ప్రాంతాల నుంచి సొంత గ్రామాలకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా గ్రామాలను స్వచ్ఛ సంక్రాంతి కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కానీ అధికారులు అమలు పరిచిన దాఖలాలు లేవు.

జలదంకిలో నామమాత్రంగా బ్లీచింగ్ పిచికారీ చేసి చేతులు దులుపుకున్నారు. అంతర్గత రోడ్లపై మురుగు నిల్వ ఉండడంతో అందులోనే నడవాల్సి రావటంతో గ్రామస్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఏంపీడీవో బ్రహ్మయ్య తెలిపారు. – న్యూస్‌టుడే, జలదంకి

మండలంలోని తూర్పు బోయమడుగులలో మురుగునీరు కాలువలు లేకపోవడంతో మురుగునీరు రోడ్లపైనే పారుతోంది. ఆ మార్గంలో రాకపోకలు సాగించాలంటే ఇబ్బందికరంగా ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ అధికారులు స్పందించి వెంటనే పరిష్కారం చూపాలని కోరుతున్నారు. – న్యూస్‌టుడే, వరికుంటపాడు

పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక

కావలి: పట్టణంలోని గాయత్రీనగర్ నలంద పాఠశాలలో ఆదివారం పూర్వ విద్యార్థుల కలయిక ఆత్మీయంగా జరిగింది. గత 35 సంవత్సరాల్లో చదివిన వారంతా హాజరయ్యారు. పాత జ్ఞాపకాలు గుర్తుచేసుకోవడంతోపాటు తమ గురువులను సత్కరించుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు.

పశు ఆరోగ్యశిబిరాలు సద్వినియోగం చేసుకోవాలి

సీతారామపురం: బసినేనిపల్లి, సీతారామపురం పశువైద్యశాలల పరిధిలోని గ్రామాల్లో సోమవారం నుంచి ఈనెల 31 వరకు పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు పశువైద్యాధికారిణి అనూష తెలిపారు. పాడిరైతులు, సన్నజీవాల పెంపకందారులు పాల్గొని పశువులకు చికిత్సలు చేయించుకోవాలన్నారు.

నేటి నుంచి గంధమహోత్సవం

అనంతసాగరంలోని హజరత్ సయ్యద్ షా యూసుఫ్ అలీ షా ఖాదరీ రహమతుల్లా అలై వారి 44వ గంధమహోత్సవాన్ని సోమవారం నుంచి మూడు రోజుల పాటు నిర్వహించనున్నట్లు ఆస్థాన యూసిపియా సజ్జా ధనషిన్, పీఠాధిపతి పయ్యద్ హాజీ అలీషా ఖాదరి తెలిపారు. ఈ మేరకు దర్గాను విద్యుత్తు దీపాలంకరణతో, ప్రత్యేక పూలతో అలంకరించారు.

–న్యూస్‌టుడే, అనంతసాగరం,

ఆ దారిలో వెళ్లొద్దు...

బొటికర్లపాడు సమీపంలోని కావేరీవాగుపై ఉన్న కాజ్‌వే దెబ్బతిని ప్రమాదకరంగా మారింది. స్లాబులు కుంగడంతో మట్టితో నింపారు. దెబ్బతిన్న కాంక్రీట్ స్లాబు పెల్లలు గుంతలకు అడ్డుగా ఉంచారు. దాంతో ప్రమాదాలు జరుగు తున్నాయి. మరమ్మతులు పూర్తి చేసి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.

– న్యూస్‌టుడే, ఆత్మకూరు

గండి కొట్టారు.. వదిలేశారు

ఆత్మకూరు మండలం బంట్లపల్లి నుంచి డీసీ పల్లికి వెళ్లే మార్గంలో ఉత్తరకాలువకు గత వర్షాలకు కొట్టిన గండి అలానే ఉంది. ఈ ప్రాంతంలోని పొలాలు కాలువ గట్టుకన్నా పల్లంలో ఉన్నాయి. దాంతో గత వర్షాలకు నీరు నిల్వ చేరి జామాయిల్ దెబ్బతినే పరిస్థితి వచ్చింది. దాంతో ఉత్తరకాలువ గట్టుకు గండి కొట్టి ఆ నీరు కాలువలోకి వెళ్లేలా చేశారు. తిరిగి గండి పూడ్చలేదు. ఈఈ రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ కాలువలోకి వర్షపు నీరు వచ్చేలా చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. – న్యూస్‌టుడే, ఆత్మకూరు

వైభవంగా గ్రామోత్సవం

సంగంలో ఆదివారం కామాక్షిదేవి సమేత సంగమేశ్వర స్వామి వార్ల గ్రామోత్సవం వైభవంగా జరిగింది. కొండ తిరుగుడు ఉత్సవంలో భాగంగా స్వామి వార్లను దర్శించుకున్న గ్రామస్థులు అధిక సంఖ్యలో పాల్గొని నైవేద్యాలు సమర్పించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.

– న్యూస్‌టుడే, సంగం

రైల్వేస్టేషన్ రోడ్డుకు విద్యుత్తు వెలుగులు

ఒకప్పుడు బోగోలు నుంచి రైల్వేస్టేషన్‌కు వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. భయంకరమైన విషసర్పాల సంచారంతో ప్రయాణికులు రైల్వే ఉద్యోగులు హడలిపోయేవారు. ప్రస్తుతం బోగోలు నుంచి రైల్వేస్టేషన్ వరకు(పడమర) వీధి దీపాలు ఏర్పాటు చేయడంతో ఇబ్బందుల్లేకుండా రాకపోకలు సాగిస్తున్నారు. – న్యూస్‌టుడే, బిట్రగుంట

అన్నాచెల్లి.. ప్రతిభా పోటీల్లో మేటి

ధీరజ్, సాయిరమ్యశ్రీ

కావలి, న్యూస్‌టుడే: వారు పేదింటి బిడ్డలు. ప్రభుత్వ పాఠశాలలోనే చదువుతున్నారు. అయితేనేం తమ ప్రతిభకు సాటి లేదంటూ నిరూపిస్తున్నారు. తరగతి గదుల్లో చెప్పే పాఠ్యాంశాలతోపాటు సమకాలీన అంశాలు, ఇతర వైజ్ఞానికపరమైన విషయాల్లో ఎప్పటికప్పుడు అవగాహన కలిగి ఉంటున్నారు. పోటీ పరీక్షల్లో సత్తా చాటుతున్నారు. తాజాగా ఎడ్యుకేషనల్ ఎపిఫనీ మెరిట్ టెస్ట్(ఈఈఎంటీ), నేషనల్ మీన్స్ కం మెరిట్ టెస్ట్(ఎన్ఎంఎంఎస్) వంటి పరీక్షల్లో రాణించారు అన్నాచెల్లెలు.

కావలికి చెందిన జీ.ధీరజ్, సాయిరమ్యశ్రీలు అన్నాచెల్లెలు. వీరి తండ్రి రాజకుమార్ ప్రైవేట్ ఉద్యోగి, తల్లి మాధురి గృహిణి. ఆంధ్రకేసరి పురపాలక పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న రమ్యశ్రీ.. ఎడ్యుకేషనల్ ఎపిఫనీ అనే సంస్థ గత నెలలో ఆన్‌లైన్‌లో నిర్వహించిన ఈఈఎంటీ పోటీ పరీక్షల్లో రాష్ట్రస్థాయిలోనే ప్రథమస్థానంలో నిలిచింది. దీంతో రూ.20వేల వరకు నగదు ప్రోత్సాహకానికి ఎంపికయింది. ధీరజ్ ఇదే పరీక్షల్లో పదో తరగతి విభాగంలో జిల్లా స్థాయిలో ద్వితీయస్థానంలో నిలిచాడు. రూ.6వేల నగదు ప్రోత్సాహకానికి ఎంపికయ్యారు. కేంద్రప్రభుత్వం నిర్వహించే ఎన్ఎంఎంఎస్ పరీక్షల్లోనూ గత ఏడాది ప్రతిభ చూపాడు. దాంతో నాలుగేళ్లపాటు రూ.12వేల చొప్పున ప్రభుత్వం నుంచి ఉపకార వేతనం పొందుతున్నాడు. భవిష్యత్తులో ఐఏఎస్‌లై ప్రజలకు సేవ చేయాలన్నదే తమ లక్ష్యమని వారు చెబుతున్నారు. ఉపాధ్యాయవర్గం అందిస్తున్న ప్రోత్సాహంతోనే రాణిస్తున్నట్లు తెలిపారు.

చిరస్మరణీయుడు ఎన్టీఆర్

రక్తదానం చేస్తున్న కావలి ఎమ్మెల్యే డీవీ కృష్ణారెడ్డి

కావలి, ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాల్లో దివంగత మాజీ సీఎం, తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ వర్ధంతిని తెదేపా నాయకులు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

కావలి పట్టణంలోని ట్రంకురోడ్డు, వైకుంఠపురంతోపాటు మండలంలోని తుమ్మలపెంటలో రక్త, అన్నదాన శిబిరాలు నిర్వహించారు. రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. చిరస్మరణీయుడు ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యే డీవీ కృష్ణారెడ్డితోపాటు 500 మంది వరకు రక్తదానం చేశారు. బోగోలులో ఏర్పాటైన ఎన్టీఆర్ వర్ధంతి సభలో ఎమ్మెల్యే పాల్గొని ప్రసంగించారు. దగదర్తిలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు దివంగత మాలేపాటి సుబ్బానాయుడు కుమారుడు లోకేశ్ ఆధ్వర్యంలో జరిగాయి. జలదంకి మండలం చామదలలో తెదేపా మండల అధ్యక్షుడు తిరుమలరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొని ఎన్టీఆర్ చిత్ర పటానికి పూలమాలలు వేశారు. మింజమూరు మండలంలో పలుగ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఆత్మకూరు పట్టణంలోని పురపాలక బస్టాండ్ సమీపంలోని అన్నక్యాంటీన్ వద్ద ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేశారు. ఛైర్‌పర్సన్ వెంకటరమణమ్మ, ఎంపీపీ కేతా వేణుగోపాల్‌రెడ్డి, నాయకులు పులిమి శైలజ తదితరులు పాల్గొన్నారు. – న్యూస్‌టుడే, బృందం



అన్నదానం చేస్తున్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్.. ఆత్మకూరులో నాయకులు, కార్యకర్తలు.. దగదర్తిలో నివాళులర్పిస్తున్న లోకేశ్ తదితరులు

108లో మహిళ ప్రసవం

అనంతసాగరం, న్యూస్‌టుడే: పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళను 108 ద్వారా ఆత్మకూరు వైద్యశాలకు తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మగ శిశువుకు జన్మనిచ్చింది. వివరాల మేరకు.. పడమటి కంభంపాడు గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన సలోమికి ఆదివారం ఉదయం ప్రసవ నొప్పులు మొదలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే 108కి సమాచారం అందించడంతో గ్రామానికి వైద్య సిబ్బంది చేరుకున్నారు. మహిళను వైద్యశాలకు తరలిస్తుండగా మంచాలపల్లి వద్ద మగ శిశువుకు జన్మనిచ్చింది. తల్లి బిడ్డ క్షేమంగా ఉండటంతో వారిని అనంతసాగరం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈఎంటీ శ్రీహరి, పైలట్ హజరత్తయ్యలకు మహిళ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

స్థలం విషయమై ఘర్షణ.. ఇద్దరికి గాయాలు

కలిగిరి, న్యూస్‌టుడే: కలిగిరి పంచాయతీలోని జిర్రావారిపాలెంలో స్థలం విషయంలో రెండు కుటుంబాల మధ్యన ఆదివారం ఘర్షణ చోటుచేసుకుంది. ఈ సంఘటనలో తెదేపా కార్యకర్తలైన జిర్రా మూడో అంకిరెడ్డి, ఆయన కుమారుడు అరుణ్ కుమారెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల మేరకు గ్రామంలో ఓ స్థలం విషయంలో జిర్రా మూడో అంకిరెడ్డి, జిర్రా శేఖర్‌రెడ్డిల మధ్య వివాదం ఉంది. ఈవిషయంపై రెవెన్యూ అధికారులు విచారణ జరుపుతున్నారు. కోర్టు వరకు వివాదం వెళ్లింది. సదరు స్థలంలో మూడో అంకిరెడ్డి నిర్మించిన షెడ్డును కూల్చేందుకు శేఖర్‌రెడ్డి జేసీబీని తీసుకెళ్లారు. దీంతో అంకిరెడ్డి అడ్డుకున్నారు. ఆ సమయంలో శేఖర్‌రెడ్డి ఆయన కుటుంబీకులు దాడికి పాల్పడ్డారు. ఆ మేరకు బాధితులు కలిగిరి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

రైతులకు అందుబాటులో యూరియా

ఉదయగిరి, న్యూస్‌టుడే: తిరుమలాపురం సచివాలయం పరిధిలోని గుడినరవ రైతు సేవా కేంద్రానికి 400 బస్తాల యూరియా ఆదివారం అందుబాటులోకి వచ్చినట్లు ఉదయగిరి వ్యవసాయ సహాయ సంచాలకులు పి.చెన్నారెడ్డి తెలిపారు. సోమవారం నుంచి రైతు సేవా కేంద్రం పరిధిలో రైతులకు పంపిణీ చేస్తామన్నారు. అలాగే త్వరలో ఉదయగిరి సొసైటీలోనూ అందుబాటులో ఉంచుతామన్నారు.

క్రీడలకు ప్రోత్సాహం

కలిగిరి, న్యూస్‌టుడే: తన ట్రస్టు ద్వారా క్రీడలకు ఎల్లవేళలా ప్రోత్సాహం అందిస్తామని, పట్నం రవీంద్రబాబు తెలిపారు. తూర్పుగుడ్లదొనలో నిర్వహించిన జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు ఆదివారం బహుమతులు అందజేశారు. విన్నర్స్‌గా నిలిచిన సురేంద్ర జట్టుకు రూ. 20,116లు, రన్నర్స్‌గా నిలిచిన అశోక్ జట్టుకు రూ.10,116లను అందజేశారు. నిర్వాహకులు సీహెచ్.రమేష్, బి.వేణు, బి.రామయ్య, క్రీడాకారులు పాల్గొన్నారు.

సింగారెడ్డిపల్లి యువత ఔదార్యం

సీతారామపురం, న్యూస్‌టుడే: సింగారెడ్డిపల్లి యువత ఔదార్యం చాటారు. మండలంలో నిర్వహించిన క్రికెట్‌టోర్నమెంట్‌లో గెలుపొందిన నగదును ప్రజాసేవకు వినియోగించి మంచి మనసు చాటుకున్నారు. గ్రామంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్‌లో రన్నర్స్‌గా నిలిచి రూ.20వేలు, అయ్యావారిపల్లిలో టోర్నమెంట్ గెలుపుతో రూ.30వేలు నగదు అందుకున్నారు. కాగా బ్రెయిన్‌స్ట్రోక్‌తో బాధపడుతున్న మతకాల వెంకటరమణకు రూ.10వేలు, ఇటీవల రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆవులమంద శ్రీనివాసులుకు రూ.9వేలు, అనారోగ్యంతో బాధపడుతున్న ముంతా సాలమ్మకు రూ.5వేలు చొప్పున పంపిణీ చేశారు. క్రికెట్‌లో గెలుపొందిన నగదును మంచి కార్యక్రమాలకు వినియోగించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

నగదును అందజేస్తున్న సింగారెడ్డిపలి యువత

ఉపాధి హామీ పథకాన్ని పాత విధానంలోనే కొనసాగించాలి

అనుమసముద్రంపేట, దుత్తలూరు, న్యూస్‌టుడే: ఉపాధిహామీ పథకాన్ని పాత విధానంలోనే కొనసాగించేలా సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం దుత్తలూరు మండలంలోని రాచవారిపల్లిలో పార్టీ కార్యదర్శి గుజ్జుల మల్లికార్జున ఆధ్వర్యంలో గోడపత్రులను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పథకం ప్రారంభం నుంచి కొనసాగుతున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం పేరును కేంద్ర ప్రభుత్వం మార్చడం దారుణమన్నారు. అలాగే నూతనంగా అమలుచేసేందుకు సిద్ధమైన నిబంధనలు కూడా పేద ప్రజలకు ఆటంకంగా మారాయన్నారు. పాత పద్ధతిలో కొనసాగించేలా చూడాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ మండల కార్యదర్శి నేలటూరి సింహాద్రి, సభ్యులు రాందాసు కొండయ్య, నాయకులు పాల్గొన్నారు. ఏఎస్‌పేటలో సీపీఎం నాయకులు గోడ ప్రతులను ఆవిష్కరించారు. సీపీఎం మండల కార్యదర్శి నిస్సార్ అహ్మద్ నాయకులు జి.లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు.

సమస్యల పరిష్కారానికి కార్యాచరణ

ముస్లిం స్వర్ణకారుల సంఘ ప్రతినిధులు

కావలి, న్యూస్‌టుడే: యంత్రాల పనితనంతో తమకు ఉపాధి పరంగా తగిన ఆదరణ లేదంటూ ముస్లిం స్వర్ణకారులు అన్నారు. ఆదివారం కావలిలో ముస్లిం స్వర్ణకార సంఘ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు ఇస్మాయిల్‌ఖాద్రి మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి పటిష్ఠమైన భవిష్యత్తు కార్యాచరణతో ముందుకెళ్దామన్నారు. పట్టణ కమిటీ అధ్యక్షుడు షేక్ హుస్సేన్, రాష్ట్ర కార్యదర్శి జాకీర్‌హుస్సేన్‌తదితరులు పాల్గొన్నారు.

భర్త వేధింపులతో వివాహిత ఆత్మహత్య

నెల్లూరు (వేదాయపాలెం): భర్త వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. వివరాల మేరకు.. నగరంలోని నాగేంద్రనగర్‌కు చెందిన లక్ష్మీభారతి(30)కి కృష్ణా జిల్లా గుడివాడలోని శాంతి నగర్‌కు చెందిన కార్తిక్‌తో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. 40 సవర్ల బంగారు నగలు, రూ.10 లక్షల నగదు కట్నకానుకలుగా ఇచ్చారు.మరో రూ.20 లక్షలు ఇవ్వాల్సి ఉంది. ఈ విషయమై దంపతుల మధ్య శనివారం గొడవ జరగడంతో ఆమె ఇంట్లో ఫ్యానుకు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఎస్సై పుల్లారెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

విద్యార్థులకు ఆర్థిక సాయం అందజేత

విద్యార్థినికి సాయం అందజేస్తున్న మాజీ ఎమ్మెల్యే కంభం, నాయకులు

దుత్తలూరు, న్యూస్‌టుడే : మండలపరిధిలోని లక్ష్మీపురంలో ఇంజినీరింగ్ చదువుతున్న పేద విద్యార్థిని షేక్ అలీమాకు మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి చేతులమీదుగా తెదేపా నాయకులు ఆదివారం రూ.40 వేలు అందజేశారు. తెదేపా మాజీ కన్వీనర్ పేలపూడి వెంకటరత్నం, చుండి అంజిరెడ్డి, వింతా పురుషోత్తంరెడ్డిలు రూ.40 వేలు సమకూర్చారు. మిగిలిన మూడు సంవత్సరాలకు కూడా ఆమె చదువుకు ఆర్థిక చేయూతనందిస్తామని హామీ ఇచ్చారు.

సీతారామపురం: బీఎస్సీ నర్సింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న మల్లెల స్వాతి చదువుకోసం జనసేనపార్టీ నాసేన కోసం నావంతు రాష్ట్రకమిటీ సభ్యుడు బోగినేని కాశీరావు రూ.10వేలు ఆర్థికసాయం చేశారు. ఆదివారం నగదును ఆమెకు అందజేశారు. జనసేన, తెదేపా, ఎమ్మార్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

రాళ్లుతేలిన రోడ్లు.. రాకపోకలకు ఇక్కట్లు

గ్రామీణ రోడ్లు మరమ్మతుల కోసం ఎదురు చూస్తున్నాయి. పలుచోట్ల అధ్వానంగా మారడంతో ఏమాత్రం రాకపోకలకు అనువుగా లేవు. నిత్యం అవస్థలు పడాల్సి వస్తోందని ప్రయాణికులు, వాహనదారులు వాపోతున్నారు. – ఉదయగిరి, వరికుంటపాడు

నిర్వహణ లేక

ఉదయగిరి మండలంలోని లింగమనేనిపల్లికి వెళ్లే రోడ్డు కంకర రాళ్లు తేలి దర్శనమిస్తోంది. శకునాలపల్లి- కృష్ణాపురం మార్గం నుంచి గ్రామంలోకి వెళ్లేందుకు కొన్నేళ్ల క్రితం తారు రోడ్డు నిర్మించారు. అనంతరం నిర్వహణను గాలికొదిలేయడంతో ఈ పరిస్థితి వచ్చింది. సమస్యను తీర్చాలని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ పట్టించుకోవడంలేదని గ్రామస్థులు చెబుతున్నారు.

గుంతలతో హడల్..

వరికుంటపాడు మండలంలోని భోగ్యంవారిపల్లె నుంచి చాకలికొండ మీదుగా వింజమూరు వెళ్లే రోడ్డు మార్గంలో ప్రయాణం చేయాలంటే ప్రజలు హడలిపోతున్నారు. భోగ్యంవారిపల్లె, తిమ్మారెడ్డిపల్లె, టి.కొండారెడ్డిపల్లె, దక్కనూరు గ్రామాల వద్ద తారు రోడ్డు పెద్దపెద్ద గుంతలతో దర్శనమిస్తోంది. కార్లు, ఆటోలకు కింద తగులుతుండటంతో వాహనాలు దెబ్బతింటున్నాయి. కనీసం మట్టితోనైనా పూడ్చి ఇబ్బందులు లేకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.



ట్రాక్టర్ దొంగిలించి గుంతలో పడేసి

దుత్తలూరు, న్యూస్‌టుడే: రాచవారిపల్లి ఎస్సీ కాలనీకి చెందిన ఓ వ్యక్తికి చెందిన ట్రాక్టర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించి గ్రామ సమీపంలో గుంతలో పడేశారు. ఆదివారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి దగ్గర ఉంచిన ట్రాక్టర్‌ను దొంగలించారని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు ఆంద్రా మాలకొండరావు తెలిపారు.

రథసప్తమి కరపత్రాల ఆవిష్కరణ

కరపత్రాలను ఆవిష్కరిస్తున్న కావలి బృందావనం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రతినిధులు

కావలి, న్యూస్‌టుడే: పట్టణంలోని బృందావనం హౌసింగ్‌కాలనీ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 25వ తేదీ జరగనున్న రథసప్తమి వేడుకల కరపత్రాలను కమిటీ ప్రతినిధులు ఆవిష్కరించారు. ఆదివారం ఈ కార్యక్రమంలో ఛైర్మన్ శ్రీరాం మాల్యాద్రి మాట్లాడుతూ ఈ రథసప్తమికి తిరుమల దేవస్థానం తరహాలో ఏడు వాహనసేవలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా భక్తులకు భోజన సదుపాయం కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో వీరాస్వామి, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

(c) eenadu

గూడూరు
• గూడూరు • కోవూరు • సర్వేపల్లి

నేటి నుంచి పశు ఆరోగ్య శిబిరాలు

గూడూరు పట్టణం, న్యూస్‌టుడే: గూడూరు పట్టణ, మండలంలో వార్డులు, గ్రామాల్లో సోమవారం నుంచి పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ప్రాంతీయ పశు వైద్యశాల సహాయ సంచాలకులు డాక్టర్ సురేష్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మూడు బృందాలుగా ఏర్పడి ఈ నెల 19 నుంచి 31వ తేదీ వరకు గ్రామాల్లోకి వెళ్లి వైద్య సేవలందిస్తారన్నారు. 19వ తేదీన నెర్నూరు, కండ్రి, 1, 2 వార్డులు, 20న విందూరు, వెందోడు, 4, 5, 6 వార్డులు, 21న కొమ్మనేటూరు, తిరువెంగళయపల్లి, తిరుపతిగారిపల్లి, మేగనూరులో శిబిరాలు జరుగుతాయని పేర్కొన్నారు. ● రాపూరు, సైదాపురం, కలువాయి, ముత్తుకూరు, మనుబోలు, వెంకటాచలం, పొదలకూరు, కోవూరు, విడవలూరుతో పాటు వివిధ ప్రాంతాల్లో పశువైద్య ఆరోగ్య శిబిరాలు ఉంటాయని అధికారులు తెలిపారు.

గ్రామదేవతకు పొంగళ్లు

చిల్లకూరు, ముత్తుకూరు, న్యూస్‌టుడే: చిల్లకూరు మండలంలోని పలు గ్రామాల్లో ఏడాది పండగ సందర్భంగా ఆదివారం గ్రామదేవతలకు సామూహిక పొంగళ్లు పెట్టారు. పూజల అనంతరం నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. చిల్లకూరు దళితవాడలోని సుందరమ్మ ఆలయం వద్ద మహిళా భక్తులతో సందడి నెలకొంది. ముత్తుకూరు, కృష్ణపట్నం గ్రామాల్లో ప్రత్యేక పూజలు చేశారు.

మేమున్నాం.. మీకు తోడుగా!

(10 AM to 1 PM) గూడూరు: 85002 02046
కోవూరు :79950 67034, సర్వేపల్లి :80085 73980

? **సమస్య:** తోటపల్లిగూడూరు మండలం ఇస్కపాలెం వద్ద వ్యర్థాలు రోడ్డు పక్కనే పడేస్తున్నారు. దీంతో దుర్గంధంగా మారుతోంది. వ్యర్థాలు తొలగించాలి. – మోహన్, స్థానికుడు

✓ **సమాధానం:** తొలగించేలా చర్యలు తీసుకుంటాం.–లక్ష్మినారాయణ, డిప్యూటీ ఎంపీడీవో

? తోటపల్లిగూడూరు మండలం చిన్నచెరుకూరు వద్ద కోడూరు కాలువలో గుర్రపుడెక్క నిండిపోయింది. నీటి పారుదలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.–విజయ్‌కుమార్, స్థానికుడు

✓ వ్యర్థాలు తొలగింపునకు చర్యలు తీసుకుంటాం. – అలీ, నీటిపారుదల శాఖ ఏఈ

? పొదలకూరు రూరల్ పరిధిలోని నవాబ్‌పేట కాలనీ సమీపంలో రోడ్డు గుంతలమయంగా మారింది. రాకపోకల సమయంలో ఇబ్బందులు పడుతున్నాం. – మహేష్, స్థానికుడు

✓ సిబ్బందికి చెప్పి మరమ్మతులు చేయిస్తాం. – నరసింహారావు, ఎంపీడీవో

? పొదలకూరు రెండో పట్టణంలో ఎగువ వీరారెడ్డిపల్లి ప్రాంతంలో రహదారి వద్ద చెత్తాచెదారాలు పేరుకుపోయి దుర్వాసన ఎక్కువగా ఉంది. సత్వరం తొలగించాలి. – సుమంత్

✓ సిబ్బందికి చెప్పి పరిసరాలు శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటాం. – వెంకటేశ్వర్లు, పురపాలక కమిషనర్

? పొదలకూరు చెరువు పరిధిలోని తూములు దెబ్బతిని పలు చోట్ల నీరు వృథా అవుతోంది. మరమ్మతులు చేసి కనీసం వచ్చే సీజన్‌కైనా సిద్ధం చేయాలి. సాగుదారులు పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదు. –చంద్రశేఖర్, రైతు

✓ నిధులు మంజూరైన వెంటనే మరమ్మతులు చేయిస్తాం – అనిల్‌కుమార్, ఇరిగేషన్ ఏఈ

రాష్ట్ర ప్రభుత్వంపై భారం తగదు

కోవూరులో ప్రదర్శన నిర్వహిస్తున్న సీపీఎం నాయకులు

కోవూరు, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పేరు మార్చి, నిధులు తగ్గించి రాష్ట్ర ప్రభుత్వంపై భారం మోపి పేదల కడుపు కొడుతోందని సీపీఎం జిల్లా కార్యదర్శి సభ్యుడు మోహన్‌రావు అన్నారు. కోవూరులో ఉపాధిహామీ పథకం పేరు మార్పును నిరసిస్తూ, ఆ పథకానికి గాంధీజీ పేరు కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ప్రదర్శన నిర్వహించి, కరపత్రాలు ఆదివారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు శ్రీను, బుజ్జయ్య, అఫ్రోజ్, పెద్దన్న, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

గురువులు మార్గదర్శకంగా ఉండాలి

కోట, న్యూస్‌టుడే: కోట మండలం విద్యానగర్‌లోని శ్రీవిద్యానికేతన్ స్కూల్ ప్రాంగణంలో ఆదివారం దివంగత వెంకటేశ్వరరావు, ఆదిలక్ష్మి జ్ఞాపకార్థం ఎంవీరావు ఫౌండేషన్ చైర్మన్ లీలా మోహన్‌కృష్ణ, కార్యదర్శి విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వివిధ రంగాల్లో విశేష సేవలు చేసిన వారికి మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం చేతుల మీదుగా ఉత్తమ సేవా అవార్డులు అందించారు. మాజీ ఎమ్మెల్సీ విఠపు మాట్లాడుతూ గురువులు మార్గదర్శకంగా ఉండాలన్నారు. అవార్డు గ్రహీతలైన కోట, వాకాడు, చిట్టమూరు, మంగళగిరి విద్యాశాఖాధికారులు మస్తానయ్య, నసీమ్‌అలీ, బీవీకృష్ణయ్య, బాబు ఫౌండేషన్ సేవలను కొనియాడారు.

అవార్డులు అందుకున్న ఉపాధ్యాయులతో మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం

కరుగుతున్న చెత్త గుట్టలు.. రీసైక్లింగ్‌తో సత్ఫలితాలు

న్యూస్‌టుడే, గూడూరు పట్టణం

డివిజన్ కేంద్రమైన గూడూరులో కొన్నేళ్లుగా నిండిపోయిన చెత్త కుప్పలు క్రమంగా కరుగుతున్నాయి. చెత్త శుద్ధికరణకు గత వైకాపా ప్రభుత్వం గాలికొదిలేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వ్యర్థాల గుట్టలను కరిగిస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నారు. వ్యర్థాల గుట్టలను కరిగించి ఉద్యానవనాలు అభివృద్ధికి శ్రీకారం చుట్టనున్నారు.

సేంద్రియ ఎరువులుగా మార్చి...

పురపాలక పరిధిలోని వ్యర్థాల ఖాళీ స్థలాల్లో నిల్వ ఉండడం, గుట్టలుగా పేరుకుపోయిన వ్యర్థాలు క్రమేపీ శుద్ధి చేయడానికి లెగసీ వేస్ట్ ప్రాసెసింగ్ గూడూరు పురపాలక పరిధిలో చేపట్టారు. పట్టణంలోని తాళ్లమ్మ దేవస్థానం సమీపంలో ఉన్న డంపింగ్ యార్డులో ఏళ్ల తరబడి చెత్త నిల్వ చేశారు. ప్రస్తుతం స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా చెత్తను శుద్ధి చేసి సేంద్రియ ఎరువులుగా మార్చి రైతులకు అందుబాటులో తీసుకొచ్చేందుకు కార్యాచరణ రూపొందించారు. క్రమేణా వ్యర్థాల గుట్టలు కూడా తగ్గుముఖం పట్టనున్నాయి.

స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా చెత్త వేరు చేస్తున్న యంత్రాలు

వ్యర్థాలతో సంపద సృష్టి..

చెత్త వ్యర్థాలతో పాటు ప్లాస్టిక్ సంబంధించిన సామగ్రి కలిసిపోయాయి. ప్రస్తుతం యంత్రాల సాయంతో ప్లాస్టిక్ వేరు చేయడం.. అలా వచ్చిన మిశ్రమాన్ని సిమెంట్ పరిశ్రమలకు తరలిస్తున్నారు. పనులు వేగవంతంగా చేస్తున్నారు. మట్టిని సంబంధించిన వ్యర్థాలు అక్కడే వదులుతున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలు వేరు చేయడం పరిశ్రమలకు విక్రయించేలా చర్యలు తీసుకుంటున్నారు. వ్యర్థాల ద్వారా సంపద సృష్టించేలా పురపాలక సంఘం వేగవంతంగా అడుగులు వేస్తున్నాయి. చెత్త శుద్ధీకరణ ద్వారా మరి కొన్నాళ్లకు వ్యర్థాల గుట్టలన్నీ కనుమరుగయ్యే అవకాశముంది. వ్యర్థాలు ఖాళీ అయిన తరువాత ప్రభుత్వం ఉద్యానవనాలు అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

● గూడూరు పురపాలక కమిషనర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... డంపింగ్ యార్డులో నిల్వలు ఉన్న వ్యర్థాలు శుద్ధికరణ చేయడం జరుగుతుందన్నారు. చెత్తాచెదారాలు అంతా తొలగింది ఆ స్థలంలో ఉద్యానవనాలు ఏర్పాటు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.

పురపాలక సంఘం	గూడూరు	పట్టణ జనాభా	లక్ష మందికి పైగా	వార్డులు	34
శాశ్వత కార్మికులు	28 మంది	ఒప్పంద కార్మికులు	250మంది	రోజువారీ చెత్త ఉత్పత్తి	36 మెట్రిక్ టన్నులు

పేదల ఆరాధ్యుడు ఎన్టీఆర్‌కు నివాళి

నరుకూరు: ఎన్టీఆర్ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి

గూడూరు, కోవూరు, సర్వేపల్లి, వెంకగిరి బృందం, న్యూస్‌టుడే: నటుడిగా, నాయకుడిగా పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహనీయుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మాత్రమేనని తెదేపా నాయకులు తెలిపారు. ఆదివారం ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని గూడూరు, కోవూరు, సర్వేపల్లి, వెంకటగిరి నియోజకవర్గాల పరిధిలోని అన్ని మండలాల్లో నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ● తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయిన మహావ్యక్తి ఎన్టీఆర్ అని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. నరుకూరు కూడలి, తోటపల్లిగూడూరులో ఆయన పాల్గొన్నారు. పొదలకూరు, కసుమూరు, మనుబోలు, ముత్తుకూరులోపలు కార్యక్రమాలు జరిగాయి. ● యుగపురుషుడు నందమూరి తారకరామారావు అని కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి అన్నారు. కోవూరు మండలం పడుగుపాడులో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. మార్చి 29న ఎన్టీఆర్ కాంస్య విగ్రహం ఆవిష్కరిస్తామని పేర్కొన్నారు. బుచ్చిలో, కొడవలూరు, ఇందుకూరుపేట, విడవలూరులో పలు కార్యక్రమాలు జరిగాయి. ● గూడూరులో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెదేపా నాయకులు, సొసైటీ ప్రాంగణంలో ఎన్టీఆర్ విగ్రహానికి మాజీ పురపాలక వైస్ ఛైర్మన్ కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. కోట, చిల్లకూరు మండలాల్లో అన్నదానం నిర్వహించారు. ● రాపూరు ప్రభుత్వాసుపత్రిలోని రోగులకు తెదేపా నాయకులు పండ్లు, పాలు పంపిణీ చేశారు. కలువాయిలో నాయకులు మౌనం పాటించారు.

గూడూరు పట్టణ పరిధిలో ..

పడుగుపాడులో అన్నదానం చేస్తున్న కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి

రాపూరు: రోగులకు పండ్లు పంపిణీ చేస్తున్న నాయకులు

విద్యుత్తు సరఫరాకు అంతరాయం నేడు

కోవూరు, న్యూస్‌టుడే: 11 కేవీ తాలూకాఫీసు సబ్‌స్టేషన్, స్టాటీడీ కాలనీలోని విద్యుత్తు ఉపకేంద్రాలలో మరమ్మతుల నేపథ్యంలో కోవూరు పట్టణంలో సోమవారం ఉదయం 8:30 నుంచి 11 గంటల వరకు సరఫరాలో అంతరాయం ఉంటుందని డిస్కం డీఈఈ మధుసూదన్ రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. కోవూరు మండల పరిధిలో గంగవరం, పోతిరెడ్డి పాలెం, చిన్నపడుగుపాడు, పెద్దపడుగుపాడు, ఎన్టీఎస్ గేట్, కోనమ్మతోట తదితర ప్రాంతాల్లో ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్తు సరఫరా ఉండదని వినియోగదారులు సహకరించాలని కోరారు.

క్రీడలతో మానసికోల్లాసం

సైదాపురం, మనుబోలు, ఇందుకూరుపేట, రాపూరు న్యూస్‌టుడే : క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే సాయికృష్ణ యాచేంద్ర అన్నారు. సైదాపురం మండలంలోని కలిచేడు గ్రామంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా మైకామైన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ ఆదివారం ముగిసింది. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన వారికి నగదు ప్రోత్సాహకాలను అందించారు. ● మనుబోలు బాలుర ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో జరిగిన క్రికెట్ పోటీల్లో ఎంజీసీటీ జట్టు విజేతగా నిలిచింది. నిర్వాహకుల చేతులమీదుగా విజేతకు ట్రోఫీతో పాటు రూ.20 వేలు, రన్నరప్ జట్టుకు ట్రోఫీతో పాటు రూ.10 వేలు, బహుమతులను అందజేశారు. ఎల్ఎన్‌పురం గ్రామానికి చెందిన రామసుబ్బయ్య క్రీడాకారులను ప్రోత్సహించేందుకు టోర్నీలో ప్రతిభ కనబరిచిన వారికి హెల్మెట్లు ప్రదానం చేశారు.

విజేతలకు బహుమతి అందిస్తున్న మాజీ ఎమ్మెల్యే సాయికృష్ణ యాచేంద్ర

● ఇందుకూరుపేట మండలం పల్లిపాడు డైట్ కళాశాలలో జరిగిన బవసతారకం మెమోరియల్ క్రికెట్ టోర్నీ విజేతగా కుశాల్ సాయి సీసీ జట్టు నిలిచింది. ఇందుకూరుపేట కో-ఆపరేటివ్ ఛైర్మన్ గండవరపు అమరనాథ్ రెడ్డి పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. 39 ఏళ్లు నిర్విరామంగా టోర్నీ నిర్వహిస్తున్న గిరిబాబును అభినందించారు. ● రాపూరు మండలం శానాయపాళెంలో మండల స్థాయి క్రికెట్ పోటీల్లో విజేతలకు తెదేపా నాయకులు ప్రసాద్ బహుమతులు అందజేశారు.

రోడ్డుపక్కన వ్యర్థాలు.. తప్పని అవస్థలు

తోటపల్లిగూడూరు మండలంలో చింతోపు పంచాయతీ ఆంజనేయపురం సమీపంలో కోడూరు రోడ్డు పక్కనే వ్యర్థాలు పడేస్తున్నారు. తాగేసిన టెంకాయలు, ఇతర వ్యర్థాలు స్థానికులతో పాటు బయట ప్రాంతాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నారు. దీనివల్ల పారిశుద్ధ్య సమస్యలు తలెత్తుతున్నాయి. దుర్గంధంగా మారి వాహనదారులతో పాటు స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు పరిశీలించి చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, తోటపల్లిగూడూరు

విష సర్పాలకు నిలయం

పొదలకూరు సీహెచ్‌సీలో విరిగిన బెడ్లు, కుర్చీలు, నీటి ట్యాంకు, ఇనుప సామగ్రి ఆసుపత్రి వెనుక భాగంలో పడేశారు. ప్రస్తుతం వాటిని పూర్తిగా పిచ్చి మొక్కలు అల్లుకుపోవడంతో పాటు విషపురుగులకు సైతం ఆవాసంగా మారింది. సామగ్రి కొంత మేర తుప్పు పట్టగా మిగిలినవి పూర్తిగా శిథిలమవుతున్నాయి. అధికారులు స్పందించి వేలం పాట నిర్వహించి ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.– న్యూస్‌టుడే, పొదలకూరు రూరల్

బాలగురునాథస్వామి గ్రామోత్సవం

మండలంలోని తూర్పుకనుపూరు పంచాయతీ పరిధిలో ఏడాది పండుగను పురస్కరించుకుని ఐదు రోజులపాటు సాగే బాలగురునాథస్వామి, అంకమ్మ దేవతల గ్రామోత్సవం ఆదివారం వైభవంగా ప్రారంభమైంది. మేళతాళాలు, బాణాసంచా వేడుకల నడుమ తప్పెట్ల మోతతో ఉత్సవం ముందుకు సాగింది. ఈదులవారిపాలెం, కొమరావారిపాలెం, పోసినవారిపాలెం, రాముడువారిపాలెం ఎదురు పొంగళ్లు పెట్టేందుకు స్థానికులు సమాయత్తమయ్యారు. – న్యూస్‌టుడే, చిల్లకూరు

బోరు బాగుచేయరూ..!

తోటపల్లిగూడూరు మండలం కోడూరు పంచాయతీ పాతకోడూరులో బోరు నిరుపయోగంగా ఉంది. సముద్ర తీర ప్రాంతమవడంతో తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా గ్రామంలో బోరు వేయించారు. అధికారుల పర్యవేక్షణ లోపంతో బోర్లు నిరుపయోగంగా మారుతున్నాయి. చిన్నపాటి మరమ్మతులు చేస్తే ఉపయోగంగా ఉంటుంది. అధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, తోటపల్లిగూడూరు

గుంతలున్నా పట్టించుకోరేం

కోట మండలంలోని వీరారెడ్డి సత్రం ర.భ రోడ్డు నుంచి వెంకన్నపాళెం- భూపాళెం మీదుగా వెళ్లే పీఆర్ రోడ్డు గుంతలమయమై అధ్వానంగా ఉంది. వర్షం పడితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంచాయతీరాజ్ అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. పీఆర్ ఇన్‌ఛార్జి ఏఈ కిరణ్ మాట్లాడుతూ త్వరలో పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపడతామన్నారు.– న్యూస్‌టుడే, కోట

అక్రమ లేఅవుట్లపై చర్యలేవీ..!

కోవూరు, న్యూస్‌టుడే: కోవూరు నియోజకవర్గ పరిధిలో కనీస నిబంధనలు పాటించకుండా పలు లేఅవుట్లు వేసి విక్రయిస్తున్నారు. గత వైకాపా పాలనలో ప్రజాప్రతినిధులు, నాయకులు అనుమతులు ఇప్పిస్తామని భారీగా నగదు వసూలు చేసుకొని అక్రమార్జనకు పాల్పడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చాక చర్యలు చేపట్టింది. కోవూరు, బుచ్చి, కొడవలూరు, ఇందుకూరుపేట మండలాల పరిధిలోని అనుమతి లేని లేఅవుట్లకు సంబంధించి ఎల్ఆర్ఎస్ చేయించుకోవాలని కోరింది. అయినా ఎక్కువ మంది ముందుకు రావడం లేదు. కాగితాల్లోనే అన్నీ ఉన్నాయని చూపిస్తూ పలువురికి విక్రయిస్తున్నారు. ● కోవూరులో జాతీయ రహదారి, ముంబయి రహదారి పలు చోట్ల సుమారు 32 ఎకరాల్లో ఆరు లేఅవుట్లు వేశారు. కోవూరు, పోతిరెడ్డిపాలెం, ఇనమడుగులో అనుమతులు లేకుండా వేశారు. నియోజకవర్గంలో 72 అక్రమ లేఅవుట్లు ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటికైనా స్పందించి ఎల్ఆర్ఎస్ చేయించుకోకుంటే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు.

కోవూరు మండలంలో అనుమతి లేని వివరాలు..

గ్రామం	ఎకరాలు	లేఅవుట్లు
కోవూరు	32	6
ఇనమడుగు	3.67	2
పోతిరెడ్డిపాలెం	5.58	2
పడుగుపాడు	24.16	4

భూ వివాదం.. ఇరువర్గాల ఫిర్యాదులు

నెల్లూరు (వేదాయపాలెం), న్యూస్‌టుడే: భూ వివాదం నేపథ్యంలో ఇరువర్గాలు పరస్పర దాడులకు పాల్పడి ఫిర్యాదు చేసుకున్నారు. పోలీసుల కథనం మేరకు.. ఇందుకూరుపేట మండలంలోని రాపూరు గ్రామానికి చెందిన హేమలత తల్లి కామాక్షి, నెల్లూరు గ్రామీణ మండలం ఆమంచర్ల గోటూరి వారి కండ్రిగలో నివాసం ఉంటున్నారు. అదే గ్రామంలో సీతమ్మ కుటుంబం నివాసం ఉంటుంది. వారి మధ్య భూ వివాదాలున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 17న హేమలత తన తల్లి ఇంటికి వెళ్లింది. అక్కడ సీతమ్మ, ఆమె కుమారుడు, మనుమడు దాడి చేశారని హేమలత ఆదివారం నెల్లూరు గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రత్యర్థులు గంగయ్య, శైలజ, సుప్రజ, హేమలత, సురేఖ, శ్రీజ తనతో పాటు తన మనుమడు క్రాంతికుమార్‌పై దాడి చేశారని సీతమ్మ నెల్లూరు గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇరువర్గాల ఫిర్యాదులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బుచ్చి అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్..! / మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం

న్యూస్‌టుడే, బుచ్చిరెడ్డిపాళెం

జిల్లాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణాల్లో ఒకటైన బుచ్చిరెడ్డిపాళెం పురపాలక సంఘం రూపురేఖలు మారనున్నాయి. రాబోయే 25 ఏళ్ల కాలంలో అవసరాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించిన మాస్టర్ ప్లాన్ ఆమోదదశలో ఉంది. పక్కనే ఉన్న కనిగిరి రిజర్వాయర్ అందాలు.. నడి పట్టణంలో వెళ్లే ముంబయి జాతీయరహదారి.. రాష్ట్రంలోనే పేరున్న సీతాలక్ష్మణసమేత కోదండరామస్వామి ఆలయం.. కూతవేటు దూరంలో ఉన్న జొన్నవాడ మల్లికార్జునస్వామి కామాక్షితాయి ఆలయం.. సమృద్ధిగా తాగు నీరు.. పార్కుల అభివృద్ధి చేసేలా రూపొందించిన మాస్టర్‌ప్లాన్‌తో ప్రజలకు నూతనవసతులు కలగనున్నాయి.

మెరుగ్గా రవాణావ్యవస్థ.....

ప్రధాన రహదారుల వెడల్పు, అంతర్గత రహదారుల అనుసంధానంపై రోడ్లకు ప్రణాళిక వేశారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించేలా రోడ్ల ప్రతిపాదనలు ఉన్నాయి. మాస్టర్‌ప్లాన్‌లో ముంబయి జాతీయ రహదారికి అనుగుణంగా బుచ్చిలోని ప్రతి ప్రాంతానికి సులువుగా చేరేలా రోడ్లు ఏర్పాటుకానున్నాయి. ఒక చోట 80 అడుగులు, మరి కొన్నిచోట్ల 50, 40 అడుగులతో నిర్మించనున్నారు. ఇవన్నీ కాలువల పక్కన రానున్నాయి. చెన్నూరు రోడ్డులో మలిదేవి కాలువ నుంచి ఒక రోడ్డు, వవ్వేరు మీదుగా మరో రోడ్డు, మరో కాలువ పక్కనే రోడ్లు వేసి నేరుగా టోల్‌ప్లాజా అవతల మరొక రోడ్డు వేయనున్నారు. ఇవతల రెండు రోడ్లు, చెన్నూరు రోడ్డు నుంచే శేషాద్రి లేఅవుట్ సమీపంలో, అవతలివైపు ఉన్న శాంతినగర్ వద్ద మరో రెండు రోడ్లు చొప్పున నిర్మించనున్నారు.

జోనింగ్ వర్గీకరణ...

పురపాలక సంఘాన్ని రెసిడెన్షియల్, కమర్షియల్, ఇండస్ట్రియల్ జోన్లుగా విభజించారు. దీనివల్ల అనుమతులు లేకుండా గృహాలు, వ్యాపార సముదాయాలు నిర్మించనుండడంతో ఇబ్బందులు ఉండవు.

బుచ్చి పురపాలక పరిధిలో భవనాలు

● పార్కులు, బహిరంగ ప్రదేశాల ఏర్పాటుకు ఇప్పటికే ఉన్న స్థలాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. దీంతో పాటు తీవ్ర సమస్యగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థ, వ్యర్థాల నిర్వహణ ప్లాంట్లను మాస్టర్ ప్లాన్‌లో చేర్చారు.

● పురపాలక కమిషనర్ బాలకృష్ణ మాట్లాడుతూ.. 30 రోజుల లోపు అభ్యంతరాలు తెలియజేయాలన్నారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో మాస్టర్ ప్లాన్ అందుబాటులతో ఉంచామని, ఈమెయిల్ ద్వారానైనా అభ్యంతరాలు తెలియజేయొచ్చని పేర్కొన్నారు.

జనాభా	సుమారు 60 వేలు	వేయాల్సిన అంతర్గత రోడ్లు	12	మొత్తం వార్డులు	27

శిరస్త్రాణం తప్పనిసరిగా ధరించండి

గూడూరు పట్టణం, న్యూస్‌టుడే : ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని రెండో పట్టణ సీఐ శ్రీనివాస్ తెలిపారు. గూడూరు రెండో పట్టణంలోని గాంధీనగర్ వద్ద రహదారి భద్రతలో భాగంగా ద్విచక్రవాహనదారులకు శిరస్త్రాణంపై ఆదివారం అవగాహన కల్పించారు. సీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదల నివారణకు వాహనదారులు నిబంధనలు పాటించాలని చెప్పారు.

సీహెచ్‌సీ సిబ్బందిపై దాడి.. ముగ్గురిపై కేసునమోదు

కోట, న్యూస్‌టుడే: కోటలోని సామాజిక ఆరోగ్యకేంద్రంలో పని చేసే రాకేశ్‌పై రాఘవాపురానికి చెందిన సూర్యతేజ, అరుణ్‌కుమార్, కాంబ్లే దాడి చేశారన్న ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు ఎస్సై పవన్‌కుమార్ తెలిపారు. పోలీసుల వివరాల మేరకు... రాఘవాపురానికి చెందిన భూపతి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే కొందరు వ్యక్తులు గాయపడిన వ్యక్తిని కోటలోని ఆసుపత్రికి వైద్యచికిత్సల నిమిత్తం తీసుకొచ్చారు. చికిత్స చేస్తున్న సమయంలో ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. వైద్యులు వారిని బయటకు పంపాలని భద్రతా సిబ్బంది రాకేశ్‌కు చెప్పగా ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. అక్కడే ఉన్న మస్తాన్ అనే వ్యక్తి ఎందుకు కొడుతున్నారని అడిగినందుకు అతనిపై దాడి చేశారు. బాధితుడి ఫిర్యాదు పరిశీలించి ముగ్గురిపై కేసు నమోదు చేశామని ఎస్సై పేర్కొన్నారు.

విద్యుదాఘాతంతో పూరిల్లు దగ్ధం

రాపూరు, న్యూస్‌టుడే: మండలంలోని తూమాయి తెలుగుగంగ పునరావాస కేంద్రంలో ఆదివారం విద్యుదాఘాతంతో పూరిల్లు దగ్ధమైంది. రూ.20 వేలతో పాటు నిత్యావసర వస్తువులు, ఇతర విలువైన బ్యాంకు పత్రాలు దగ్ధమయ్యాయి. లక్ష రూపాయల వరకు నష్టం వాటిల్లిందని, ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని బాధితులు అశోక్ పేర్కొన్నారు.

పథకాలు సద్వినియోగం చేసుకోవాలి

బుచ్చిరెడ్డిపాళెం, న్యూస్‌టుడే: బుచ్చిరెడ్డిపాళెం పురపాలకసంఘం ఖాజానగర్‌లో ప్రధాని ఉజ్వల్‌యోజన గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేశారు. ఆదివారం ఛైర్‌పర్సన్ సుప్రజ మాట్లాడుతూ మహిళలు వంట ఇంట్లో ఇబ్బందులు పడకూడదని కేంద్రప్రభుత్వం చక్కని పథకం తీసుకొచ్చిందని పేద మహిళలు ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవడం శుభపరిణామమన్నారు. సుమారు 40 మందికి గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశారు.

ఆర్టీసీ కార్గో సేవలపై అవగాహన కల్పించరేం..!

న్యూస్‌టుడే, పొదలకూరు రూరల్

సేవాభావమే ధ్యేయంగా ఆర్టీసీ కార్గో సేవలను ప్రారంభించింది. రాష్ట్రంలోని 84 పట్టణాలు, నగరాలతో పాటు గ్రామాల్లో డోర్ డెలివరీ సౌకర్యం ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. ఆదాయం పెంచుకునే దిశగా సిబ్బంది కృషి చేయాలని ఉన్నతాధికారులు సిబ్బందికి పలు సూచనలు చేశారు. దీనిపై అవగాహన కల్పించేందుకు గతేడాది డిసెంబర్ నుంచి జనవరి 19 వరకు మాసోత్సవాలను నిర్వహిస్తోంది. ● 2018-19లో కార్గో సర్వీసులు ప్రారంభమవగా రోజూవారీ ఆదాయం రూ.3 నుంచి 5 వేల వరకు ఉండేది. ప్రస్తుతం రూ. 60 వేల నుంచి రూ. 80 వేలకు చేరింది. అతి తక్కువ ఖర్చుతో 24 గంటల్లో ఎక్కడ నుంచైనా సరకులను అప్పజెప్పేందుకు ఆర్టీసీ సిద్ధంగా ఉన్నప్పటికీ దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అధికారులు తమ వంతుగా ఎలాంటి అవగాహన కార్యక్రమాలు చేపట్టలేదు. ప్రజలు అధిక ధరలు చెల్లిస్తూ ప్రైవేట్ కార్గో సేవలపై ఆధారపడి తమ అవసరాలకు వినియోగించుకుంటున్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ ఉన్నతాధికారులు స్పందించి గూడూరు, కోట, కోవూరు, బుచ్చి, నార్త్‌రాజుపాళెం, మనుబోలు, ముత్తుకూరు, రాపూరు మేజర్ పంచాయతీల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని పలువురు విన్నవిస్తున్నారు.

పొదలకూరు బస్టాండు వద్ద కార్గో బ్యానర్ ఏదీ..

● జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క డిపోలోనూ ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించలేదు. ఆయా డిపోల పరిధిలో బస్టాండుల్లో కనీసం బ్యానర్లు, ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయలేదు. రాపూరు డిపో పరిధిలోనే పొదలకూరు వివిధ మండలాలకు కేంద్రంగా ఉంది. ప్రైవేట్ కార్గో సేవలు అయిదు వరకు ఉన్నాయి. ఇక్కడ అవగాహన కార్యక్రమాలు చేపడితే ఆదాయ మార్గాలున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు.

మహారాజశ్రీ గూడూరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి వారి కోర్టులో
E.P.No.68/2024
O.S.No:52/2022
కోతప్పధనకుమార్ --- డిక్రీహోల్డరు
వర్సెస్
కూరాకు రమేష్ --- జడ్జిమెంట్ డెబ్టర్
వేలం ప్రకటన
పై నెంబరు E.P.లో డిక్రీహోల్డర్ డిక్రీ బాకీని రాబట్టుకొనుటకు జె.డి.ఆర్. తాలుకు ఈ క్రింది షెడ్యూలు దాఖలా స్థిరాస్తిని తేది. **11-03-2026**న ఉదయం 10.30 గం॥ ని॥ల నుండి సాయంత్రం 5.00 గం॥ లోపల పైన తెలిపిన కోర్టులో బహిరంగంగా వేలం పాట జరపబడును. కావున పాటదారులు ఎవరైనా వేలంపాటలో పాల్గొని పాట పాడుకొనవచ్చును.
SCHEDULE
SPSR Nellore District - Gudur District Registration- Gudur Sub Registration District-Dry Land in an Extent of Ac. 1-45 Cents in sy.No.8-1 of Ragana Ramapuram Panchayat and Village, Sydapuram Mandal and Bounded by:-
Within the following boundaries
East: Land of Kuraku Maheswaramma, **South:** Land of Kuraku Pothaiah, **West:** Vagu Poramboku, **North:** Land of Kuraku Sriramulu
DHR Value: 4,00,000/-
Amin Value: 8,70,000/-
పట్నం శ్రీనివాసులు, ఎం.కామ్., ఎల్.ఎల్.బి.
డిహెచ్ఆర్ తరుపు న్యాయవాది, గూడూరు.

(c) eenadu

నెల్లూరు

•నెల్లూరు • నెల్లూరు గ్రామీణం

పరీక్ష రాస్తున్న ఎన్‌సీసీ అభ్యర్థులు

ఎన్‌సీసీతో విద్యార్థులకు క్రమశిక్షణ

నెల్లూరు (విద్య), న్యూస్‌టుడే : ఎన్‌సీసీతో విద్యార్థులకు క్రమశిక్షణ అలవడుతుందని పదో నావెల్ యూనిట్ కమాండర్ గణేష్ గోదంగవే పేర్కొన్నారు. నగరంలోని దర్గామిట్ట జిల్లా పరిషత్ బాలురు, బాలికల ఉన్నత పాఠశాలలు, కేవీఆర్, వెంగళరావునగర్ మున్సిపల్ పాఠశాలలు, ఈఎస్ఆర్ఎం పాఠశాల, లిటిల్ ఏంజెల్స్, సింహపురి పబ్లిక్ స్కూల్‌లో ఎన్‌సీసీ ఏ సర్టిఫికెట్ కోసం పరీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో ఎన్‌సీసీ అధికారులు గుండాల నరేంద్రబాబు, సీవీ నాగరాజు, డి.పెంచలయ్య, అరోర, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

'దళితులపై అక్రమ కేసులు పెడితే సహించం'

నెల్లూరు (విద్య), న్యూస్‌టుడే : దళితులపై అక్రమ కేసులు పెడితే సహించమని సీమాంధ్ర ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పందిటి సుబ్బయ్య హెచ్చరించారు. ఆదివారం నగరంలోని అంబేడ్కర్ భవన్‌లో దళిత సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దగదర్తిలో ఆర్ఎంపీ వైద్యుడి వద్దకు వెళ్లిన దళితుడికి వైద్యం చేయకపోగా దుర్భాషలాడారని ఆరోపించారు. అంతేకాకుండా మెడికల్ షాప్‌ను అతనే ధ్వంసం చేసుకొని దళితులు దాడి చేశారని అక్రమ కేసులు బనాయించడం దారుణమన్నారు. ఈ కేసులు ఎత్తివేయాలని, లేకుంటే దళిత సంఘాలను కలుపుకొని ఉద్యమిస్తామన్నారు. కార్యక్రమంలో మన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పల్లాల శ్రీనివాసులు, ఎస్సీ, ఎస్టీ జేఏసీ జిల్లా అధ్యక్షుడు వాదనాల వెంకటరమణ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయ కుమార్, మహిళా నాయకురాలు దుర్గం పాటి పద్మజ తదితరులు పాల్గొన్నారు.

నాదం.. మౌనం

ప్రాభవం కోల్పోతున్న సంగీత కళాశాల

నెల్లూరు(నగరపాలకసంస్థ), న్యూస్‌టుడే

రాష్ట్ర వ్యాప్తంగా ఆరు సంగీత కళాశాలలు ఉండగా.. నగరంలో 1974లో ఏర్పాటు చేశారు. అయితే కళాశాలలో నామమాత్రంగా ఉన్న ఒక ఉద్యోగితో ఒప్పంద ప్రాతిపదికన పని చేసే సిబ్బందికి గౌరవ వేతనం ఇస్తూ కొనసాగిస్తున్నారు. ఇందులో చదివితే సర్టిఫికెట్లు ఇస్తున్నారని, ఉద్యోగాలు లేవని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సుప్రసిద్ధ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంగీత కళాశాలకు ఆదరణ కరవవుతోంది. ఇందులో శిక్షణ పొందిన వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకపోవడంతో ప్రవేశాలు తగ్గిపోతున్నాయి. ఈ కోర్సులకు బదులు వేరే వాటిలో చేరుతున్నారు. దీంతో కళాశాలలో సంగీత పరికరాలు మూగబోతున్నాయి. ధ్వనుల సవ్వడి తగ్గిపోయింది. ప్రాభవం కోల్పోతున్న సంగీత కళాశాలపై 'ఈనాడు-ఈటీవీ' కథనం

డోలు వాయిస్తున్న కళాకారులు

దక్షిణ భారతదేశంలో ప్రోత్సాహం

నాదస్వరం, డోలు, వీణ, తబల కళాకారులు తగ్గిపోయారని, భవిష్యత్తులో టీవీల్లో మాత్రమే వినాల్సిన పరిస్థితి వస్తుందని కళాకారులు అంటున్నారు. తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో సంప్రదాయ శాస్త్రీయ సంగీతాన్ని ప్రోత్సహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పట్టించుకోవడం లేదని పలువురు వాపోతున్నారు.

మరుగున పడుతోంది

సంగీతం విలువలతో కూడుకున్నది. నాదస్వరం, డోలు ఇటీవల మరుగున పడుతోంది. దేవస్థానాల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. డిప్లమో కోర్సులు చేసిన తర్వాత ఉద్యోగాలు రాక ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి దేవస్థానంలో ఆరు ఉద్యోగాలు కల్పించి కళాకారులను ఆదుకోవాలి. దేవస్థానంలో డోలు, నాదస్వరం వాయించాలి.

– వినుకొండ సుబ్రహ్మణ్యం, రాష్ట్రపతి అవార్డు గ్రహీత

ఎంతో మంది నేర్చుకున్నారు

1974లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రభుత్వ సంగీత కళాశాలను స్థాపించారు. ఎంతో మంది విద్య నేర్చుకున్నారు. ఇటీవల డోలు నేర్చుకోవడానికి విద్యార్థులు చేరుతున్నారు. 60 మంది వరకు ఉన్నారు. శ్రీకాకుళం, ప్రకాశం, విజయవాడ, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి వచ్చి డోలు నేర్చుకుంటున్నారు. అన్న క్యాంటీన్‌లో భోజనం చేసి హాస్టల్‌లో ఉంటున్నారు. ప్రతి దేవస్థానంలో అవకాశం కల్పిస్తే వీరికి ఉపాధి దొరుకుతుంది.

– మునికుమార్, ప్రిన్సిపల్, సంగీత కళాశాల

మాతృ సంస్థలను మరవొద్దు: మంత్రి

నెల్లూరు(నగరపాలకసంస్థ), న్యూస్‌టుడే: చదువుకున్న పాఠశాలలను విద్యార్థులు మర్చిపోకూడదని, మాతృ సంస్థల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పిలుపునిచ్చారు. ఆదివారం నగరంలోని స్టోన్‌హౌస్‌పేట బీవీఎస్ మున్సిపల్ హైస్కూలు పూర్వ విద్యార్థులతో కలిసి పాఠశాల అభివృద్ధిపై సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ వీఆర్ హైస్కూలు అభివృద్ధికి రూ.15 కోట్లు ఖర్చు చేశామని, అలాగే బీవీఎస్ స్కూల్ ఆధునికీకరణకు రూ.5.5 కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రతి విద్యార్థికి మెరుగైన వసతులు అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏడో డివిజన్ కార్పొరేటర్ కిన్నెర మాల్యాద్రి, సాగర్, కార్తిక్, బుజ్జయ్యనాయుడు, చంద్రశేఖర్, రాము, వేణుగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా! (10 AM to 1 PM) నెల్లూరు, గ్రామీణం 80085 50332 80085 74001

సమస్య: గాంధీనగర్ రోడ్డులో కుక్కల బెడద ఎక్కువగా ఉంది. గుంపులుగా చేరి ప్రజలపై దాడులు చేస్తున్నాయి. నిత్యం కుక్క కాటుకు గురవుతున్నారు. – రాష్ట్ర చంద్రశేఖర్

సమాధానం: సిబ్బందితో కుక్కలను పట్టించేందుకు చర్యలు చేపడతాం. – డాక్టర్ మదన్‌మోహన్, వెటర్నరీ అధికారి

? పొదలకూరు రోడ్డు వీఎమ్మార్ నగర్‌లో కాలువలు శుభ్రం చేయడం లేదు. మురుగునీరు నిలిచి దుర్వాసన వస్తోంది. దోమలు వ్యాప్తి చెందుతున్నాయి. – సరస్వతీదేవి

✓ సిబ్బందిని పంపి కాలువలను శుభ్రం చేయిస్తాం. – డాక్టర్ కనకాద్రి, ఆరోగ్యాధికారి

-న్యూస్‌టుడే, నెల్లూరు (నగరపాలకసంస్థ)

తిరుగు పయనం ఎంతో కష్టం

ఆర్టీసీ బస్టాండ్‌లో రద్దీ

నెల్లూరు(రవాణా), న్యూస్‌టుడే: సంక్రాంతి పండగకు సొంతూళ్లకు వచ్చి తిరిగి పయనమవ్వాలంటే.. ఆర్టీసీ, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ప్రైవేటు బస్సుల నిర్వాహకులు ఇష్టానుసారంగా ఛార్జీలు పెంచి వసూలు చేస్తున్నారు. నెల్లూరు నుంచి హైదరాబాద్ ఏసీ స్లీపర్‌లో రూ.2500 నుంచి రూ.3500 వరకు వసూలు చేశారు. ఓ బస్సులో ఒక్క సీటు ఉండటంతో రూ.5 వేలు నిర్ణయించారు. నెల్లూరు నుంచి బెంగళూరుకు కూడా ఏసీ స్లీపర్ రూ.2800 నుంచి రూ.3500కు పైగా ఛార్జీ తీసుకుంటున్నారు. రవాణా శాఖ అధికారులు దాడులు చేస్తున్నా వీరు నిర్భయంగా వ్యవహరిస్తున్నారు. తిరుగు ప్రయాణానికి ఆర్టీసీ అధికారులు 44 ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. ఇవి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, విశాఖ ప్రాంతాలకు నడుస్తున్నాయి. దూర ప్రాంత బస్సులన్నీ పూర్తిస్థాయి ప్రయాణికులతో వెళుతున్నాయి. రైల్వే స్టేషన్‌లోనూ పరిస్థితి ఇలాగే ఉంది. దూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లన్నీ కిక్కిరిసి నడుస్తున్నాయి.

రోడ్డుపైనే వ్యాపారం

నగరంలోని వేదాయపాలెంలో జీఎన్‌టీ రోడ్డులో నుంచి గాంధీ నగర్ మీదుగా పొదలకూరు రోడ్డుకు వెళ్లే మలుపులో పలువురు వ్యాపారాలు చేస్తున్నారు. దీంతో భారీ వాహనాలు తిరిగేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రోడ్డుపైకి ఆక్రమించి అమ్మకాలు సాగిస్తుండంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. – నెల్లూరు (టౌన్), న్యూస్‌టుడే

ప్రమాదకరంగా మ్యాన్‌హోళ్లు

భూగర్భ డ్రైనేజీ పథకంలో భాగంగా నగరంలో మ్యాన్‌హోళ్లు ఏర్పాటు చేశారు. ఇవి రోడ్డు మధ్యలో ఉండడంతో ప్రమాదాలకు కారణమవుతున్నాయి. వాహన చోదకులు ప్రమాదాల బారిన పడుతున్నారు. దర్గామిట్ట పోలీసు కాలనీకి వెళ్లే మార్గంలో మ్యాన్‌హోల్ ప్రమాదకరంగా మారింది. – నెల్లూరు (టౌన్), న్యూస్‌టుడే

పూడిక తీశారు.. తొలగించడం మరిచారు

వేదాయపాలెం గాయత్రి నగర్‌లోని కాలువల్లో పూడిక తీసి రోడ్డు అంచున వదిలేసి గుట్టలుగా పోశారు. పది రోజులు దాటినా తొలగించకపోవడంతో మళ్లీ కాలువలోకి చేరుతోంది. – నెల్లూరు (టౌన్), న్యూస్‌టుడే

వైభవంగా తైలమావాస్య తిరునాళ్లు

నెల్లూరు(సాంస్కృతికం), న్యూస్‌టుడే: నగరంలోని దర్గామిట్ట పరిధిలోని శ్రీరామ నగర్‌లో శ్రీ వైద్య వీర రాఘవస్వామి దేవస్థానంలో ఆదివారం తైలమావాస్య సందర్భంగా తిరునాళ్లు వైభవంగా జరిగాయి. భక్తులు అక్కడ ఉన్న బావిలో బెల్లం వేసి పూజలు చేశారు. స్వామి ప్రథమ పూజ ఉప్పు పోశారు. మంత్రి నారాయణ, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి, తెదేపా నేతలు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, భాస్కర్, జనసేన జిల్లా కార్యదర్శి గునుకుల కిషోర్, నూనె మల్లికార్జున యాదవ్ తదితరులు పూజల్లో పాల్గొన్నారు.

బావిలో బెల్లం వేస్తున్న భక్తులు

మంత్రి పేరుతో పోటీలు అభినందనీయం

నెల్లూరు(నగరపాలకసంస్థ), న్యూస్‌టుడే: ఏటా మంత్రి నారాయణ పేరుతో క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమని నగర ఇన్‌ఛార్జి మేయర్ రూప్‌కుమార్‌యాదవ్ తెలిపారు. ఆదివారం వెంకటేశ్వరపురం ప్రాంతంలో 53, 54 డివిజన్ల క్లస్టర్ ఇన్‌ఛార్జి జహీర్ ఆధ్వర్యంలో నారాయణ ప్రీమియర్ లీగ్ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో నాయకులు బాలాజీ, సమీఉల్లాఖాన్, జమీర్, జాఫర్ బాషా, ఇక్బాల్, కలేషా, అలీయా, షాహిద్ పాల్గొన్నారు.

వాకర్లకు వైద్య పరీక్షలు

నెల్లూరు (వేదాయపాలెం), న్యూస్‌టుడే: ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం వాకర్లకు ఉచితంగా వైద్య పరీక్షలు చేశారు. రక్తపోటు, చక్కెర వ్యాధి పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు స్నేహ సురేష్, కార్యదర్శి రమేష్, ట్రెజరర్ తిరుపతి శేఖర్, గాలి రఘురామనాయుడు, విజయ్ రామచంద్ర తదితరులు పాల్గొన్నారు.

బంగారం చోరీ కేసులో నిందితుడి అరెస్టు

వివరాలు వెల్లడిస్తున్న నగర డీఎస్పీ [illegible], చిత్రంలో ఇన్‌స్పెక్టర్ వైవీ సోమయ్య

నెల్లూరు (వేదాయపాలెం), న్యూస్‌టుడే: బంగారు హారంతో పాటు ముడి బంగారాన్ని చోరీ చేసిన కేసులో నిందితుడ్ని సంతపేట పోలీసులు అరెస్టు చేశారు. వివరాలను ఆదివారం సంతపేట పోలీసుస్టేషన్‌లో నగర డీఎస్పీ ఇన్‌స్పెక్టర్ వైవీ సోమయ్యతో కలిసి వెల్లడించారు. కామాటి వీధిలో ఉంటున్న శంకర్ మండల్ తన ఇంట్లోనే బంగారు ఆభరణాలు తయారు చేస్తుంటారు. అదే భవనంలో నివాసం ఉంటున్న మగ్గన్ రామ్ బంగారు హారం చేసి ఇవ్వాలని 70 గ్రాముల ముడి బంగారాన్ని ఇచ్చారు. శంకర్ ఈ నెల 14వ తేదీ రాత్రి తన సహాయకులతో కలిసి హారం తయారుచేశారు. ఆరేందుకు టేబుల్‌పై పెట్టి బెడ్‌రూమ్‌లోకి వెళ్లి నిద్రపోయారు. దుండగులు తలుపు తాళం పగలగొట్టి హారం, అక్కడే ఉన్న ముడి బంగారాన్ని అపహరించారు. దీనిపై ఈనెల 15వ తేదీ బాధితుడు సంతపేట పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేశారు. ఇన్‌స్పెక్టర్ వైవీ సోమయ్య ఆధ్వర్యంలో ఎస్సై బాలకృష్ణ, సిబ్బంది బృందంగా ఏర్పడి దొంగతనానికి పాల్పడింది జెండా వీధికి చెందిన ఎం.ముస్కాన్‌గా గుర్తించి ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు.

వ్యసనాలకు బానిసై..

పశ్చిమబెంగాల్‌కు చెందిన ముస్కాన్ పదేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం నగరానికి వచ్చాడు. కామాటి వీధిలో ఉంటూ వ్యాపారాల వద్ద ముడి బంగారం తీసుకొని ఆభరణాలు తయారుచేసి ఇచ్చేవాడు. వ్యసనాలకు బానిసై అప్పుల పాలయ్యాడు. వీటిని తీర్చేందుకు బంగారం కోసం ఇళ్ల మధ్యలోని దొంగిలించేందుకు రాత్రిళ్లు వీధుల్లో సంచరిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 14వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత శంకర్ మండల్ దుకాణం వద్దకు వచ్చాడు. కిటికీలో నుంచి చూడగా టేబుల్‌పై బంగారు హారం ఉండడాన్ని చూసి కర్రతో తీసేందుకు యత్నించగా వీలు కాలేదు. తలుపు తాళం పగలగొట్టి హారంతో పాటు కొంత ముడి బంగారాన్ని ఎత్తుకెళ్లాడు. విచారణలో ఈవిషయాన్ని నిందితుడు అంగీకరించాడు.

పేదల హృదయాల్లో నిలిచిన ఎన్టీఆర్: నారాయణ

నెల్లూరు (నగరపాలకసంస్థ), న్యూస్‌టుడే: పేదల కోసం దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఎన్నో సంక్షేమ పథకాలు అమలుచేసి వారి హృదయాల్లో నిలిచి పోయారని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ, ఎమ్మెల్సీ, తెదేపా జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర తెలిపారు. ఆదివారం జిల్లా వ్యాప్తంగా తెదేపా వ్యవస్థాపకులు ఎన్టీఆర్ వర్ధంతి నిర్వహించారు. నెల్లూరులోని తెదేపా జిల్లా కార్యాలయంలో విగ్రహానికి నివాళులర్పించారు. రక్తదాన శిబిరాన్ని ప్రారంభించగా.. 300 మందికిపైగా కార్యకర్తలు, యువకులు రక్తదానం చేశారు. నర్తకి సెంటరులో తాళ్లపాక రమేష్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, నగర ఇన్‌ఛార్జి మేయర్ రూప్‌కుమార్‌యాదవ్, నెల్లూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లురెడ్డి, డాక్టర్ జెడ్. శివప్రసాద్, మాజీ ఎమ్మెల్యేలు కొమ్మి లక్ష్మయ్యనాయుడు, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, దొర్నాల హరిబాబు, రసూల్, తిరుమలనాయుడు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించారు.

47వ డివిజన్‌లో నేతల నివాళి

అన్నదానం చేస్తున్న పట్టాభిరామిరెడ్డి, విజయభాస్కర్‌రెడ్డి తదితరులు

వేదాయపాలెంలో నివాళులర్పిస్తున్న కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి

రైతు సంఘ నాయకులపై పీడీ చట్టమా: సీపీఎం

గోడ పత్రికలు ఆవిష్కరిస్తున్న సీపీఎం నాయకులు

నెల్లూరు (విద్య), న్యూస్‌టుడే : స్మగ్లర్లు, గంజాయి మాఫియా, రౌడీషీటర్లపై ప్రయోగించే పీడీ చట్టాన్ని రైతు సంఘ నాయకులపై పెట్టడం దారుణమని సీపీఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ ఆరోపించారు. ఆదివారం నగరంలోని పార్టీ కార్యాలయంలో 'మా భూమి మా హక్కు' గోడపత్రికలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనకాపల్లి జిల్లాలో బలవంతపు భూసేకరణను వ్యతిరేకిస్తూ బాధితులకు అండగా నిలిచిన తమ పార్టీ కార్యదర్శివర్గ సభ్యుడు, రైతు సంఘ నాయకుడు అప్పలరాజుపై పీడీ యాక్ట్ బనాయించడం దారుణమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కారు చౌకగా వేలాది ఎకరాల భూములను కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేస్తున్నాయని ఆగ్రహించారు. ఎకరం భూమి రూ.99 పైసలకే ఇవ్వడం దుర్మార్గమన్నారు. వైకాపా ప్రభుత్వం భూములను కేటాయిస్తే నాడు అడ్డుకున్న కూటమి నేతలు అధికారంలోకి వచ్చిన తరువాత అదే కంపెనీలకు వేల ఎకరాలు కట్టబెడుతున్నాయని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు, లోకేష్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం షరతులు లేకుండా అప్పలరాజును విడుదల చేమాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాదాల వెంకటేశ్వర్లు, తిరకాల దయాకర్, రెహనా బేగం తదితరులు పాల్గొన్నారు.

నడక, నవ్వుతో ఆరోగ్యం

మాట్లాడుతున్న నూతనంగా ఎంపికైన కార్యదర్శి రియాజ్ అహ్మద్

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట), న్యూస్‌టుడే: ప్రతిరోజూ నడవడం.. నవ్వుతూ ఆనందంగా జీవిస్తే ఆరోగ్యం పెరుగుతుందని వీఆర్సీ వాకింగ్, లాఫింగ్ క్లబ్ కార్యదర్శి షేక్ రియాజ్ అహ్మద్ పేర్కొన్నారు. నగరంలోని వీఆర్సీ మైదానంలో ఆదివారం క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నికైంది. వీరితో వాకర్స్ క్లబ్ నాయకుడు బలరామయ్యనాయుడు ప్రమాణ స్వీకారం చేయించారు. గౌరవాధ్యక్షుడిగా అడ్వకేట్ నన్నేసాహెబ్, అధ్యక్షుడిగా బి.సుబ్బారెడ్డి తదితరులు ప్రమాణం చేశారు. కార్యక్రమంలో క్లబ్ మాజీ అధ్యక్షులు నేతాజీ సుబ్బారెడ్డి, సభ్యులు పాల్గొన్నారు.

గ్రీన్ ఎనర్జీ హబ్‌గా రాష్ట్రం

నెల్లూరు(నగరపాలకసంస్థ), న్యూస్‌టుడే: రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయి గ్రీన్ ఎనర్జీ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకెళుతుందని వక్ఫ్ బోర్డు రాష్ట్ర ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏఎం గ్రీన్ (గ్రీన్ కోగ్రూప్) ఆధ్వర్యంలో సమారు రూ.15,600 కోట్ల పెట్టుబడితో చేపడుతున్న ఈ భారీ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా పది వేలకు పైగా ఉద్యోగ అవకాశాలు కలగనున్నాయని వివరించారు.

సంక్రాంతి పోటీల విజేతలకు బహుమతులు అందజేత

నెల్లూరు(నగరపాలకసంస్థ), న్యూస్‌టుడే: సంక్రాంతి పండగను పురస్కరించుకుని ఆటల పోటీలను నిర్వహించడం అభినందనీయమని తెదేపా నాయకులు కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం 29వ డివిజన్ మిత్ర మండలి ఆధ్వర్యంలో మహాత్మా గాంధీనగర్ మెయిన్ రోడ్డులో సంక్రాంతి సంబరాల ఆటల పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో తెదేపా అధికార ప్రతినిధి సాబీర్‌ఖాన్, నాయకులు షంషుద్దీన్, శ్రీధర్‌నాయుడు, మమతా రెడ్డి, చెంచయ్య, జిలానీ, ఖాదర్ బాషా తదితరులు పాల్గొన్నారు.

దివ్యాంగ క్రీడాకారులకు క్రీడా పరికరాల పంపిణీ

నెల్లూరు (క్రీడా విభాగం), న్యూస్‌టుడే: నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి క్రీడా మైదానంలో ఆదివారం దివ్యాంగ క్రీడాకారులకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో క్రీడా పరికరాలు, టీ షర్టులు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి క్రీడల్లో ప్రతిభ చాటుతున్న దివ్యాంగ క్రీడాకారులకు పరికరాలు అందించడం శుభపరిణామన్నారు. కార్యక్రమంలో బ్లూబర్డ్ సంస్థ యజమాని వేముల శివకృష్ణ, జనసేన పార్టీ జిల్లా కార్యాలయ ఇన్‌ఛార్జి జమీర్, అశోక్, సనత్‌కుమార్, జిల్లా సంయుక్త కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వంపై భారం తగదు

కోవూరు, న్యూస్‌టుడే: ఉపాధి హామీ పథకం పేరు మార్చి, నిధులు తగ్గించి రాష్ట్ర ప్రభుత్వంపై భారం మోపి కేంద్రం పేదల కడుపు కొడుతోందని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు మోహన్‌రావు అన్నారు. కోవూరులో ఉపాధిహామీ పథకం పేరు మార్పును నిరసిస్తూ ప్రదర్శన చేశారు.

20న అగ్నిప్రవేశ మహోత్సవం

కరపత్రాలు ఆవిష్కరిస్తున్న కమిటీ అధ్యక్షుడు షణ్ముగరావు, సభ్యులు

నెల్లూరు (సాంస్కృతికం), న్యూస్‌టుడే: నగరంలోని స్టోన్‌హౌస్‌పేటలో ఉన్న కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారి అగ్నిప్రవేశ మహోత్సవం ఈనెల 20వ తేదీ నిర్వహిస్తున్నట్లు దేవస్థాన కార్యనిర్వాహక అధ్యక్షుడు శేగు షణ్ముగరావు వెల్లడించారు. ఆయన ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు ఆదివారం ఈ మహోత్సవాల కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ఈ సందర్భంగా ఆరోజు ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం నాలుగు నుంచి రాత్రి పది గంటల వరకు వివిధరకాల పూజలు, హోమాలు జరుగుతాయన్నారు. ఉదయం ఆరు గంటలకు 108 మంది మహిళలు పెన్నా నది నుంచి కలశాల్లో నీరు తీసుకొని ఆలయానికి వస్తారని వెల్లడించారు. సాయంత్రం అవివాహితులైన యువతులతో సుహాసిని పూజల అనంతరం నిప్పులగుండ ప్రవేశం నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈనెల 23వ తేదీ వసంత పంచమి సందర్భంగా అక్షరాభ్యాసం చేయిస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో ఆలయ కమిటీ ప్రధాన సభ్యులు చిరంజీవి, జనార్దన్‌రావు, ఆంజనేయులు, సత్యనారాయణ, వెంకటేశ్వర్లు, జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

పేరు మార్పు ప్రకటన

నేను, బుడరాజు వీరరాఘవులు, తండ్రి పేరు లేట్ బి.వెంకట్రామయ్య, నివాసం: 26–2–80, రిత్విక్ ఎన్‌క్లేవ్, స్పిన్నింగ్‌మిల్ లేఅవుట్, ఆంధ్రకేసరి నగర్, నెల్లూరు – 524004, నా ఎస్‌ఎస్‌సి (10వ తరగతి)సర్టిఫికేట్ మరియు కొన్ని అధికారిక రికార్డుల్లో నా పేరు బుడరాజు వీరరాఘవులుగా నమోదు అయి ఉందని తెలియజేస్తున్నాను. ఇకపై నా సరైన మరియు అధికారిక పేరు బుధరాజు వీర రాఘవులుగా ఉండాలని ప్రకటిస్తున్నాను. అందువల్ల, బుడరాజు వీరరాఘవులు మరియు బుధరాజు వీర రాఘవులు అనేవి ఒకే వ్యక్తిని సూచిస్తాయని తెలియజేస్తున్నాను.

ఇట్లు: బుడరాజు వీరరాఘవులు

భర్త వేధింపులతో వివాహిత ఆత్మహత్య

నెల్లూరు (వేదాయపాలెం), న్యూస్‌టుడే: భర్త వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఉదంతమిది. పోలీసుల కథనం మేరకు.. నగరంలోని నాగేంద్రనగర్‌కు చెందిన లక్ష్మీభారతి(30)కి కృష్ణా జిల్లా గుడివాడలోని శాంతి నగర్‌కు చెందిన కార్తిక్‌తో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వీరు ప్రస్తుతం చిల్డ్రన్స్ పార్కు ప్రాంతంలో రామకృష్ణానగర్‌లో ఉంటున్నారు. వివాహ సమయంలో 40 సవర్ల బంగారు నగలు, రూ.10 లక్షల నగదు కట్నకానుకలుగా ఇచ్చారు. ముందస్తు ఒప్పందం మేరకు మరో రూ.20 లక్షలు ఇవ్వాల్సి ఉంది. ఈ విషయమై దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. గొలగమూడిలో ఇల్లు నిర్మించి అప్పుల పాలయ్యాడు. ఇవి తీర్చేందుకు కట్నం తాలూకు నగదు తీసుకురావాలని భార్యపై ఒత్తిడి తీసుకొచ్చాడు. దీనిపై శనివారం రాత్రి వివాదం జరిగింది. ఆదివారం తల్లిదండ్రులకు ఫోన్ చేసి డబ్బుల విషయమై భర్త చిత్రహింసలు పెడుతున్నాడని ఎప్పుడిస్తారని అడిగింది. త్వరలో ఇల్లు అమ్మి ఇస్తామని చెప్పారు. ఈక్రమంలో ఇంట్లో ఫ్యానుకు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ విషయాన్ని అల్లుడి ద్వారా తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు వచ్చి తలుపులు పగలగొట్టారు. ఉరికి వేలాడుతున్న కుమార్తెను కిందకు దించి చికిత్స నిమిత్తం నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. అల్లుడి వేధింపులతోనే తమ కుమార్తె మృతి చెందిందని శివయ్య బాలాజీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై పుల్లారెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు. వీరికి ఏడేళ్ల పాప ఉంది.

పార్వీ సినిమాస్ (ఎం.I) షెడ్యూల్: స్క్రీన్ 1..నారీ నారీ నడుమ మురారి, అనగనగా ఒక రాజు (తెలుగు), స్క్రీన్ 2.. మన శంకర వరప్రసాద్ (తెలుగు), స్క్రీన్ 3. భర్త మహాశయులకు విజ్ఞప్తి, రాజాసాబ్ (తెలుగు), **పార్వీ సినిమాస్ (స్పైస్):** స్క్రీన్. .1. మన శంకర వర ప్రసాద్ (తెలుగు), స్క్రీన్ 2. భర్త మహాశయులకు విజ్ఞప్తి, రాజాసాబ్ (తెలుగు), స్క్రీన్ 3. భర్త మహాశయులకు విజ్ఞప్తి, నారీ నారీ నడుమ మురారి, అనగనగా ఒక రాజు (తెలుగు), స్క్రీన్.4..నారీ నారీ నడుమ మురారి, అనగనగా ఒక రాజు (తెలుగు), స్క్రీన్.5..మన శంకర వరప్రసాద్ (తెలుగు), **రైన్ సినిమా షెడ్యూల్:** స్క్రీన్..1. భర్త మహాశయులకు విజ్ఞప్తి, నారీ నారీ నడుమ మురారి, (తెలుగు), స్క్రీన్ 2. అనగనగా ఒక రాజు (తెలుగు), స్క్రీన్ 3. మన శంకర వరప్రసాద్ (తెలుగు), స్క్రీన్.4..నారీ నారీ నడుమ మురారి, రాజాసాబ్ (తెలుగు)

ఇంట్లో చోరీ

నెల్లూరు (నేర విభాగం), న్యూస్‌టుడే: ఇంటి తాళాలు పగలగొట్టి బంగారు ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లారు. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరుగ్రామీణ మండలం అల్లీపురం శ్రీలక్ష్మీ భగవాన్ వెంకయ్యస్వామి లేఅవుట్‌లో డి.రమణయ్య కుటుంబం నివాసం ఉంటోంది. ఈ నెల 16న ఆయన తన కుటుంబంతో కలిసి ఊరు వెళ్లారు. దుండగులు ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లోని ఎనిమిది సవర్ల బంగారు ఆభరణాలను అపహరించారు. 17వ తేదీ రాత్రి ఇంటికి వచ్చిన బాధితులు నగలు కనిపించకపోవడంతో ఆదివారం నెల్లూరు గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పొర్లుకట్ట.. సమస్యల మిట్ట

పొర్లుకట్ట వద్ద పగిలిపోయిన సిమెంట్ రోడ్డు

నెల్లూరు (మార్కెట్ సెంటర్), న్యూస్‌టుడే

నగరంలోని పెన్నా నది పొర్లుకట్ట ప్రాంతం సమస్యలకు నిలయంగా మారింది. మురుగునీటిలోనే కుళాయిలు దర్శనమిస్తుండగా, రహదారులు అధ్వానంగా తయారయ్యాయి. కాలువలు లేకపోవడంతో మురుగునీరు ఎక్కడిదక్కడ నిలిచిపోతుంది. కాలువలోనే మున్సిపల్ కుళాయిలు ఉండడంతో తాగునీరు పట్టుకునేందుకు అవస్థలు పడుతున్నారు. దాదాపు పొర్లుకట్ట చివరి వరకు ఇదే పరిస్థితి. చుట్టూ మురుగు ఉండడంతో బిందె పెట్టి నీరు పట్టుకునే అవకాశం లేకుండా పోతోంది. దీంతో కొందరు కుళాయిలకు పైపులు తగిలించి నీరు పట్టుకుంటున్నారు. పైపు ఏ మాత్రం దెబ్బతిన్నా మురుగునీరు వస్తోంది. అవి తాగితే అనారోగ్యం పాలవుతున్నామని స్థానికులు వాపోతున్నారు. రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. సగం వరకు సిమెంట్ రోడ్డు ఉన్నా, మిగిలిన సగం మట్టి కావడంతో రాకపోకలు సాగించేందుకు అవస్థలు పడుతున్నారు. సిమెంట్ రోడ్డు కూడా పగుళ్లు ఇచ్చింది. పొట్టేపాలెం వెళ్లేందుకు ప్రజలు ఎక్కువగా ఈ మార్గంలోనే రాకపోకలు సాగిస్తుంటారు. గుంటలుమిట్టలుగా ఉండడంతో ద్విచక్రవాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి సమయంలో ప్రమాదాలకు గురవుతున్నారు. అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.

ప్రకటన

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, పొదలకూరు మండలం, కళ్యాణపురం కాపురస్తుడయిన శ్రీ కడపన హరేంద్ర, తండ్రి కడవన మస్తాన్ రెడ్డి గారి సంజాయిషీ మేరకు యావన్మందికి తెలియజేయడమేమనగా నా కక్షిదారుడు చిల్లకూరు మండలం, ముత్యాలపాడు గ్రామంలో గల VARDHAN VALENCIA PHASE-III అను లేఅవుట్ నందు (L.P.No.12/2024/1105/Chillakur/NUDA/DPMS) నందు ప్లాట్ నెం. 162రు 30 అంకణములు స్థలమును లోగా తేదీ: 04–08–2025న డాక్యుమెంట్ నెం.4813/2025 ద్వారా కొనుగోలు చేసినారనియు సదరు ఒరిజినల్ విక్రయ పత్రము నా కక్షిదారుడు లోగా తేదీ: 13–12–2025న నెల్లూరు జిల్లా, నెల్లూరు రూరల్, అల్లీపురం సెంటర్, సమీపములో గల జెరాక్స్ షాపు వద్ద పడిపోయినదనియు ఎంత వెతకినను సదరు ఒరిజినల్ విక్రయ పత్రము డాక్యుమెంట్ నెం.4813/2025 దొరకలేదని తెలుపుచున్నారు. కావున ఎవరికైనను సదరు ఒరిజినల్ విక్రయ పత్రము దొరికిన యెడల ఈ దిగువ అడ్రస్సుకు తెలుపవలసినదిగా కోరడమైనది.

Counter Signed by: కడపన హరేంద్ర, తండ్రి కడపన మస్తాన్‌రెడ్డి, కళ్యాణపురం గ్రామం, పొదలకూరు మండలం.

యస్.శ్రీనివాసమూర్తి, B.A., B.L., అడ్వకేట్, 16/1085, ట్రంక్‌రోడ్డు, నెల్లూరు–1.

పోలీసు శాఖలో వసూల్ రాజాలు

ఈనాడు, పుట్టపర్తి: శ్రీసత్యసాయి జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలు కొంత తగ్గుముఖం పట్టాయి. ఎస్పీగా సతీశ్‌కుమార్ బాధ్యతలు చేపట్టి నాలుగు నెలలవుతోంది. ఆయన రాకతో కొన్ని జూద కేంద్రాలను నిర్వాహకులు మూసేసుకున్నారు. నేరస్థుల పట్ల కఠినంగా వ్యవహరిస్తుండటంతో రౌడీషీటర్ల హవా తగ్గింది. ఇంతవరకు బాగానే ఉన్నా సదరు శాఖలో వసూళ్ల పర్వానికి అడ్డుకట్ట పడటం లేదు. కఠిన చర్యలు లేకపోవడంతో కొందరు సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నారు.

తగ్గినట్టే తగ్గి..

ఎస్పీ రాకతో జూద కేంద్రాల నిర్వహణ తగ్గింది. ఇటీవల మళ్లీ పుంజుకుంటున్నట్లు కనిపిస్తోంది. రొద్దం మండలం దొడఘట్ట, సోమందేపల్లి, పెనుకొండ, బత్తలపల్లి, తాడిమర్రి మండలం దాడితోట, ముదిగుబ్బ మండలం పులివెందుల సరిహద్దు, ధర్మవరంలోని చిత్రావతి పరివాహక ప్రాంతం, మడకశిర, రొళ్ల, కదిరి నియోజకవర్గంలో తలుపుల, తనకల్లు మండలాల్లో జూద కేంద్రాలు, కోడి పందేలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇటీవల రామగిరి, కనగానపల్లి మండలాల పరిధిలోని రెండు గ్రామాల్లో భారీస్థాయిలో కోడిపందేలు జరిగినట్లు తెలుస్తోంది.

★ బత్తలపల్లి మండలంలో ఓ కానిస్టేబుల్ ఆగడాలు హద్దుమీరుతున్నాయి. మట్టి, బొగ్గు తరలిస్తున్నవారి నుంచి భారీగా వసూలు చేస్తున్నారు. రాజకీయ నాయకులతో సత్సంబంధాలు పెట్టుకుని పోలీసు అధికారులకు కీలకంగా వ్యవహరిస్తున్నారు.

విచారించి చర్యలు తీసుకుంటాం

- సతీశ్‌కుమార్, ఎస్పీ

చట్టాన్ని ఎవరు అతిక్రమించినా.. సహించేది లేదు. పోలీసులపై వచ్చిన ఆరోపణలు విచారించి. . వాస్తవమైతే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. జూద కేంద్రాలను పూర్తిస్థాయిలో నిర్మూలిస్తాం. మార్పు ఒక్కసారిగా సాధ్యం కాదు. దశలవారీగా జిల్లాలో శాంతిభద్రతలను గాడిలో పెడతాం.

సరిహద్దులో షరామామూలే

మడకశిర నియోజకవర్గంలోని ఓ మండలంలో కర్ణాటక సరిహద్దు ప్రాంతం ఎక్కువగా ఉండటంతో అక్కడ 30 వరకు బార్‌లు, మద్యం దుకాణాలున్నాయి. అక్కడి మద్యం చౌక కావడంతో ఆంధ్ర ప్రాంతంలో బెల్టుషాపులకు సరఫరా చేస్తున్నారు. ఇందుకుగాను దుకాణదారుల నుంచి వసూలు చేస్తున్నారు. అలాగే ఇక్కడి మద్యం దుకాణాలు, బెల్టుషాపుల నిర్వాహకులు, క్రషర్లు, గ్రానైట్ పరిశ్రమల యజమానుల నుంచి నెల మామూళ్లు అందుకుంటున్నారు. స్టేషన్‌కు న్యాయం కోసం వచ్చే బాధితులు, బాధ్యులూ నగదు ఇవ్వాలనే ఆరోపణలున్నాయి. స్టేషన్‌కు వచ్చే మొత్తం ఎస్ఐ తీసుకుంటున్నారంటూ సిబ్బంది గొడవపడిన ఘటన మూడునెలల కిందట చోటు చేసుకుంది.

● పుట్టపర్తి పోలీసు సబ్‌డివిజన్ పరిధిలో ఓ హత్య జరిగింది. ఈ కేసు తీవ్రత తగ్గించేందుకు, నిందితులను కొట్టకుండా ఉండటానికి ఓ అధికారికి రూ. లక్షల్లో ముట్టజెప్పినట్లు ఆరోపణలున్నాయి. హత్య జరిగిన తీరు, పోలీసులు పేర్కొన్న వివరాల్లో తేడాలున్నట్లు సమాచారం.

నేడు కలెక్టరేట్లో ప్రజావేదిక

పుట్టపర్తి, న్యూస్‌టుడే: కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహించనున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (జీపీఆర్ఎస్)లో ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తామని కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ తెలిపారు. రెవెన్యూ డివిజన్, తహసీల్దారు కార్యాలయాలతో పాటు పురపాలిక, మండల కేంద్రాల్లోనూ సంబంధిత అధికారులు వినతులు స్వీకరిస్తారని, వాటిని ప్రజా వేదిక అర్జీలుగానే పరిగణించి పరిష్కరిస్తామని కలెక్టర్ వెల్లడించారు.

హిందూపురంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించిన తెదేపా నాయకులు

పేదల పెన్నిధి ఎన్టీఆర్

హిందూపురం, న్యూస్‌టుడే: మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్.. పేదల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచారని మున్సిపల్ ఛైర్మన్ డీఈ రమేశ్‌కుమార్ అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా స్థానిక ఎన్టీఆర్ కూడలిలోని ఆయన విగ్రహానికి పూలమాలు వేసి ఘన నివాళులు అర్పించారు. మున్సిపల్ ఛైర్మన్ మాట్లాడుతూ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. పెద్దసంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

345 మంది రక్తదానం

ఎమ్మెల్యే బాలకృష్ణ క్యాంప్ కార్యాలయం వద్ద ఎన్టీఆర్ లెజెండరీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిబిరంలో 345 మంది రక్తదానం చేశారు. తెదేపా నియోజకవర్గ సమన్వయకర్త శ్రీనివాసరావు, పట్టణ పార్టీ అధ్యక్షుడు వెంకటేశ్, నాయకులు షఫీవుల్లా, అమర్‌నాథ్, ఎమ్మెల్యే బాలకృష్ణ కార్యదర్శి బాలాజీ, బాబాఫకృద్దీన్, నెట్టప్ప, రాఘవేంద్ర పాల్గొన్నారు.

పనులు ప్రారంభిస్తున్న కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్, ఎమ్మెల్యే సింధూరరెడ్డి తదితరులు

పకడ్బందీగా మన పల్లె-మన నీరు

పుట్టపర్తి: జిల్లాలో భూగర్భజలాల పెంపు లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన 'మన పల్లె-మన నీరు' కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేస్తామని కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ అన్నారు. ఆయన ఆదివారం పెడబల్లిలో ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డితో కలిసి రైతు నరేష్ నాయక్ పొలంలో ఫారంపాండ్ పనులకు భూమిపూజ నిర్వహించి మాట్లాడారు. జిల్లాలో ఫారంపాండ్లు, ఫీడర్ ఛానళ్లు, కందకాల తవ్వకాలతో ప్రతి నీటి చుక్క భూమిలోకి ఇంకుతుందన్నారు. జిల్లాలోని 28 మండలాల్లో భూగర్భజలం తగ్గినట్లు గుర్తించామన్నారు. ఉపాధి హామీ పథకం కింద జిల్లాకు 3,200 పనులు మంజూరైనట్లు చెప్పారు. రాబోయే వంద రోజుల్లో కనీసం 20వేల ఫారంపాండ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని ఎమ్మెల్యే సింధూరరెడ్డి సూచించారు. ఈ ఏడాది జూన్ 2 నుంచి అక్టోబరు 2లోపు కోటి మొక్కల పెంపకం లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నట్లు పీడీ విజేంద్రప్రసాద్ తెలిపారు.

చింతతో అనంత నిశ్చింత!

■ పంచాయతీలకు ఆదాయ వనరులు
■ భూముల అన్యాక్రాంతానికి అడ్డుకట్ట

తపోవనం (అనంత గ్రామీణం), న్యూస్‌టుడే

★ ఓ ఐఏఎస్ అధికారి మదిలో మెదిలిన అద్భుత ఆలోచన కార్యరూపం దాల్చింది. 23 ఏళ్ల క్రితం బీజం పడి... కరవుసీమ అనంతలో సిరులు పండిస్తోంది. అంతకుమించి ప్రభుత్వ భూములకు రక్షణగా నిలుస్తోంది. చింత చెట్టు పెంచితే బోలెడు ప్రయోజనాలున్నాయని గుర్తించిన అప్పటి అనంత జిల్లా కలెక్టర్ సోమేష్‌కుమార్.. పథకాన్ని రూపొందించి అమలు చేశారు.

సంకల్పం.. ఒక చింత చెట్టు ఏళ్లుగా ప్రజలకు అనేక లాభాలు కురిపిస్తుందన్న దూరదృష్టితో పథకాన్ని రూపొందించారు. ప్రభుత్వ అసైన్డ్, దేవదాయశాఖ, పంచాయతీల ఖాళీ స్థలాల్లో చింత మొక్కలు నాటించి ఆదాయం పెంచాలన్నదే సంకల్పం. కరవు ప్రాంతంలో అనుకూలంగా ఉండే మొక్కల్లో చింత ఒకటి. నీరు సరిగా లేకపోయినా అరకొరగా వచ్చే వర్షంతోనే బతికి.. ఎదిగి లాభాలిస్తున్నాయి. పలు గ్రామాల్లో ఫలసాయం అందిస్తుండటంతో పంచాయతీలకు ఆదాయం సమకూరుతోంది. కొన్నిచోట్ల పంచాయతీ అధికారులు పట్టించుకోకపోవడంతో గ్రామంలో ఎవరికి వారే ఫలసాయం అందుకుంటున్నారు.

కళ్యాణదుర్గం మండలం గోళ్లలో చింత చెట్లు

600 ఎకరాలు

ఉమ్మడి జిల్లాలోని పలు పంచాయతీల్లో పథకం కింద దాదాపు వెయ్యి ఎకరాల్లో చింత మొక్కలు నాటారు. కొన్నిచోట్ల వివిధ కారణాలతో మొక్కలు ఎండిపోవడంతో వదిలేశారు. ప్రస్తుతం దాదాపు 600 ఎకరాల్లో చింతవనాలు విస్తరించాయి.

రక్షణ: వందలాది ఎకరాల్లోని భూములకు చింతవనం రక్షణ కవచంగా మారింది. చెట్టు కొడితే కేసు నమోదవుతుందన్న భయంతో ఎవరూ ఆ భూముల జోలికి వెళ్లడం లేదు. వందల కోట్ల రూపాయల భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడిన ఘనత పథకానికే దక్కుతుంది.

● చింత వనాలు పంచాయతీలకు ఒక ఆదాయ వనరు. ఖాళీ స్థలాల్లో పెంచడానికి అధికారులు ఆసక్తి చూపితే మరిన్ని లాభాలు ఉంటాయని అనంత జిల్లా పంచాయతీ అధికారి నాగరాజునాయుడు అభిప్రాయపడ్డారు.

ఎక్కడ, ఎలాగంటే.. కనగానిపల్లి మండలం దాదులూరులో జాతీయ రహదారి పక్కన 20 ఎకరాల్లో చింతవనం ఆహ్లాదకరంగా ఉంది. ఆత్మకూరు మండలం పాపంపల్లి గ్రామంలో 10 ఎకరాల్లోని వనం లాభాలిస్తోంది. ప్రస్తుతం వేలం వేసి రూ. 24వేలకు పంటను విక్రయించారు. మడకశిర నియోజకవర్గం పరిధిలోని రాళ్ల అనంతపురం, ఆమిదాలగొంది.. గోరంట్ల మండలంలో పాలసముద్రం, వానవోలు గ్రామాల్లో ఎక్కువ శాతం దేవుడి మాన్యాలలోనే మొక్కలు నాటి సంరక్షించారు. హిందూపురం నియోజకవర్గంలోని కొండూరు, కొడికొండ చెక్‌పోస్టు.. కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని గోళ్లలో 60 ఎకరాలు, హులికల్లులో 30 ఎకరాలు, శెట్టూరు మండల పరిధిలో దాదాపు 115 ఎకరాలు, బ్రహ్మసముద్రం, ముద్దలాపురం, తీటకల్లు, సూగేపల్లి గ్రామాల్లో 70 ఎకరాల్లో వనాలు విస్తరించాయి. పెద్దపప్పూరు మండలం సోమనపల్లి, యాడికితోపాటు అనంతపురం గ్రామీణ మండలం మన్నీలలో ఫలసాయం పొందుతున్నారు.

విశ్వదాభిరామ.. అక్షరధామ

■ నేడు వేమన జయంత్యుత్సవం

ఆకట్టుకుంటున్న స్వాగత తోరణం

తీర్చిదిద్దిన బస గదులు

కదిరి, గాండ్లపెంట, న్యూస్‌టుడే: తేట తెలుగు ఆట వెలది పద్యాలతో ప్రజలను చైతన్యవంతులను చేసిన ప్రజాకవి, యోగి వేమన జయంత్యుత్సవానికి గాండ్లపెంట మండలంలోని కటారుపల్లి సర్వాంగసుందరంగా ముస్తాబైంది. నేడు (సోమవారం) ఉదయం 9.15 గంటలకు పద్య సంబరం మొదలుకానుంది. ప్రభుత్వ అధికారిక కార్యక్రమం కావడంతో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షించారు. వేమన విహారాన్ని నయన శోభితంగా తీర్చిదిద్దారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ అధికారులు ఆశీనులయ్యే వేదికను మనోహరంగా తీర్చిదిద్దారు. వేమన విహారం ప్రాంగణానికి రంగులేసి స్వాగత తోరణాలు కట్టారు. సమాధి ఘాట్‌ను విశేషంగా అలంకరించారు. వాహన పార్కింగ్‌కు స్థలం కేటాయించారు. ఉత్సవానికి హాజరయ్యే ప్రజలకు భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు.

రోజంతా సంబరం ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్యక్రమాలు జరగనున్నాయి. 9.15 గంటలకు కవులు, రచయితల ప్రసంగాలు, 9.30 గంటలకు కటారుపల్లిలో భారీ ర్యాలీ, 10 గంటలకు వేమన స్మారక కేంద్ర సందర్శన, 10.15 గంటలకు వేమన విగ్రహానికి పుష్పార్చన, 10.20 గంటలకు కళాకారుల స్వాగత నృత్యం, 10.30 గంటలకు జ్యోతి ప్రజ్వలన, తర్వాత అతిథుల ప్రసంగాలు, మధ్యలో సాంస్కృతిక కళా ప్రదర్శనలు సాగుతాయి. సాయంత్రం 4.15 గంటలకు జాతీయ గీతాలాపనతో ఉత్సవం ముగుస్తుంది.

గోడ కూలింది.. నాసిరకం తేలింది

లోపలి భాగంలో పడిపోయిన అడ్డుగోడ

పేరు గొప్ప ఊరు దిబ్బ అనే చందంగా మారాయి సచివాలయ భవన నిర్మాణాల తీరు. వైకాపా ప్రభుత్వంలో కనగానపల్లి మండలంలో మొత్తం 11 సచివాలయ నిర్మాణాలకు ఆమోదం తెలిపారు. ఒక్కో సచివాలయ నిర్మాణానికి రూ. 45 లక్షలు కేటాయించారు. నిత్యం అధికారుల పర్యవేక్షణలో ఉన్న కనగానపల్లి మండల కేంద్రంలోని సచివాలయ భవన నిర్మాణ పనులను గత ప్రభుత్వంలో గుత్తేదారులు నాసిరకంగా చేపట్టడం వల్ల భవనం లోపలి భాగంలో ఏర్పాటు చేసిన గోడలు పడిపోతున్నాయి. పూర్తి స్థాయిలో నిర్మాణ పనులు చేపట్టకుండానే పడిపోవడం విమర్శలకు దారితీస్తోంది. ఎంపీడీఓ అనిల్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లగా...సచివాలయ భవన నిర్మాణ పనులను పరిశీలించి ఆరా తీస్తామని చెప్పారు. **- న్యూస్‌టుడే, కనగానపల్లి**

కనగానపల్లిలో అసంపూర్తిగా సచివాలయ భవనం

క్రీడావినోదాల రైల్వేజంక్షన్!

గుంతకల్లు రైల్వే జంక్షన్ ప్రయాణాలకే కాదు.. క్రీడావినోదాల వేదికగా మారుతోంది. జంక్షన్ ముందున్న సర్క్యులేటింగ్ ప్రాంతంలో సభలు సమావేశాలను నిర్వహించడానికి ఓపెన్‌ఎయిర్ థియేటర్, పిల్లల కోసం పార్కు నిర్మాణాలను చేపట్టారు. ఇప్పటికే ఓపెన్‌ఎయిర్ థియేటర్ రూపుదిద్దుకుంది. దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ జోన్‌లోని ఆరు డివిజన్లలో ఎక్కడా లేని విధంగా బాక్స్ క్రికెట్ వేదికను అత్యాధునిక వసతులతో అందుబాటులోకి తెచ్చారు. ఇందుకు రూ.20 లక్షలు ఖర్చు చేశారు. ప్రస్తుతం క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నారు. పిల్లల కోసం రిమోట్ కార్‌రేసింగ్ వేదికలు ఉన్నాయి. ఫుడ్‌కోర్టు ఏర్పాటు కానుంది. ఈమేరకు డీఆర్ఎం చంద్రశేఖర్ గుప్తా చర్యలు చేపడుతున్నారు. **- న్యూస్‌టుడే, గుంతకల్లు**

జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన బాక్స్ క్రికెట్ వేదిక

కాలుష్య కోరల్లో చిత్రావతి

సత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తి పట్టణవాసులు ఎంతో పవిత్రంగా భావించే చిత్రావతి నది కాలుష్య కోరల్లో చిక్కుకుంది. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతో పట్టణంలోని మురుగు, ప్లాస్టిక్ వ్యర్థాలు చిత్రావతిలో కలిసి నీరంతా కలుషితమవుతోంది. పశువులు ఆ నీటిని తాగి వివిధ వ్యాధుల బారిన పడుతున్నాయి. ఇప్పటికైనా పురపాలిక యంత్రాంగం గట్టి చర్యలు తీసుకొని చిత్రావతి నదిని శుద్ధిచేసి కాలుష్య కోరల నుంచి కాపాడాలని స్థానికులు, పర్యాటకులు కోరుతున్నారు. **-న్యూస్‌టుడే, పుట్టపర్తి పట్టణం**

మోటార్లు పనిచేయక.. దాహార్తి తీరక

ముదిగుబ్బ, న్యూస్‌టుడే: శ్రీసత్యసాయి జిల్లాలోని అతి పెద్ద మేజర్ పంచాయతీ ముదిగుబ్బలో తాగునీటి కొరత వేధిస్తోంది. గత మూడు నెలలుగా సత్యసాయి పథకం తాగునీరు అరకొరగా సరఫరా అవుతుండటంతో ప్రజలు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. 17 వేలకుపైగా జనాభా ఉన్న పంచాయతీలో పదిహేనురోజులకోసారి నీరు రావడంతో తిప్పలు తప్పడం లేదు. పంచాయతీ బోరు నీరు వస్తున్నా తాగలేని పరిస్థితి. దీంతో శుద్ధజల నీటిని కొనుగోలు చేస్తున్నారు. సత్యసాయి పంప్‌హౌస్‌లో నాలుగు మోటార్లు ఉన్నా ఒకటి మాత్రమే పనిచేస్తోంది. మోటార్లకు మరమ్మతులు చేయించి పూర్తిస్థాయిలో నీటిని సరఫరా చేయిస్తామని ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ ప్రసాద్ తెలిపారు

శ్రీవారికి పురం కూరగాయలు

హిందూపురం సాంస్కృతికం, న్యూస్‌టుడే: కేఆర్ రామలింగయ్య మిత్రమండలి సభ్యులు రూ.2.5 లక్షల విలువచేసే 12 టన్నుల కూరగాయలను తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోని నిత్యాన్నదాన సత్రానికి వితరణగా అందించారు. ఆదివారం తితిదే ప్రత్యేక వాహనంలో సరకులను పంపించారు. మిత్రమండలి సభ్యులు మాట్లాడుతూ సేవాభావంతో నిత్యం వేలాది మందికి తయారు చేసే అన్నప్రసాదానికి అందజేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ డీఈ రమేశ్‌కుమార్, తెదేపా నాయకులు పాల్గొన్నారు.

కూరగాయల వాహనం వద్ద కేఆర్ రామలింగయ్య మిత్రమండలి సభ్యులు

ఎంజి బ్రదర్స్ టివిఎస్-అనంతపురం: 9581225568 | పిఎంకెఆర్ టివిఎస్-అనంతపురం: 8548929555 | ఎంకెఆర్ టివిఎస్-ధర్మవరం: 8333929555 | ఈశ్వర్ టివిఎస్-హిందూపూర్: 9440732710 | ఎస్ఎల్ఎన్ టివిఎస్-తాడిపత్రి 8886611915 | పిఎంకెఆర్ టివిఎస్- రామ్‌నగర్: 9391002523 | పిఎంకెఆర్ టివిఎస్-గుంతకల్: 9963292974 | ఎంకెఆర్ టివిఎస్-కదిరి: 8332929555 | ఎస్ఎల్ఎన్ టివిఎస్-గుత్తి: 8886611912 | శ్రీ రంగనాథస్వామి ఎంటర్‌ప్రైజెస్-రాయదుర్గం: 9533447686 | ఎస్‌బిఆర్ఎస్ మోటార్స్-పామిడి: 9848267272 | శ్రీ సాయి బాలాజీ మోటార్స్-కళ్యాణదుర్గం: 8331929555 | శ్రీ గౌరీ శంకర్ మోటార్స్- ఉరవకొండ: 9705254454 | ఎంఎన్ఆర్ మోటార్స్-కణేకల్: 9550798884 | కర్ల ఆటోమొబైల్స్-ఓబులదేవర చెరువు: 9666564848 | శ్రీ వాసవి ఆటోస్-గోరంట్ల: 9440255553 | పద్మనాభ మోటార్స్-మడకశిర: 8500293449 | సాయిగీతా మోటార్స్-పెనుకొండ: 9493420477 | శ్రీ బాలాజీ ఆటోమోటివ్స్-యాడికి: 7396755194.

(c) eenadu

కదిరి ఆలయ సమాచారం

కదిరి: ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నేటి (సోమవారం) ఉదయం ఆరు నుంచి 6.30 గంటల వరకు సర్వదర్శనం. 7 నుంచి 9 గంటల వరకు మధ్య అభిషేకం, స్వర్ణ కవచ సేవలు. 9 నుంచి మధ్యాహ్నం 1.30, తిరిగి సాయంత్రం 5 నుంచి రాత్రి 8.30 గంటల వరకు స్వామి వారి సర్వదర్శనం.

సంతల ఆదాయం రూ.3.17 లక్షలు

అనంతపురం (వ్యవసాయం): అనంతపురం వ్యవసాయ మార్కెట్ యార్డులోని సంతలో శని, ఆదివారం గొర్రెలు, మేకలు, పశువుల సంతల్లో మొత్తం రూ. 3,17,170 ఆదాయం వచ్చింది. అందులో గొర్రెలు, మేకల సంతలో రూ.1,91,320 ఆదాయం రాగా, పశువుల సంతలో రూ. 1,25,850 ఆదాయం వచ్చిందని యార్డు ఎంపికశ్రేణి ఇన్‌ఛార్జి కార్యదర్శి రాఘవేంద్ర కుమార్, గ్రేడ్-2 కార్యదర్శి రూప్‌కుమార్ తెలిపారు.

EENADU eClassifieds

BUSINESS SERVICES

BUSINESS OFFER

మీ బంగారం, వెండి, డైమండ్స్ బ్యాంక్స్/ఫైనాన్స్‌లో తాకట్టు ఉన్నవి మా డబ్బుతో విడిపించి కొంటాము. స్పాట్ క్యాష్/షిఫ్టింగ్ గోల్డెన్ ట్రేడింగ్ కం॥ ✆ 7382114647.

EDUCATION

COACHING CENTRES

పదవ తరగతి, ఇంటర్ ఫెయిల్ అయినవారికి ట్యూషన్ చెప్పబడును. హాస్టల్ కలదు. శేఖర్ కోచింగ్ సెంటర్, 3వ రోడ్డు, Opp. G.R.ఫంక్షన్‌హాల్, ATP. Cell: 9440045441

REAL ESTATE

LEASE/ RENT

కడప జిల్లా జమ్మలమడుగు ప్రాంతంలో రెండు అగ్రికల్చర్ గోడౌన్లు లీజుకు/బాడుగకు ఇవ్వబడును. ఒక్కొక్క గోడౌన్ 30,240 చ॥ అ॥ 72 అడుగులు వెడల్పు, 400 అడుగులు పొడవు, 18 అడుగులు ఎత్తు ఉన్నాయి. నీటి వసతి & ట్రాన్స్‌ఫార్మర్ కలదు. ✆ 9963478103.

JOBS

మయూరిటైల్స్ & శానిటరీ షోరూంలో పనిచేయుటకు అనుభవంకల సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ (మేల్) కావలెను. జీతం: 18,000/- + ఇన్సెంటివ్స్. బళ్లారిరోడ్, సాయిబాబాగుడి దగ్గర, ATP. 9848189744.

శివతేజ ఇన్‌ఫ్రా ఎర్రచందనం ATP జిల్లాలో రియల్ ఎస్టేట్ రంగంలో అనుభవం ఉన్న మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. అర్హత: Inter+ డిగ్రీ సెల్: 6309997986

ఎన్.ఆర్ డిఫెన్స్ అకాడమీ, బళ్లారి రోడ్, రాచానపల్లి, అనంతపురం రూరల్ నందు పనిచేయుటకు లేడీ టెలికాలర్స్ కావలెను. సెల్: 9780029999

Wanted: డిప్లొమా/B.Tech అర్హత కలిగిన అభ్యర్థులు I.T.I. కాలేజ్ కదిరిలో పనిచేయడానికి అర్హత మరియు ఆసక్తిగలవారు సంప్రదించగలరు. సెల్: 9440566143, 9440968212.

FACULTY/ TEACHERS

Junior & Senior Lecturers in Maths, Physics, Chemistry, Botany, Zoology, English, Sanskrit Anantapur. Cell: 6302037812

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారు...

6 లైన్ల ప్రకటన రూ.395/- మాత్రమే

వివరాలకు: 8008709784

తప్పులు.. కుప్పలు తెప్పలు

సరి చేయకుండానే నూతన పాసుపుస్తకాల పంపిణీ

కనగానపల్లి, న్యూస్‌టుడే: వైకాపా ప్రభుత్వంలో భూ హక్కు- భూరక్ష పేరుతో చేపట్టిన భూముల రీ సర్వే రైతులకు చిక్కులు తెచ్చిపెట్టాయి. సర్వే సిబ్బంది, రెవెన్యూ అధికారులు ఇష్టానుసారంగా సర్వే చేపట్టడంతో తప్పులు దొర్లాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తప్పులను సరి చేసేందుకు గ్రామసభలను నిర్వహించి బాధితుల నుంచి వినతులను స్వీకరించారు. రాజముద్రతో ముద్రించిన పాసుపుస్తకాలను కూటమి ప్రభుత్వం రైతన్నలకు అందజేస్తోంది. కొత్త పాసుపుస్తకాల్లో పాత తప్పులు యథాతథంగా ఉండటం అన్నదాతలను కలవరపెడుతోంది.

ఉమ్మడి ఎల్‌పీఎం అగచాట్లు..

కనగానపల్లి మండలంలో మొదటి విడతలో భాగంగా ముత్తవకుంట్ల, ఎలకుంట్ల, నర్శంపల్లిలో భూముల రీ సర్వే చేపట్టారు. ప్రతి గ్రామంలో తప్పుల తడకగా రీ సర్వే చేపట్టడం వల్ల 60 శాతం పైగానే కొత్తగా మంజూరు చేసిన పాస్తుపుస్తకాల్లో అవే పొరపాట్లు ఉన్నట్లు రైతులు గుర్తించారు.

- ముత్తవకుంట్లలో మొత్తం పట్టదారు పాసుపుస్తకాలు 1235 ఉండగా.. ఉమ్మడి ఎల్‌పీఎంలు 917, సింగిల్ ఎల్‌పీఎంలు 310. ఎలకుంట్లలో 1626 పట్టదారు పాసుపుస్తకాలు ఉన్నాయి. ఉమ్మడి ఎల్‌పీఎంలు 946 సింగిల్ ఎల్‌పీఎంలు 650. నర్శంపల్లిలో మొత్తం పట్టదారు పాసుపుస్తకాలు 660. ఇందులో ఉమ్మడి ఎల్‌పీఎంలు 448, సింగిల్ ఎల్‌పీఎంలు 145 ఉన్నాయి. ఉమ్మడి ఎల్‌పీఎంలు ఉండటం వల్ల రైతులు పట్టదారు పాసు పుస్తకాల్లో తగ్గిన భూమి విస్తీర్ణాన్ని, ఎక్కువ నమోదు చేసిన భూముల వివరాలను ఎలా సరి చేసుకోవాలో తెలియక రైతులు తికమక పడుతున్నారు.

సరి చేస్తాం

కొత్తగా మంజూరు చేసిన పట్టదారు పాసుపుస్తకాల్లో తప్పులను సరిచేస్తాం. రైతులు ఆందోళన చెందవద్దు. రెవెన్యూ దస్త్రాల ఆధారంగా సాగు భూమిని అనుసరించి పాసుపుస్తకాల్లో నమోదు చేస్తాం.

- జ్యోతి, రీ సర్వే డీటీ

సగం కూడా లేదు

నెమిళివరం పంచాయతీలోని సర్వే నంబరు 399లో నాకు 4.96 ఎకరాల సాగు భూమి ఉంది. రీ సర్వే చేసిన తర్వాత ప్రభుత్వం పంపిణీ చేసిన నూతన పట్టదారు పాసుపుస్తకంలో 2.50 ఎకరాలు మాత్రమే ఉంది. మిగిలిన భూ విస్తీర్ణంలో 2.46 ఎకరాలు భూమి తగ్గింది. ఇది ఆందోళనగా ఉంది.

- రామలక్ష్మి, రైతు, నెమిళివరం

లేని భూమిని పెంచారు



ఎలకుంట్ల రెవెన్యూ పొలంలో సర్వే నంబరు 213, 300, 301లో నాకు 7.50 ఎకరాలు ఉంది. భూములను సర్వే చేసిన తర్వాత కొత్త పట్టదారు పాసుపుస్తకంలో ఉన్నదాని కంటే అదనంగా 5.50 ఎకరాల లేని భూమిని పెంచి పట్టదారు పాసుపుస్తకం ఇచ్చారు. మరోసారి రీ సర్వే చేసి కచ్చిత వివరాలతో రెవెన్యూ, సర్వే అధికారులు భూమిని చూపాలి.

- పరమేశప్ప, రైతు, ఎలకుంట్ల

నవ్వడం నేర్చుకుంటే.. ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్లే

శాంతా బయోటెక్నిక్స్ ఛైర్మన్ వరప్రసాద్‌రెడ్డి



కాసేపు నవ్వుకుందాం.. పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న వరప్రసాద్‌రెడ్డి, రచయిత తరిమెల అమర్‌నాథ్‌రెడ్డి, మల్లారెడ్డి, ఏలూరి ఎంగన్న, వెంకట్రామిరెడ్డి తదితరులు

ఎస్కేయూ, న్యూస్‌టుడే: నవ్వు నాలుగు విధాలా గ్రేటు. నవ్వు లేకపోతే మనిషి జీవితం దుర్భరం. మనిషి మానవీయ దృక్పథంతో మనగలుగుతున్నాడంటే దానికి కారణం నవ్వు.. నవ్వడం నేర్చుకొందాం. ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.. అని హైదరాబాద్‌కు చెందిన శాంతా బయోటెక్నిక్స్ ఛైర్మన్, పద్మభూషణ్ పురస్కార గ్రహీత కె.ఐ. వరప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. హాస్య రచయిత, మానవత రక్తదాతల సంస్థ కన్వీనర్ తరిమెల అమర్‌నాథ్‌రెడ్డి కలం మీదుగా జాలువారిన 'కాసేపు నవ్వుకుందాం' అనే పుస్తకావిష్కరణ కార్యక్రమం ఆదివారం అనంతపురం నగరం ఎస్ఎస్‌బీఎన్ కళాశాలల ఆడిటోరియంలో నిర్వహించారు. వరప్రసాద్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 'మనిషి హాస్యాన్ని కోల్పోతే ప్రశాంతత కోల్పోతాడు.. తలనొప్పి వంటి రోగం వచ్చిందంటే అనేక కారణాలు ఉండవచ్చు. కానీ ప్రధానమైన కారణం మానసిక ప్రశాంతత లేకపోవడమే. మానసిక ప్రశాంత లేనప్పుడు ఒత్తిడి పెరిగి అనారోగ్యాలకు గురవుతున్నాడు. ధ్యానం చేయడం వల్ల ప్రశాంతత లభిస్తుంది. ఆత్మమాట వినడం, మౌనంగా ఉండటమే ధ్యానం. ఆనందానికి హేతువు హాస్యం. సంగీతం, నృత్యం వంటి కళల్లో సాహిత్యం ప్రధానమైనది. హాస్యపూరిత సాహిత్యంతో కూడిన రచనలు చదవితే వచ్చే నవ్వు స్వచ్ఛమైనది. మానసిక ప్రశాంతతపై సానుకూల ప్రభావం చూపుతుంది. రక్తపోటు తగ్గిస్తుంది. వ్యాధి నిరోధక శక్తి పెంచడానికి దోహదం చేస్తుంది. ఆపేక్షణ, అధిక్షేపణ, ఎగతాళి చేసి నవ్వడం మనకొద్దు. వీటన్నింటిని వివరించేంత విషయం తరిమెల అమర్‌నాథ్‌రెడ్డి రచనల్లో ఉన్నదని కితాబిచ్చారు.

కష్టాలే కథావస్తువులు

యూపీఎస్సీ మాజీ సభ్యులు వై.వెంకట రామిరెడ్డి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించగా, వరప్రసాద్‌రెడ్డికి అంకితం చేశారు. ఎకాలజీ సెంటర్ డైరెక్టర్ మల్లారెడ్డి అధ్యక్షతన ఈ సభా కార్యక్రమం జరిగింది. ఆయన అధ్యక్షోపన్యాసం చేస్తూ.. అమర్‌నాథ్‌రెడ్డి పేదల బతుకులు, కష్టాలు, సమస్యలు కథావస్తువులుగా రచనలు చేశారన్నారు. పీడిత పక్షాలను ఓదార్చిన శ్రీశ్రీ కవిత్వం, హేతువాదం, కుల, మత వ్యవస్థలపై వ్యతిరేకత చూపిన ప్రజాకవి వేమన కవిత్వం.. వీరిద్దరి శైలి అమర్‌నాథ్‌రెడ్డి రచనల్లో ఉందని వివరించారు. వెటకారంగానే మంచి సందేశం అందించారని పేర్కొన్నారు. కవులు, రచయితలు ఏలూరి యంగన్న, శశికళ, ఆయూబ్‌ఖాన్, కేవీ రెడ్డి, మానవత కో కన్వీనర్ సలీం మాలిక్, సాహితీవేత్తలు, హాస్యప్రియులు పాల్గొన్నారు.

నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం కార్యదర్శిగా తోట చెన్నప్ప

అనంతపురం (వ్యవసాయం): గుంటూరులోని రాష్ట్ర సంఘం కార్యాలయంలో ఆదివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాల్గో తరగతి ఉద్యోగుల సంఘం ఎన్నికలు నిర్వహించారు. సంఘంలోని 13 మంది సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వారిలో అనంతపురం నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా తోటచెన్నప్ప ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి సురేశ్‌నాయుడు ప్రకటించారు. అనంతపురం జిల్లా నుంచి రాష్ట్ర సంఘంలో వరుసగా మూడోసారి తోట చెన్నప్ప ఎన్నిక కావడంపై అనంతపురం జిల్లా సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. చెన్నప్పను రాష్ట్ర సంఘం నాయకులు, ఎన్నికల అధికారులు ఘనంగా సన్మానించారు.

ఘనంగా కవి సమ్మేళనం

పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న కవులు

గోరంట్ల, న్యూస్‌టుడే: గోరంట్లకు చెందిన సాహిత్య పరిమళం, సాహితీ సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో స్థానిక ఎస్ఎల్‌వీ ఫంక్షన్‌హాలులో ఆదివారం కవి సమ్మేళన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి 80 మంది కవులు పాల్గొని సన్మానాలు అందుకున్నారు. గద్వాల్, సిద్దిపేట, గుంటూరు, విజయవాడ, తణుకు, ముంబయి, హైదరాబాద్ పాటు ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన కవులు తరలి వచ్చారు. ఇందులో భాగంగా వారు రచించిన పుస్తకాలను ఆవిష్కరించారు. వేదిక నిర్వాహకుడు, ఆధునిక కవి నరెడ్డుర రాజారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. కార్యక్రమ విశేషాలను ప్రచురణ చేయడానికి కొండాపురం గ్రామానికి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త సోమశేఖర్ రూ.50,116 విరాళం ప్రకటించారు.

'పల్నాడులో హత్యలకు జగన్ వ్యాఖ్యలే కారణం'

మాట్లాడుతున్న మంత్రి సవిత

పెనుకొండ, న్యూస్‌టుడే: పండగపూట తుని, పల్నాడులో జరిగిన హత్యలకు మాజీ ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యలే కారణమని బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత అన్నారు. ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆమె విలేకరుల సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ పల్నాడులో ఇద్దరి వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణను కులాలకు ఆపాదిస్తున్నారని మండిపడ్డారు. తుని నియోజకవర్గం కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామానికి చెందిన తెదేపా నాయకుడు లాలం బంగారయ్యను అతికిరాతకంగా హత్యచేశారని ఆమె ఆరోపించారు. హత్యా రాజకీయాలకు తెరలేపి రాష్ట్రంలో అలజడి సృష్టించడానికి జగన్ కుట్ర రాజకీయాలకు తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కుట్రలకు మూల్యం చెల్లించాల్సిందే: ఎమ్మెల్యే దగ్గుపాటి

మాట్లాడుతున్న ఎమ్మెల్యే దగ్గుపాటిప్రసాద్

రాంనగర్ (అనంతపురం), న్యూస్‌టుడే : వైకాపా నాయకులు, కొందరు తమ పార్టీ నాయకులు తనపై కుట్రలు పన్నుతున్నారని, వారంతా కచ్చితంగా మూల్యం చెల్లించాల్సి ఉంటుందని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ హెచ్చరించారు. కొన్ని రోజులుగా అనంతపురం నియోజకవర్గంలో జరుగుతున్న సంఘటనలు, వివాదాలపై ఎమ్మెల్యే స్పందించారు. ఆదివారం అనంతపురం అర్బన్ తెదేపా కార్యాలయంలో మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆస్రా ఆప్టికల్స్ వివాదం ఏడాది క్రితం జరిగిందని, ఇందులో మైనారిటీ మహిళ, రామగిరికి చెందిన వైకాపా నాయకుడు ఉన్నారు. వారిద్దరి మధ్య వివాదం ఉంటే ఎమ్మెల్యే ఉన్నాడంటూ దుష్ప్రచారం చేశారన్నారు. ఈ అంశంపై ఆ రోజు మాట్లాడి ఉంటే ఇప్పుడెందుకు ఈ ఆడియో బయటకు వచ్చిందని ప్రశ్నించారు. సాంకేతికతను ఉపయోగించి ఆడియో తయారు చేసి తనపై బురదజల్లాలని చూస్తున్నారని, దీని వెనక ఎవరున్నారో తెలుస్తోందన్నారు. ఇదంతా వైకాపా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి, కొందరు తమ పార్టీ నాయకులు వెనకుండి నడిపిస్తున్నారని, వారందరిపై విచారించి చర్యలు తీసుకుంటామని, న్యాయపరంగా పోరాడతామని హెచ్చరించారు.

కబడ్డీ పోటీల విజేత ప్యాపిలి

రెండోస్థానంలో నిలిచిన అనంతపురం జట్టు

అనంతపురం క్రీడలు, న్యూస్‌టుడే: జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరిగిన కబడ్డీ పోటీల్లో ప్యాపిలి జట్టు విజేతగా నిలిచింది. ఆదివారం రాత్రి ఫ్లడ్‌లైట్ల వెలుతురులో హోరాహోరీగా జరిగిన ఫైనల్లో ప్యాపిలి జట్టు అనంతపురం జట్టుపై విజయం సాధించింది. మ్యాట్‌పై జరిగిన ఈ పోటీలు ఆద్యంతం ఉత్కంఠగా జరిగాయి. ప్రతి పాయింట్ కీలకంగా మారింది. మూడో స్థానంలో తాడిపత్రి జట్టు, నాలుగో స్థానంలో ఎ.నారాయణపురం జట్లు నిలిచాయి. విజేత జట్టుకు రూ.30 వేలు, రెండో స్థానానికి రూ.20 వేలు, మూడో స్థానం సాధించిన జట్టుకు రూ.10వేలు, నాలుగో స్థానానికి రూ.5 వేల నగదు బహుమతులు ప్రదానం చేశారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ పోటీలను తిలకించడానికి అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ముగింపు కార్యక్రమానికి అహుడా ఛైర్మన్ టీసీ వరుణ్, జనసేన నగర అధ్యక్షుడు పి.బాబురావు, జిల్లా కార్యదర్శులు విజయ్‌కుమార్, కృష్ణ, ఇతర సభ్యులు వెంకటేష్, సంపత్, అశోక్, పోటీల నిర్వాహకులు వి.రమణ, లాల్‌స్వామిలు హాజరై నగదు బహుమతులు ప్రదానం చేశారు. రెండు రోజులుగా జరిగిన ఈ పోటీలు ఆదివారం రాత్రి ముగిశాయి.

కొండమీద రాయుడి బ్రహ్మోత్సవాలకు వేళాయె

అలంకరణలో కొండమీదరాయుడు

బుక్కరాయసముద్రం, న్యూస్‌టుడే: భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కొండమీద రాయుడి బ్రహ్మోత్సవ ఘడియలు రానే వచ్చాయి. ఈ నెల 25వ తేదీ నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు 10 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించడానికి దేవాదాయశాఖ అధికారులు, గ్రామ పెద్దలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన రథోత్సవం ఫిబ్రవరి 1వ తేదీన నిర్వహించనున్నారు. అదేరోజు రాత్రి దేవరకొండపై వెయ్యి లీటర్ల స్వచ్ఛమైన నెయ్యితో కొండమీదరాయుడి అఖండ దీపాన్ని వెలిగిస్తారు. తొలిసారిగా భక్తులు దేవరకొండ చుట్టూ ప్రదక్షిణలు చేయడానికి దాతల సాయంతో రహదారి ఏర్పాటు చేస్తున్నారు. 25న స్వామిని దేవరకొండపైకి పల్లకిలో తీసుకువెళ్లడంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 26న పుష్ప పల్లకిసేవ, 27న సింహవాహన అలంకరణ, 28న శేషవాహన అలంకరణ, 29న హనుమద్వాహనంపై స్వామి విహారం, 30న గరుడవాహన సేవ, 31న శ్వేత గజవాహన సేవ, ఫిబ్రవరి 1న రథోత్సవం, అఖండదీప దర్శనం, 2న అశ్వవాహన సేవ, 3న హంసవాహనంపై స్వామి విహారంతో ఉత్సవాలు ముగుస్తాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు.

అశ్వర్థనారాయణుడికి...

పెద్దపప్పూరు: జిల్లాలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న అశ్వర్థ ఆలయంలో అశ్వర్థనారాయణస్వామి, శ్రీచక్రభీమలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు సమయం సమీపిస్తోంది. ఈనెల 25 నుంచి మాఘమాసంలో స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈనెల 25, ఫిబ్రవరి 1, 8, 15వ తేదీల్లో నిర్వహించే బ్రహ్మోత్సవాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు, కర్ణాటక నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తారు.

శివకేశవుల దివ్యక్షేత్రం: దక్షిణం నుంచి ఉత్తరానికి ప్రవహించే పెన్నానది ఒడ్డున అశ్వర్థనారాయణస్వామి, శ్రీచక్రభీమలింగేశ్వరస్వామి ఎదురెదురుగా వెలసి పూజలందుకోవడంతో ఈ క్షేత్రం ప్రసిద్ధి గాంచింది. స్వామిని శింగరబట్టు మహాముని, శ్రీచక్రభీమలింగేశ్వరస్వామిని భీముడు ప్రతిష్ఠించాడని స్థల పురాణం చెబుతోంది. మాఘమాసంలో పెన్నానదిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామిని దర్శించుకుంటే కోరికలు నెరవేరుతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. వేలాదిగా వచ్చే భక్తులు పెన్నానదిలో పాలపొంగులు నిర్వహించి స్వామికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లిస్తారు.

చేరుకుందామిలా: తాడిపత్రికి రూ.16 కి.మీ. దూరంలో పెద్దపప్పూరు సమీపంలో ఆలయం వెలసింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా తాడిపత్రి నుంచి ఆలయానికి ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తారు. అనంతపురం, పామిడి నుంచి కూడా బస్సు సౌకర్యం ఉంది.

అశ్వర్థనారాయణస్వామి ఆలయం

రాష్ట్ర సమాచార కమిషనర్‌గా గాజుల ఆదెన్న నియామకం

అనంతపురం (వ్యవసాయం), న్యూస్‌టుడే : అనంతపురానికి చెందిన న్యాయవాది గాజుల ఆదెన్నను రాష్ట్ర సమాచార కమిషనర్‌గా రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసి గవర్నర్ ఆమోదానికి పంపిన విషయం తెలిసిందే. అధికారికంగా నియమిస్తూ ఆదివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాకు రాజ్యాంగ పదవి వరించడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. తనపై నమ్మకం ఉంచి, సమాచార కమిషనర్‌గా నియమించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

చలోదిల్లీ జయప్రదం చేయాలని పిలుపు

అనంతపురం విద్య, న్యూస్‌టుడే: ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐజేఏసీటీఓ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 5న నిర్వహించనున్న చలోదిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు. వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు రమణారెడ్డి, కోటేశ్వప్ప, వెంకటరత్నం, రామాంజనేయులు, గోవిందరాజులు, గోపాల్‌రెడ్డి, సూర్యుడు పాల్గొన్నారు. ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు, జీపీఎస్, యూపీఎస్, మాతృభాషలో బోధనకు అనుమతివ్వాలనే డిమాండ్లతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.

పట్టుకొచ్చారు.. పారిపోవడానికి యత్నించారు!

కళ్యాణదుర్గం గ్రామీణం, న్యూస్‌టుడే: కనగానపల్లి, గుమ్మఘట్టకు చెందిన ఇద్దరు నిందితులను పోలీసులు కళ్యాణదుర్గానికి తీసుకొచ్చారు. దొంగతనం కేసులో విచారించడానికి శనివారం రాత్రి సర్కిల్ కార్యాలయం పక్కనే ఉన్న అతిథిగృహంలో ఉంచారు. కాపలాగా కానిస్టేబుల్, హోంగార్డును పెట్టారు. ఈక్రమంలో కాలకృత్యాలు తీర్చుకోనడానికి కానిస్టేబుల్ వెళ్లాడు. ఈక్రమంలో నిందితులు హోంగార్డును బంధించి.. పరారీ అయ్యేందుకు ప్రయత్నించారు. దీంతో హోంగార్డు కేకలు వేయడంతో అక్కడే ఉన్న స్వీపర్ అప్రమత్తమై వెళ్లగా.. నిందితులు పరుగులు తీశారు. పోలీసు స్టేషన్‌లో ఉన్న సిబ్బంది గమనించి.. తప్పించుకుని పారిపోతున్న వారిని పట్టుకున్నారు. ఈ విషయమై డీఎస్పీ రవిబాబును వివరణ కోరగా విచారణ చేస్తున్నామన్నారు.

అర నిమిషం ఆగి ఉంటే.. చిన్నారి ప్రాణాలు పోయేవి!

● గుంతలో పడిన తమ్ముడిని కాపాడిన అన్న ● మూసేయకుండా అధికారుల నిర్లక్ష్యం

చిన్నారి ప్రణీత్ తేజ

అన్న లింగేష్

ఉరవకొండ, న్యూస్‌టుడే: వారిద్దరి వయసు 8 ఏళ్లలోపే. పాఠశాలకు సెలవు కావడంతో ఇంటి ముందు ఆడుకుంటున్నారు. ఇంతలో ఐదేళ్ల తమ్ముడు నీటి గుంతలో మునిగిపోతుండగా 8 ఏళ్ల వయసున్న అన్న చేత్తో లాగుతునే తల్లిదండ్రులను గట్టిగా అరుస్తూ ప్రాణాలను కాపాడిన ఘటన ఉరవకొండలో చోటు చేసుకుంది. చిన్నారి కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాలు.. పట్టణంలో పదో వార్డులో అనిత, ముఖేష్ దంపతులు చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. కుళాయిల మరమ్మతు పేరుతో 15 రోజులక్రితం వారి ఇంటి ముందు ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు 8 అడుగుల లోతు గుంత తవ్వి పూడ్చకుండా నిర్లక్ష్యంగా వదిలేశారు. దానిలో నీరు నిండుగా ఉంది. ఆ దంపతుల ఐదేళ్ల కుమారుడు ప్రణీత్ తేజ, మరో కుమారుడు 8 ఏళ్ల లింగేష్‌లు.. ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఇంటి ముందు ఆడుకుంటున్నారు. ఇంతలో ఐదేళ్ల ప్రణీత్ తేజ గుంతలో పడిపోయాడు. నీటిలో మునుగుతున్న తమ్ముడిని చూసిన అన్న లింగేష్ వెంటనే చేయి పట్టుకుని గట్టిగా అరుస్తూ తల్లిదండ్రులను పిలిచాడు. కాసేపటికి నీటిలో ఉన్న కుమారుడిని బయటకు తీశారు. వెంటనే సపర్యలు చేయడంతో చిన్నారి కోలుకున్నాడు. వీపుపై స్వల్ప గాయాలయ్యాయి. తమ్ముడి ప్రాణాలను కాపాడిన ఆ చిన్నారిని స్థానికులు అభినందించారు. ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు అక్కడ ప్రమాదకరంగా మారిన గుంతను పరిశీలించడానికి రావడంతో స్థానికులు నిలదీశారు. 15 రోజులుగా పూడ్చకుండా వదిలేయడంపై మండిపడ్డారు.

పూడ్చకుండా వదిలేసిన గుంత

చివరి చెరువు వరకు నీరు ఇవ్వాల్సిందే..

గొల్లపల్లి వద్ద పీఏబీఆర్ కుడికాలువను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే పరిటాల సునీత

రాప్తాడు (సిండికేట్‌నగర్), న్యూస్‌టుడే : పీఏబీఆర్ కుడికాలువ నీటి సామర్థ్యాన్ని పెంచి, చివరి చెరువు వరకు నీరు ఇవ్వాల్సిందేనని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అధికారులను ఆదేశించారు. ఆదివారం సాయంత్రం బెంగళూరు జాతీయ రహదారి సమీపంలో ఉన్న గొల్లపల్లి వద్ద ఆమె రైతులు, నాయకులతో కలిసి పీఏబీఆర్ కుడి కాలువను పరిశీలించారు. నీటివేగం, సామర్థ్యం చాలా తక్కువగా ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై అధికారులను ప్రశ్నించారు. ఈ నెల 13వ తేదికే... చివరి చెరువుకు నీరు చేరాల్సి ఉండగా ఆలస్యమైందన్నారు. నీటి సామర్థ్యాన్ని పెంచే విధంగా తక్షణం చర్యలు తీసుకోవాలన్నారు.

తాడిపత్రిలో రెండు చోట్ల చోరీ

తాడిపత్రి, న్యూస్‌టుడే: తాడిపత్రిలోని నంద్యాల రోడ్డు, బస్టాండు కూడళ్లలో శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల మేరకు బస్టాండు కూడలిలో అన్వర్‌బాషాకు చెందిన మెడికల్ ఏజెన్సీ దుకాణ షట్టర్ తాళాలు పగలకొట్టి అందులో ఉన్న రూ.1.40లక్షలు ఎత్తుకెళ్లారు. అలాగే నంద్యాల రోడ్డులోని రాముల గుడి వద్ద ఉన్న సుబ్రహ్మణ్యం కుటుంబంతో కలిసి ఊరికి వెళ్లారు. ఆ ఇంటి తాళాలు పగలకొట్టి రూ.50వేలు నగదు, రెండు తులాల బంగారు ఆభరణాలను చోరీ చేశారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు సీఐ ఆరోహనరావు తెలిపారు.

సిమెంటు ట్యాంకర్‌ను ఢీకొన్న బస్సు

14 మందికి గాయాలు

ఘటనా స్థలంలో దెబ్బతిన్న బస్సు

పుట్టపర్తి పట్టణం, నల్లమాడ, న్యూస్‌టుడే: కదిరి నుంచి హిందూపురం వెళుతున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న సిమెంటు ట్యాంకర్‌ను ఢీకొనడంతో 14 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ఘటన ఆదివారం నల్లమాడ మండలం పులగంపల్లి గ్రామం వద్ద చోటుచేసుకుంది. ప్రయాణికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు... ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు 80 మంది ప్రయాణికులతో ఆర్టీసీ అద్దె బస్సు కదిరి నుంచి హిందూపురం బయలుదేరింది. 4 గంటలకు పులగంపల్లి చేరుతుండగా, బస్సు చోదకుడు నిర్లక్ష్యంగా నడుపుతూ ఎదురుగా వస్తున్న సిమెంటు ట్యాంకర్‌ను గమనించకుండా ఢీకొట్టారు. ఆ ధాటికి బస్సు ముందుభాగం ఓవైపు ధ్వంసమైంది. 14 మంది ప్రయాణికులు గాయపడ్డారు. స్థానికుల సాయంతో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కదిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. క్షతగాత్రులు ఎవరికీ ప్రాణాపాయ స్థితి లేదని, ప్రాథమిక చికిత్స అనంతరం రాత్రికి ఇళ్లకు పంపించేస్తామని వైద్యులు తెలిపారు. ప్రమాదంపై నల్లమాడ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

కుటుంబ కలహాలతో యువకుడి ఆత్మహత్య

అనంత నేరవార్తలు, న్యూస్‌టుడే: అనంతపురం నగర శివారులోని రామకృష్ణకాలనీకి చెందిన గుజ్జుల లక్ష్మీనారాయణ (27) ఆదివారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇతడు మూడేళ్ల క్రితం కులాంతర వివాహం చేసుకున్నాడు. కొంతకాలంగా భార్యా భర్తల మధ్య మనస్పర్థలు ప్రారంభమయ్యాయి. తరచూ గొడవపడేవారు. వీరి గొడవలు పోలీస్‌స్టేషన్ వరకు వెళ్లాయి. మనస్తాపానికి గురై ఆదివారం క్రిమి సంహారక మందు సేవించి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.

మనస్తాపంతో విద్యార్థి..

నాగార్జున

రొద్దం, న్యూస్‌టుడే: మనస్తాపానికి గురై యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆర్‌లోచెర్లలో ఆదివారం ఉదయం జరిగింది. ఎస్సై వీరాంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన నాగార్జున (17) ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో ఫెయిల్ అయ్యాడు. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన యువకుడు ఆదివారం ఇంటిలోని పైకప్పునకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గతంలో అతని తండ్రి అనారోగ్యంతో మృతి చెందాడు. తల్లి ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రైలు ఢీకొని యువతి మృత్యువాత

గుంతకల్లు పట్టణం, న్యూస్‌టుడే : గుంతకల్లులో ఆదివారం రాత్రి రైలు ఢీకొని కౌసల్య(19) అనే యువతి మృతి చెందారు. బంధువులు తెలిపిన వివరాల మేరకు సీఐటీయూ కాలనీకి చెందిన సుజాత కుమార్తె కౌసల్య ఎంఎల్‌టీ కోర్సు పూర్తి చేసింది. స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో అప్రెంటిషిప్ చేస్తోంది. నైట్ డ్యూటీ ఉండటంతో ఆదివారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి ఆసుపత్రికి బయలు దేరింది. గుంతకల్లు- గూళపాళ్యం లైన్‌లో రోటరీ స్కూల్ దగ్గర రైలు ట్రాక్‌ను దాటుతుండగా ప్రమాదవశాత్తు రైలు ఢీకొందని బంధువులు తెలిపారు. రైల్వే జీఆర్‌పీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.

ట్రాక్టర్ చోదకుడి దుర్మరణం

రొద్దం, న్యూస్‌టుడే: మండలంలోని కలిపి గ్రామానికి చెందిన నాగేంద్రప్రసాద్ (42) అనే ట్రాక్టర్ డ్రైవర్ ప్రమాదవశాత్తు అదే వాహనం కిందపడి దుర్మరణం పాలైన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. గ్రామ సమీపంలోని చెరువు నుంచి మట్టిని పొలాలకు తోలుతున్న క్రమంలో ట్రాక్టర్ నడుపుతూ అదుపుతప్పి కింద పడిపోయాడు. గమనించిన స్థానికులు 108 వాహనంలో ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మద్యం మత్తులో యువకుల హల్‌చల్

అనంత నేరవార్తలు, న్యూస్‌టుడే: అనంతపురం నగరం శారదానగర్‌లో ఉన్న మద్యం దుకాణం వద్ద మత్తులో వీరంగం సృష్టించిన ముగ్గురిపై పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. రుద్రవైన్స్ ఎదుట ఆదివారం రాత్రి మద్యం మత్తులో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ముగ్గురు యువకులు పరస్పరం గొడవకు దిగారు. గట్టిగా కేకలు వేస్తూ రోడ్డుపైకి వచ్చి హల్‌చల్ చేశారు. స్థానికులు వారించినా లెక్కచేయకుండా గందరగోళం సృష్టించారు. సమాచారం అందుకున్న వన్‌టౌన్ సీఐ వెంకటేశ్వర్లు ఘటనాస్థలికి చేరుకుని మందుబాబులను అదుపులోకి తీసుకున్నారు. సదరు యువకులు ప్రింటింగ్ ప్రెస్‌లో పనిచేస్తున్నట్లు గుర్తించారు. వారిపై కేసు నమోదు చేశారు.

(c) eenadu

హిందూపురం

• హిందూపురం • పెనుకొండ • మడకశిర

భక్తిశ్రద్ధలతో హోమం

హోమం నిర్వహిస్తున్న వేదపండితులు

హిందూపురం సాంస్కృతికం, న్యూస్‌టుడే: పట్టణంలోని ఇందిరానగర్‌లో ఉన్న గాయత్రీదేవి ఆలయంలో అమావాస్యను పురస్కరించుకుని ఆదివారం ఆలయ ఆవరణలో కలశ స్థాపన, కుంకుమార్చన, పుష్పార్చన చేశారు. ప్రత్యంగిరా హోమాన్ని నిర్వహించారు. అనంతరం గాయత్రీ దేవికి ప్రత్యేక పూజలు, అర్చనలు చేపట్టారు.

మేమున్నాం.. మీకు తోడుగా

హిందూపురం : 91548 46650
పెనుకొండ : 91000 20922
మడకశిర : 76759 19016

సమస్య: కొడిగెనహళ్లి వినాయక్‌నగర్‌లో రహదారిని బాగు చేయాలి. **- మనోజ్, కొడిగెనహళ్లి**
సమాధానం: రహదారిని పునర్నిర్మించేందుకు చర్యలు తీసుకుంటాం. **- అరుణ పంచాయతీ కార్యదర్శి.**
సమస్య: పరిగిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలో పైపులైన్ లీకేజీ కారణంగా నీరు వృథా అవుతోంది. **- చలపతి, స్థానికుడు**
సమాధానం: నీటివృథాను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటాం. **- లక్ష్మీదేవి, సర్పంచి**
– న్యూస్‌టుడే, కొడిగెనహళ్లి (పరిగి)
సమస్య: కేఎన్‌పల్లి ఇందిరమ్మ కాలనీలో వీధి దీపాలు వెలగడంలేదు. **- నాగరాజు, స్థానికుడు**
సమాధానం: వీధి దీపాలు ఏర్పాటు చేస్తాం. **- లక్ష్మీదేవమ్మ, సర్పంచి**
సమస్య: పీఎన్‌పాళ్యం కుళాయిలకు బిరడాలు లేక నీరు వృథా అవుతోంది. **- చంద్రప్ప, స్థానికుడు**
సమాధానం: బిరడాలు బిగించి నీటి వృథాను అరికడతాం. **- అమరీశ్, పంచాయతీ కార్యదర్శి, మద్దనకుంట** – న్యూస్‌టుడే, గుడిబండ

నాడు బీటలు.. నేడు జలకళ

అయిదేళ్ల తర్వాత చెరువులకు చేరుతున్న నీరు

హంద్రీ- నీవా కాలువలో ప్రవహిస్తున్న నీరు

హిందూపురం, న్యూస్‌టుడే: నియోజకవర్గ వ్యాప్తంగా చెరువులు అయిదేళ్లుగా నీరు లేక బీటలుబారి దర్శనమిచ్చాయి. ప్రస్తుతం హిందూపురంలోని చెరువులు హంద్రీ- నీవా నీటితో జలకళ సంతరించుకొంటున్నాయి. మార్చిలోపు 30 చెరువులకు నీరు అందించాలని ఎమ్మెల్యే బాలకృష్ణ సంకల్పించారు. ఇప్పటికే మూడు చెరువులు నీటితో నిండి తొణికిసలాడుతున్నాయి. ఇదే విధంగా 30 చెరువులకు నీరు చేరితే భూగర్భ జలాలు పెరిగి వేసవిలో గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తే అవకాశం ఉండదని అధికారులు చెబుతున్నారు.

వేసవిలో ఇబ్బందులు లేకుండా

గత వైకాపా హయాంలో కర్ణాటక ప్రాంతంలో కురిసిన వర్షాలకు అడపాదడపా కొన్ని చెరువులకు నదుల ద్వారా నీరు చేరాయి. అప్పటి ప్రభుత్వం చొరవ తీసుకోకపోవడంతో ఏ చెరువు నీటితో తడవక నెర్రలుబారి దర్శనమిచ్చేవి. ఫలితంగా వేసవిలో తాగునీటి ఎద్దడితో ప్రజలు ఇబ్బందులు పడేవారు. భూగర్భజలాలు అడుగంటడంతో ఆయకట్టు సగానికి తగ్గిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చెరువులను హంద్రీ-నీవా నీటితో నింపాలని సంకల్పించింది. ప్రస్తుతం చెరువులకు నీరు చేరుతుండటంతో జలకళ సంతరించుకుంటున్నాయి. దీంతో భూగర్భ జలాలు పెరిగి బోర్లలో నీరు సమృద్ధిగా చేరుతోంది. దీంతో ఈ వేసవికి తాగునీటి కటకట తప్పనుంది.

వివరాలిలా..

నియోజకవర్గం	- హిందూపురం
చెరువులు	- 44
ఆయకట్టు	- 17 వేల ఎకరాలు
ప్రస్తుతం నీటితో నిండినవి	- కిరికెర, సూగూరు, పులమతి

చిలమత్తూరుకు లిఫ్ట్ ద్వారా అందించే ప్రయత్నం

చిలమత్తూరు మండలంలో 9 చెరువులు ఉన్నాయి. ప్రస్తుతం దేమకేతేపల్లి వరకే హంద్రీ-నీవా కాలువ ఉండటంతో ఈ వేసవిలోపు ఆ చెరువులను నీటితో నింపాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. మిగిలిన చెరువులు ఎత్తుగా ఉండటంతో వీటికి నీరందించే పరిస్థితి లేదు. ఈ చెరువులన్నింటికీ లిఫ్ట్ ద్వారా నీరు అందించాలని ఎమ్మెల్యే బాలకృష్ణ కృషి చేస్తున్నారు. ఇందుకు అవసరమైన నిధులు విడుదల చేయాలని ఆయన ఇప్పటికే సీఎం చంద్రబాబుకు వినతిపత్రం ఇచ్చారు. దీనికి స్పందించిన ముఖ్యమంత్రి నిధులు మంజూరు చేసేందుకు అధికారులకు సూచించారు. అధికారులు తాజాగా అంచనాలు సిద్ధం చేస్తున్నారు.

చెరువులో మట్టి తవ్వకాలు

పెద్ద చెరువులో మట్టిని తోడుతున్న జేసీబీ

లేపాక్షి: లేపాక్షి పెద్ద చెరువు నుంచి ప్రైవేట్ భూములకు అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు. సెలవు రోజులను మట్టి తరలింపునకు ఎంపిక చేసుకొని భారీ యంత్రాలు, ట్రాక్టర్లతో ఇష్టానుసారంగా తోలుతున్నారు. ఆదివారం తెల్లవారుజాము నుంచి లేపాక్షికి చెందిన ప్రైవేట్ భూములకు మట్టిని తోలడం ప్రారంభించారు. దీనిపై అధికారులు దృష్టి సారించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

చిన్న వయసులోనే వివాహాలు వద్దు

మాట్లాడుతున్న జిల్లా అదనపు న్యాయమూర్తి కంపల్లె శైలజ

హిందూపురం, న్యూస్‌టుడే: సరైన సమయంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు వివాహం చేయాలని జిల్లా అదనపు న్యాయమూర్తి కంపల్లె శైలజ అన్నారు. ఆదివారం ఏడీజే స్థానిక సీఅండ్ఐజీ మిషన్ చర్చిలో బాల్యవివాహాల నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు. న్యాయమూర్తి మాట్లాడుతూ సమాజంలో బాల్యవివాహాలు పెరిగిపోతుండటంతో ఉన్నత న్యాయస్థానాల ఆదేశాల మేరకు ప్రార్థనా మందిరాలు, దేవాలయాలు, మసీదుల్లో అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు ఏడీజే వివరించారు. ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతుంటే పోలీసులు, స్త్రీ శిశు సంక్షేమశాఖ, మండల న్యాయసేవాధికారి సంస్థలకు ఫిర్యాదు చేయాలని సూచించారు. చర్చి కార్యదర్శి పాల్, పాస్టర్లు సురేస్, ప్రతినిధులు విజయభాస్కర్, త్యాగరాజ్, శాంతాపాల్, భాస్కర్, న్యాయవాదులు సుదర్శన్, రాజశేఖర్, శ్రీనివాసరెడ్డి రవిచంద్ర పాల్గొన్నారు.

'వ్యక్తిగత ఆరోపణలు తగవు'

పెనుకొండ: నియోజకవర్గం అభివృద్ధి, మంత్రి సవితపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్న వైకాపా జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ నోరు అదుపులో పెట్టుకోవాలని తెదేపా శ్రేణులు హెచ్చరించారు. ఆదివారం స్థానిక అన్న క్యాంటీన్‌లో తెదేపా శ్రేణులు విలేకరుల సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ఉషశ్రీ అవాకులు, చివాకులు పేలుస్తూ ప్రజలను రెచ్చగొడితే ఊరుకోబోమన్నారు. కళ్యాణదుర్గంలో వైకాపా నాయకుల పైనే కేసులు పెట్టిన విషయం మరచిపోయారా అంటూ ఆమెను ప్రశ్నించారు. అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అంటూ తెదేపా నాయకులు సవాల్ విసిరారు. తెదేపా పట్టణ కన్వీనర్ శ్రీరాములు, మహిళా అధ్యక్షురాలు రమణమ్మ, తెదేపా శ్రేణులు అనసూయమ్మ, చంద్రకాంతమ్మ, లక్ష్మీదేవమ్మ పాల్గొన్నారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

మడకశిర: పెట్రోల్ బంకుల్లో, పెట్రోలు విక్రయిస్తున్న వ్యాపారులు కేవలం వాహనాల ట్యాంకులో మాత్రమే పోయాలని బాటిళ్లలో పోయడం నిషేధమని ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పట్టణ సీఐ సుబ్రహ్మణ్యం హెచ్చరించారు. ఆదివారం పట్టణ పరిధిలోని గ్రామాల్లో ఆయన సిబ్బందితో కలిసి పర్యటించి పెట్రోల్ విక్రయిస్తున్న వ్యాపారులకు నిబంధనలు తెలియజేశారు. ఎవరైన అనుమానాస్పదంగా తిరిగితే సమాచారం ఇవ్వాలని కోరారు.

వార్షికోత్సవాలకు మంత్రికి ఆహ్వానం

పెనుకొండ, న్యూస్‌టుడే: ఈ నెల 29, 30 తేదీల్లో గుట్టూరిలో శ్రీసుమాంజనేయస్వామి ఆలయ 23వ వార్షికోత్సవంలో పాల్గొనాలని కోరుతూ మంత్రి సవితను ఆలయ అధ్యక్షుడు మల్లారి ఆలూరు లక్ష్మణరావు, ఉపాధ్యక్షుడు కోటకొండ రాజశేఖర్‌నాయక్ ఆదివారం ఆహ్వానించారు. మంత్రి మాట్లాడుతూ జాతరకు హాజరై అమ్మవారి సేవలో పాల్గొంటానని హామీ ఇచ్చారు. ఆలయ నిర్వాహకులు పాల్గొన్నారు.

వేమన విగ్రహానికి సుందరీకరణ

హిందూపురం గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రజాకవి వేమారెడ్డి 614వ జయంతి సందర్భంగా హిందూపురం నుంచి బెంగళూరు వెళ్లే రహదారిలో వీవర్స్‌కాలనీ సమీపంలో ఉన్న ఆయన విగ్రహానికి రెడ్డి కులస్థులు సుందరీకరణ చేపట్టారు. సుమారు రూ.1.70 లక్షలు వెచ్చించి పనులు పూర్తిచేశామని రెడ్డిల పెద్దలు తెలిపారు. చలివెందల గ్రామంలో వేమారెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు వివరించారు.

మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదం

విజేతలతో సీఐ జనార్దన్, 2వ పట్టణ సీఐ అబ్దుల్‌కరీం

హిందూపురం గ్రామీణం, న్యూస్‌టుడే: క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని హిందూపురం గ్రామీణ సీఐ జనార్దన్, 2వ పట్టణ సీఐ అబ్దుల్‌కరీం సూచించారు. తూముకుంట పారిశ్రామికవాడలోని సూర్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరిసర 12 గ్రామాల్లో నిర్వహిస్తున్న యువజన క్రీడా పోటీలు ఆదివారం చౌళూరులో ముగిశాయి. వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, రన్నింగ్ క్రీడల్లో యువకులు పాల్గొని ప్రతిభ కనబరిచారు. ఫౌండేషన్ వైస్ ఛైర్మన్ హేమంత్‌శర్మ, సూర్యరశ్మి పరిశ్రమ హెచ్‌ఓడీ జాన్ ప్రకాశ్‌రంజన్ పర్యవేక్షణలో నిర్వహించిన ట్రోఫీ, ప్రశంసాపత్రాలు, నగదు బహుమతుల ప్రదానోత్సవంలో సీఐలు పాల్గొని విజేతలకు అందజేశారు. సర్పంచి నంజప్ప, గ్రామ పెద్దలు, క్రీడా నిర్వాహకులు పాల్గొన్నారు.

చిలమత్తూరులో

లేపాక్షిలో అన్నదానం చేస్తున్న తెదేపా నాయకులు

గోరంట్లలో

తెలుగుజాతి గౌరవానికి ఎన్టీఆర్ ప్రతీక

తెదేపా వ్యవస్థాపకులు, ఎన్టీఆర్ 30వ వర్ధంతిని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. పెనుకొండలో ఎన్టీఆర్ విగ్రహానికి మంత్రి సవిత నివాళులు అర్పించారు. తెలుగు జాతి గౌరవానికి ప్రతీక ఎన్టీఆర్ అని కొనియాడారు. ఎంపీ బీకే పార్థసారథి కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి చిత్రపటానికి పూలమాల వేశారు. - న్యూస్‌టుడే బృందం

పెనుకొండలో రోగులకు బ్రెడ్ అందజేస్తున్న మంత్రి సవిత

గుడిబండలో

రొళ్లలో

ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న ఎంపీ బీకేపార్థసారథి

గోరంట్లలో కర్ణాటక మంత్రి పర్యటన

గోరంట్ల: గోరంట్లలో సోమవారం యోగి వేమన విగ్రహావిష్కరణ జరగనున్న నేపథ్యంలో కర్ణాటకకు చెందిన పలువురు రెడ్డి సామాజిక వర్గీయులు నిర్వాహకులకు ఆదివారం అభినందనలు తెలిపారు. కర్ణాటక రవాణా, దేవాదాయ శాఖ మంత్రి రామలింగారెడ్డి, కర్ణాటక రెడ్డి సామాజిక వర్గ సంఘం ఉపాధ్యక్షుడు వెంకటశివారెడ్డి, ప్రధాన కార్యదర్శి శేఖర్‌రెడ్డి, రైల్వేబోర్డు సభ్యుడు గిరీష్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, హరీష్ తదితరులు విగ్రహం ఏర్పాటు చేస్తున్న ప్రాంతానికి చేరుకుని పరిశీలించారు.

గోడపత్రాల ఆవిష్కరణ

హిందూపురం గ్రామీణం: కేంద్రం 2020 నుంచి అమలు చేస్తున్న నూతన జాతీయ విద్యా విధానం ప్రజా వ్యతిరేకంగా ఉందని నిరసిస్తూ ఆల్ ఇండియా సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలో గోడపత్రాలను ఆవిష్కరించారు. జిల్లా కన్వీనర్ కె.మల్లికార్జున ఈనెల 24న కర్ణాటకలోని బెంగళూరులో నేషనల్ పీపుల్స్ పార్లమెంట్ కార్యక్రమం నిర్వహిస్తున్నందున గోడపత్రికల ద్వారా విద్యావంతులను చైతన్యం కల్పిస్తున్నామన్నారు.

వీధికుక్కల కట్టడికి చర్యలు

హిందూపురం పట్టణం, న్యూస్‌టుడే: పట్టణంలో వీధికుక్కల నియంత్రణకు పురపాలక యంత్రాంగం చర్యలు చేపట్టింది. వీధి కుక్కలను పట్టుకుని వాటికి శస్త్రచికిత్స చేసి అదే ప్రాంతంలో వదలిపెట్టే పనులను పుట్టపర్తికి చెందిన కరుణ సొసైటీకి అప్పగించారు. మున్సిపల్ సిబ్బందితో కలసి వారు పట్టణంలోని వీధికుక్కలను పట్టుకునే కార్యక్రమాన్ని నిర్వహించారు.

నేరాల నియంత్రణకు డ్రోన్ సర్వే

సోమఘట్ట(చిలమత్తూరు), న్యూస్‌టుడే: మండలంలోని సోమఘట్ట మధుగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద ఆదివారం ఎస్సై మునీర్ అహ్మద్ డ్రోన్‌ను ఎగురవేశారు. ఎస్పీ సతీష్‌కుమార్ ఆదేశాల మేరకు సోమఘట్ట, నేసేవాండ్లపల్లి శివారులో డ్రోన్‌ను ఎగురవేసినట్లు తెలిపారు.

ఆపన్నులకు అండగా సీఎంఆర్ఎఫ్

పెనుకొండ: అనారోగ్యం కారణంగా అప్పుల పాలవుతున్న నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా ఉంటోందని మంత్రి సవిత అన్నారు. ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో నియోజకవర్గంలోని 28 మంది లబ్ధిదారులకు రూ.23 లక్షలు విలువజేసే సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు.

అంధకారంలో వీధులు

గోరంట్ల, న్యూస్‌టుడే: స్థానిక నాలుగో వార్డు పోలీసు స్టేషన్ వెనుక వీధుల్లో అంధకారం కమ్ముకుంది. సుమారు 20 రోజులకు పైగా ఒక్క వీధి దీపం వెలగడం లేదని కాలనీవాసులు వాపోతున్నారు. రాత్రి 7 గంటల తర్వాత ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడాల్సి వస్తోందని వారు ఆవేదన చెందుతున్నారు. సమస్యపై పంచాయతీ కార్యదర్శి సాయిసంజయ్‌ను వివరణ కోరగా సమస్య ఉన్న మాట వాస్తవమని, సోమవారం నుంచి అన్ని వీధి దీపాలు వెలిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

కేబుల్ తీగలు చోరీ

లేపాక్షి, న్యూస్‌టుడే: లేపాక్షిలో రైతు రామాంజినప్పకు చెందిన పొలంలోని బోరుబావికి సంబంధించిన కేబుల్ తీగను శనివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు కత్తిరించి తీసుకెళ్లారు. నర్సరీకి నీటిని అందించాల్సిన సమయంలో ఇలా తీగ చోరీకి గురికావడంతో పంట ఎండిపోయే ప్రమాదముందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు.

కర్ణాటక మద్యం స్వాధీనం.. కేసు నమోదు

అగళి, న్యూస్‌టుడే: మండలంలోని ఇరిగేపల్లి గ్రామ సమీపంలో కర్ణాటక మద్యం అమ్ముతున్నారనే సమాచారంతో ఎస్సై శోభారాణి సిబ్బందితో కలిసి వెళ్లి తనిఖీ చేశారు. 180 రాజా, విస్కీ బాటిళ్లను స్వాధీనం చేసుకొని ఇద్దరిపై కేసు నమోదు చేశారు. నిందితులను స్టేషన్‌కు తరలిస్తుండగా విధులకు ఆటంకం కలిగించారని ఎస్సై ఫిర్యాదు చేయడంతో ఏఎస్సై శ్రీరాములు కేసు నమోదు చేశారు.

క్రీడా స్ఫూర్తి ప్రదర్శించాలి

విజేతలకు బహుమతి అందజేస్తున్న మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, వైటీ ప్రభాకర్‌రెడ్డి

మడకశిర, న్యూస్‌టుడే: క్రీడాకారులు క్రీడా స్ఫూర్తి ప్రదర్శించాలని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి పేర్కొన్నారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో భారత అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపిక పేరుతో నిర్వహిస్తున్న లెదర్‌బాల్ క్రికెట్ టోర్నమెంట్ ఆదివారం ముగిసింది. ఫైనల్ మ్యాచ్‌లో మడకశిర, హిందూపురం జట్లు తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన మడకశిర జట్టు 20 ఓవర్లకు 150 పరుగులు చేయగా హిందూపురం జట్టు 139 పరుగులు చేసింది. మడకశిర 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. ప్రథమ బహుమతి రూ.55 వేలు, ద్వితీయ బహుమతి రూ.30 వేల నగదుతో పాటు షీల్డును మాజీ ఎమ్మెల్యే వైటీ ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా జట్టు కెప్టెన్లకు అందజేశారు. రాష్ట్ర వక్కలిగ కార్పొరేషన్ ఛైర్మన్ లక్ష్మీనారాయణ, మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ భక్తర్, డాక్టర్ రవిశంకర్, రాధాకృష్ణ, పుల్లయ్యచౌదరి, మల్లికార్జున, రంగేగౌడ్ పాల్గొన్నారు.

పట్టాదారు పాసుపుస్తకాల్లో పొరపాట్లకు తావివ్వద్దు

భూ వివరాలు పరిశీలిస్తున్న జేసీ ఎం.మౌర్యభరద్వాజ్

హిందూపురం, కొడిగెనహళ్లి, న్యూస్‌టుడే: రీ సర్వే పూర్తయిన చోట పంపిణీ చేస్తున్న పట్టాదారు పాస్ పుస్తకాల్లో ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వకుండా క్షుణ్ణంగా పరిశీలించాలని జాయింట్ కలెక్టర్ ఎం.మౌర్యభరద్వాజ్ తహసీల్దార్, సిబ్బందిని ఆదేశించారు. ప్రధానంగా పట్టాదారుని వ్యక్తిగత సమాచారం, భూ విస్తీర్ణం పరిశీలించి ధ్రువీకరించాలని సూచించారు. జేసీ ఆదివారం పరిగి, హిందూపురం తహసీల్దార్ కార్యాలయాలను జేసీ ఆకస్మిక తనిఖీ చేశారు. పరిగి మండలం యర్రగుంటపల్లి, హిందూపురం మండలం చలివెందుల గ్రామాలకు సంబంధించి రీసర్వే పట్టాదారు పాసుపుస్తకాల ధ్రువీకరణ పనుల విషయంపై ఆరాతీశారు. అవసరమైతే అదనపు బృందాలు ఏర్పాటు చేసి నిర్దేశిత గడువు లోపు ధ్రువీకరణ పూర్తి చేయాలన్నారు. పరిగి తహసీల్దార్ హసీనా సుల్తానా, వీఆర్వోలు, వీఆర్ఏలు పాల్గొన్నారు.

నేడు అభివృద్ధి పనుల ప్రారంభం

సోమందేపల్లి, న్యూస్‌టుడే: సోమందేపల్లి గంగమ్మ గుడి వద్ద, సప్తగిరి కాలనీ, గాంధీనగర్, నేతాజీ నగర్, సాయినగర్, నలగొండ్రాయనపల్లి తదితర చోట్ల రూ.కోటి నిధులతో నూతనంగా నిర్మించిన సిమెంటు రహదారులు, మురుగు కాలువలను మంత్రి సవిత సోమవారం ప్రారంభించనున్నట్లు తెదేపా మండల కన్వీనర్ వెంకటేశ్, నాయకులు చంద్రశేఖర్ తెలిపారు.

144 మందికి వైద్యసేవలు

హిందూపురం,న్యూస్‌టుడే: ఉచిత వైద్య శిబిరంలో 144 మందికి వైద్యసేవలు అందించినట్లు జనవిజ్ఞాన వేదిక జోనల్ అధ్యక్షులు రామకృష్ణ తెలిపారు. స్థానిక అల్‌హిలాల్ పాఠశాలలో జేవీవే ఆధ్వర్యంలో జరిగిన 133వ మూర్ఛ నివారణ ఉచిత వైద్య శిబిరం నిర్వహించినట్లు ఆయన వివరించారు. బాధితులకు రెండు మాసాలకు సరిపడా మందులు ఉచితంగా అందించారు. ప్రతినిధులు పి.రామకృష్ణ, అంజనరెడ్డి, జీఆర్ శ్రీనివాసులు, నాగరాజగుప్త, నాగేంద్రాచారి పాల్గొన్నారు

తెదేపా నాయకుడి మృతి

సోమందేపల్లి, న్యూస్‌టుడే: స్థానిక మార్కెట్ రోడ్డుకు చెందిన తెదేపా నాయకుడు, నల్లబండ్ల వ్యాపారి అమానుల్లా(64) అనారోగ్యంతో శనివారం రాత్రి మృతి చెందారు. విషయం తెలుసుకొన్న తెదేపా నాయకులు చంద్రశేఖర్, సురేంద్ర, ముస్లిం మైనార్టీ నాయకులు ఎస్ఎం బాషా, అక్బర్, ఇమామ్‌వలి, మహమ్మద్, షాషావలి మృత దేహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.

ఇతిహాసాల్లోని సారాంశాన్ని గ్రహించండి

మాట్లాడుతున్న పీఠాధిపతి దత్తానందగిరి స్వామి

హిందూపురం సాంస్కృతికం, న్యూస్‌టుడే: ఇతిహాసాల్లోని సారాంశాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకున్నప్పుడే సమాజంలో మంచి వ్యక్తిగా గుర్తింపు రావడమే కాకుండా సంస్కృతి, సంప్రదాయాలు అలవడుతాయని కోన కణ్వాశ్రమ పీఠాధిపతి దత్తానందగిరి స్వామి పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం పట్టణంలోని ఎస్వీడీ రోడ్డులో ఉన్న పరమేశ్వరీ హాల్‌లో హిందూ సమ్మేళనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆర్ఎస్ఎస్ నిర్వహణ సమితి సభ్యులు, పెద్ద సంఖ్యలో హిందువులు పాల్గొన్నారు.

రేపు వాసవీమాత ఆలయంలో ప్రత్యేక పూజలు

హిందూపురం సాంస్కృతికం: పట్టణంలోని కన్యకాపరమేశ్వరీ ఆలయంలో ఈనెల 20న వాసవిమాత ఆత్మార్పణం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు జేపీకే రాము ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వాసవీమాతకు కలశస్థాపన, మూలవిరాట్‌కు భక్తుల స్వహస్తాలతో క్షీరాభిషేకం, కుంకుమార్చన, గణపతి హోమం, మహిళల కలశాల ఊరేగింపు, పుష్పాభిషేకం, అష్టావధాన సేవ, 102 రకాల పిండి వంటకాలతో మహానైవేద్యం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

మంచి లక్షణాలతో ముందుకు వెళ్లండి

ర్యాలీగా వస్తున్న బ్రహ్మకుమారీలు

హిందూపురం సాంస్కృతికం, న్యూస్‌టుడే: ప్రతి వ్యక్తి మంచి లక్షణాలు అలవర్చుకొని ముందుకు వెళ్తే విజయం సాధించవచ్చని రాజయోగిని సుగంధదీది పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలోని సత్యనారాయణపేటలో ఉన్న బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో ప్రజాపిత బ్రహ్మ స్మృతి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బ్రహ్మకుమారీలు పుర వీధుల గుండా శాంతి ర్యాలీ నిర్వహించారు.

సర్దుబాటు చేశారు.. వదిలేశారు

నియోజకవర్గవ్యాప్తంగా 25 పాఠశాలల మూత

భీమరాయునిపల్లిలో ప్రాథమిక పాఠశాల దుస్థితి

మడకశిర గ్రామీణం, గుడిబండ, అమరాపురం, న్యూస్‌టుడే: పది మందిలోపు విద్యార్థులున్న పాఠశాలలను 14 ఏళ్ల క్రితం మూసివేశారు. ఆ విద్యార్థులను సమీప పాఠశాలలోకి సర్దుబాటు చేశారు. ఏళ్లుగా ఎంతోమంది విద్యాబుద్ధులు నేర్చుకున్న ఈ గ్రామీణ బడులు మూతపడడంతో గత వైభవాన్ని కోల్పోయాయి. ప్రస్తుతం భవనాలు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. ఆయా గ్రామాల పేద విద్యార్థులు చదువుల కోసం ఐదారు కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తోంది. కొంతమంది విద్యార్థులు రూ.వేలల్లో ఫీజులు చెల్లించి ప్రైవేట్ పాఠశాలల్లో చదువుకుంటున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 25 పాఠశాలలు మూతపడ్డాయి. ప్రస్తుతం ఆయా గ్రామాల్లో విద్యార్థుల సంఖ్య కూడా పెరిగింది. పాఠశాలలను పునఃప్రారంభిస్తే ఎంతో సౌకర్యంగా ఉంటుంది.

ఇదీ పరిస్థితి

- మడకశిర మండలం గుద్దిలిపల్లి ప్రాథమిక పాఠశాల మూత పడడంతో భవనం శిథిలావస్థకు చేరుకుంది. భీమరాయునిపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులు చందకచర్ల ఉన్నత పాఠశాలకు వెళ్తున్నారు. ప్రస్తుతం గ్రామంలో 20 మందికిపైగా విద్యార్థులున్నారు. గతేడాది విద్యార్థుల తల్లిదండ్రుల విన్నపం మేరకు పాఠశాలను పునఃప్రారంభించారు. అనంతరం నెల తిరగకనే యథావిధిగా మూతవేశారు. పాఠశాల భవనం చుట్టూ పిచ్చిమొక్కలు పెరిగాయి. పెద్దపల్లి, పి.గుండుమల, డి.గొల్లహట్టి, కోడిగానపల్లి, అక్కంపల్లి, సింగేపల్లి తదితర పాఠశాలలను మూతవేయడంతో భవనాలు దెబ్బతింటున్నాయి.
- గుడిబండ మండలం బళ్లేకట్ట, ఉప్పార్లపల్లి, గుడిబండ ఎస్సీకాలనీలో పాఠశాలలు మూతపడ్డాయి.
- అమరాపురం మండలంలో వి.అగ్రహారం భూతప్పకాలనీ, అమరాపురం స్పెషల్ స్కూల్, కడతదహళ్లి పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడంతో మూతవేశారు. అమరాపురం స్పెషల్ స్కూల్ 50 ఏళ్ల కాలం నాటిది శిథిలావస్థకు చేరుకుంది.

విద్యార్థుల సంఖ్య పెరిగితే పునఃప్రారంభిస్తాం

20 మందికిపైగా విద్యార్థులుంటే తల్లిదండ్రుల విన్నపం మేరకు అలాంటి పాఠశాలను పునఃప్రారంభిస్తాం. ఈ విషయంలో తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాలి. **-రవిచంద్రకుమార్, ఎంఈఓ-2, గుడిబండ**

మూలన పడి ఇరవై ఏళ్లు



పట్టణంలోని ఆర్అండ్‌బీ అతిథి గృహ ఆవరణలో, పీఆర్ కార్యాలయం ముందు ఉన్న రెండు వాహనాలు మూలన పడి 20 ఏళ్లకు పైగా అవుతోంది. ఇందులో ఒకటి గతంలో చేతి పంపులు మరమ్మతు చేసే బోర్ల లారీ కాగా మరొకటి అధికారుల పర్యవేక్షణకు కేటాయించిన జీపు. ప్రస్తుతం ఇవి రెండూ ఉన్న చోటనే తుప్పుపట్టిపోయాయి. తుక్కుగా అమ్ముంటే పురపాలికకు కనీసం ఆదాయమైనా వచ్చి ఉండేది. ఈ విషయమై ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ మనోనాయక్ మాట్లాడుతూ వాహనాల వేలం విషయమై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.
– న్యూస్‌టుడే, మడకశిర గ్రామీణం

పగులగొట్టారు.. పట్టించుకోరు

పట్టణంలోని బెంగళూరు రోడ్డు నుంచి సత్యనారాయణపేట వెళ్లే రహదారిలో రెండు రహదారులకు కలుపుకొని పాదచారులు, ద్విచక్ర వాహనదారులు ప్రయాణించడానికి మోరీ నిర్మించారు. అందులో చెత్తా, చెదారం పేరుకుపోవడంతో మోరీని సగం వరకు పగులగొట్టి వదిలేశారు. దీంతో రాత్రి సమయంలో ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి. సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ మల్లికార్జునను వివరణ కోరగా పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
– న్యూస్‌టుడే, హిందూపురం సాంస్కృతికం

వేళ్లూనుకున్న నిర్లక్ష్యం

మొక్కే కదా అని వదిలేస్తే ఇంతింతై అన్నట్టు పెరిగి వేర్లు చొచ్చుకెళ్లి గోడ కూలే ప్రమాదం ఉంది. మడకశిరలోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణంలో పంచాయతీరాజ్ అతిథి గృహ భవనం గోడలో పెరుగుతున్న రావి, నేరేడు మొక్కలు రోజు రోజుకూ పెరిగి గోడ పగుల్చిస్తోంది. ఇదంతా కళ్లముందే ఉన్నా అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదు.
–న్యూస్‌టుడే, మడకశిర

(c) eenadu

పుట్టపర్తి

•పుట్టపర్తి •ధర్మవరం • కదిరి •రాప్తాడు

భక్తిశ్రద్ధలతో మౌని అమావాస్య పూజలు

ధర్మవరం, న్యూస్‌టుడే: మౌని అమావాస్య పురస్కరించుకొని శివాలయాల్లో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా మండలంలోని కుణుతూరు గ్రామంలో వెలసిన చంద్రమౌళీశ్వరుడి ఆలయంలో శివలింగానికి రుద్రాభిషేకం జరిపారు. అనంతరం రకరకాల పూలతో సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

ప్రత్యేకాలంకారంలో శివలింగం

అండర్-12 క్రికెట్ జట్టు ఎంపిక

పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఆదివారం అండర్-12 క్రికెట్ జట్టు ఎంపిక పోటీలు మండల క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో జరిగాయి. 30 మంది క్రీడాకారులు హాజరయ్యారు. వారి బ్యాటింగ్, బౌలింగ్, కీపింగ్ నైపుణ్యాలు పరీక్షించి ప్రతిభావంతులను జట్టుకు ఎంపిక చేశారు. ఈ జట్టు అనంతపురంలో జరిగే పోటీల్లో తలపడుతుందని క్రికెట్ సంఘం నాయకులు, సీనియర్ క్రీడాకారులు తెలిపారు. -న్యూస్‌టుడే, కదిరి

మేమున్నాం.. మీకు తోడుగా

పుట్టపర్తి: 80085 73039
కదిరి : 80085 73033
ధర్మవరం: 99596 98222

సమస్య: పట్టణంలోని 15వ వార్డు బీసీ కాలనీలో వీధిదీపాలు వెలగడం లేదు. **-రాకేష్, స్థానికుడు**

పరిష్కారం: వెంటనే సిబ్బందిని పంపించి సమస్యను పరిష్కరిస్తాం. **-క్రాంతికుమార్, పురపాలిక కమిషనర్, పుట్టపర్తి**

-న్యూస్‌టుడే, పుట్టపర్తి పట్టణం

దిమ్మెపై చేరిన నియంత్రిక

కదిరి పట్టణం, న్యూస్‌టుడే: కదిరి మండలంలోని పట్నంలో విద్యుత్తు సిబ్బంది నియంత్రికను దిమ్మెపై ఉంచి కనెక్షన్ ఇవ్వడంతో వీధిదీపాలు వెలిగాయి. ఆదివారం ఈనాడులో ప్రచురితమైన చిత్ర కథనానికి స్పందించిన విద్యుత్తు సిబ్బంది నేలపై పెట్టిన నియంత్రికను దిమ్మెపై చేర్చారు. అనంతరం కనెక్షన్ ఇవ్వడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.

అలుపెరగని అతివలు

భర్త చనిపోయినా ధైర్యంతో ముందడుగు

నా పేరు పుల్లమ్మ. ధర్మవరం మండలం బుడ్డారెడ్డిపల్లి. అక్క చనిపోయిందని 14 ఏళ్లకే బావకు ఇచ్చి పెళ్లి చేశారు. ఇద్దరు ఆడపిల్లలు పుట్టిన తర్వాత మద్యానికి బానిసైన భర్త చనిపోయారు. అక్కకు పుట్టిన ఓ పాపతో పాటు ఇద్దరు ఆడపిల్లలతో జీవితం కష్టంగా మారింది. ఆర్డీటీ సంస్థ అక్కున చేర్చుకుంది. 45 రోజుల పాటు డ్రైవింగ్‌లో శిక్షణ ఇప్పించి లైసెన్స్ అందజేసింది. కొన్ని రోజులకు రూ.4.50 లక్షల విలువ చేసే ప్యాసింజర్ ఆటో ఇచ్చింది. దాని ద్వారా రోజుకు వేయి రూపాయల వరకు సంపాదిస్తున్నా. నా ముగ్గురు పిల్లలను బాగా చదివించి ఉన్నత స్థాయికి చేర్చాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నా. **-పుల్లమ్మ, బుడ్డారెడ్డిపల్లి**

స్వయంఉపాధితో రాణింపు

ధర్మవరం పట్టణం, న్యూస్‌టుడే: ధర్మవరం నియోజకవర్గంలోని ఒంటరి, నిరుపేద మహిళలు ఆర్డీటీ అండతో ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నారు. రుణాలు పొంది ఆటో చోదకం, పాడి, దుకాణాలు, చేతివృత్తి పనులతో కుటుంబాలకు చేదోడుగా నిలుస్తున్నారు. ఆర్డీటీ సంస్థ ఉమెన్ టూ ఉమెన్ పథకం కింద రాయితీ రుణాలను అందజేస్తోంది. ఆర్థిక విజయం సాధించిన మహిళల మనోగతం వారి మాటల్లోనే తెలుసుకుందాం రండి...

నెలకు రూ.25వేల సంపాదన

నా పేరు నాగేంద్రమ్మ. మాది గరుడంపల్లి. 20 ఏళ్లుగా ఆర్డీటీ సంస్థ సంఘంలో సభ్యురాలిగా ఉంటున్నా. రూ.3 లక్షల వడ్డీలేని రుణం పొందా. ఆ మొత్తంతో ఆరు ఆవులు కొనుగోలు చేశా. పాలను గ్రామంలోని డెయిరీకి విక్రయిస్తా. రోజూ 30 లీటర్ల పాలు వస్తాయి. ప్రతి నెలా రూ.25వేలుపైనే ఆదాయం వస్తోంది. ఇద్దరు ఆడపిల్లలు, కొడుకును బయట ప్రదేశాల్లో ఉన్నత చదువులు చదివిస్తున్నా. ఆర్డీటీ సంస్థ రుణంతో పాటు అన్ని హంగులతో ఇంటిని నిర్మించి ఇచ్చింది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే విజయాలు ముంగిట నిలుస్తాయని తెలిసింది. **-నాగేంద్రమ్మ, గరుడంపల్లి**

పిండిమిషన్‌తో జీవనోపాధి

మాది ధర్మవరం మండలం మూడుబావుల గ్రామం. నా పేరు ముత్యాలమ్మ. భర్త పదేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోవడంతో కుటుంబ పోషణ నాపై పడింది. ఇద్దరు కొడుకులను బాగా చదివించాలనే ధ్యేయంతో ఉన్న నాకు ఆర్డీటీ అండగా నిలిచింది. గ్రామంలోనే ఇంటిని నిర్మించి ఇవ్వడమే కాకుండా ఉపాధి కోసం కొంత రుణం అందజేసింది. దాంతో పిండిమిషన్ కొనుక్కుని గ్రామంలోనే సంపాదిస్తున్నా. ఖర్చులన్నీ పోనూ కుటుంబ పోషణకు సరిపడా ఆదాయం వస్తోంది. ఒక కొడుకు బీటెక్, మరొకడు డిగ్రీ చదువుతున్నారు. **-ముత్యాలమ్మ, మూడుబావుల**

ఆటలో గెలుపోటములు సమానం

నల్లమాడ, న్యూస్‌టుడే: క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరించాలని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. ఆయన ఆదివారం స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ముగిసిన పల్లె సింధూరమ్మ క్రికెట్ టోర్నీ విజేతలకు నగదు బహుమతి, పతకాలు, కప్‌లు అందజేశారు. టోర్నీ నిర్వాహకుడు, తెదేపా నియోజకవర్గ సామాజిక మాధ్యమ సమన్వయకర్త కె.మంజునాథ్‌రెడ్డిని అభినందించారు. టోర్నీ ఛాంపియన్‌గా ఓడీసీ మండలం కొండకమర్ల జట్టు నిలిచి రూ.20,116 నగదు బహుమతి దక్కించుకుంది. రన్నర్‌గా నిలిచిన నల్లమాడ క్రికెట్ జట్టు రూ.10,116 నగదు, కప్ అందుకోగా, తృతీయ స్థానంలో కొత్తచెరువు జట్టు సంతృప్తి చెందింది. కార్యక్రమంలో తెదేపా నాయకులు శంకర్, సామకోటి ఆదినారాయణ, పిట్ట ఓబిరెడ్డి, శివారెడ్డి, గడ్డం రమణారెడ్డి, కేశవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

విజేత జట్టుకు కప్ అందజేస్తున్న మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం

ముదిగుబ్బ, న్యూస్‌టుడే: ముదిగుబ్బ మండలంలో ఆదివారం జనసేన రాష్ట్ర కార్యదర్శి చిలకం మధుసూదన్‌రెడ్డి, తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్ పర్యటించారు. గంగిరెడ్డిపల్లి, కొడవండపల్లి, బూదనాంపల్లి గ్రామాలను వారు సందర్శించి స్థానికులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీ, తాగునీటి సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

సీఐపై సస్పెన్షన్ వేటు?

పుట్టపర్తి పట్టణం, న్యూస్‌టుడే: పుట్టపర్తి పోలీస్ సబ్-డివిజన్‌లో పనిచేస్తున్న ఓ సీఐపై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం. ఆయనపై విధి నిర్వహణలో నిర్లక్ష్యంతో పాటు పలు ఆరోపణలు రావడంతో విచారణ జరిపిన పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. త్వరలో అధికారికంగా ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.

20న సామాజిక తనిఖీ బహిరంగ సభ

నంబులపూలకుంట, న్యూస్‌టుడే: మండలంలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద 20న సామాజిక తనిఖీ ప్రజావేదిక బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ఉపాధి ఏపీఓ శ్రీధర్‌రెడ్డి తెలిపారు. 18వ విడత సామాజిక తనిఖీలో భాగంగా ఏప్రిల్ 2024 నుంచి మార్చి 2025, నవంబర్ 2025 నుంచి జనవరి 5, 2026 వరకు జరిగిన పనుల రికార్డులను తనిఖీ బృందం పరిశీలించింది. వీటిపై బహిరంగ సభలో చర్చించడం జరుగుతుందని ఆయన వెల్లడించారు.

అప్రమత్తతతోనే ప్రమాదాలు దూరం

కదిరి పట్టణం, న్యూస్‌టుడే: రహదారి నిబంధనలు పాటిస్తూ అప్రమత్తంగా వాహనాలు నడిపితే ప్రమాదాలు దరి చేరవని కదిరి మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్ వరప్రసాద్ సూచించారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఆదివారం ఆయన వాహన యజమానులు, చోదకులు పలు అంశాలపై అవగాహన కల్పించారు. నిబంధనలు కచ్చితంగా పాటించాలని, వేగంగా వెళ్లడం తగదన్నారు. వాహనాల సామర్థ్యం మేరకే ప్రయాణికులను ఎక్కించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏఎంవీఐ రాజేష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఉచిత కంటి ఆసుపత్రి సేవలు విస్తృతం

ధర్మవరం, న్యూస్‌టుడే: ధర్మవరం పట్టణంలో లయన్స్ కంటి ఆసుపత్రి ఎంతోమందికి వెలుగులు పంచుతోందని లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ విరూపాక్షరెడ్డి అన్నారు. ఆయన ఆదివారం స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో జరిగిన లయన్స్ క్లబ్ అధ్యక్షుడు రమేష్‌బాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాట్లాడారు. 25 ఏళ్లుగా ధర్మవరంలో క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర శస్త్రచికిత్సలు చేయిస్తున్నట్లు చెప్పారు. కంటి ఆసుపత్రికి ఆధునిక యంత్రాలు సమకూర్చుతామని, ఈ సేవలను మరింత విస్తృతం చేస్తామన్నారు. సమావేశంలో క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్-2 ఏకర్ రావు, కార్యదర్శి నాగేంద్ర, కోశాధికారి వెంకటేష్ కుమార్, జోనల్ చైర్మన్ వేణుగోపాల్, ప్రతినిధులు వెంకటస్వామి, మోహన్‌దాస్, పల్లెం వేణుగోపాల్, మెడికల్ కల్యాణ్, వెంకట పార్థసారథి, పుట్లూరు నరసింహులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న విరూపాక్షరెడ్డి

జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజావేదిక నేడు

పుట్టపర్తి, న్యూస్‌టుడే: జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) జరుగుతుందని ఎస్పీ సతీష్‌కుమార్ తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు వినతులు స్వీకరిస్తామని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ

కొత్తచెరువు, న్యూస్‌టుడే: మండలంలోని తిప్పాబట్లపల్లిలో ఇటీవల హత్యకు గురైన తెదేపా నాయకుడు మాదినేని మహేష్ కుటుంబ సభ్యులను ఆ పార్టీ ఎమ్మెల్యే సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పరామర్శించారు. ఆదివారం గ్రామంలోని బాధితుల ఇంటికి వెళ్లి మృతుడి చిత్రపటానికి నివాళులర్పించారు. చేతికి ఎదిగొచ్చిన కుమారుడిని కోల్పోయి శోకసంద్రంలో ఉన్న మహేష్ తల్లి నాగరత్నమ్మను ఓదార్చి పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.

నర్సింగ్ విద్యార్థిని అదృశ్యం

కదిరి పట్టణం, న్యూస్‌టుడే: నర్సింగ్ విద్యార్థిని అదృశ్యంపై ఆదివారం పట్టణ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సంక్రాంతి సెలవులకు నర్సింగ్ విద్యార్థిని కదిరిలోని తన ఇంటికి వచ్చింది. శనివారం మధ్యాహ్నం బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆమె కోసం కుటుంబ సభ్యులు స్నేహితులు, బంధువుల ఇళ్లలో వెతికారు. ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

సంప్రదాయాల పరిరక్షణ అందరి బాధ్యత

కొత్తచెరువు, న్యూస్‌టుడే: హిందువులు ఐకమత్యంగా ఉంటేనే సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ సాధ్యమవుతుందని విశ్వహిందూ పరిషత్ ప్రతినిధి వేదవ్యాస్, ఇస్కాన్ సంస్థ ప్రతినిధి మీనాక్షి మాతా, జిల్లా ప్రచారక్ సుధాకర్ అన్నారు. స్థానిక శ్రీవాసవీకన్యకాపరమేశ్వరి ఆలయంలో హిందూ ధర్మరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆదివారం హిందూ సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. సమ్మేళనంలో సమితి ప్రతినిధులు అమరచంద్రబాబు, డాక్టర్ భానుకిరణ్, శేషాద్రినాయుడు, గంగా నాయుడు, పార్థసారథి, దివ్యతేజ, రవిశంకర్, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న వీహెచ్‌పీ ప్రతినిధి వేదవ్యాస్

సుబ్రహ్మణ్యేశ్వరునికి విశేష పూజలు

ప్రత్యేక అలంకరణలో సుబ్రహ్మణ్యేశ్వరుడు

ఆత్మకూరు, న్యూస్‌టుడే: మండలంలోని పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం విశేష పూజలు జరిగాయి. స్వామి వారికి ఉదయం నుంచి పెద్దఎత్తున అర్చనలు, అభిషేకాలు, పంచామృతాభిషేకాలు నిర్వహించారు. మధ్యాహ్నం స్వామి వారికి పల్లకీసేవ, స్వర్ణ కవచ సేవ, రథోత్సవం, మహామంగళ హారతి నిర్వహించారు. భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

పిల్లలూ అదిగో వైర్లు.. జాగ్రత్త సుమా!

చెన్నేకొత్తపల్లి ఆదర్శ పాఠశాలలో ఆర్వో ప్లాంట్ నుంచి వచ్చే వృథానీరు బయటకు వచ్చేందుకు గోడకు రంధ్రం చేశారు. ఆ రంధ్రంలో నుంచి మోటారుకు విద్యుత్ వైరు అమర్చారు. వైరుకు పలు చోట్ల అతుకులు ఉండటంతో వాటికి టేప్ చేశారు. వృథా నీటిలో అతుకులు ఉన్నవైరు ఉండడంతో విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేసి చేతులు, ప్లేట్లు శుభ్రం చేసుకునే పక్కనే ప్రమాదకర పరిస్థితి నెలకొంది. ఈ విషయాన్ని ప్రిన్సిపల్ స్వర్ణలత దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని విద్యార్థులు వాపోతున్నారు. ఉన్నతాధికారులైనా స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని విద్యార్థులు కోరుతున్నారు. - **న్యూస్‌టుడే, చెన్నేకొత్తపల్లి**

కదిరి: ఎన్టీఆర్ విగ్రహానికి నమస్కరిస్తున్న ఎమ్మెల్యే కందికుంట, నాయకులు

ధర్మవరం: ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన పరిటాల శ్రీరామ్ తదితరులు

రామగిరిలో..

మరువలేని మహానేత ఎన్టీఆర్

తెదేపా వ్యవస్థాపకుడు, దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారని, ఆయన అందించిన సంక్షేమ పథకాలు మరువలేమని ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు కీర్తించారు. ఆదివారం పుట్టపర్తి, కదిరి, ధర్మవరం, రాప్తాడు నియోజకవర్గాల్లోని పార్టీ కార్యాలయాలు, నాలుగు రోడ్ల కూడళ్లలో ఆయన వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహాలు, చిత్రపటాలకు కార్యకర్తలు, అభిమానులు, నాయకులు, అభిమానులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. **-న్యూస్‌టుడే బృందం**

కొత్తచెరువు: మాట్లాడుతున్న ఎమ్మెల్యే సింధూర, పక్కన ఎంపీ పార్థసారథి తదితరులు

కనగానపల్లి కార్యకర్తలతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పిస్తున్న పరిటాల సునీత

రోడ్డుపై అడ్డదిడ్డంగా సిమెంటు దిమ్మెలు

పట్టణంలోని కదిరి గేట్ వద్ద డివైడర్ల సిమెంట్ దిమ్మెలు ప్రమాదకరంగా మారాయి. కొన్ని రోజుల క్రితం డివైడర్ల మధ్యలోని తాగునీటి పైపు లీకేజీకి గురై నీరంతా వృథాగా పోతుండేది. పురపాలిక అధికారులు విభాగినిని పగలగొట్టి పైపు మరమ్మతు చేశారు. దిమ్మెలను రోడ్డుపైనే వదిలేయడంతో ప్రమాదకరంగా మారాయి. దీనిపై డీఈ వీరేష్ దృష్టికి తీసుకెళ్లగా కార్మికులకు చెప్పి సమస్య పరిష్కరిస్తామన్నారు. **-న్యూస్‌టుడే, ధర్మవరం పట్టణం**

అపరిశుభ్రతతో అవస్థలు ఎన్నాళ్లు?

పట్టణంలోని సంత మార్కెట్‌లోని చేతిపంపు వద్ద అపరిశుభ్రత నెలకొంది. దుకాణదారులు, రైతులు, కూలీలు ఇక్కడే కాళ్లూచేతులు శుభ్రం చేసుకుంటారు. చెత్తాచెదారం పేరుకుపోవడం, చేతిపంపు నుంచి వచ్చే నీరు కాలువలోకి వెళ్లే వెసులుబాటు లేకపోవడంతో రోడ్డుపై పారుతుండడంతో వినియోగదారులు మండిపడుతున్నారు. దీనిపై శానిటేషన్ అధికారి శ్యామ్సన్ దృష్టికి తేగా పారిశుద్ధ్య కార్మికులను పంపించి శుభ్రం చేయిస్తామన్నారు. **-న్యూస్‌టుడే, ధర్మవరం పట్టణం**

కలుసుకున్నారు.. జ్ఞాపకాలు పంచుకున్నారు

కదిరి, న్యూస్‌టుడే: పట్టణంలోని వేమన బాలుర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆదివారం 1988-89 బ్యాచ్ పదో తరగతి విద్యార్థుల సమ్మేళనం జరిగింది. ఒకరినొకరు ఆప్యాయంగా పలుకరించుకున్న స్నేహితులు ఆలింగనం చేసుకొని ఆనందపడ్డారు. తాము చదివిన తరగతి గదులు, బెంచీలను తడిమి పాత జ్ఞాపకాలు నెమరువేసుకున్నారు. ఆనాటి సంగతులను ముచ్చటించుకొని చిన్నపిల్లల్లా కేరింతలు కొట్టారు. అనంతరం చదువు చెప్పిన ఉపాధ్యాయులు మోహన్ రెడ్డి, మస్తాన్, కిష్టప్ప, రామకృష్ణయ్య, వెంకటప్ప, మలాలి, రామిరెడ్డి, నారాయణరాజు, బషీర్ అహ్మద్, ప్రసాద్‌పై పూల వర్షం కురిపించారు. పట్టు వస్త్రాలు అందజేసి శాలువాలతో సన్మానించారు. విందు భోజనాలు చేశారు. పాఠశాలకు కానుకగా బీరువా అందజేశారు. ఆసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంచారు. కార్యక్రమాలను పూర్వవిద్యార్థులు మస్తాన్‌వలి, శ్రీనివాసులు, ఇస్మాయిల్, జిలాన్, ఆదినారాయణ, రఘు, ప్రసాద్, శ్రీనివాసరెడ్డి, బాబా, కృష్ణనాయక్, రవి, గంగాద్రి పర్యవేక్షించారు.

గురువులతో పూర్వ విద్యార్థులు

ఉద్యోగం పేరిట మోసంపై కేసు

కదిరి పట్టణం, న్యూస్‌టుడే: సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఇప్పిస్తామంటూ యువకుడి నుంచి డబ్బులు తీసుకుని మోసగించిన ముగ్గురు నిందితులపై ఆదివారం కదిరి పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుడు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కదిరికి చెందిన సాయిచరణ్‌రెడ్డి బీటెక్ పూర్తిచేసి ఉద్యోగాన్వేషణ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోమ్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఇప్పిస్తామని కదిరికి చెందిన లక్ష్మీపతి, షరీఫ్, చంద్ర సాయిచరణ్‌రెడ్డిని నమ్మించి రూ.3.50 లక్షలు తీసుకున్నారు. నెలలు గడుస్తున్నా ఉద్యోగం ఇప్పించకపోవడంతో తన డబ్బులు తిరిగిచ్చేయాలని సాయిచరణ్‌రెడ్డి ముగ్గురిని నిలదీశాడు. డబ్బులిచ్చేది లేదని ముగ్గురు నిందితులు బెదిరించడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

ముదిగుబ్బ, న్యూస్‌టుడే: మండలంలోని ఓ గ్రామ సమీపంలో వ్యభిచారం జరుగుతుందనే సమాచారంతో పట్నం ఎస్సై మహ్మద్ అర్షద్ సిబ్బందితో కలిసి ఆదివారం దాడి చేశారు. ఎనిమిదిమందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఇద్దరు మహిళలు, ఆరుగురు విటులున్నారని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఎక్కడైనా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎస్సై కోరారు.

ప్రమాదంలో వాహనచోదకుడికి తీవ్రగాయాలు

ముదిగుబ్బ, న్యూస్‌టుడే: మండలంలోని నాగారెడ్డిపల్లి వంతెన దగ్గర ఆదివారం ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడటంతో చోదకుడు తీవ్రంగా గాయపడ్డాడు. వివరాలు.. ముదిగుబ్బకు చెందిన రవీంద్ర అనే వ్యక్తి సొంతపని నిమిత్తం ద్విచక్రవాహనంపై కదిరి వెళ్లాడు. తిరిగి ఇంటికి వస్తుండగా ప్రమాదం జరిగింది. స్పందించిన స్థానికులు క్షతగాత్రుడిని 108 వాహనంలో చికిత్స నిమిత్తం ముదిగుబ్బకు ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.

శౌచాలయాలు పూర్తయ్యేనా..?

హడావుడిగా నిర్మాణాలు ప్రారంభం

బుక్కపట్నం, న్యూస్‌టుడే: ప్రభుత్వ కార్యాలయాలకు వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజల కోసం సర్కారు మరుగుదొడ్ల నిర్మాణానికి కార్యాచరణ చేపట్టింది. మండల, పంచాయతీ కేంద్రాల్లో స్వచ్ఛభారత్ మిషన్ కింద నిధులు మంజూరు చేసింది. ఏళ్లు గడుస్తున్నా అధికారులు పట్టించుకోలేదు. మరో 70 రోజుల్లో పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఇప్పుడు అధికారులు హడావుడిగా పనులు మొదలుపెట్టారు. కొన్నిచోట్ల పనులే ప్రారంభం కాలేదు. గడువులోపు పనులు పూర్తయ్యేనా లేదా నిధులు వెనక్కి వెళ్లేనా అన్న చందంగా మారింది.

109 మరుగుదొడ్లకు రూ.3.27 కోట్లు: పుట్టపర్తి నియోజకవర్గంలోని ఆరు మండలాల సచివాలయల్లో 53, ప్రభుత్వ కార్యాలయాల వద్ద 40, సంక్షేమ వసతిగృహాలకు 16 మరుగుదొడ్లు మంజూరై ఇప్పటికే మూడేళ్లవుతోంది. మీనమేషాలు లెక్కపెట్టిన అధికారులు గడువు లోపు పనులు పూర్తిచేస్తారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. నిజానికి సచివాలయాల వద్ద మరుగుదొడ్లు నిర్మించేందుకు గత ప్రభుత్వంలో పనులు మంజూరయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ కార్యాలయాలు, సంక్షేమ వసతిగృహాల వద్ద వాటిని నిర్మించేలా ఒక్కోదానికి రూ.3లక్షల చొప్పున నిధులు కేటాయించింది. నిబంధనల మేరకు ప్రత్యేక స్థలంలో కట్టాల్సి ఉంది. ఇందుకు విరుద్ధంగా కార్యాలయ గోడలను ఆనుకొని మూడు వైపులా నిర్మించేలా పనులు జరుగుతుండటం గమనార్హం. దీనిపై న్యూస్‌టుడే గ్రామీణ నీటి సరఫరా డీఈఈ గంగాధర్ దృష్టికి తెచ్చింది. స్పందించిన ఆయన మాట్లాడుతూ నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవన్నారు. వాటికి బిల్లులు ఇవ్వమని, నాణ్యత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు.

బుక్కపట్నం ఎంపీడీవో కార్యాలయం ప్రాంగణంలో నిర్మిస్తున్న మరుగుదొడ్డి

క్రికెట్ టోర్నీ విజేత ఆర్డీటీ

ధర్మవరం పట్టణం, న్యూస్‌టుడే: పట్టణంలోని ఆర్డీటీ క్రీడా మైదానంలో పది రోజులుగా జరుగుతున్న శ్రీనివాసులు మెమోరియల్ అండర్-12 క్రికెట్టు విజేతగా ధర్మవరం ఆర్డీటీ జట్టు ట్రోఫీని సొంతం చేసుకుంది. ఆదివారం క్రీడా మైదానంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆర్డీటీ, ఎంసీఏ గొట్లూరు జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఆర్డీటీ జట్టు నిర్ణీత 25 ఓవర్లల్లో 4 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. జట్టులోని బ్యాటర్లు బద్రీనాథ్ 46 బంతుల్లో 83, వేదవ్యాస్ 37 బంతుల్లో 42 పరుగులు చేశారు. గొట్లూరు జట్టులోని సాత్విక్ మూడు వికెట్లు తీశాడు. ఛేదనలో ఎంసీఏ గొట్లూరు జట్టు 13.3 ఓవర్లలో 51 పరుగులకే ఆలౌటై పరాజయం పాలైంది. ఆర్డీటీ జట్టు బౌలర్లు కెప్టెన్ రాజా 5, సిద్ధార్థ 3 వికెట్లతో ప్రత్యర్థి జట్టును వణికించారు. విజేత జట్టుకు పట్టణంలోని జీవీఎన్ స్వీట్స్ యజమాని లడ్డుబాబు ట్రోఫీ అందజేశారు. బెస్ట్ బౌలర్‌గా రాజా (ధర్మవరం ఆర్డీటీ), బెస్ట్ బ్యాట్స్‌మెన్, టోర్నీ ఆఫ్ ది ప్లేయర్‌గా బద్రీనాథ్ అవార్డులు అందుకున్నారు. కార్యక్రమంలో ఆర్డీటీ ఏటీఎల్ శ్రీనివాసులు, తెదేపా నాయకులు పురుషోత్తం, కోచ్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

ట్రోఫీతో ధర్మవరం ఆర్డీటీ జట్టు క్రీడాకారులు

(c) eenadu

వెలుగుల రేడు వేడుకకు వేళాయె..!

నేడు అరసవల్లిలో రథసప్తమి సప్తాహకు శ్రీకారం

శ్రీకాకుళం నగరం, కలెక్టరేట్(శ్రీకాకుళం),న్యూస్‌టుడే: రథసప్తమి సప్తాహ్ వేడుకలకు అరసవల్లి క్షేత్రం ముస్తాబైంది. సూర్యనారాయణ స్వామి ఆలయంలో సోమవారం నుంచి ఈ నెల 25 వరకు వివిధ క్రతువులు నిర్వహించనున్నారు. తొలి రోజు ఉదయం ఆస్థాన సేవ, సాయంత్రం ఉత్సవ మూర్తుల తిరువీధి నిర్వహించనున్నారు.

ఏర్పాట్లపై అధికారులతో చర్చిస్తున్న దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్

సామాన్య భక్తుల దర్శనానికి ప్రాధాన్యం

సూర్యనారాయణస్వామి ఆలయంలో రథసప్తమి నాడు సామాన్య భక్తులు ఇబ్బంది పడకుండా సాధ్యమైనంత త్వరగా దర్శనం కల్పించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నట్లు దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ తెలిపారు. ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను ఆదివారం దేవాదాయ, పోలీసు శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దర్శనానంతరం సామాన్య భక్తులు, వీఐపీలు, దాతలు వేర్వేరు మార్గాల నుంచి బయటకు వచ్చేలా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. క్షీరాభిషేకం, రూ.100, 300, 500 దర్శన టికెట్లు సోమవారం ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. www.aptemples.gov.in, మనమిత్ర వాట్సప్ గవర్నెన్స్‌లో పొందొచ్చని తెలిపారు. వాటిపై దర్శన సమయం ఉంటుందని పేర్కొన్నారు.

నేటి నుంచి హెలికాప్టర్ రైడింగ్:

రథసప్తమి సప్తాహ్ వేడుకల్లో భాగంగా సోమవారం హెలికాప్టర్ రైడింగ్ ప్రారంభించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళం నగరంలోని ఆర్అండ్‌బీ అతిథి గృహం వద్ద మూడు కౌంటర్లలో ఒక్కో టికెట్ రూ.2,200కు విక్రయిస్తారని పేర్కొన్నారు. ఉదయం 10 గంటల నుంచి రైడింగ్ ప్రారంభమవుతుందని.. రోజుకు 200 నుంచి 250 మంది వరకు ప్రయాణించే అవకాశం ఉందని తెలిపారు.

ఆక్రమణల పర్వం.. చర్యలు శూన్యం!

వైకాపా పాలనలో భూదందాలపై నోరు విప్పని యంత్రాంగం

న్యూస్‌టుడే, లావేరు

వైకాపా పాలనలో ఆ పార్టీ నేతల అండదండలతో చెరువులు, గెడ్డలు, వాగులు, కొండలు అక్రమార్కుల చెరలోకి వెళ్లిపోయాయి. అప్పట్లో అడ్డూఅదుపు లేకుండా భూదందా సాగింది. ఈ ప్రాంతం జాతీయ రహదారికి ఆనుకుని ఉండటంతో మరింత పేట్రేగిపోయారు. రణస్థలం, లావేరు, ఎచ్చెర్ల మండలాల్లో వందల ఎకరాలు కబ్జా చేశారు. కొన్నిచోట్ల కొండల్ని సైతం వదల్లేదు. ఇదెక్కడి అన్యాయమని అడిగిన వారిపై కేసులు బనాయించారు. అక్రమాలపై ఇప్పటికీ చర్యలు తీసుకోకపోవడంపై ఆరోపణలు వస్తున్నాయి.

పొలాలుగా మారిన చెరువులు

★ ఎచ్చెర్ల నియోజకవర్గ పరిధిలో చిన్న, పెద్ద చెరువులు కలిపి సుమారు 1,280 వరకు ఉన్నాయి. సుమారు 1,050 ఆక్రమణకు గురయ్యాయి.

★ గెడ్డ వాగులు, సాగునీటి కాలువలు సుమారు 250 కిలోమీటర్ల పొడవున ఉన్నాయి. వీటికి ఇరువైపులా ఉన్న భూములను కలిపేసుకున్నారు. కొన్నిచోట్ల పొలాలుగా మార్చేసి వివిధ రకాల పంటలు, తోటలు సాగు చేస్తున్నారు. కొందరు లేఅవుట్లుగా మార్చి పెద్దఎత్తున సొమ్ము చేసుకుంటున్నారు.

లావేరు మండలం చిన్నమురపాక వద్ద డాబాల చెరువును ఆక్రమించి మొక్కజొన్న సాగు చేస్తున్నారిలా..

★ లావేరు మండలం రొంపివలసలో సర్వే నంబరు 18లో 4.90 ఎకరాలు, 10లో 3.75, 163లో 3.50, 164లో 12, 170లో 5 ఎకరాల విస్తీర్ణంలో చెరువు ఉంది. సుమారు 10 ఎకరాల వరకు గర్భాన్ని ఆక్రమించి పొలాలుగా మార్చేశారు. కొన్నిచోట్ల తోటలు వేశారు.

★ లావేరు మండలం చిన్నమురపాక వద్ద సర్వే నంబరు 137లో 112.70 ఎకరాల విస్తీర్ణంలో డాబాల చెరువు ఉంది. 60 ఎకరాలకు పైగా గర్భాన్ని ఆక్రమించి మొక్కజొన్న, కొబ్బరి, నీలగిరి, సరుగుడు తదితర తోటలు సాగు చేస్తున్నారు. అడిగిన వారిపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. కబ్జా నేపథ్యంలో ఆయకట్టుకు సాగునీరందడం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు.

★ లావేరు మండలం తాళ్లవలస సమీపంలో 200 అడుగుల వెడల్పున ఉన్న చింతగెడ్డను కొందరు కప్పేశారు. ఈ ప్రాంతంలో భూములు పెద్దఎత్తున ఆక్రమణకు గురవుతున్నాయి.

★ ఎచ్చెర్ల మండలం నవభారత్ కూడలి సమీపంలో జాతీయ రహదారికి ఆనుకుని నారాయణపురం కాలువ ఉంది. శ్రీకాకుళం నగరానికి సమీపంలో ఉండటంతో కొందరు ఆక్రమించి ఇరువైపులా ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఈ ప్రాంతంలో శివారు భూములకు సాగునీరందడం ప్రశ్నార్థకంగా మారింది.

★ రణస్థలంలో రామతీర్థాలు కూడలి నుంచి కొండములగాం, విజయనగరం వెళ్లే మార్గంలో అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో గెడ్డ పూర్తిగా కనుమరుగైంది.

ఉన్నతాధికారులకు నివేదిస్తాం..

ఆక్రమణకు గురైన గెడ్డ వాగులు, చెరువులను గుర్తించి ఉన్నతాధికారులకు నివేదిస్తాం. వీఆర్వోలు, సర్వేయర్లతో సర్వే చేయిస్తాం. ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేస్తాం.

– జీఎల్ఈ శ్రీనివాసరావు, తహసీల్దారు, లావేరు

కోమాలో ట్రామా కేర్..!

కీలక పోస్టులన్నీ ఖాళీ

న్యూస్‌టుడే, బలగ(శ్రీకాకుళం)

శ్రీకాకుళం నగరంలోని ప్రభుత్వ సర్వజనాసుపత్రిలో ట్రామా కేర్ సెంటర్ అత్యవసర పరిస్థితుల్లో వైద్యం అందించడానికి భరోసా ఇవ్వలేని స్థితికి చేరింది. ఇక్కడి యూనిట్‌కు మంజూరైన 78 పోస్టుల్లో 35 ఖాళీగా ఉన్నాయి. 21 స్టాఫ్ నర్సులకు ఇద్దరే విధులు నిర్వహిస్తున్నారు. 2011 తర్వాత ఇప్పటివరకు ఒక్క రూపాయి విడుదల చేయకపోవడం గమనార్హం.

మౌలిక వసతులు కరవు: ట్రామా కేర్ ప్రారంభంలో ప్రత్యేక భవనం మంజూరైనప్పటికీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జీజీహెచ్‌లో కలిపేశారు. మౌలిక వసతులు లేకుండా కొనసాగించడంతో వ్యవస్థ కుదేలైంది. రెండున్నర దశాబ్దాల కిందట మంజూరైన వైద్య పరికరాలు మూలకు చేరాయి. అంబులెన్స్ పని చేయడం లేదు. ఫలితంగా సేవలు దూరమయ్యాయి.

● నరసన్నపేట మండలం బొడ్డవానిపేట (ఉర్లాం) గ్రామానికి చెందిన **గొర్లె అప్పయ్య** ఇంట్లో కుక్కర్ పేలిపోవడంతో కాలికి గాయాలయ్యాయి. కొద్దిగా చర్మం కమిలిపోవడంతో శ్రీకాకుళం నగరంలోని సర్వజనాసుపత్రిలో ట్రామా కేర్ సెంటర్‌కు వచ్చారు. వైద్యులు కట్టు కట్టి 'విశాఖలోని కేజీహెచ్‌కు రిఫర్ చేస్తున్నాం. అంబులెన్స్ మాట్లాడుకోవాలి' అని సూచించారు. కుటుంబ సభ్యులు అంత దూరం తీసుకెళ్లలేక స్థానికంగా ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

★ కీలకమైన వైద్యులు, స్టాఫ్ నర్సులు లేకపోవడం, వైద్య పరికరాలు మూలకు చేరడంతో నాన్ మెడికల్ సిబ్బంది సేవల్ని శ్రీకాకుళం సర్వజనాసుపత్రిలో వినియోగించుకుంటున్నట్లు సమాచారం.

ఇదీ పరిస్థితి

న్యూరో ట్రైన్డ్ జనరల్, ఆర్థోపెడిక్ సర్జన్లు, అనస్థీషియాలజిస్టులు కలిపి ఆరు కీలక వైద్య పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తలకు గాయాలై, శస్త్ర చికిత్స అవసరమైన కేసులు వచ్చినపుడు ఎవరు చికిత్స చేయాలనే విషయం ప్రశ్నార్థకంగా మారింది. అత్యవసర పరిస్థితుల్లో వచ్చిన రోగుల్ని విశాఖపట్నంలోని కేజీహెచ్‌కు తరలించడానికే ఈ విభాగం పరిమితమైంది. 11 సంవత్సరాలుగా సీఎంవో పోస్టులు భర్తీ కాలేదు.

★ జిల్లాలో జాతీయ రహదారి, గ్రామీణ ప్రాంతాలు విస్తరించి ఉండటంతో లెవల్-1 ట్రామా కేర్ అవసరమని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రత్యేక భవనం, రెండు ఆపరేషన్ థియేటర్లు, అత్యాధునిక పరికరాలు, పూర్తి వైద్య, పారా మెడికల్ సిబ్బందిని మంజూరు చేస్తేనే అత్యవసర పరిస్థితుల్లో వచ్చే రోగుల ప్రాణాలకు భరోసా దక్కుతుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ప్రతిపాదనలు పంపాం..

ప్రస్తుతం అందుబాటులో ఉన్న ట్రామా కేర్ కేంద్రంలో వైద్య పరికరాలు పని చేయడం లేదు. వైద్యులు, స్టాఫ్‌నర్స్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఇటీవల డీఎంఈకి వినతిపత్రం అందజేశాం. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. నిధులు మంజూరైన వెంటనే ట్రామా కేర్ కేంద్రాన్ని బలోపేతం చేస్తాం.

– లుకలాపు ప్రసన్నకుమార్, సూపరింటెండెంట్, శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజనాసుపత్రి

చవితిసీదిలో ప్రబలిన డయేరియా

హిరమండలం, సారవకోట, న్యూస్‌టుడే: హిరమండలం పరిధి చవితిసీదిలో కొందరు డయేరియా లక్షణాలతో ఇబ్బంది పడుతున్నారు. గ్రామానికి చెందిన అంధవరపు అప్పన్న, బూర్లె రాములమ్మ, రాము, సాయిరాజు, అప్పలనాయుడు, సైలాడ నాగరత్నం సహా 15 మంది అనారోగ్యానికి గురయ్యారు. బాధితులను సారవకోట మండలం బొంతు పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అంధవరపు అప్పన్నను మెరుగైన వైద్యం కోసం నరసన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కలుషిత నీరు తాగడంతోనే సమస్య తలెత్తిందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై హిరమండలం పీహెచ్‌సీ వైద్యాధికారి సాయికుమార్ మాట్లాడుతూ అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న వారికి సేవలందిస్తున్నామని తెలిపారు. గ్రామంలో క్లోరినేషన్ చేపట్టామన్నారు.

హాల్ట్ స్టేషన్లలో రైళ్లకు స్వాగతం

ఇచ్ఛాపురం, సోంపేట, కంచిలి, న్యూస్‌టుడే: జిల్లా మీదుగా వివిధ ప్రాంతాలకు వెళ్లే అమృత్‌భారత్, ఇంటర్‌సిటీ, ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ఘన స్వాగతం లభించింది. హాల్ట్ కల్పించిన స్టేషన్లలో ఆదివారం పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు లోకో పైలట్లకు పుష్పగుచ్ఛాలు, మిఠాయిలు అందజేసి సత్కరించారు. బారువ రైలు నిలయంలో భువనేశ్వర్-విశాఖపట్నం ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌కు ప్రభుత్వ విప్ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఇచ్ఛాపురంలో రాధికాపూర్-ఎస్ఎంవీటీ బెంగళూరు ఎక్స్‌ప్రెస్, రంగపణి-నాగర్‌కోయిల్, న్యూజల్పాయ్‌గురి-తిరుచురాపల్లికి వెళ్లే అమృత్‌భారత్ రైళ్లకు డీఆర్‌యూసీసీ సభ్యుడు కట్టా సూర్యప్రకాశ్, ఐఆర్‌సీసీ సభ్యుడు బి.తిరుమలరావు, సోంపేటలో అమృత్‌భారత్ రైలుకు జడ్ఆర్‌యూసీసీ సభ్యుడు శ్రీనివాసరెడ్డి తదితరులు స్వాగతం పలికారు.

బారువ రైలు నిలయంలో ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌కు పచ్చ జెండా ఊపుతున్న ప్రభుత్వ విప్ అశోక్

జయ హనుమాన్..!

సారవకోట మండలం తొగిరి గ్రామంలో కొలువైన అభయాంజనేయస్వామికి ఆదివారం స్థానికులతో పాటు సమీప గ్రామాల ప్రజలు అరటి గెలలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ వార్షికోత్సవం సందర్భంగా భక్తులు సమర్పించిన అరటి గెలలను ఆలయ ప్రాంగణంలో వేలాడదీశామని కమిటీ సభ్యులు తెలిపారు. – న్యూస్‌టుడే, సారవకోట

రైతు సేవకు దూరం..!

అందుబాటులోకి రాని బహుళ వినియోగ సౌకర్య కేంద్రాలు

న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం గ్రామీణం

రైతులకు అందుబాటులో ఉండేలా ఎరువులు, విత్తనాలు నిల్వ ఉంచడానికి ప్రభుత్వం మినీ గోదాంలు (బహుళ వినియోగ సౌకర్య కేంద్రాలు) నిర్మించాలని సంకల్పించింది. పనులు నత్తనడకగా సాగుతుండటంతో దూర ప్రాంతాలకు వెళ్లి తెచ్చుకుంటున్నారు. ఖరీఫ్‌లోనూ సమస్యలు ఎదురుకాగా ప్రస్తుతం రబీలోనూ పునరావృతం కావడంతో ఇబ్బందులు తప్పడం లేదు.

ఇచ్ఛాపురం మండలం డొంకూరులో అసంపూర్తిగా గిడ్డంగి నిర్మాణం

కొరవడిన పర్యవేక్షణ

★ జిల్లాకు 25 గోదాంలు మంజూరు కాగా ఇప్పటివరకు 19 పూర్తయ్యాయని సంబంధిత అధికారులు తెలిపారు.

★ 3 నిర్మాణ దశలో ఉండగా మిగిలిన వాటికి స్థలం కేటాయించకపోవడంతో ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి.

★ నిర్మాణం పూర్తయినా బిల్లులు చెల్లించలేదనే కారణంతో చాలా భవనాలను ప్రభుత్వానికి అప్పగించలేదు.

★ ప్రారంభానికి నోచుకోక చెదలు పట్టి పాడవుతున్నా పట్టించుకునే వారు కరవయ్యారు.

ఇదీ పరిస్థితి

● ఒక్కో గోదాంను 500 మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. సుమారు రూ.40 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. నాబార్డు 90, ప్రభుత్వ నిధులు 10 శాతం కేటాయించారు.

● బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో గుత్తేదారులు పనులు చేపట్టడానికి ముందుకు రాక కొన్ని ప్రాంతాల్లో నిలిచిపోగా.. మరికొన్నిచోట్ల నత్తనడకన కొనసాగుతున్నాయి.

● రబీకి సంబంధించి ఆర్ఎస్‌కేలకు కేటాయించిన ఎరువులు, విత్తనాలు నిల్వ ఉంచే పరిస్థితి కనిపించడం లేదు.

అద్దె భవనాలే దిక్కు

● గోదాంల నిర్మాణాలు పూర్తి కాకపోవడంతో ప్రస్తుతం సగానికి పైగా ప్రైవేటు భవనాల్లో కొనసాగుతున్నాయి.

● కొన్ని పంచాయతీలకు దూరంగా ఉండటంతో రైతులు దూర ప్రాంతాలకు వెళ్లి విత్తనాలు తెచ్చుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు.

● జిల్లాలో 656 రైతు సేవా కేంద్రాలు (ఆర్ఎస్‌కే) ఉండగా సగానికి పైగా ప్రైవేటు, తాత్కాలిక భవనాలలోనే కొనసాగుతున్నాయి.

త్వరలోనే పూర్తి చేస్తాం..

త్వరలోనే గోదాంల నిర్మాణం పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. పనులు పూర్తయిన వాటికి సంబంధించి బిల్లులు చెల్లించి వినియోగంలోకి తీసుకొచ్చేలా పర్యవేక్షిస్తాం.

– సీహెచ్ రామారావు, డీఈ, సహకార శాఖ, శ్రీకాకుళం

మినీ గోవా.. మాటల వరకే..!

అధ్వానంగా బారువ తీరం

న్యూస్‌టుడే, సోంపేట

బారువ తీరం నిర్వహణ లేకపోవడంతో అధ్వానంగా మారింది. కనీస వసతులు లేక సందర్శకులకు ఇబ్బందులు తప్పడం లేదు. గతేడాది మేలో ఇక్కడ బీచ్ ఫెస్టివల్ అట్టహాసంగా నిర్వహించి మినీ గోవాగా అభివృద్ధి చేస్తామని కేంద్ర మంత్రి సహా అధికారులు హామీలిచ్చారు. అవి ప్రకటనలకే పరిమితం కావడంతో స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అప్పట్లో పర్యాటకులు సేద తీరడానికి ఏర్పాటు చేసిన గుడారాలు, బెంచీలు దెబ్బతిన్నాయి.

వసతులు లేని బారువ తీరం

కానరాని ప్రయోజనం

★ తీరంలో సౌర విద్యుద్దీపాల ఏర్పాటులో భాగంగా 18 దీపాలు అమర్చారు. అక్కడక్కడ ఉండటంతో చీకటిగా ఉంటోంది. 100 దీపాలైనా సమకూర్చితే తప్ప ప్రయోజనం ఉండదని సందర్శకులు చెబుతున్నారు.

★ బీచ్ రోడ్డు నిర్మాణం ఎనిమిది నెలలుగా నిలిచిపోయింది. ఈ విషయమై 'ఈనాడు'లో వరుస కథనాలు ప్రచురితమవడంతో ఇటీవల పనులు చేపట్టారు. శిథిలమైన అతిథి గృహాన్ని తొలగించి తీరం వరకు రోడ్డు, ఇతర నిర్మాణాలు చేపట్టాలని సందర్శకులు కోరుతున్నా పట్టించుకోవడం లేదు.

★ మహేంద్రతనయ నదిలో టి.శాసనాం నుంచి సాగరసంగమం వరకు బోటు షికారు, తీరంలో పిల్లల ఉద్యానం, సేద తీరడానికి బెంచీల ఏర్పాటు, ప్రాథమిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటామన్న హామీల్లో ఒక్కటీ కార్యరూపం దాల్చలేదు.

★ ఇక్కడ మందుబాబులు, ఆకతాయిల ఆగడాలతో సందర్శకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దుస్తులు మార్చుకోవడానికి గదులు, తాగునీరు, ఇతర సదుపాయాలు లేవు.

★ తీరంలో ఇసుక తిన్నెలు చదును చేసి పిల్లల కోసం ఉద్యానాలు, ఇతర నిర్మాణాలు చేపడితే సేద తీరడానికి వీలు కలుగుతుంది. చెత్త వేయడానికి గతంలో స్థానిక యువత ఏర్పాటు చేసిన కుండీలు ఇసుకలో కూరుకుపోగా వాటి గురించి పట్టించుకోలేదు. దాతల సహకారంతో నాటిన మొక్కలు నాశనమయ్యాయి.

★ ఫిబ్రవరిలో బీచ్ ఫెస్టివల్ నిర్వహించడానికి సన్నాహాలు చేస్తుండటంతో మండల స్థాయి అధికారులు ఆందోళన చెందుతున్నారు. గతంలో ప్రధాన శాఖలకు సంబంధించి ఒక్కొక్కరు రూ.5 లక్షలు ఖర్చు చేసినప్పటికీ ఆయా బిల్లులకు నిధులు మంజూరు కాలేదు.

ప్రైవేటు సంస్థల సహకారం తీసుకుంటాం..

బారువ బీచ్ అభివృద్ధికి కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు, కలెక్టర్ చర్యలు తీసుకుంటున్నారు. ప్రైవేటు సంస్థల సహకారంతో వసతులు సమకూర్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. త్వరలో పనులు చేపట్టే అవకాశం ఉంది.

– బెందాళం అశోక్, ప్రభుత్వ విప్

అందుకోండి.. వడ్డీ మాఫీ!

స్వయం ఉపాధి పొందిన లబ్ధిదారులకు ఊరట

న్యూస్‌టుడే, పాతశ్రీకాకుళం, బలగ

ఎస్సీ కులాల యువతకు స్వయం ఉపాధి నిమిత్తం వివిధ యూనిట్ల ఏర్పాటుకు 2015 నుంచి 2019 వరకు తెదేపా ప్రభుత్వం మంజూరు చేసిన రుణాలకు సంబంధించి పేరుకుపోయిన వడ్డీలను పూర్తిగా మాఫీ చేయడానికి కూటమి ప్రభుత్వం ముందుకొచ్చింది. ఏప్రిల్ లోపు బకాయి మొత్తాన్ని చెల్లించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. స్వయం ఉపాధి కింద రుణాలు తీసుకున్న ఎస్సీ లబ్ధిదారులందరూ అందిపుచ్చుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.



వైకాపా పాలనలో నిర్లక్ష్యం

● 2014లో తెదేపా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జాతీయ షెడ్యూల్ కులాల ఆర్థిక, అభివృద్ధి కార్పొరేషన్ (ఎన్ఎస్ఎఫ్‌డీసీ), జాతీయ సఫాయి కర్మచారీల ఆర్థిక అభివృద్ధి కార్పొరేషన్ (ఎన్ఎస్‌కేఎఫ్‌డీసీ) సహకారంతో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి రుణాల మంజూరు ప్రారంభించారు.

● డీటీపీ సెంటర్, టైలరింగ్, బ్యూటీ పార్లర్, ఫొటోగ్రఫీ, ట్యాక్సీ కొనుగోలుకు రూ.లక్ష నుంచి రూ.6 లక్షల వరకు రుణాలు అందజేశారు. 45 శాతం మొత్తం రాయితీ కాగా.. రెండు శాతం లబ్ధిదారు వాటాగా ఉండేది. మిగిలిన 53 శాతం ఎన్ఎస్ఎఫ్‌డీసీ, ఎన్ఎస్‌కేఎఫ్‌డీసీ కింద రుణాలు మంజూరు చేశారు.

● 2019లో అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం కొత్తగా రుణాలు మంజూరు చేయలేదు. అప్పటికే ఇచ్చిన రుణ బకాయిల వసూలు ప్రక్రియను నిర్లక్ష్యం చేసింది.

● కూటమి ప్రభుత్వం ఏర్పడగానే రుణ వసూళ్లపై దృష్టి సారించింది. అదనంగా కొత్త వారికి యూనిట్లు ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించింది.

● ఈ నేపథ్యంలో కార్పొరేషన్ పూర్వ లబ్ధిదారులకు ఊరట కల్పించడానికి వడ్డీ రాయితీ అవకాశం కల్పించింది. ఏప్రిల్ నెలాఖరులోగా రుణానికి సంబంధించి అసలు పూర్తిగా చెల్లిస్తే వడ్డీ పూర్తిగా మాఫీ చేయనుంది.

● నిబంధనల ప్రకారం లబ్ధిదారు రుణం తీసుకున్న తర్వాత 60 నెలల్లో వాయిదాల పద్ధతిలో చెల్లించాలి. లేకుంటే హామీదారు నుంచి రికవరీ చేయడానికి అవకాశం ఉంది.

● జిల్లాలో 273 మంది లబ్ధిదారులకు రూ.1.80 కోట్ల మేర మాఫీ ప్రయోజనం కలగనుంది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఏప్రిల్ నెలాఖరులోగా రుణం చెల్లించి వడ్డీ రాయితీ అవకాశం పొందాలని ఎస్సీ కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకుడు కె.వినాయకం 'న్యూస్‌టుడే'కు తెలిపారు.

పథకం పేరు	ఎన్ఎస్‌కేఎఫ్‌డీసీ	ఎన్ఎస్ఎఫ్‌డీసీ
రుణం తీసుకున్న లబ్ధిదారులు	65	208
మంజూరైన మొత్తం (రూ. కోట్లలో..)	5.17	10.47
డిసెంబరు 31 నాటికి బకాయిలు	4.07	4.86
పూర్తిగా చెల్లిస్తే మాఫీ కానున్న సొమ్ము	కోటి	80 లక్షలు

వామ్మో ఏంటీ రద్దీ..!

శ్రీకాకుళం నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ ఆదివారం ప్రయాణికులతో నిండిపోయింది. సంక్రాంతికి స్వస్థలాలకు వచ్చిన వారు తిరుగు ప్రయాణం కావడంతో రద్దీగా మారింది. విశాఖపట్నం, విజయవాడ నగరాలకు భారీగా వెళ్లారు. విశాఖ నాన్‌స్టాప్ కౌంటర్ వద్ద బారులు తీరారు. బస్సుల కోసం గంటల కొద్దీ వేచి ఉండాల్సి ఉండటంతో ప్లాట్‌ఫాంలు కిటకిటలాడాయి. సుమారు 12 వేల మంది ఇక్కడి నుంచి రాకపోకలు సాగించారని ఆర్టీసీ అధికారులు తెలిపారు. విజయవాడకు రోజూ తిరిగే 9 సర్వీసులతో పాటు అదనంగా 6 నడిపామని చెప్పారు.

– న్యూస్‌టుడే, బలగ(శ్రీకాకుళం)

నేడు మీకోసం

కలెక్టరేట్(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: శ్రీకాకుళం నగరంలోని జిల్లా పరిషత్తు కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక (మీకోసం) కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. అర్జీలు నేరుగా అందజేయొచ్చని.. meekosam.ap.gov.in లో వివరాలు నమోదు చేయాలని సూచించారు.

★ ఎచ్చెర్ల పోలీసు స్టేషన్ పరిధిలో గత 4 నెలల్లో 3 హత్యలు, 4 ఆత్మహత్యలు చోటుచేసుకున్నాయి. జాతీయ రహదారిపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. వివిధ విద్యాసంస్థలకు కేంద్రం కావడంతో పరీక్షల సమయంలో సిబ్బందిని కేటాయిస్తున్నారు. ఆ సమయంలో కేసుల దర్యాప్తులో జాప్యం జరుగుతోంది.

★ శ్రీకాకుళం గ్రామీణ, నగర పరిధిలోని ఒకటో పట్టణ పోలీసు స్టేషన్లలోనూ ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. తగినంత మంది సిబ్బంది అందుబాటులో లేక నేరాలను అడ్డుకోవడం కష్టమవుతోంది.

★ వాణిజ్య కేంద్రమైన నరసన్నపేట క్రమేపీ విస్తరిస్తోంది. ఈ ప్రాంతంలోనూ తరచూ నేర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

ఉన్నతీకరణకు అడుగులు..!

● 4 పోలీసుస్టేషన్ల స్థాయి పెంచే యోచన

న్యూస్‌టుడే, శ్రీకాకుళం నేరవార్తా విభాగం

శాంతిభద్రతల పర్యవేక్షణ పకడ్బందీగా జరిగేలా కూటమి ప్రభుత్వం పోలీసు శాఖలో పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా పోలీసుస్టేషన్ల స్థాయి పెంచడానికి ఇటీవల ప్రతిపాదనలు కోరింది. శ్రీకాకుళం ఒకటో పట్టణ, గ్రామీణ, ఎచ్చెర్ల, నరసన్నపేట స్టేషన్లను ఇన్‌స్పెక్టర్ స్థాయికి పెంచాలని యోచిస్తున్నారు. 2023లో ఉన్నతాధికారులు ప్రతిపాదించగా అప్పటి ప్రభుత్వం టెక్కలి పోలీసుస్టేషన్‌ను మాత్రమే పరిగణనలోకి తీసుకుని మార్పు చేసింది. మిగిలినవి ఉన్నతీకరించే విషయమై ప్రస్తుత ప్రభుత్వం దృష్టి సారించింది.

స్థాయి పెంపునకు ప్రతిపాదించనున్న నరసన్నపేట పోలీసుస్టేషన్

జిల్లాలో పోలీసు సబ్‌డివిజన్లు: 3
సర్కిళ్లు: 15 పోలీసు స్టేషన్లు: 37

ప్రయోజనాలివే..

★ స్టేషన్ల స్థాయి పెరిగితే పర్యవేక్షణ బాధ్యతను సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌కు అప్పగిస్తారు. ప్రస్తుతం ఉన్న రెగ్యులర్, మరో ఇద్దరు ర్యాంకర్ ఎస్సైలతో పాటు సిబ్బంది సంఖ్య (16 నుంచి 30 వరకు) పెరుగుతుంది.

★ శాంతి భద్రతల పర్యవేక్షణ, నేరాలు, మోసాలు, గంజాయి వినియోగం, జూద గృహాల నిర్వహణను అడ్డుకోవడం, బందోబస్తు, ప్రొటోకాల్ విధులతో కేసుల దర్యాప్తులో జాప్యం జరుగుతోంది. కొన్ని ఫిర్యాదుల్ని నెలల పాటు నమోదు చేయకపోవడంతో జవాబుదారీతనం కొరవడుతోంది. పోలీసు స్టేషన్ల స్థాయి పెంపుతో సిబ్బంది సంఖ్య పెరుగుతుందని.. ఒత్తిడి తగ్గి పనులు వేగంగా పూర్తి చేయడానికి అవకాశం ఉంటుందని పోలీసు ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు.

సందర్భమేదైనా ఈనాడు ను చేసుకోండి వేదిక

మీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు ఈనాడు లో ప్రకటనల ద్వారా తెలియజేయండి

ఈనాడు యాడ్స్ ద్వారా తెలియజేయండి

ప్రకటనల కొరకు సంప్రదించండి

80085 97609

(c) eenadu

కుగ్రామాల్లో కొలువుల విప్లవం

– న్యూస్‌టుడే, సారవకోట

సారవకోట మండలం వెంకటాపురం పంచాయతీ శివరాంపురం గ్రామం జిల్లాలో ఆదర్శంగా నిలుస్తోంది. ఈ ఊరిలో 130 కుటుంబాలున్నాయి. అంతా వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కష్టపడి చదివితే ఏదైనా సాధ్యమనే విషయాన్ని గ్రామ యువత నిజం చేశారు. ఉద్యోగాలు సాధించిన వారిని స్ఫూర్తిగా తీసుకుని మిగతా వారు ప్రభుత్వ కొలువులు దక్కించుకుంటున్నారు. పోలీసు శాఖలో మెండ మాధవరావు హైదరాబాద్‌లో ఎస్సైగా, పల్ల రమణయ్య విశాఖపట్నంలో డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. ముద్దాడ మానస టెక్కలిలో, కొరాడ హరి హైదరాబాద్‌లో వైద్యులుగా పనిచేస్తున్నారు. రైల్వేలో ఏడుగురు, ఉపాధ్యాయులుగా నలుగురు, బ్యాంకు ఉద్యోగులు 3, మత్స్యశాఖలో ఒకరు, రక్షణ శాఖలో 30 మంది సేవలందిస్తున్నారు. విద్య, రెవెన్యూ శాఖల్లో మరికొంత మంది సేవలందిస్తున్నారని మాజీ సర్పంచి గుగు రుష్య తిరుపు, కొరాడ అప్పయ్య తెలిపారు.

● దర్భలక్ష్మీపురం పంచాయతీ దాసుపురం పూర్తి గిరిజన గ్రామం. ఈ గ్రామంలో 90 కుటుంబాలుండగా 65 మంది ప్రభుత్వ ఉద్యోగులున్నారని మాజీ సర్పంచి సింహాచలం తెలిపారు. ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఉండటం గమనార్హం.

శివరాంపురం గ్రామం

దారి అనుకున్నారా.. దర్జాగా దాటుతున్నారు..!

ఇచ్ఛాపురంలో మొదటి ప్లాట్‌ఫాం నుంచి రెండో ప్లాట్‌ఫాం మీదకు వెళుతున్నందుకు ముగ్గురు మహిళలు ఇలా సాహసం చేశారు. వంతెనపై నుంచి వెళ్లకుండా పట్టాలు దాటి వెళ్లారు. అదే సమయంలో గూడ్స్ రైలు రావడం గమనార్హం. ఏమరుపాటుగా ఉంటే ప్రాణాపాయమేనని, నిత్యం పని కిరాండు అక్కడ ఉన్న ప్రయాణికులే ఆందోళన వ్యక్తం చేశారు. పలాస జీఆర్‌పీ ఎస్సై కోటేశ్వరరావు వద్ద ప్రస్తావించగా అవగాహన కల్పిస్తున్నా.. తీరు మార్చుకోవడం లేదన్నారు. –న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం

అందరివాడు... అప్పలసూర్యనారాయణ

అప్పలసూర్యనారాయణ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న తెదేపా పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు మొదలవలస రమేష్, ఎమ్మెల్యే గొండు శంకర్ తదితరులు

కలెక్టరేట్(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ అందరివాడని, ఎవరు వెళ్లినా ఆప్యాయంగా పలకరించి వారికి నేనున్నా అంటూ ధైర్యం చెప్పే వ్యక్తి అని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటని పలువురు వక్తలు పేర్కొన్నారు. గొండు శంకర్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ సంతాప సభను ఆదివారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. అప్పలసూర్యనారాయణ చిత్రపటానికి పూలమాలలు వేసి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా తెదేపా పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు మొదలవలస రమేష్ మాట్లాడుతూ పార్టీ క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేసిన వ్యక్తి అని కొనియాడారు. విలువలతో కూడిన వ్యక్తిత్వం ఉన్న నాయకుడిగా నేటి రాజకీయ నేతలకు ఆదర్శప్రాయుడన్నారు. అందరివాడైన అప్పలసూర్యనారాయణ విగ్రహాన్ని శ్రీకాకుళం నగరంలోని ప్రధాన కూడలిలో ఏర్పాటు చేసేందుకు ఆలోచన చేస్తున్నామని, కేంద్ర, రాష్ట్ర మంత్రులతో పాటు కలెక్టర్ నుంచి అనుమతులు తీసుకుని ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ పైడిశెట్టి జయంతి, పీఎంజె బాబు, శింగు సుదర్శన్, జామి భీమశంకరరావు, చిట్టి నాగభూషణం, మాదారపు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

అదే తీరు.. అవే అవస్థలు..!

రైల్వేగేటు తెరుచుకోక పోవడంతో నిలిచిన ట్రాఫిక్

టెక్కలి పట్టణం, న్యూస్‌టుడే: టెక్కలి జాతీయ రహదారిలో రైల్వేగేటు వద్ద సాంకేతిక లోపం వెంటాడుతోంది. ఆదివారం రాత్రి పూరి- గుణుపూర్ ఎక్స్‌ప్రెస్ రైలు వెళ్లాక ఒక గేటు పైకి తెరుచుకోలేదు. దీంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. కొద్దిరోజులుగా తరచూ ఇదే పరిస్థితి ఎదురవుతుండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రయాణికులు వాపోతున్నారు. సమస్యపై రైల్వే సిబ్బంది మాట్లాడుతూ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు.

మన అన్నదాతలకు సెల్యూట్..!

● 'ఈనాడు' కథనానికి మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందన

కంచిలి, ఇచ్ఛాపురం గ్రామీణం, న్యూస్‌టుడే: పాతరల్లో వేసే ధాన్యం నాణ్యత, ఇతర అంశాలు ఉద్దానం రైతుల సంప్రదాయ నిల్వలపై ఈ నెల 18న 'పాతర ధాన్యం.. పాత్ర అమోఘం' శీర్షికన 'ఈనాడు' జిల్లా పేజీలో వచ్చిన కథనంపై రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదివారం స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ఎక్స్‌లో ట్వీట్ చేస్తూ 'ఆధునిక యుగంలో కూడా సంప్రదాయ వ్యవసాయ పద్ధతులను కాపాడుతూ, మన సాంస్కృతి, నేల సారాన్ని, పర్యావరణ సమతుల్యతను నిలబెడుతున్న అన్నదాతలకు సెల్యూట్! వారి కష్టం లేకుండా భోజనం ఊహించలేం. రైతు గౌరవం..దేశ గౌరవం!' అంటూ కొనియాడారు.



'ఎక్స్'లో పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పెట్టిన పోస్టు

మౌన రోదన.. ఎవరికీ పట్టని వేదన..!

– న్యూస్‌టుడే, ఆమదాలవలస పట్టణం

జిల్లాలో పశువుల అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడటం లేదు. గ్రామీణ ప్రాంతాల్లోని రైతుల వద్ద తక్కువ ధరకే కొనుగోలు చేసి అమానవీయంగా వేరే రాష్ట్రాలకు తరలిస్తున్నారు. కబేళాలకు సంపాదిస్తున్నారు. తనిఖీలు వేళ దొరికితే కేసులు నమోదు చేసి.. నిందితులను అరెస్టు చేస్తున్నారే తప్ప అక్రమ రవాణా నిరోధానికి తగిన చర్యలు తీసుకోవడం లేదు.

ఆలికాం-బత్తిలి ప్రధాన రహదారిలో సంతకు తరలిస్తున్న మూగజీవాలు

» మూగజీవాలను తరలించే వేళ ఎక్కువేళ, దిగిరుడు అనువైన వాహనం ఉండాలి. గాలి, వెలుతురు, పశుగ్రాసం, త్రాగునీరు ఉండాలి. ఇవేమీ పట్టించుకోవడం లేదు. సామర్థ్యానికి మించి పశువులను వాహనాల్లో కుక్కేస్తుండటంతో చనిపోతున్నాయి. మెడ, కాళ్లకు తాళ్లు కట్టి అమానుషంగా రవాణా చేస్తున్నారు. పశువుల అక్రమ రవాణా పూర్తిగా నిర్మూలించాలని పలువురు కోరుతున్నారు.

» జాతీయ రహదారి, రాష్ట్రాల సరిహద్దుల్లోని గ్రామాల్లోకి వెళ్తున్న దళారులు రైతులను పరిచయం చేసుకుని పశువుల కొనుగోలు చేస్తున్నారు. అనంతరం రాత్రి సమయంలో ప్రధాన దారుల్లో కాకుండా అడ్డదారులు, పొలాల వెంబడి ఒక ప్రాంతానికి చేర్చి అక్కడ నుంచి లారీల్లో ఎక్కిస్తున్నారు. తప్పుడు ధ్రువపత్రాలు చూపి పోలీసులు, ప్రభుత్వ అధికారులను బురిడీ కొట్టిస్తున్నారు. తనిఖీలు ఉంటే వాహనాలను ఆపేసి తరువాత రోజు బయల్దేరుతున్నారు.

ఇక్కడ నుంచి అధికం

● కవిటి మండలంలో కొజ్జిరియా, రాజపురం, తొత్తిపుట్టుగ, శిలాగాం ● ఆమదాలవలస మండలంలో చింతాడ, వంజంగి, వాకలవలస, దూసి, కలివరం, కొత్తవలస ● సరుబుజ్జిలి మండలంలో పురుషోత్తపురం, బమ్మిడి, సూరంగి ● బూర్జ మండలంలో కొల్లివలస, గుత్తావల్లి, లాబాం ● లావేరు మండలంలో బుడుమూరు ● కంచిలి మండలంలో పాతశ్రీరాంపురం, అంపురం, ముఖరాంపురం ● ఇచ్ఛాపురం మండలంలో కేదారిపురం ● ఎచ్చెర్ల మండలంలో కేదాశపురం ● నరసన్నపేట మండలంలో చల్లపేట, జమ్ములతో పాటు ఒడిశాలోని బ్రహ్మపుర తదితర ప్రాంతాల నుంచి ఎక్కువగా పశువులను తరలిస్తున్నారు.

జాతీయ రహదారితో పాటు సంతల్లో కూడా ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నాం. పశువులు అక్రమ రవాణా చేస్తున్నట్లు గుర్తిస్తే వారిపై దాడులు చేసి, వాహనాన్ని సీజ్ చేసి కేసులు పెడుతున్నాం. జిల్లా నుంచి రవాణా అడ్డుకునేందుకు పటిష్ఠ చర్యలు తీసుకుంటాం.
– వివేకానంద, డీఎస్పీ, శ్రీకాకుళం

ఆదిత్యుని ఆదాయం రూ.4.06లక్షలు

శ్రీకాకుళం నగరం, న్యూస్‌టుడే: అరసవల్లి సూర్యనారాయణ స్వామిని ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు దర్శించుకున్నారు. కేశఖండన శాలలో తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కొందరు మహిళలు ఇంద్రపుష్కరిణిలో స్నానాలు ఆచరించి గోశాలలో గోవులకు పూజలు నిర్వహించారు. దర్శన టిక్కెట్లు, ప్రసాదాల విక్రయాలు, ప్రత్యేక పూజల రూపంలో రూ.4.06 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో కె.ఎన్.వి.డి.వి. ప్రసాద్ తెలిపారు.

పెరటి కోళ్ల పెంపకం.. లాభదాయకం

– న్యూస్‌టుడే, పొందూరు, సరుబుజ్జిలి

మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. గ్రామైక్య సంఘాల్లోని సభ్యులకు రుణాలు అందించడంతో పాటు పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. ఇంటి వద్దే ఉంటూ పెరటి కోళ్ల పెంపకానికి చేయూతనిస్తోంది. ఈ నెలలోనే పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

పొందూరు మండలం లోలుగులో గ్రామైక్య సంఘ సభ్యురాలు రామలక్ష్మి వెలుగు నుంచి పెరటి కోళ్లు తీసుకొని పెంచుతున్నారు. దీని ద్వారా అదనంగా ఆదాయం పొందుతున్నారు.

పొందూరులో పెంచుతున్న కోళ్లు

యూనిట్ ధర రూ.4వేలు

ఒక్కో యూనిట్‌లో 10 నుంచి 11 నాటు కోళ్లు ఉంటాయి. దీని ధర సుమారు రూ. 4 వేలు వరకు ఉంటుంది. అవసరమైన మందులు, దాణా కావాలంటే అదనంగా మరో రూ.500 అవుతుంది. ప్రభుత్వం నిర్ణయించిన ధరలో ఎలాంటి రాయితీ ఉండదు. కోళ్లు తీసుకోక ముందు సగం, తీసుకున్న తరువాత మిగతా మొత్తాన్ని లబ్ధిదారులు చెల్లించాల్సి ఉంటుంది.

జిల్లాకు 800 యూనిట్లు

జిల్లాలో 49,135 సంఘాల్లో 5,58,695 సభ్యులున్నారు. మండలాల వారీగా 800 యూనిట్ల మంజూరుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఈమేరకు వివరాలు సేకరించారు. రెండో విడతకు సంబంధించి కోళ్ల పెంపకంపై ఆసక్తి ఉన్న గ్రామైక్య సంఘాల సభ్యులకు యూనిట్లు అందజేస్తారని అధికారులు చెబుతున్నారు.

చర్యలు తీసుకుంటున్నాం

గ్రామైక్య సంఘాల సభ్యులకు పెరటి కోళ్లు ఈ నెలాఖరులోగా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. మండలాల వారీగా కోళ్లు పంపిణీ చేస్తాం. మేలైన జాతికి చెందినవి కావడంతో అధిక ధరకు నాటుకోళ్లు, గుడ్లు విక్రయించడానికి అవకాశం ఉంటుంది.
– సన్యాసిరావు, లైవ్‌స్టాక్ డీపీఎం, శ్రీకాకుళం

పనులు జరిగే మార్గం చూడండి

– న్యూస్‌టుడే, కొత్తూరు

కొత్తూరు, సీతంపేట మండలాల మధ్య రాకపోకలు సాగించే అంతర్ రాష్ట్ర రహదారి నిర్మాణం ఏడాదిగా నిలిచిపోయింది. జిల్లాతోపాటు, మన్యం జిల్లాలోని ప్రజలు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. కొత్తూరు మండలంలోని లబ్బ పంచాయతీ నుంచి సీతంపేట మండలంలోని గుమడకు చేపడుతున్న రహదారి రాళ్లు తేలి నరకం చూస్తున్నారు.



» వైకాపా హయాంలో రహదారిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. కూటమి పాలనా పగ్గాలు చేపట్టిన తరువాత నిధులు మంజూరు చేసింది. పనులు జరిగాయి. తారు వేయాల్సి ఉంది. ఇంతలోనే పనులు ఆగిపోవడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. పంచాయతీరాజ్ విభాగం ఉన్నతాధికారులు స్పందించి, రహదారి మెరుగుకు తగు చర్యలు చేపట్టాలని కొత్తూరు, సీతంపేట మండలాలకు చెందిన ప్రజలు కోరుతున్నారు.

గుమడ - లబ్బ మధ్యలో రహదారి నిర్మాణ పనులు ప్రారంభించేలా తగు చర్యలు చేపడతాం. ఈ మేరకు సంబంధిత గుత్తేదారుకు సూచనలు చేశాం. పూర్తి చేసేందుకు కృషి చేసి, ప్రజల కష్టాలు తీరుస్తాం.
– గౌరీశ్వరరావు, ఏఈ, పంచాయతీ రాజ్, సీతంపేట

» రెండు మండలాల మధ్యలో 5.2 కి.మీ రహదారి మెరుగుపరిచేందుకు తెదేపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.1.5 కోట్లు మంజూరు చేసింది. పాత రోడ్డును కొంత తొలగించి, కొత్తగా లేయర్ వేసి రోలింగ్ చేసి పనులు చేశారు. అనంతరం పంచాయతీరాజ్ విభాగం అధికారులు పనులు ఆపేశారు. లబ్బ, కారిగూడ, ఈతమానుగూడ, పులిపుట్టి, గుమడ పంచాయతీల్లో 25 గ్రామాల ప్రజల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి.

రహదారే.. చెరువులా మారే..!

టెక్కలి- చెట్లతాండ్ర మార్గంలో పాత్రునికోనేరు సమీపంలో రహదారి పైకి మురుగుచేరి వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శ్రీనివాసనగర్‌లోని నీరంతా రహదారిమధ్యలో చేరడంతో మురుగునుంచే రాకపోకలు చేయాల్సి వస్తోంది. ఈ మార్గంలో రహదారి విస్తరణ పనులు జరుగుతున్నాయి. పనులు త్వరితగతిన పూర్తి చేసి ఇబ్బందుల్లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. సమస్యపై మండల ఇంజినీరింగ్ అధికారి ఎస్ఎల్ నాయుడు మాట్లాడుతూ గుత్తేదారుకు తగిన సూచనలిస్తామన్నారు. – న్యూస్‌టుడే, టెక్కలి పట్టణం

రక్షణ గోడను ఢీకొన్న ఆటో

● చోదకుడి మృతి.. ఆరుగురికి గాయాలు
● సీతంపేట మండలం బిడిందిగూడ వద్ద ఘటన

సీతంపేట, మెళియాపుట్టి, న్యూస్‌టుడే: కుటుంబ సభ్యులంతా ఆటో బుక్ చేసుకుని రోజంతా సీతంపేట మన్యంలోని పర్యాటక ప్రదేశాల్లో తిరిగారు. చివరిగా ఆడలి వ్యూ పాయింట్ సందర్శించి తిరుగు పయనమయ్యారు. సరదా మాటలతో సాగుతున్నవారు ఒక్కసారిగా హాహాకారాలు చేశారు. వారు ప్రయాణిస్తున్న ఆటో ప్రమాదానికి గురై చోదకుడు మృతి చెందగా.. వాహనంలో ఉన్న ఆరుగురు గాయపడ్డారు. సీతంపేట ఎస్సై వై.అమ్మనరావు, ప్రాంతీయాసుపత్రి పర్యవేక్షకుడు బి.శ్రీనివాసరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

చంద్రరావు

మెళియాపుట్టి మండలం వసుంధర గ్రామానికి చెందిన ఓ కుటుంబం సీతంపేట మన్యంలో అందాలు తిలకించేందుకు ఆదివారం ఆటోలో వచ్చింది. అన్ని ప్రాంతాలు తిలకించి సాయంత్రం తిరిగి వెళ్తుండగా ఆడలి వ్యూ పాయింట్ మార్గంలో బిడిందిగూడ మలుపు వద్ద ఆటో అదుపు తప్పి రక్షణ గోడను ఢీకొంది. ఆటో నడుపుతున్న ఎం.చంద్రరావుకు పొట్ట నొక్కుకుపోవడంతో బలమైన గాయమైంది. లోపల ప్రయాణిస్తున్న ఆరుగురు.. ఒకరికొకరు ఢీకొనడం, వాహనం లోపల భాగాలు తగలడం వంటి కారణాలతో గాయపడ్డారు. క్షతగాత్రులను సీతంపేట ప్రాంతీయాసుపత్రికి తీసుకువచ్చారు. ఆసుపత్రికి వచ్చే సరికి డ్రైవర్ చంద్రరావు(39) మృతి చెందాడు. గాయపడిన వసుంధర గ్రామానికి చెందిన బి.సురేష్‌కుమార్, బి.శ్రియ, బి.లాస్య, బి.మౌనిక, బి.రాజేష్, ఎస్.సందీప్(విశాఖ)లకు ప్రథమ చికిత్స అందజేశారు. మెరుగైనా వైద్యం నిమిత్తం శ్రీకాకుళం జీజీహెచ్‌కు తరలించారు. రక్షణ గోడ లేకుంటే ఆటో నేరుగా లోయలో పడి పెను ప్రమాదం సంభవించేది.

కుటుంబానికి ఆధారం

మృతి చెందిన చోదకుడు చంద్రరావుది మెళియాపుట్టి మండలం కొసమాల. ఇతనికి భార్య విజయలక్ష్మి, కుమార్తెలు కుష్మిత(పదో తరగతి), హరిణి(ఎనిమిదో తరగతి), కుమారుడు మణికంఠ(ఆరో తరగతి) ఉన్నారు. తన కుటుంబంతో పాటు సోదరుల కుటుంబానికి చంద్రరావు అండగా నిలిచేవారు. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న ఆయన మృతితో కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు.

యువకుడి బలవన్మరణం

శ్రీకాకుళం నేరవార్తా విభాగం, న్యూస్‌టుడే: నగరంలోని హయాతీనగరానికి చెందిన సూరజ్ ప్రతాప్ సింగ్(22) ఆదివారం సాయంత్రం ఇంట్లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఒకటో పట్టణ ఎస్సై హరికృష్ణ చెప్పిన వివరాల ప్రకారం.. మృతుడు ఉత్తర్‌ప్రదేశ్ వాసిగా గుర్తించారు. సైకిల్‌పై నగరంలో కుల్ఫీ (ఐస్‌క్రీం) విక్రయిస్తూ.. జీవనం సాగిస్తున్న సూరజ్‌కు రెండేళ్ల క్రితం వివాహమై.. మనస్పర్థలు కారణంగా విడి పోయారు. అప్పటి నుంచి మద్యానికి బానిసయ్యాడు, ఆదివారం స్నేహితులు ఇంట్లో లేని సమయంలో అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తోటి స్నేహితులు సాయంత్రం గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై బొడ్డేపల్లి రామారావు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

చికెన్ ధరలు

రకం	(బ్యాగ్)లైవ్	డ్రెస్డ్	స్కిన్‌లెస్
బ్రాయిలర్	180	315	335

ఆదిత్యుడి ఉత్సవం.. సంబరాలు ఆరంభం

శ్రీకాకుళం నగరం, న్యూస్‌టుడే: అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయంలో జరిగే రథసప్తమి వేడుకలను ప్రభుత్వం రాష్ట్ర పండగగా ప్రకటించింది. ఏడురోజుల పాటు (19 నుంచి 25) వరకు ఈ వేడుకలు జరగనున్నాయి. ఆయా రోజుల్లో నిర్వహించనున్న కార్యక్రమాల వివరాలు ఇలా..

● ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు శ్రీకాకుళం ఏడురోడ్ల కూడలి సమీపంలోని క్రీడల పోటీలు, సాయంత్రం 5 నుంచి 10 వరకు కోడిరామ్మూర్తి స్టేడియంలో ఫుడ్ ఎగ్జిబిషన్, చిన్నారుల ఆటల పోటీలు 19 నుంచి 24 వరకు జరుగుతాయి.

● అంబేడ్కర్ ఆడిటోరియంలో సాయంత్రం 6.30 గంటల నుంచి సురభి నాటక సంస్థ ఆధ్వర్యంలో వినాయక నాట్య మండలి వారి నాటకోత్సవాలు జరగనున్నాయి. 19న భక్త ప్రహ్లాద, 20న భూకైలాస్, 21న శ్రీరామరాజ్యం, 22న శ్రీనివాస కల్యాణం, 23న మాయాబజార్ నాటికలు ప్రదర్శిస్తారు.

● గురువారం (22న) సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు భారతీరమేష్ ఆర్కెస్ట్రా, శ్రీసాయి శివ నృత్య కళానికేతన్ నృత్యాలు, దుంపల ఈశ్వరరావు క్లాసికల్, ఫోక్‌మూర్తి మ్యూజిక్, మావూడూరి అన్నదమ్ముల మ్యూజిక్, వెస్టర్న్ డ్యాన్స్, రాత్రి 7 నుంచి పవన్ బ్యాండ్ మ్యూజిక్, మిమిక్రీ షో, గోరేటి వెంకన్న, జబర్దస్త్ బృందం స్కిట్, పల్సర్ బైక్ రమణ పాటలతోపాటు బాణా సంచా కాలుస్తారు.

● శుక్రవారం(23న) ఉదయం 7 నుంచి 9 గంటల వరకు 80 అడుగుల రోడ్డులో మెగా సూర్య నమస్కారాలు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకు డేఅండ్ నైట్ కూడలి నుంచి అరసవల్లి వరకు శోభాయాత్ర, సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు కోడిరామ్మూర్తి స్టేడియంలో సంగీత, నృత్య, హాస్య ప్రదర్శనలతోపాటు లేజర్ షో

● 24న సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు కోడిరామ్మూర్తి స్టేడియంలో సాంప్రదాయ నృత్యాలు, వెస్టర్న్ డాన్స్, సినీ నటులు సాయికుమార్, ఆది హాజరవుతారు. డ్రోన్ షోతోపాటు రాత్రి 12 గంటల నుంచి 25 వరకు ఆదిత్యుడి దర్శనాలు

ఆదిత్యుని ఆలయంలో కార్యక్రమాలు

సోమవారం ఆస్థాన సేవ, సాయంత్రం ఉత్సవ మూర్తుల తిరువీధి
మంగళవారం ఉత్సవ మూర్తులకు అభిషేక సేవ,
బుధవారం మూలమూర్తికి స్వర్ణాలంకరణ
గురువారం ఉత్సవ మూర్తులకు లక్ష పుష్పార్చన
శుక్రవారం సామూహిక సూర్యనమస్కారాలు
శనివారం మహా సౌరహోమం, పూర్ణాహుతి
ఆదివారం సూర్యజయంతి.. మహాక్షీరాభిషేకం సేవ తెల్లవారి ఉదయం 1 గంట నుంచి ఉదయం 7 గంటల వరకు , ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిజరూప దర్శనం, సాయంత్రం 4 నుంచి రాత్రి 11 గంటల వరకు స్వామికి అలంకరణ సేవలు నిర్వహిస్తారు. అనంతరం పవళింపు సేవతో ఉత్సవాలు ముగుస్తాయి.

రిటైల్ విద్యుత్తు సరఫరా టారిఫ్‌పై ప్రజాభిప్రాయసేకరణ

శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌టుడే: రాష్ట్రంలో విద్యుత్తు నియంత్రణ కమిషన్ ఆధ్వర్యంలో ఈ నెల 20, 22, 27 తేదీల్లో రిటైల్ విద్యుత్తు సరఫరా టారిఫ్‌పై ప్రజాభిప్రాయసేకరణ నిర్వహిస్తున్నట్లు ఈపీడీసీఎల్ పర్యవేక్షక ఇంజినీరు ఎన్.కృష్ణమూర్తి వెల్లడించారు. ఈ నెల 20న తిరుపతి, 22న విజయవాడ, 27న కర్నూలు కేంద్రాల్లో నిర్వహిస్తున్న కార్యక్రమంలో వర్చువల్‌గా ప్రజలు తమ అభిప్రాయాలు వెల్లడించాలని సూచించారు. ఫేస్‌బుక్, ఎక్స్, వాట్సప్, యూట్యూబ్, టెలీగ్రాం వంటి సామాజిక మాధ్యమాల ద్వారా అభిప్రాయాలను చెప్పొచ్చన్నారు. మరిన్ని వివరాలకు శ్రీకాకుళం సర్కిల్ కార్యాలయంలో 94408 12388, టెక్కలి ఈఈ కార్యాలయంలో 9440812389, పలాస ఈఈ కార్యాలయం 9440812390 నంబర్లకు సంప్రదించాలని సూచించారు. అలాగే https:///www.eliveevents.com/apere 2026 వెబ్‌సైట్లో చూడవచ్చన్నారు.

ద్విచక్ర వాహనాలు ఢీ

● ఒకరు మృతి, మరొకరి పరిస్థితి విషమం

రాజశేఖర్ (పాత చిత్రం)

సంతబొమ్మాళి, గార, న్యూస్‌టుడే: సంతబొమ్మాళి మండలం నౌపడ మూడు రోడ్ల కూడలి పెట్రోల్ బంక్ సమీపంలో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో గార మండలం శిలాగాం గ్రామానికి చెందిన నీలాపు రాజశేఖర్ (32) మృతి చెందగా.. వజ్రపుకొత్తూరు మండలం కొత్తపేటకు చెందిన ఉత్తరాల సంతోష్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. రాజశేఖర్ నౌపడ వైపు నుంచి పెద్దరోకళ్లపల్లిలోని అత్తవారింటికి వెళ్తున్నారు. వజ్రపుకొత్తూరు మండలం కొత్తపేట గ్రామానికి చెందిన ఉత్తరాల సంతోష్ టెక్కలి నుంచి యామాలపేట అత్తవారింటికి వస్తున్నారు. ఈక్రమంలో ప్రమాదం జరగ్గా రాజశేఖర్ అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన సంతోష్‌ను టెక్కలి జిల్లా ఆసుప్రతికి తరలించారు. అక్కడి నుంచి శ్రీకాకుళంలో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నౌపడ ఎస్సై జి.నారాయణస్వామి తెలిపారు.

ఇక్కట్లు తీర్చండి..!

ఎల్ఎన్‌పేట మండలంలోని లక్ష్మీనర్సుపేట గ్రామంలో ప్రభుత్వ కళాశాల, పలు పాఠశాలలు, ప్రభుత్వ ఆసుపత్రి ఉంది. ఎల్ఎన్‌పేట నుంచి ఇక్కడికి ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది. బస్సు సౌకర్యం లేకపోవడంతో ఉద్యోగులు, విద్యార్థులు, గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ బస్సు నడపాలని కోరుతున్నారు. ఎంపీడీవో శ్రీనివాసరావు వద్ద ప్రస్తావించగా చర్యలు తీసుకుంటామన్నారు. సైకిళ్లపై వెళ్తున్న విద్యార్థులను ఈ చిత్రంలో చూడొచ్చు. – న్యూస్‌టుడే, ఎల్ఎన్‌పేట

కడగండి.. కట్టండి..!

– న్యూస్‌టుడే, ఎల్ఎన్‌పేట

జలయజ్ఞంలో భాగంగా 2005లో అప్పటి ప్రభుత్వం జలాశయం నిర్మాణానికి రూ.2 కోట్లు మంజూరు చేయడంతో కడగండి జలాశయానికి శంకుస్థాపన చేశారు. రెండేళ్లలో రిజర్వాయర్ నిర్మించారు. కుడి, ఎడమ కాలువలు మాత్రం నిర్మాణం చేపట్టలేదు.

● 2014లో తెదేపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రూ.3 కోట్లు మంజూరు చేసింది. కాలువలకు కావాల్సిన భూ సేకరణ, వయోడక్టు నిర్మించారు. వైకాపా హయాంలో ఒక్క ఇటుకైనా పేర్చలేదు. రూపాయి కూడా మంజూరు చేయలేదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రావడంతో ఆ ప్రాంత రైతులు ఆశతో ఉన్నారు. ప్రజాప్రతినిధులు, స్థానిక ఎమ్మెల్యే స్పందించి సమస్య పరిష్కరించాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.

● ఎల్ఎన్‌పేట మండలం జంబాడ వద్ద ఆర్ఐడీఎఫ్-9లో రూ.195.16లక్షల నిధులతో 81 ఎకరాల గర్భం, రెండు కొండల మధ్య గట్టు నిర్మాణంతోపాటు కుడి, ఎడమ కాలువల తూములు పనులు

కడగండి జలాశయం

రెండేళ్లలో పూర్తి చేశారు. తెదేపా హయాంలో నీరు-ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఎడమ కాలువ వద్ద వయోడక్టు మాత్రమే కట్టి నిలిపేశారు.

● కడగండి జలాశయం పూర్తయితే ఎల్ఎన్‌పేట, సరుబుజ్జిలి మండలాల్లో గ్రామాలకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎడమ కాలువ పరిధిలో ఎల్ఎన్‌పేట మండలంలో వలసపాడు, బొర్రంపేట, జంబాడ, ముంగెన్నపాడు, కరకవలస, మల్లిఖార్జునపురం, శ్యామలాపురం, కుసుమలపాడు గ్రామాలు, కుడి కాలువ పూర్తయితే జంబాడ, సరుబుజ్జిలి మండలంలో అమృతలింగా నగరం, గోనెపాడు, బప్పడాం, కూనజమ్మన్నపేడ, సరుబుజ్జిలి ఇతర గ్రామాలకు సాగునీటి సమస్య తీరుతుంది.

● ఎన్నికల సమయంలో పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావును కడగండి రిజర్వాయరు పూర్తి చేయాలని రైతులు కోరగా ఆయన హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు పనులు ముందుకు సాగలేదు. ఇప్పటికైనా కలెక్టరు, పాతపట్నం, ఆమదాలవలస ఎమ్మెల్యేలు స్పందించి రిజర్వాయరు పూర్తి చేయాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.

కడగండి రిజర్వాయరు కోసం అధికారులతో మాట్లాడి, ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాం. రిజర్వాయరు పనులు పూర్తి చేసి రైతులకు సాగు నీరు అందించే విధంగా కృషి చేస్తాం' అని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు.

EENADU Classifieds
JOBS
4K స్పోర్ట్స్ కంపెనీ కొరకు అనుభవం ఫిట్‌నెస్ గల ఫ్యాబ్రికేటర్స్ & హెల్పర్స్ కావలెను. హైదరాబాద్ & సికింద్రాబాద్‌లో. ఫోన్: 6309770100

ప్రకటన చిన్నదైనా స్పందన అతివేగం
ఈనాడు క్లాసిఫైడ్స్
5 లైన్ల ప్రకటన కేవలం 315 /- (GST 5% అదనం) మాత్రమే
సంప్రదించండి: 8008597609

గమనిక

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు సంప్రదించండి
Cell: 80085 97609
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 80081 11237

(c) eenadu

పలాస

• పలాస • ఇచ్ఛాపురం

నీటి కోసం పడిగాపులు

కవిటి మండలం కొజ్జిరియా పంచాయతీ రామనాథపురం గ్రామస్థులు బిందెడు నీటి కోసం గంటల తరబడి కాపుకాయాల్సి వస్తోంది. జలజీవన్ పథకం ద్వారా ఎప్పుడు నీరు వస్తుందో తెలియడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి వేచి ఉంటే గంటసేపు మాత్రమే నీరు విడుదల చేస్తున్నారని వాపోతున్నారు. అధికారులు స్పందించాలని కోరుతున్నారు. పలు చోట్ల పైప్‌లైన్ లీక్ అవుతోంది. గుత్తేదారులు సంప్రదించి మరమ్మతులు చేపడతామన్నారు. – న్యూస్‌టుడే, కవిటి గ్రామీణం

మేమున్నాం.. మీకు తోడుగా (10 AM TO 1 PM) 8008574279 9063144707

మీ ప్రాంతంలో ఏ ప్రజాసమస్యనైనా పరిష్కరించే క్రమంలో 'ఈనాడు' మీకు తోడుగా ఉంటుంది. వివరాలు, చిత్రాలను వాట్సప్ ద్వారా పంపొచ్చు. లేదా ఫోన్‌లో వివరించొచ్చు. వాటిని బాధ్యులదృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తాం.

సమస్య: ఇచ్ఛాపురం పట్టణంలోని సంతపేట కల్యాణ మండపం సమీపంలో గట్టు రక్షణలేని కల్వర్టు ప్రమాదకరంగా మారింది. - నీలాంబర్ సాహు, ఇచ్ఛాపురం **సమాధానం:** పరిశీలించి ప్రతిపాదనలు పంపిస్తాం. - డి.విక్రమ్, ఏఈ, ఆర్.అండ్.బి.శాఖ, ఇచ్ఛాపురం –న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం

? పలాస మండలం పొత్తంగిలోని చిన్న వీధిలో కాలువలు లేక ఇబ్బంది పడుతున్నాం. - స్థానికులు ★ త్వరలోనే సమస్య పరిష్కరిస్తాం. - పద్మనాభం, పంచాయతీ కార్యదర్శి, లొద్దభద్ర – న్యూస్‌టుడే, పలాస గ్రామీణం

మహానాయకుడు ఎన్టీఆర్

ఇచ్ఛాపురం బస్టాండు సమీపంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద తెదేపా నాయకుల నివాళి

కాశీబుగ్గలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేస్తున్న తెదేపా నాయకులు

మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు తెలుగు ప్రజలకు ఆయన చేసిన సేవలు ఎనలేనివని వక్తలు అన్నారు. పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల వ్యాప్తంగా ఆదివారం ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు ఆయన విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అన్నదానం చేశారు. రోగులకు పళ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. – న్యూస్‌టుడే బృందం

హరిపురంలో నివాళులర్పిస్తున్న తెదేపా నాయకులు, శ్రేణులు

కాలువలు లేక.. మురుగు కదలక

– న్యూస్‌టుడే, పలాస గ్రామీణం

గ్రామాలు స్వచ్ఛంగా ఉండేందుకు ప్రభుత్వాలు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నా నేటికీ పలుచోట్ల పారిశుద్ధ్య సమస్యలు వెక్కిరిస్తున్నాయి. కొన్నేళ్లుగా పలు ప్రాంతాల్లో కాలువలు లేకపోవడంతో మురుగు రోడ్లపైనే పారుతోంది. వాడుక నీరు ఇళ్ల ముందే నిలుస్తోంది. దీంతో దోమల బెడదతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో ఈ సమస్య అధికంగా ఉంది.

పలాస మండలం సున్నాడిలోని పెద్ద వీధిలో రోడ్డు పైనే నిలిచిన మురుగు

★ ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో వీధికి ఒకవైపు మాత్రమే కాలువలు నిర్మించి చేతులు దులుపుకోవడంతో మురుగు నీరు ఎక్కడికక్కడ నిలిచి దుర్వాసన వ్యాపిస్తోంది. ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. అధికారులు దృష్టి సారించి కాలువలు నిర్మించాలని కోరుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.

★ పలాస మండలం దానగొర, సున్నాడి, గంగువాడ, కేదారిపురం, కొత్తపల్లి, రెంటికోట, కంట్రగాడ, లొత్తూరు, తర్లాకోట, చిన్న నీలావతి, బంటుకొత్తూరు, మందస మండలంలోని రట్టి, ఉద్దానపేట, అల్లిమడ, కంబికోట తదితర గ్రామాల్లో కాలువలు లేక రోడ్లపైనే మురుగు నిలుస్తోందని స్థానికులు పేర్కొంటున్నారు. వజ్రపుకొత్తూరు మండలంలో బాతుపురం, గుణుపల్లి, మంచినీళ్లపేట, కంబాలరాయుడుపేట గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్య తాండవిస్తున్నాయని పలువురు చెబుతున్నారు.

★ ఇచ్ఛాపురం మండలం మండపల్లి, బుర్జిపేట, కేదారిపురం, కవిటి మండలంలోని కవిటి, బొరివంక, బల్లిపుట్టుగ, మాణిక్యపురం, సోంపేట మండలంలోని గొళ్లూరు, నదుమూరు, బట్టి గొళ్లూరు, ఎర్రముక్కాం గ్రామాల్లో కాలువలు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కంచిలి మండలంలోని తలతంపర, ఎంఎస్ పల్లి, అంపురం తదితర గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.

అపరిశుభ్రంగా మారుతున్న పల్లెలు

పట్టించుకోని అధికారులు

చర్యలు తీసుకుంటాం..

పలాస డివిజన్‌లో పలు గ్రామాల్లో మురుగు కాలువలు లేక ఇబ్బంది పడుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. గ్రామ పంచాయతీల సాధారణ నిధులు, 15వ ఆర్థిక సంఘం నిధులు, ఉపాధి పథకం నిధుల ద్వారా కాలువలు నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. త్వరలోనే సమస్య ఉన్న అన్ని గ్రామాల్లో కాలువలు నిర్మిస్తాం. – తైజ, డీడీవో, పలాస

రైళ్ల నిలుపుదలకు కృషి చేయండి

ఇచ్ఛాపురం, న్యూస్‌టుడే: యశ్వంత్‌పూర్, గరీబ్‌రథ్‌తో పాటు హిరాఖండ్ రైళ్లను ఇచ్ఛాపురంలో ఆపాలని డీఆర్‌యూసీసీ సభ్యుడు, ఇచ్ఛాపురం రైల్వే యూజర్స్ సంఘం అధ్యక్షుడు కట్ట సూర్యప్రకాశరావు కోరారు. ఈమేరకు కృషిచేయాలని ప్రభుత్వ విప్ బెందాళం అశోక్‌కు వినతి పత్రాన్ని సమర్పించినట్లు తెలిపారు. దీనిపై విప్ స్పందిస్తూ, రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారన్నారు.

విశ్రాంత సైనికుడికి నివాళి

సోంపేట మండలం బారువకు చెందిన విశ్రాంత సైనికుడు బి.కాంతారావు(58) అనారోగ్యంతో మరణించారు. ఎక్స్ సర్వీసు ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో విశ్రాంత త్రివిధ దళాల సభ్యులు ఆదివారం కాంతారావు మృతికి సైనిక వందనం చేసి ఘన నివాళులర్పించారు. – న్యూస్‌టుడే, సోంపేట

మరమ్మతులు చేపట్టరా..!

మందసలోని పోస్టుమెట్రిక్ వసతి గృహానికి చెందిన మరుగుదొడ్లు నీటి సదుపాయం లేక వినియోగానికి దూరంగా ఉన్నాయి. దీంతో విద్యార్థులు అత్యవసర సమయంలో కొద్ది దూరంలోని గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలకు వెళ్లి తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. పాతవి పాడయ్యాయని, కొత్తవి నిర్మించాలని కోరుతున్నారు. గృహ సంక్షేమాధికారి బి.అప్పారావు సమస్యపై స్పందిస్తూ కొత్తవి నిర్మిస్తామన్నారు. – న్యూస్‌టుడే, మందస

తొలగించకపోతే ముప్పే..

ఇచ్ఛాపురం మండలంలోని బాలకృష్ణాపురం మీదుగా బెనుగానిపేట, కేదారిపురం తదితర గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారికి ఇరువైపులా ముళ్ల పొదలు ఏపుగా పెరిగాయి. దీంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించే వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. పొదలు తగిలి ప్రమాదాలకు గురవుతున్నామని వాపోతున్నారు. అధికారులు స్పందించి వాటిని తొలగించాలని కోరుతున్నారు. ఈ విషయమై పంచాయతీ రాజ్ జేఈ ధనుంజయరావు వద్ద వివరణ కోరగా త్వరలోనే సమస్య పరిష్కరిస్తామన్నారు. – న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం గ్రామీణం

పగలూ.. వెలుగులు

వజ్రపుకొత్తూరు మండలం బైపల్లిలో ప్రధాన రహదారితో పాటు పలు వీధుల్లో పగటి వేళల్లో విద్యుత్తు దీపాలు వెలుగుతూనే ఉన్నాయి. నిత్యం ఇలా వెలగడంతో విద్యుత్తు వృథా అవుతోందని స్థానికులు మండిపడుతున్నారు. కరెంటు బిల్లులు అధికంగా వస్తే పంచాయతీ ఆదాయానికి గండిపడుతోందని వాపోతున్నారు. తక్షణమే అధికారులు సరిచేయాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఈ విషయమై ఏఈ వెంకటరమణ వద్ద ప్రస్తావించగా పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. – న్యూస్‌టుడే, వజ్రపుకొత్తూరు

పనులు పూర్తిచేయండి..

కంచిలి మండలం పోలేరులో రైతు సేవా కేంద్రం పనులు పూర్తికాకుండా నిలిపివేయడంతో ఇబ్బందులు తప్పడం లేదని రైతులు వాపోతున్నారు. సచివాలయ భవనం సైతం అందుబాటులోకి రాకపోవడంతో అరకొర గదుల్లో విధులు నిర్వహిస్తున్నట్లు సిబ్బంది పేర్కొంటున్నారు. అధికారులు స్పందించి రైతుసేవా కేంద్రం భవన నిర్మాణ పనులు పూర్తిచేయాలని కోరుతున్నారు. ఈ విషయం పీఆర్ ఏఈ ప్రదీప్ వద్ద ప్రస్తావించగా గుత్తేదారు బిల్లుల చెల్లింపులో జాప్యంతో నిర్మాణం ఆగిందని, చర్యలు తీసుకుంటామన్నారు. – న్యూస్‌టుడే, కంచిలి గ్రామీణం

వ్యర్థాలతో నిండింది..

ఇచ్ఛాపురం పుర పరిధి పొందరవీధి చివరన కావడంతో సిమెంటు రోడ్డుకు ఒకవైపు మాత్రమే కాలువ ఏర్పాటు చేశారు. కాలువలో మట్టి పేరుకుపోయి మురుగు నీరు నిలిచి పోతోందని వాపోతున్నారు. దుర్వాసన, దోమల బెడద పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పరిశీలించి సమస్యను పరిష్కరిస్తామని పుర కమిషనర్ రమేష్ తెలిపారు. – న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం

విజేత జట్టుకు బహుమతి అందజేస్తున్న ప్రభుత్వ విప్ అశోక్

క్రీడలతో మానసిక ఉల్లాసం

కంచిలి గ్రామీణం, కవిటి గ్రామీణం, న్యూస్‌టుడే: క్రీడలతో మానసిక ఉల్లాసం పెంపొంది ఏకాగ్రత పెరుగుతుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బెందాళం అశోక్ అన్నారు. ఆదివారం మకరాంపురంలో శ్రీవృక్ష, ఫిజిక్స్‌వాలా విద్యాసంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంతర్రాష్ట్ర టీ-20 క్రికెట్ పోటీల్లో పాల్గొన్నారు. ఫైనల్‌లో విజయం సాధించిన సోంపేట జట్టుకు బహుమతులు అందజేశారు. ఆ విద్యాసంస్థల అధినేత బెందాళం రమణమూర్తి, సర్పంచి ప్రతినిధి టి.శోభన్‌బాబు, సోంపేట, కంచిలి తెదేపా మండలాధ్యక్షులు ఎం.కుమార్, మాదిన రామారావు, జడ్పీటీసీ ప్రతినిధి ఇప్పిలి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ★ కవిటి మండలంలోని సీమూరులో నిర్వహిస్తున్న యంగ్ స్టార్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్‌లో సీమూరు టీంపై పోలసర జట్టు విజయం సాధించింది. ఈ సందర్భంగా విజేత జట్టుకు నిర్వాహకులు దువ్వి కృష్ణారెడ్డి, రజని, బాలరాజు బహుమతులు ప్రదానం చేశారు.

ఐకమత్యంతోనే అభ్యున్నతి

సొండీలమంతా ఐకమత్యంగా ఉంటేనే అభ్యున్నతి సాధించగలమని ఆ సామాజికవర్గ జిల్లా అధ్యక్షుడు సాహుకారి దివాకరరావు అన్నారు. ఆదివారం కవిటి చింతామణి సొండి సామాజిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు పాండవ రామారావు ఆధ్వర్యంలో కొజ్జిరియాలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ తమ వర్గాన్ని ఓబీసీలో చేర్చేందుకు అంతా ఐక్యంగా పోరాటం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు సాహుకారి సతీశ్, ఎన్.తిరుపతి సాహు, పాండవ శేఖర్, ముగిలిపురం సింహాచలం పాల్గొన్నారు. – న్యూస్‌టుడే, కవిటి గ్రామీణం

– న్యూస్‌టుడే, సోంపేట

సమస్యల సుడిలో బారువ ప్రభుత్వ ఉన్నత పాఠశాల

తీరప్రాంత గ్రామాల విద్యార్థులు చదువుతున్న బారువ ప్రభుత్వ ఉన్నత పాఠశాల నిర్మాణ సమస్యకు పరిష్కారం దొరకడం లేదు. నాడు-నేడులో భాగంగా మొదటి విడతలో మంజూరైన పనులు విభేదాల కారణంగా నిలిచిపోవడం... రెండో విడత పనులు అర్ధాంతరంగా ఆగిపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తరగతుల నిర్వహణకు మౌలిక సదుపాయాల కొరతతో బోధన కూడా ఇబ్బందికరంగా మారింది. దీంతో అసంపూర్తిగా నిర్మితమైన గదుల్లోనే బోధన కొనసాగించాల్సి వస్తోందని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిధులు మంజూరైనప్పటికీ కనీస వసతుల కల్పనకు నోచుకోని దుస్థితి నెలకొంది.

నాడు వివాదం.. నేడు విభేదం

★ అన్ని వసతుల కల్పనకు 2018లో మొదటి విడత నాడు-నేడు కింద రూ.1.20 కోట్ల నిధులు మంజూరయ్యాయి. నిర్మాణ పనులు ప్రారంభించి విభేదాలు తలెత్తడంతో మధ్యలో వదిలేశారు. దీనిపై విచారణ జరుగుతుండటంతో ఆ నిధులు వ్యయం చేసేందుకు అవకాశం లేకుండా పోయింది.

అసంపూర్తి నిర్మాణాలతో బారువ ఉన్నతపాఠశాల భవన సముదాయం

★ బారువ ఉన్నత పాఠశాలలో తెలుగు, ఆంగ్లం, ఒడియా మాధ్యమాల్లో తరగతులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ 353 మంది విద్యార్థులు చదువుతుండగా వారిలో 80 మంది బాలికలున్నారు. ప్రత్యేకంగా ఒడియాలో చదివే అమ్మాయిలు అధికంగా ఉన్నారు. వాడపాలెం, కొత్తూరు, బారువ, గొల్లగండి తదితర తీరప్రాంత గ్రామాలకు చెందిన విద్యార్థులున్నారు.

★ రెండో విడతలో మంజూరైన పనులతో గదులు నిర్మించి బిల్లులు చెల్లింపుల వివాదాలతో మళ్లీ అసంపూర్తిగా పనులు నిలిచాయి. పాఠశాల భవనం పై అంతస్తు శ్లాబు, మరోపక్క ప్రహరీగోడ, మరుగుదొడ్ల పనులు మధ్యలో ఆగిపోయాయి. వాటర్‌ప్లాంటు మరమ్మతులు గురవడంతో ఉపాధ్యాయులు సొంత నిధులు సమకూర్చి ప్లాంటుకు మరమ్మతులు చేపట్టి వినియోగంలోకి తీసుకొచ్చారు.

సమస్య పరిష్కరిస్తాం..

మార్చి తరవాత నిధులు మంజూరయ్యే అవకాశం ఉంది. మంజూరైన వెంటనే నాడు-నేడు కింద మంజూరైన పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటాం. మొదటి విడత నిధుల వినియోగంలో నెలకొన్న వివాదాల తొలగిస్తామన్నారు. – ఏఈ రాజేంద్ర

ఏడీఆర్ఎం దంపతులకు సత్కారం

మత్స్యకార కుటుంబంలో జన్మించి, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించి, విశాఖపట్నంలో తూర్పుకోస్తా రైల్వే అదనపు ప్రాంతీయ మేనేజరు స్థాయికి చేరిన కుందు రామారావును యువత ఆదర్శంగా తీసుకోవాలని పలువురు పేర్కొన్నారు. మందస మండలం గెడ్డూరులోని తొలిసారి సంక్రాంతి సంబరాలు నిర్వహించిన సందర్భంగా గ్రామస్థులు రామారావు దంపతులను ఆదివారం ఘనంగా సన్మానించారు. – న్యూస్‌టుడే, హరిపురం (మందస)

సాగునీటి వనరులను అభివృద్ధి చేయాలి

మందస, న్యూస్‌టుడే: పలాస, మందస, సోంపేట మండలాల్లోని సాగునీటి వనరులను అభివృద్ధి చేయాలని మహేంద్ర రైతు సంఘం అధ్యక్షుడు బి.కామేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు మందస తహసీల్దారు ఎం.శ్రీకాంత్‌కు ఆదివారం వినతి పత్రం అందజేశారు. సేంద్రియ ఎరువులను ప్రభుత్వం సరఫరా చేయాలని పేర్కొన్నారు. సభ్యులు హేమారావు చౌదరి, మన్మథరావు, మోహనరావు, తాతారావు తదితరులు పాల్గొన్నారు.

పర్యాటక తీరం.. అవస్థలమయం

వజ్రపుకొత్తూరు మండలం అక్కుపల్లి శివసాగర తీరానికి సందర్శకులు పోటెత్తారు. ఆదివారం సంక్రాంతి పండగ సెలవుల చివరి రోజు కావడంతో విద్యార్థులు, యువత పెద్దఎత్తున తరలివచ్చారు. భారీగా వాహనాలు రావడంతో వాటిని నిలిపేందుకు స్థలం లేక సమస్య తలెత్తింది దీంతో మత్స్యకారుల విశ్రాంతి భవనం, పర్యాటక శాలలే పార్కింగ్ స్థలాలుగా మారిపోయాయి. ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి పర్యాటకులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఇప్పటికైనా మెరైన్ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి రక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, వజ్రపుకొత్తూరు

విజేతలకు బహుమతుల ప్రదానం

వజ్రపుకొత్తూరు, న్యూస్‌టుడే: సంక్రాంతి వేడుకల్లో భాగంగా వజ్రపుకొత్తూరు మండలం పెదవంక డిఫెన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గులు, నృత్య పోటీల విజేతలకు బహుమతుల అందజేశారు. కార్యక్రమంలో సర్పంచి బత్తిని సృజన, లక్ష్మీనారాయణ, గ్రామ కమిటీ అధ్యక్షుడు కృష్ణమూర్తి, అసోసియేషన్ ప్రతినిధులు రమేష్, మోహన్, రుద్రమూర్తి రవి, బాలకృష్ణ, రాజులు పాల్గొన్నారు.

సగంలో వదిలేశారు..

ఇచ్ఛాపురం పట్టణం డబ్బూరివీధి కూడలి నుంచి స్వేచ్ఛావతి అమ్మవారి ఆలయ రోడ్డును కలిపే కీలక రహదారి ఇది. మధ్యలో రెండు భాగాలుగా సిమెంటు రోడ్డును నిర్మించాల్సి ఉండగా దక్షిణకాళీ మాత ఆలయం వద్ద సగంలో పనులు ఆపేశారు. ఈ సమస్యపై పుర కమిషనర్ నల్లి రమేష్ స్పందిస్తూ, స్థానికులతో చర్చించి, అవసరమైన ప్రతిపాదనలు చేస్తామని తెలిపారు. – న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం

స్నేహితులతో సందడి చేసిన విప్

కవిటి గ్రామీణం, న్యూస్‌టుడే: కవిటి ఉషోదయ బ్యాడ్మింటన్ మిత్రుల బృందంతో కలిసి కవిటిలోని పుక్కళ్ల పాలెం బీచ్‌లో ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ ఆదివారం సందడి చేశారు. స్నేహితులతో కలిసి సహపంక్తి భోజనాలు చేసి అనంతరం తీరంలో ఆనందంగా గడిపారు. కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ లోళ్ల రాజేష్, మాజీ జడ్పీటీసీ సభ్యులు బెందాళం రమేష్, మిత్ర బృందం సభ్యులు పాల్గొన్నారు.

హరిపురం ఉన్నత పాఠశాలలో 1992-93 బ్యాచ్ విద్యార్థుల సందడి

కవిటిలో ఏఎస్ఐ పులకల మాధవరావు దంపతులను సత్కరిస్తున్న 1979-80 బ్యాచ్ విద్యార్థులు

అపూర్వం.. ఆత్మీయం

పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లోని పలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో వివిధ బ్యాచ్‌లకు చెందిన పదో తరగతి పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు ఎన్నోఏళ్ల తర్వాత కలుసుకున్న వారంతా అప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. పూర్వ గురువులను సత్కరించారు. మందస మండలం హరిపురం ఉన్నత పాఠశాలలో తమతో చదువుకుని మృతి చెందిన ముగ్గురు కుటుంబాలకు పూర్వవిద్యార్థులు రూ.10 వేలు చొప్పున ఆర్థిక సాయాన్ని అందజేశారు. – న్యూస్‌టుడే, కవిటి గ్రామీణం, పలాస, కాశీబుగ్గ, హరిపురం(మందస)

పలాస ఉన్నత పాఠశాల 2004-05 బ్యాచ్ పూర్వ విద్యార్థులు

కవిటి ప్రభుత్వ ఉన్నపాఠశాలలో 1990-91 బ్యాచ్

పాడి రైతుకు అభయం..

– న్యూస్‌టుడే, కంచిలి గ్రామీణం

పాడి రైతులకు శాస్త్రీయ పద్ధతుల్లో ఆవులు, గేదెలు పెంపకానికి కూటమి ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోంది. ముఖ్యంగా ఆడ దూడల సంఖ్య పెంచడం ద్వారా పాడి రైతులకు లాభం చేకూర్చేందుకు లింగ నిర్ధారిత ఇంజెక్షన్ల వాడకంపై విస్తృతంగా అవగాహన కల్పిస్తోంది. గతంలో ఇచ్ఛాపురం నియోజకవర్గంలో నాలుగు మండలాల నుంచి ఇతర ప్రాంతాలకు వలసలు అధికంగా ఉండేవి. పాల ఉత్పత్తులు పెరుగుతుండటంతో వలసలు క్రమంగా తగ్గముఖం పడుతున్నాయి.

లింగ నిర్ధారణ ఇంజెక్షన్లపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం

ఆడ దూడల సంఖ్య పెంచేలా చర్యలు

పెద్ద కొజ్జిరియాలో సెమెన్‌పై ప్రదర్శనగా ఉంచిన ఆడ దూడలు

★ ఒక ఆవు ఉన్న రైతు రెండో ఆవు లేదా గేదెను కొనుగోలు చేయడం రైతులకు భారంగా మారుతోంది. దీనికి బదులుగా ఆడ దూడలను వృద్ధి చేసుకుంటే పాల ఉత్పత్తి పెరగడంతో పాటు రైతుకు అదనపు ఆదాయం లభిస్తుంది. ఈ విషయం గుర్తించిన ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి. ఆడ దూడల వృద్ధికి చర్యలు చేపట్టింది. తద్వారా పాల ఉత్పత్తి స్థిరంగా పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు.

★ ఇప్పటి వరకు ఒక్కో పశువుకు సెమెన్ వేయించాలంటే రూ.500 చెల్లించాల్సి వచ్చేది. ఇది చిన్న, సన్నకారు రైతులకు ఇబ్బందిగా ఉండేది. ప్రస్తుతం ఒక్కో సెమెన్‌కు రూ.150 మాత్రమే వసూలు చేస్తుండటంతో వారికి ఊరట లభించింది.

★ గ్రామాల్లో పాడి రైతులు తమ పశువులకు వేస్తున్న లింగ నిర్ధారిత సెమెన్‌ల వివరాలను ప్రత్యేక యాప్‌ల్లో పశుసంవర్ధకశాఖ అధికారులు నమోదు చేస్తున్నారు. వాటి పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

సద్వినియోగం చేసుకోవాలి..

లింగ నిర్ధారిత ఇంజెక్షన్లను ప్రభుత్వం రూ.150కే అందిస్తోంది. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆడ దూడల ఉత్పత్తిని వృద్ధి చేసుకోవాలి.
– టి.శిరీష, పశువైద్యాధికారిణి, కంచిలి

ఇచ్ఛాపురం నియోజకవర్గ వివరాలు: రైతు సేవా కేంద్రాలు 81 | ఆవులు 48,287 | గేదెలు 13,971 | పాడి రైతులు 16,000

బాలుడి వైద్యానికి సాయం ప్రవీణ్‌కు నగదును అందిస్తున్న దాతలు, వైకాపా నేతలు

ఇచ్ఛాపురం, న్యూస్‌టుడే : తలసీమియా వ్యాధితో బాధపడుతున్న కవిటి మండలం వరక గ్రామానికి చెందిన బాలుడు పురియా ప్రవీణ్ వైద్యం కోసం ప్రవాసాంధ్రుడు ఆళ్ల సుధాకర్‌రెడ్డి రూ.25వేలు వితరణ చేశారు. ఇటీవల ఇచ్ఛాపురం వైకాపా సమన్వయకర్త సాడి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి వ్యక్తిగతంగా నెలకు రూ.2,500 సాయం ప్రకటించిన విషయం తెలుసుకుని సుధాకర్‌రెడ్డి స్పందించి, వైద్య ఖర్చుల కోసం నగదును ఆయనకు పంపించారు. ఆ మొత్తాన్ని ఆదివారం ఇక్కడ వైకాపా కార్యాలయంలో బాధిత కుటుంబానికి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి అందించారు.

మొక్కల సంరక్షణ అందరి బాధ్యత

మందస ప్రధాన రహదారి విభాగినిపై ఉన్నత పాఠశాల నుంచి కొత్తవీధి కూడలి వరకు నాటిన మొక్కల సంరక్షణ అందరి బాధ్యత అని గో గ్రీన్ సభ్యులు పేర్కొన్నారు. ఇటీవల నాటిన మొక్కలకు ఆదివారం ట్యాంకరుతో నీటి తడులు అందించారు. - న్యూస్‌టుడే, మందస

విష సర్పాల భయం

ఇచ్ఛాపురం పుర పరిధి పురుషోత్తపురం ఎన్టీఆర్ కాలనీకి వెళ్లే దారిలో పనికిరాని మొక్కలు ఏపుగా పెరిగాయి. దీంతో విష సర్పాలు, కీటకాల సంచారం పెరిగిందని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సరైన రోడ్డులేక, రాత్రి సమయాల్లో ముళ్లబాటలో భయంతో ప్రయాణం చేయాల్సివస్తోందని వాపోతున్నారు. పరిశీలించి వాటిని తొలగిస్తామని కమిషనర్ రమేష్ పేర్కొన్నారు. – న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం

దోమలకు ఆవాసం

పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘంలో రెడ్డిక వీధిలో కాలువల్లోనే చెత్త పడేస్తున్నారు. కాలువలు శుభ్రం చేయకుండా వదిలేయటంతో దోమలకు ఆవాసంగా మారుతున్నాయని స్థానికులు మండిపడుతున్నారు. వెంటనే పారిశుద్ధ్య పనులు చేపట్టాలని కోరుతున్నారు. తమ సిబ్బందిని పంపించి చర్యలు తీసుకుంటామని పారిశుద్ధ్య విభాగ హెల్త్ అసిస్టెంట్ శేఖర్ తెలిపారు. – న్యూస్‌టుడే, పలాస

(c) eenadu

టెక్కలి

•టెక్కలి •నరసన్నపేట •పాతపట్నం

పారిశుద్ధ్యం.. అధ్వానం..!

పోలాకి మండలం మబగాంలో కాలువల్లో పూడిక పేరుకుపోయి ఎక్కడికక్కడ మురుగు నిలిచిపోతుందని స్థానికులు వాపోతున్నారు. వాస్తవానికి ఈ కాలువల ద్వారా పొలాలకు నీరు వెళ్లాల్సి ఉన్నా సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోక పోవడంతో పరిస్థితి ఇలా మారిందని చెబుతున్నారు. ఇప్పటికైనా స్పందించాలని కోరుతున్నారు. సమస్యను ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి దృష్టికి తీసుకెళ్లగా.. అధికారులతో మాట్లాడి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. – న్యూస్‌టుడే, పోలాకి

తిరుగుముఖం పట్టిన పల్లె వాసులు

జలుమూరు, న్యూస్‌టుడే: సంక్రాంతికి ఎన్నో ప్రయాసలతో స్వగ్రామాలకు చేరుకున్న ప్రజలు తిరుగుముఖం పడుతున్నారు. కుటుంబీకులు, బంధువులతో పండగను సందడిగా నిర్వహించుకుని జీవనోపాధికి తిరిగి పయనమయ్యారు. చల్లవానిపేట కూడలిలో బస్సుల కోసం ప్రయాణికులు ఎగబడ్డారు. ముఖ్య కూడళ్లు రద్దీగా మారాయి.

చల్లవానిపేట కూడలిలో బస్సు ఎక్కేందుకు ఎగబడుతున్న ప్రయాణికులు

యుగ పురుషుడు ఎన్టీఆర్

నందిగాం, టెక్కలి, కోటబొమ్మాళి, కొత్తూరు, ఎల్ఎన్‌పేట, మెళియాపుట్టి, పాతపట్నం, నరసన్నపేట, న్యూస్‌టుడే: తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ యుగ పురుషుడని ఆ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. ఆదివారం ఆయన వర్ధంతి సందర్భంగా పలువురు ఎన్టీఆర్ విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ రాష్ట్రానికి చేసిన సేవలు మరువలేనివని, పేద ప్రజల గుండెల్లో స్థానం పదిలం చేసుకున్నారని కొనియాడారు. ఉచిత వైద్య, రక్తదాన శిబిరాలు నిర్వహించారు. వృద్ధులకు, పేదలకు పండ్లు, దుప్పట్లు పంపిణీ చేశారు.

ఎల్ఎన్‌పేట మండల కేంద్రంలో..

పాతపట్నం: రక్తదాన శిబిరంలో పాల్గొన్న ఎమ్మెల్యే గోవిందరావు, నాయకులు

టెక్కలిలో నివాళులర్పిస్తున్న తెదేపా శ్రేణులు

సీసీ రహదారి నిర్మించండి

జలుమూరు, న్యూస్‌టుడే: శ్రీముఖలింగం లోని పొందర వీధిలో సీసీ రహదారి నిర్మించాలని కోరుతూ స్థానికులు ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తికి కోరారు. ఈమేరకు ఆయన కార్యాలయంలో ఆదివారం వినతిపత్రం అందజేశారు. రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సర్పంచి టి.సతీష్‌కుమార్, తెదేపా నాయకులు పాల్గొన్నారు.

సిబ్బంది కొరత..
అదనపు భారంతో అవస్థ

– న్యూస్‌టుడే, పాతపట్నం

అక్రమ మద్యం, నాటుసారా తయారీ నియంత్రణ, విక్రయాలు అరికట్టడంతో పాటు రవాణాను అడ్డుకోవడం ఎక్సైజ్ శాఖ సిబ్బంది బాధ్యత. పాతపట్నం మండలం జిల్లాకు శివారు ప్రాంతం, ఒడిశాకు ఆనుకుని సరిహద్దులో ఉండటంతో సిబ్బందికి పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. పూర్తిస్థాయిలో ఖాళీలు భర్తీ చేయకపోవడంతో అదనపు భారంతో అవస్థలు పడుతున్నామని వారు వాపోతున్నారు.

వివరాలు ఇలా..

సంవత్సరం	మద్యం దుకాణాలు	నమోదైన కేసులు
2024	9	181
2025	9	85

ఇదీ పరిస్థితి..

పాతపట్నం ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్‌కు సీఐ, ఎస్ఐ, ఇద్దరు హెచ్‌సీలు, 10 మంది కానిస్టేబుళ్లు ఉండాలి. హెచ్‌సీ, 4 కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అక్రమాల నియంత్రణకు మొబైల్ బృందం ఎంతో కీలకం. ఈ విభాగంలో సీఐ, ఇద్దరు హెచ్‌సీలు, 8 మంది కానిస్టేబుళ్లు విధులు నిర్వహించాలి. సీఐ, 2 హెచ్‌సీ, 5 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది.

నవోదయంతో ఫలితాలు

పాతపట్నం స్టేషన్ పరిధిలో పాతపట్నం, సారవకోట మండలాలున్నాయి. ఇక్కడి స్టేషన్లలోని సిబ్బంది సమీప ఒడిశా నుంచి అక్రమ రవాణాను అడ్డుకోవడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. మారుమూల, గిరిజన గ్రామాల్లో ఎక్కువగా సారా తయారీ చేస్తుంటారు. ఇటీవల నవోదయం కార్యక్రమంలో భాగంగా భారీ ఎత్తున తనిఖీలు నిర్వహించారు. తయారీ, విక్రయానికి పాల్పడిన వారిపై బైండోవర్ కేసులు నమోదు చేసి, అడ్డుకున్నారు. ఒడిశా నుంచి నాటుసారా రవాణా నియంత్రణకు అటు ఒడిశా, ఇటు ఆంధ్ర అధికారులు ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు. ప్రధానంగా పండగలు, ఉత్సవాల సమయాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. స్థానిక స్టేషన్‌లో సిబ్బంది అరకొరగా ఉండటంతో ఇతర స్టేషన్లను ఆశ్రయించాల్సి వస్తోంది. పూర్తి స్థాయిలో ఖాళీలు భర్తీ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఒడిశా సరిహద్దు గ్రామాల్లో దాడులు చేసి పట్టుకున్న సారా తయారీ సామగ్రి

దాడులు నిర్వహిస్తున్నాం

పాతపట్నం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో సిబ్బంది లేకపోవడం వాస్తవమే. అయినప్పటికీ నిరంతరం తనిఖీలు, దాడులు నిర్వహిస్తున్నాం. నవోదయంలో భాగంగా నిర్వహించిన కార్యక్రమాల వల్ల సారా తయారీ, వినియోగాన్ని అరికట్టాం. గతంతో పోలిస్తే కేసులు చాలా వరకు తగ్గాయి.

– కె.కృష్ణారావు, సీఐ, ఎక్సైజ్ స్టేషన్, పాతపట్నం

మేమున్నాం.. మీకు తోడుగా (10 AM TO 1 PM) 9441426248 8374620852

?: నందిగాం మండలం సైలాడ పంచాయతీ దొడ్డరామచంద్రాపురం గ్రామంలో ప్రాథమిక పాఠశాలకు వెళ్లే మార్గం అధ్వానంగా మారింది. వాడుక నీరు నిల్వతో రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నాం. వర్షం వస్తే అవస్థలు తీవ్రమవుతున్నాయి. – నాగరాజు, స్థానికుడు

★ సమస్యను సర్పంచి దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారానికి కృషి చేస్తాం. – సీహెచ్.రవి, పంచాయతీ కార్యదర్శి, సైలాడ

– న్యూస్‌టుడే, నందిగాం

ఈ- పంట నమోదు తప్పనిసరి

సారవకోట: రబీలో వివిధ పంటలు సాగుచేసే రైతులు తప్పనిసరిగా వ్యవసాయ సహాయకులను సంప్రదించి ఈ- పంట నమోదు చేసుకోవాలని ఏవో కె.చిన్నవెంకటరావు సూచించారు. సారవకోటలో ఆదివారం ఆయన మాట్లాడుతూ.. వివరాల నమోదు వల్ల రైతులు ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారో ప్రభుత్వానికి తెలుస్తుందన్నారు. తద్వారా పంట కొనుగోలు, ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టం జరిగితే పరిహారం అందించడానికి వీలుపడుతుందని చెప్పారు.

ముందే మేల్కొంటే మంచిది

నందిగాం మండలం పెద్దబాణాపురం కూడలి నుంచి గ్రామంలోకి వెళ్లే బీటీ రహదారి పక్కన విద్యుత్తు స్తంభం వాలిపోయి ప్రమాదకరంగా ఉంది. పంట పొలాలకు అతి సమీపంలో పరిస్థితి ఇలా ఉండటంతో వాహనదారులతో పాటు రైతులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే స్తంభాన్ని సరి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి, సమస్యను పరిష్కరిస్తామని ఆ శాఖ జేఈ నేతాజీ తెలిపారు. – న్యూస్‌టుడే, నందిగాం

దుర్గంధం, దోమల మోత..!

సంతబొమ్మాళి మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా ఫులే బాలుర గురుకుల పాఠశాల ముందు డీపీఎన్ రహదారిపై నిత్యం మురుగు పారుతోంది. దీంతో ఆ మార్గం పూర్తిగా ధ్వంసం కావడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. దుర్వాసనతో ముక్కు మూసుకోవాల్సి వస్తోందని విద్యార్థులు వాపోతున్నారు. ఈ విషయాన్ని డిప్యూటీ ఎంపీడీవో శ్రీనివాస్ వద్ద ప్రస్తావించగా.. సమస్యను పరిష్కరిస్తామన్నారు.

– న్యూస్‌టుడే, సంతబొమ్మాళి

చుట్టూ మురుగు.. మధ్యలో బోరు

టెక్కలి రైల్వేస్టేషన్‌లో చేతిపంపు చుట్టూ మురుగు నీటి నిల్వతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అభివృద్ధి పనుల్లో భాగంగా మట్టి పోయడంతో వాడుక నీరు బయటకు వెళ్లే మార్గం మూసుకుపోయింది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దీనిపై స్టేషన్ సిబ్బంది మాట్లాడుతూ.. గుత్తేదారుతో మాట్లాడి తక్షణమే ప్రయాణికుల ఇబ్బందులు తీరుస్తామని చెప్పారు. – న్యూస్‌టుడే, టెక్కలి పట్టణం

ఆకలి తీర్చేందుకు సిద్ధం

రూ.5కే కడుపునిండా భోజనం అందించే అన్న క్యాంటీన్ నరసన్నపేటలో త్వరలో ప్రారంభం కానుంది. ఈమేరకు రూ.20 లక్షలతో భవన నిర్మాణ పనులు పూర్తి చేశారు. అక్షయ పాత్ర ఆధ్వర్యంలో దీనిని నిర్వహించనున్నారు. నరసన్నపేటతో పాటు టెక్కలి, పాతపట్నం లోనూ ప్రారంభానికి సిద్ధమవుతున్నాయి. వినియోగంలోకి వస్తే చిరు వ్యాపారులు, శ్రామికులకు ఉపయోగకరంగా ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

– న్యూస్‌టుడే, నరసన్నపేట

నిర్లక్ష్యానికి నిదర్శనం..!

కొత్తూరు మండలం దొందమానుగూడలోని ప్రాథమిక పాఠశాలలో అదనపు భవనం నిర్మాణానికి 20 ఏళ్ల కిందట రూ.1.75 లక్షల నిధులు కేటాయించారు. అప్పట్లో కొంతమేర పనులు చేపట్టి మధ్యలో వదిలేశారు. దీంతో భవనం శిథిలమై దెబ్బతింది. పక్కన 25 మంది విద్యార్థులతో ఒకే భవనంలో ఐదు తరగతులు నిర్వహిస్తున్నారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఎంఈవోలు గోవిందరావు, శ్రీనివాసరావు తెలిపారు. – న్యూస్‌టుడే, కొత్తూరు

ఆనాటి ఆ స్నేహం ఆనందగీతం

కొత్తూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద..

టెక్కలిలో ఆత్మీయ కలయిక

నరసన్నపేట, పాతపట్నం, కొత్తూరు, టెక్కలి, నందిగాం, కోటబొమ్మాళి, న్యూస్‌టుడే: నరసన్నపేట, టెక్కలి, పాతపట్నం నియోజకవర్గాల వ్యాప్తంగా ఆదివారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాలు సందడిగా జరిగాయి. చదువు నేర్పిన గురువులను సత్కరించి, ఆశీస్సులు పొందారు. వృత్తి, ఉపాధి రీత్యా వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారంతా సమావేశమై పాత జ్ఞాపకాలను నెమరువేసుకుని ఆనందంగా గడిపారు. అనంతరం సహపంక్తి భోజనాలు చేశారు.

పాతపట్నం మండలం రొంపివలస పాఠశాలలో..

నరసన్నపేటలో సమావేశమైన పూర్వ విద్యార్థులు

యువత క్రీడల్లో రాణించాలి

జలుమూరు, న్యూస్‌టుడే: యువత క్రీడల్లో రాణించాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా జలుమూరు ప్రీమ్ లీడ్ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి క్రికెట్ పోటీల విజేతలకు ఆదివారం ఆయన బహుమతులు అందజేశారు. 32 జట్లు పాల్గొనగా.. జలుమూరు ప్రథమస్థానం దక్కించుకోగా, యలమంచిలి ద్వితీయస్థానంలో నిలిచింది. నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన, తెదేపా మండలాధ్యక్షుడు వెలమల రాజేంద్రనాయుడు, మాజీ అధ్యక్షుడు వైద్యభూషణ మురళీమోహనరావు, జలుమూరు ఏఎంసీ మాజీ అధ్యక్షుడు మునికోటి దామోదరరావు, చల్లవానిపేట పీఏసీఎస్ అధ్యక్షుడు దుంగ స్వామిబాబు పాల్గొన్నారు.

విజేతలకు బహుమతులు అందిస్తున్న ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, కూటమి నాయకులు

తీరంలో పర్యాటకుల సందడి

సంతబొమ్మాళి, న్యూస్‌టుడే: సంతబొమ్మాళి మండలం భావనపాడు సముద్ర తీరం ఆదివారం సందర్శకులతో కిటకిటలాడింది. పరిసర గ్రామాలతో పాటు టెక్కలి, పాతపట్నం, మెళియాపుట్టి, పర్లాఖెముండి ప్రాంతాలకు చెందిన పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. సముద్ర స్నానాలు చేస్తూ ఉల్లాసంగా గడిపారు. భావనపాడు మెరైన్ సీఐ రాము ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

అప్రమత్తతతోనే నేరాల కట్టడి

కొత్తూరు, న్యూస్‌టుడే: అప్రమత్తతతోనే సైబర్ నేరాల కట్టడి సాధ్యమని ఎస్ఐ వెంకటేశ్ అన్నారు. మండలంలోని గులివిందలపేట గ్రామంలో సంకల్పం కార్యక్రమంలో భాగంగా స్థానికులకు ఆదివారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికంగా చరవాణి ఉపయోగించడం వల్ల వచ్చే అనర్థాలను వివరించారు. మాదకద్రవ్యాలు బారిన పడొద్దని యువతకు సూచించారు. పోలీసు సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.

క్రికెట్ పోటీల విజేత తెంబూరు

పాతపట్నం, న్యూస్‌టుడే: పాతపట్నం మండలం పెద్దమల్లిపురంలో మధు మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. స్థానిక యువత ఆధ్వర్యంలో ఈ నెల 10 నుంచి జరిగిన పోటీల్లో 24 జట్లు పాల్గొన్నాయి. విన్నర్‌గా తెంబూరు, రన్నర్‌గా చిన్నమల్లిపురం నిలిచాయి. మొదటి స్థానంలో నిలిచిన వారికి రూ.10 వేలు, ద్వితీయ స్థానం దక్కించుకున్న వారికి రూ.5 వేలు నగదు ప్రోత్సాహకాలు, జ్ఞాపికలు అందించారు. గ్రామపెద్దలు పాల్గొన్నారు.

శక్తి యాప్‌పై అవగాహన అవసరం

శక్తి యాప్‌పై అవగాహన అవసరమని శక్తి టీం ఇన్‌ఛార్జి ఎం.గిరిధర్ అన్నారు. జలుమూరు మండలం శ్రీముఖలింగంలో ఆదివారం చైతన్య కార్యక్రమం నిర్వహించారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టేందుకు అంతా కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. 112 టోల్‌ఫ్రీ నంబర్‌ను వినియోగించుకోవాలని సూచించారు. వివిధ చట్టాల గురించి వివరించారు. కార్యక్రమంలో హెచ్‌సీ డి.శ్రీనివాసరావు, సిబ్బంది గుంట యమున, కె.రమణమ్మ పాల్గొన్నారు. – న్యూస్‌టుడే, జలుమూరు

పవన్ ఆశయ సాధనకు కృషి

వాడవలసలో జనసైనికులతో రవికుమార్, భవానీ

ఎల్ఎన్‌పేట, న్యూస్‌టుడే: జనసేన అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆశయ సాధనకు ప్రతీ ఒక్క జనసైనికుడు కృషి చేయాలని సుడా ఛైర్మన్ కొరికాన రవికుమార్ పేర్కొన్నారు. మిరియాప్పల్లి పంచాయతీ పరిధిలోని వాడవలస గ్రామంలో ఆదివారం జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టారు. పాతపట్నం నియోజకవర్గ జనసేన బాధ్యురాలు భవానీ, పార్టీ జిల్లా అధ్యక్షుడు పిసిని చంద్రమోహన్, మండలాధ్యక్షుడు కొల్ల రవీంద్ర, పకీరు, నాగేష్ పాల్గొన్నారు.

ఆదమరిస్తే అంతే సంగతి

నరసన్నపేట పట్టణంలోని పెద్దపేట నుంచి మార్కెట్‌కు వెళ్లే రహదారిలో ఏమరపాటుగా ప్రయాణిస్తే ప్రమాదం బారిన పడక తప్పదు. రెండేళ్ల క్రితం ఉపాధి నిధులతో నిర్మించిన కాలువపై కప్పు వేయకుండా విడిచి పెట్టేశారు. దీంతో రాత్రి సమయాల్లో ద్విచక్ర వాహనదారులు తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు. సమస్యను ఈవో దాక్షాయణి వద్ద ప్రస్తావించగా, పంచాయతీ కార్యవర్గ సమావేశంలో ఆమోదం తీసుకుని పనులు చేపడతామన్నారు.

– న్యూస్‌టుడే, నరసన్నపేట

కళింగ కోమట్లకు ప్రత్యేక స్థానం

కోటబొమ్మాళి, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం కళింగ కోమట్లకు ప్రత్యేక స్థానం కల్పిస్తోందని రాష్ట్ర కళింగ కోమట్ల కార్పొరేషన్ ఛైర్మన్ బోయిన గోవిందరాజులు అన్నారు. వాసవి కన్యకాపరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవాన్ని రాష్ట్ర పండగగా గుర్తించడమే దీనికి నిదర్శనమని తెలిపారు. కోటబొమ్మాళిలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తొలి ఏడాదే ముఖ్యమంత్రి చంద్రబాబు తూర్పుగోదావరి జిల్లా పెనుగొండలో వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారని పేర్కొన్నారు. ఈనెల 20వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వాసవి ఆలయాల్లో ఆత్మార్పణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కోటబొమ్మాళిలో కళింగవైశ్య కల్యాణ మండపంలో కార్యక్రమం జరుగుతుందన్నారు.

పశువైద్య శిబిరాలను వినియోగించుకోండి

పాతపట్నం, పోలాకి, న్యూస్‌టుడే: గ్రామాల్లో నిర్వహించే ఉచిత పశువైద్య శిబిరాలను వినియోగించుకోవాలని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. ఆదివారం పాతపట్నంలోని తెదేపా కార్యాలయంలో పశువైద్య సిబ్బందితో కలిసి గోడప్రతులను ఆవిష్కరించారు. వైద్యులు బి.శ్రీవాణి, అనీల్, మౌనిక మాట్లాడుతూ నేటి నుంచి ఈనెల 31వ తేదీ వరకు గ్రామాల్లో శిబిరాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వ్యాధి నిరోధక టీకాలు, నట్టల నివారణ మందుల పంపిణీ, గర్భకోశ వ్యాధుల చికిత్స, శాస్త్రీయ విధానాలపై అవగాహన కల్పిస్తామని చెప్పారు. తెదేపా నాయకులు, పశువైద్య సిబ్బంది పాల్గొన్నారు. ★ పోలాకిలో పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకుడు జి.ప్రసాదరావు మాట్లాడారు. పోలాకి మండలంలో 30, నరసన్నపేట పరిధిలో 33 గ్రామాల్లో శిబిరాలు నిర్వహిస్తామని చెప్పారు. ఇందుకు రెండు బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గేదెలు, ఆవులకు సంబంధించి 85 శాతం రాయితీపై బీమా పథకం వర్తింపజేస్తున్నట్లు పేర్కొన్నారు.

సలాన జన్మదిన వేడుకలు

మెళియాపుట్టి, న్యూస్‌టుడే: కొసమాల పీఏసీఎస్ అధ్యక్షుడు, తెదేపా నాయకుడు సలాన మోహనరావు జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. మండలంలో తెదేపా నాయకులు, కార్యకర్తలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. సాయంత్రం వసుంధరలో కేకు కోశారు.

నాడు మూతబడి.. నేడు మెరుగుపడి..!

– న్యూస్‌టుడే, హిరమండలం

హిరమండలం మేజర్ పంచాయతీ నౌగుడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతోంది. ఒకప్పుడు పిల్లలు తక్కువగా ఉండటంతో మూతపడిన పాఠశాలను గ్రామస్థులు పట్టుబట్టి తెరిపించారు. ఇక్కడ పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయుడు ఎం.జయరామ్, ఉపాధ్యాయురాలు జె.సునీత విద్యార్థులను ఆకట్టుకునే విధంగా బోధిస్తున్నారు. దీంతో పరిసర గ్రామాలకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు సైతం తమ పిల్లలను ఇదే బడిలో చదివిస్తున్నారు.

సమీప పాఠశాలలో విలీనం

2015-16 విద్యా సంవత్సరంలో నౌగుడ ఎంపీపీఎస్‌లో కేవలం 13 మంది విద్యార్థులున్నారనే కారణంతో సమీపంలోని కోరాడకాలనీ ప్రాథమికోన్నత పాఠశాలలో విలీనం చేశారు. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు బడి తెరచుకోలేదు. గ్రామస్థులు సీతంపేట ఐటీడీఏ పీవో, జిల్లా విద్యాశాఖాధికారి, ఎంఈవోలను కలిసి విద్యాలయాన్ని పునఃప్రారంభించాలని వినతి పత్రాలు అందజేశారు. వారి విజ్ఞప్తుల మేరకు 2018 జూన్ 14న తిరిగి తరగతులు నిర్వహించారు. కోరాడకాలనీ పాఠశాల నుంచి ఉపాధ్యాయురాలు జి.పద్మజను డిప్యుటేషన్‌పై ఇక్కడికి కేటాయించారు. ఈ సమయంలో ఆమెతో పాటు ఉపాధ్యాయుడు బి.జగదీశ్ స్థానిక, సమీప పల్లెలకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి అవగాహన కల్పించారు. వారి పిల్లలను చేర్పించేలా కృషి చేశారు. వీరిద్దరి బదిలీ అనంతరం విధులు చేపట్టిన ప్రధానోపాధ్యాయుడు జయరామ్, ఉపాధ్యాయురాలు సునీత అంకిత భావంతో పనిచేసి, విద్యార్థుల ప్రవేశాల సంఖ్య పెరిగేందుకు దోహదం చేశారు.

నౌగుడ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులతో ఉపాధ్యాయులు

మౌలిక సదుపాయాల కల్పన

ప్రస్తుతం ఒకటి నుంచి ఐదో తరగతి వరకు 29 మంది పిల్లలున్నారు. పాఠశాల విద్యా కమిటీ, స్థానికుల సహకారంతో బడిలో మౌలిక సదుపాయాలు కల్పించాం. ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా బోధన కొనసాగిస్తున్నాం. **- ఎం.జయరామ్, ప్రధానోపాధ్యాయుడు, జె.సునీత, ఉపాధ్యాయురాలు, నౌగుడ**

బోధన అభినందనీయం మూతపడిన నౌగుడ పాఠశాలను గ్రామస్థుల వినతి మేరకు పునఃప్రారంభించాం. ఆ తర్వాత ఇక్కడి బోధనా విధానంతోనే విద్యార్థుల ప్రవేశాలు పెరిగాయి. వీరిలో కొంత మంది ప్రభుత్వ ఉపాధ్యాయుల పిల్లలు సైతం ఉన్నారు.

– కె.రాంబాబు, మండల విద్యాశాఖాధికారి, హిరమండలం

తెంబూరులో అగ్నిప్రమాదం

పాతపట్నం, న్యూస్‌టుడే: పాతపట్నం మండలం తెంబూరు పై జంక్షన్ వద్ద ఆదివారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం జరిగింది. కూడలి వద్ద ఉంటున్న దుర్గారావుకు చెందిన మెకానిక్ దుకాణం పూర్తిగా దగ్ధమైంది. ఓ ద్విచక్ర వాహనంతో పాటు సామగ్రి మొత్తం అగ్నికి ఆహుతైంది. అదే గ్రామానికి చెందిన గోవిందరావు, గోపీలకు చెందిన రెండు దుకాణాలు పాక్షికంగా కాలిపోయాయి. స్థానికులు టెక్కలి అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. వారు ఘటనాస్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు.

(c) eenadu

శ్రీకాకుళం

●శ్రీకాకుళం ●ఆమదాలవలస ●ఎచ్చెర్ల

ఉచిత శిక్షణలో ప్రవేశాలు

ఎచ్చెర్ల, న్యూస్‌టుడే: మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో ఈ నెల 27 నుంచి ప్రారంభిస్తున్న శిక్షణలో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ రామ్‌జీ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. మగ్గం వర్క్, బ్యూటీ పార్లర్, టైలరింగ్ కోర్సుల్లో నెల రోజుల ఉచిత శిక్షణ అందిస్తున్నారు. శిక్షణ కాలంలో ఉచిత వసతి, భోజన సౌకర్యాలు ఉంటాయన్నారు. జిల్లాకు చెందిన 19 నుంచి 45 ఏళ్ల వయసు గల గ్రామీణ ప్రాంత మహిళలు అర్హులన్నారు. ఆసక్తి ఉన్నవారు 95534 10809, 79933 40407 ఫోన్ నంబర్లను సంప్రదించాలన్నారు.

కూరగాయల ధరలు

కూరగాయల ధరలు: శ్రీకాకుళం రైతుబజారులో కూరగాయల నిర్ణీత ధరలు (కిలో రూపాయల్లో): ● టమాటాలు 26 ● వంకాయలు 40/46 ● బెండ 54 ● పచ్చిమిర్చి 70 ● కాకర 46 ● బీర 54 ● కాలీఫ్లవర్ 25/30 ● క్యాబేజీ బుట్ట 20 ● క్యారెట్ 40 ● దొండ 40 ● బంగాళదుంపలు 20/22 ● ఉల్లిపాయలు 20/26 ● గోరుచిక్కుడు 60 ● ఆనప 20 ● అరటికాయ(జత) 16 ● గోల్కొండ చిక్కుడు 30 ● అల్లం 90 -న్యూస్‌టుడే, కలెక్టరేట్(శ్రీకాకుళం):

మేమున్నాం.. మీకు తోడుగా

(10 AM TO 1 PM) 9502198883 8008552704

మీ ప్రాంతంలో ఏ ప్రజాసమస్యనైనా పరిష్కరించే క్రమంలో 'ఈనాడు' మీకు తోడుగా ఉంటుంది. వివరాలు, చిత్రాలను వాట్సప్ ద్వారా పంపొచ్చు, లేదా ఫోన్లో వివరించొచ్చు. వాటిని బాధ్యులదృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తాం.

పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక

మురపాకలో 2005-06 బ్యాచ్ విద్యార్థులు..

ఎచ్చెర్ల, జి.సిగడాం, లావేరు(మురపాక), బూర్జ, న్యూస్‌టుడే: మురపాక, సంతవురిటి, బొంతలకోడూరు, బూర్జ జడ్పీ ఉన్నత పాఠశాలల్లో ఆదివారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారి చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ వారంతా ఆనందంగా గడిపారు. విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంతవురిటి 1988-89 విద్యార్థులు, ఉపాధ్యాయుల సమ్మేళనం

బూర్జలో 2012-13 బ్యాచ్

బొంతలకోడూరు 2001-02లో చదువుకున్న విద్యార్థులు

ఓ వైపు బోధన... మరో వైపు వేదన

● పెచ్చులూడుతున్న గదుల్లోనే విద్యార్థులకు పాఠాలు

న్యూస్‌టుడే, ఆమదాలవలస గ్రామీణ, సరుబుజ్జిలి

ప్రభుత్వం విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నట్లు చెబుతున్నా అవి ఆచరణలో పెట్టడం లేదని పలువురు విద్యార్థులు, తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. ఆమదాలవలస నియోజకవర్గంలో నాలుగు మండలాల్లోని పలు గ్రామాల్లో శిథిలమైన పాఠశాలల్లో పైకప్పు పెచ్చులూడి పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు వచ్చి పాఠశాలలు చూసి వెళుతున్నారే తప్పా ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని ఆవేదన చెందుతున్నారు.

పైకప్పు ఇలా.., బొబ్బిలిపేటలో శిథిలమైన పాఠశాల భవనం

● సరుబుజ్జిలి మండలంలో సుభద్రాపురం, బురిడివలస, రొట్టవలస, రావివలస, పాలవలస, పుట్టుపేట గ్రామాలతో పాటు మరికొన్ని గ్రామాల్లో పాఠశాలలు మరమ్మతులకు నోచుకోవడం లేదు.

● బూర్జ మండలంలో ఉప్పినివలస, పి.ఎల్.దేవి పేట, నారాయణపురం గ్రామాలతో పాటు మరికొన్ని గ్రామాల్లో పాఠశాలలు శిథిలావస్థలో ఉన్నాయి.

● ఆమదాలవలస మండలం కొరపాం పంచాయతీ సీపాన్నపేట, కొరపాం గ్రామాల్లో పాఠశాల భవనాలు శిథిలమైనా ఎటువంటి మరమ్మతులకు నోచుకోక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాల భవనాలు శిథిలమయ్యాయని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని స్థానికులు వాపోతున్నారు. బొబ్బిలిపేట, తురకపేట, నెల్లిపర్తిలో ఇటీవల నిర్మించిన భవనాలు కూడా కింద భాగం పూర్తిగా శిథిలమయ్యాయి. తురకపేట, రామచంద్రాపురం, బొబ్బిలిపేట, మండాది, శ్రీనివాసాచార్యులుపేట గ్రామాల్లో పాఠశాలల పరిస్థితి ఇదే.

ఇదీ పరిస్థితి..

ఆమదాలవలస, సరుబుజ్జిలి, బూర్జ, పొందూరు మండలాల్లోని పలు గ్రామాల ప్రభుత్వ పాఠశాల భవనాలు నిర్మించి ఏళ్లు కావస్తుండటంతో మరమ్మతులకు గురయ్యాయి. అయినా అధికారులకు పట్టడం లేదు. శిథిల భవనాలు ఏ క్షణంలో కూలుతాయోనని విద్యార్థులు బిక్కుబిక్కు మంటూ చదువుకోవాల్సి వస్తోంది. కొన్ని పాఠశాలల్లో శ్లాబ్ పెచ్చులూడిపోతున్నా పట్టించుకోవడం లేదు.

● పొందూరు మండలంలో బాపిరాజుపేట, ఎరుకుల కాలనీ గ్రామాలతో పాటు మరికొన్ని గ్రామాల్లో పాఠశాలలు శిథిలావస్థకు చేరుకున్నాయి.

ప్రతిపాదనలు పంపించాం ..

ఆమదాలవలస నియోజక వర్గంలో శిథిలమైన పాఠశాలల సమస్య నా దృష్టికి రావడంతో నియోజకవర్గంలో 100 పాఠశాలలు నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వానికి నివేదిక అందించాను. విద్యాశాఖ మంత్రి లోకేశ్‌తో మాట్లాడి నిధులు మంజూరుకు కృషి చేస్తున్నాం. మంజూరైన వెంటనే చర్యలు చేపడతాం.

– కూన రవికుమార్ ఎమ్మెల్యే, ఆమదాలవలస

తెరపై ఈనాడు

● ఎస్‌వీసీ(రామలక్ష్మణ), కీర్తన, సన్ మ్యాక్స్ : మన శంకరవరప్రసాద్‌గారు ● కిన్నెర, సన్‌మ్యాక్స్ – భర్తమహాశయులకు విజ్ఞప్తి ● మారుతి, సూర్య : అనగనగా ఒక రాజు ● సరస్వతి : రాజాసాబ్ ● కీర్తన : నారీనారీ నడుమ మురారి – న్యూస్‌టుడే,పాతశ్రీకాకుళం

తీరంలో పర్యాటకుల సందడి

సంతబొమ్మాళి, న్యూస్‌టుడే: సంతబొమ్మాళి మండలం భావనపాడు సముద్ర తీరం ఆదివారం సందర్శకులతో కిటకిటలాడింది. పరిసర గ్రామాలతో పాటు టెక్కలి, పాతపట్నం, మెళియాపుట్టి, వజ్రపుకొత్తూరు ప్రాంతాలకు చెందిన పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. సముద్ర స్నానాలు చేస్తూ ఉల్లాసంగా గడిపారు. భావనపాడు మెరైన్ సీఐ రాము ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

ఇది సాగునీటి కాలువేనా..!

బొమ్మిక గజ్జిలిగెడ్డ నుంచి చిన్నలంకాం వద్ద నాగావళి నది వరకు సుమారు 10 కిలోమీటర్ల పొడవు ఉండే ఈ కాలువ పొదలు, గడ్డి, మట్టిదిబ్బలతో నిండి ఉంది. పలు చోట్ల గట్లు బలహీనపడి ఇటీవల వరదలకు గండ్లు పడి కళావిహీనంగా మారింది. ప్రభుత్వం, అధికారులు దృష్టి సారించి కాలువ పొడవునా అభివృద్ధి చేపట్టాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. దీనిపై నీటిపారుదలశాఖ జేఈ దాలయ్యతో ప్రస్తావించగా అభివృద్ధి పనులకు చర్యలు చేపట్టేలా కృషిచేస్తామన్నారు. – న్యూస్‌టుడే, బూర్జ

నిత్య వెలుగులు

పొందూరు మండలంలోని బానాం గ్రామంలో ఉన్న విద్యుత్తు దీపాలు నిత్యం వెలుగుతూ దర్శనమిస్తున్నాయి. దీంతో విద్యుత్తు వృథా అవుతోందని అధికారులకు తెలియజేసినా పట్టించుకోవడంలేదని గ్రామస్థులు పేర్కొంటున్నారు. బిల్లుల భారం పంచాయతీపై పడుతోందని, తొందరగా విద్యుద్దీపాలు పాడైపోయే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ విషయమై ఎంపీడీవో వాసుదేవరావు వద్ద ప్రస్తావించగా కార్యదర్శితో మాట్లాడి చర్యలు తీసుకుంటామని తెలిపారు. – న్యూస్‌టుడే, పొందూరు గ్రామీణం

శిథిల వంతెన.. కరవైన నిర్వహణ

సరుబుజ్జిలి-కొమనాపల్లి రహదారిలో యరగాం-పురుషోత్తపురం ఛానల్‌పై దశాబ్దాల కిందట నిర్మించిన వంతెన శిథిలావస్థకు చేరుకుంది. దీనికి మరమ్మతులు కూడా చేయకపోవడంతో కాంక్రీటు పెచ్చులూడి ఇనుప చువ్వలు బయటపడ్డాయి. పిల్లర్లపై పనికిరాని మొక్కలు పెరిగి వంతెన గోడలు బలహీనపడుతున్నాయి. అధికారులు స్పందించి మరమ్మతులు చేయించాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఆర్‌అండ్‌బీ జేఈ ఆంజనేయ నాయక్ వద్ద ప్రస్తావించగా పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు.

– న్యూస్‌టుడే, సరుబుజ్జిలి

చెత్త కేంద్రం ఉండీ ఏం లాభం..?

జి.సిగడాం మండలం జగన్నాథవలసలో ఉన్న చెత్తనుంచి సంపద కేంద్రం నిరుపయోగంగా వదిలేయడంతో గ్రామంలో సేకరించిన చెత్తను రహదారి పక్కన కాల్చివేస్తున్నారు. దీంతో పొగ భరించలేకపోతున్నామని అటువైపు వెళ్లేవారు ఆవేదన చెందుతున్నారు. చెత్త నుంచి సంపద కేంద్రం నిర్వహణ సక్రమంగా ఉండేలా చూడాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఈ విషయంపై ఎంపీడీవో రామకృష్ణతో ప్రస్తావించగా పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. – న్యూస్‌టుడే, జి.సిగడాం

రహదారి నిర్మించాలి

శ్రీనివాసాచార్యులు పేట-మండాది గ్రామాల మధ్య ఇప్పటికీ మట్టిదారే ఉందని, వర్షాలు పడితే దారంతా బురద మయంగా మారుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి రహదారి నిర్మాణం చేపట్టాలని ప్రయాణికులు, గ్రామస్థులు కోరుతున్నారు. సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లామని ఉపాధి హామీ పథకం ద్వారా నిధులు మంజూరు చేయిస్తామని, నిధులు మంజూరైన వెంటనే రహదారి నిర్మిస్తామని సర్పంచి బొడ్డేపల్లి గౌరీపతి తెలిపారు.

– న్యూస్‌టుడే, ఆమదాలవలస గ్రామీణం

మహనీయుడు ఎన్టీఆర్

జి.సిగడాం మండల కేంద్రంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు

ఆమదాలవలసలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేస్తున్న ఎమ్మెల్యే కూన రవికుమార్

ఏడు రోడ్ల కూడలిలో నివాళులర్పిస్తున్న మొదలవలస రమేష్, ఎమ్మెల్యే గొండు శంకర్ తదితరులు

లావేరు మండల కేంద్రంలోని పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే ఈశ్వరరావు, తెదేపా మండలాధ్యక్షుడు సురేష్ తదితరులు

తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మహనీయుడు నందమూరి తారకరామారావు అని తెదేపా పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు మొదలవలస రమేష్, ఎమ్మెల్యే గొండు శంకర్‌లు పేర్కొన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆదివారం శ్రీకాకుళం నగరంతోపాటు ఆమదాలవలస, ఎచ్చెర్ల నియోజకవర్గాల్లోని ఆయన విగ్రహానికి నివాళులర్పించి సేవలను కొనియాడారు. – న్యూస్‌టుడే బృందం

రొట్టవలస శ్రీరామ ఆనందాశ్రమంలో మాట్లాడుతున్న అర్చకులు

యజ్ఞంతో విశ్వకల్యాణం

సరుబుజ్జిలి, న్యూస్‌టుడే: యజ్ఞం విశ్వకల్యాణంతో పాటు ఆయురారోగ్యానికి ఎంతగానో తోడ్పడుతోందని పలువురు పురోహితులు అన్నారు. మండలంలోని రొట్టవలస శ్రీరామ ఆనందాశ్రమంలో ఆదివారం సత్సంగ కార్యక్రమంలో భాగంగా విశ్వ కల్యాణ, శాంతి గాయత్రి మహా యజ్ఞం నిర్వహించారు. కృష్ణారావు ఆర్య, బెండి సత్యం ఆర్య, బెండి సత్యనారాయణ ఆర్య ఆధ్వర్యంలో జరిపిన వాటిల్లో వెంకట నర్సింహమూర్తి, కూన అప్పలనాయుడు, రెడ్డి గోవిందరావు, మామిడి మల్లేశ్వరరావు, భీమారావు, నల్లా వీర్రాజు, వెంకటరమణ పాల్గొన్నారు.

పొదుపు బాటలో.. ప్రగతి బాసటగా

● ఆర్థిక స్వావలంబన దిశగా మహిళలు

పొందూరు గ్రామీణం, న్యూస్‌టుడే: పొదుపు సంఘాల్లో సభ్యులుగా చేరి బ్యాంకుల ద్వారా రుణాలు పొందిన మహిళలు సొంతంగా వ్యాపారాలు చేసుకుంటూ ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నారు. వచ్చిన ఆదాయంతో కుటుంబాలకు చేదోడుగా ఉంటూ, పిల్లలను ఉన్నత స్థాయిలో నిలబెట్టి శభాష్ అనిపించుకుంటున్నారు. కొందరు మహిళల విజయగాథలు వారిమాటల్లోనే..

● పొందూరు పట్టణానికి చెందిన గుంటుకు సావిత్రి 2008లో పొదుపు సంఘంలో చేరారు. మొదటి విడతగా రూ.30,000 వేలు, రెండో విడతగా రూ.50,000 రుణం పొంది, అనంతరం స్త్రీనిధి పథకం ద్వారా రూ.75,000 రుణం పొంది టైలరింగ్ ఉపాధి ఏర్పాటు చేసుకుని, దీని ద్వారా వచ్చిన ఆదాయంతో తన ఇద్దరు పిల్లలను పదోతరగతి, ఇంటర్ చదివిస్తూ తీసుకున్న రుణం బ్యాంకుకు చెల్లిస్తున్నారు.

● పొందూరు లక్ష్మీపేట రోడ్డులో నివాసముంటున్న ఎరుబోతు లక్ష్మీ తాను

టైలరింగ్ చేస్తున్న సభ్యురాలు

కూడా పొదుపు సంఘంలో సభ్యురాలిగా చేరి పీఎంఎఫ్‌ఎంఏ పథకం ద్వారా రూ.14,80,500 రుణం తీసుకొని శ్రీ లక్ష్మీ మినీ మోడరన్ రైస్ మిల్‌ను ఏర్పాటు చేసుకొని, తన ఇద్దరు కుమార్తెలను ఇంజినీరింగ్ చదివించుకుంటూ కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలిచారు.

● కూటమి ప్రభుత్వం పొదుపు సంఘాలకు చేదోడుగా ఉంటూ భవిష్యత్తులో పొదుపు సంఘాలలో చేరి రుణాలు పొందిన మిగిలిన మహిళా సభ్యులకు కూడా ఇటువంటి ప్రోత్సాహాలు అందే విధంగా కృషి చేయాలని మహిళలు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విధంగా తమకు జీవనోపాధి మెరుగుపరచుకొని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలని పొదుపు సంఘాల మహిళలు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు.

పేదలకు దుస్తుల పంపిణీ

గార (శ్రీకూర్మం), న్యూస్‌టుడే: గార మండలం శ్రీకూర్మంలో సత్యసాయిబాబా మందిరం కన్వీనరు, విశ్రాంత ఉపాధ్యాయుడు అంధవరపు బాలకృష్ణమూర్తి కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం దుస్తులు, బియ్యం పేదలకు అందజేశారు. సంక్రాంతి సందర్భంగా ఏటా నిర్వహించే ఈ కార్యక్రమంలో ఈ ఏడాది సుమారు 500 మందికి అందజేశారు. కూర్మక్షేత్ర పాలకమండలి సభ్యురాలు అంధవరపు మౌనిక, రాఘవ కుమార్, శ్రీనివాస్‌నెహ్రూ ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు.

కార్యక్రమంలో అంధవరపు కుటుంబ సభ్యులు

ముగిసిన మహోత్సవాలు

జి.సిగడాం, న్యూస్‌టుడే: మండలంలో దుర్గాదేవి అమ్మవారి 18వ యాత్ర మహోత్సవాలు ఆదివారంతో ఘనంగా ముగిశాయి. ఉదయం నుంచే ఆలయం వద్ద భక్తులు బారులు తీరి అమ్మవారికి పసుపు, కుంకుమ, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ● గెడ్డకంచరాంలోని పైడితల్లి అమ్మవారి యాత్ర మహోత్సవాలు ఆదివారం ముగియడంతో ఎమ్మెల్యే ఎన్.ఈశ్వరరావు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అమ్మవారిని దర్శించుకునేందుకు బారులు తీరిన భక్తులు

ఎంపీటీసీ సభ్యుడి మృతికి సంతాపం

ఎచ్చెర్ల, న్యూస్‌టుడే: ఎచ్చెర్ల మండలంలోని షేర్‌మహ్మద్‌పురం-1 ఎంపీటీసీ సభ్యుడు కింతలి ఈశ్వరరావు (55) కిడ్నీవ్యాధితో బాధపడుతూ శనివారం రాత్రి మృతిచెందారు. ఆయన మృతిపై మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్, తెదేపా జిల్లా మాజీ అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి, డీసీఎంఎస్ అధ్యక్షుడు చౌదరి అవినాష్, వైకాపా మండలాధ్యక్షుడు బోర సాయిరాం ఈశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించి సంతాపం తెలిపారు.

శ్రీకూర్మ దేవస్థానంలో నేటి పూజలు

●శ్రీకూర్మనాథస్వామి ఆలయంలో నేటి ఉదయం 6 గంటలకు సుప్రభాత సేవ, నిత్యాభిషేకం, నిత్యార్చన, ప్రాబోధిక సేవ, తిరువారాధన, మంగళాశాసనం, బాలభోగం, భక్తులకు దర్శనాలకు అనుమతి. ● మధ్యాహ్నం 12 గంటలకు రాజభోగం, భక్తుల దర్శనాలకు అనుమతి ● రాత్రి 7.30 గంటలకు నిత్య తిరువారాధన, మంగళాశాసనం. ● రాత్రి 8 గంటలకు స్వామివారి పవళింపు సేవ.

– గార, న్యూస్‌టుడే

పర్యావరణాన్ని కాపాడుకుందాం

ఆమదాలవలస గ్రామీణం,న్యూస్‌టుడే: పర్యావరణాన్ని కాపాడుకుందామని మండలంలోని దూసి ఆర్ఎస్ గ్రామానికి చెందిన గోల్డ్ యూత్ సభ్యులు పిలుపునిచ్చారు. ఆదివారం గ్రామంలో పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని నినాదాలు చేస్తూ, మొక్కలతో ర్యాలీ నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి మొక్కలు పంపిణీ చేశారు. ఆ సంస్థ సభ్యులు సిగిరిపల్లి భవానీ ప్రసాద్, రాజశేఖర్ పాల్గొన్నారు.

దూసి ఆర్ఎస్ గ్రామంలో మొక్కలతో గోల్డ్ యూత్ సభ్యులు

తిరుగుముఖం పట్టిన ప్రయాణికులు

ఆమదాలవలస గ్రామీణం, న్యూస్‌టుడే: సంక్రాంతి సందర్భంగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు పండగ ముగించుకొని తిరుగు పయనమయ్యారు. దీంతో ఆమదాలవలసలోని శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్ ఆదివారం ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. విశాఖ, కోణార్క్, పూరీ-తిరుపతి, గుణుపూర్, ఈఎంయూ, డీఎంయూ తదితర రైళ్లు జనంతో కిటకిటలాడాయి.

జూదరుల అరెస్టు

శ్రీకాకుళం నేరవార్తా విభాగం, న్యూస్‌టుడే: నగరంలోని చిన్న బజారు రోడ్డులో ప్రైవేటు కల్యాణ మండపం వద్ద జూదమాడుతున్న నలుగురిని రెండోపట్టణ ఎస్సై మధుసూదనరావు సిబ్బందితో కలిసి శనివారం రాత్రి పట్టుకున్నారు. రూ.30 వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు తెలిపారు.

పాడికి వెన్ను.. పోషకులకు దన్ను

● నేటి నుంచి పశు ఆరోగ్య ఉచిత శిబిరాలు

న్యూస్‌టుడే, సరుబుజ్జిలి, ఆమదాలవలస గ్రామీణం, పొందూరు గ్రామీణం, గార, కలెక్టరేట్

పాడి పోషణకు వెన్నుదన్నుగా పశుపోషకులకు అండగా నిలిచేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఈనెల 19 నుంచి 31 వరకు ఉచిత పశువైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఒక్కో మండలంలో రెండు బృందాలు సేవలందిస్తాయి. రోజూ ఉదయం 9 గంటలకు బృందాలు వెళ్లి సాయంత్రం వరకు పాడి పోషకులకు సేవలందించనున్నాయి. పశువైద్యాధికారులు బృందాలకు నేతృత్వం వహించనున్నారు.

పశువులకు నివారణ మందులు ఇస్తున్న సిబ్బంది

సేవలు ఇలా...

మొన్నటి వరకు పశువైద్యశాలల్లో మందుల కొరత ఉండగా అన్ని ఆసుపత్రులకు వాటిని సరఫరా చేశారు. 35 రకాల మందులు ప్రతి ఆసుపత్రికి చేరవేశారు. గ్రామీణ పశు ఆసుపత్రుల నుంచి బృందాల ద్వారా సేవలందించనున్నారు. ఒక్కో బృందంలో పశువైద్యాధికారితో పాటు మరో నలుగురు సిబ్బంది సేవలందిచనున్నారు. పశువైద్య చికిత్సలు, గర్భకోశ వ్యాధులకు చికిత్స, పశువ్యాధి నిర్ధారణ పరీక్షలు, వ్యాధినిరోధక టీకాలు వంటి వాటిపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేయనున్నారు. వైకాపా ప్రభుత్వంలో నిలిచిపోయిన పశువుల బీమాను కూటమి పాలనలో పునరుద్ధరించారు. ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు, పందులు, కోళ్లు అన్నింటికీ బీమా చేయనున్నారు. ఉపాధిహామీ పథకం కింద పశుగ్రాసానికి 90 శాతం రాయితీ అందిస్తున్నారు.

నియోజకవర్గంలో....

మండలం	ఆవులు	గేదెలు	గొర్రెలు	మేకలు
ఆమదాలవలస	11,504	664	11,842	2,910
సరుబుజ్జిలి	9,480	88	9,456	4,059
పొందూరు	14,834	598	24,412	8,241
బూర్జ	10,560	11	11,658	8,241

పాడి రైతులకు సమాచారం...

శిబిరం జరిగే ముందు రోజే గ్రామంలో దండోరా వేయించి ముందుగానే గ్రామస్థులకు సమాచారం అందిస్తున్నాం. శిబిరంలో ఎక్కువ మంది పశుపోషకులకు మేలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. ఈ అవకాశాన్ని పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం.

– నారాయణరావు, ఆనందరావు, హేమంత్‌కుమార్ ఆమదాలవలస, సరుబుజ్జిలి, పొందూరు, బూర్జ మండలాల ఏడీలు

తెంబూరులో అగ్నిప్రమాదం

పాతపట్నం, న్యూస్‌టుడే: పాతపట్నం మండలం తెంబూరు వై జంక్షన్ వద్ద ఆదివారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం జరిగింది. కూడలి వద్ద ఉంటున్న దుర్గారావుకు చెందిన మెకానిక్ దుకాణం పూర్తిగా దగ్ధమైంది. ఓ ద్విచక్ర వాహనంతో పాటు సామగ్రి మొత్తం అగ్నికి ఆహుతైంది. అదే గ్రామానికి చెందిన గోవిందరావు, గోపీలకు చెందిన రెండు దుకాణాలు పాక్షికంగా కాలిపోయాయి. స్థానికులు టెక్కలి అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. వారు ఘటనాస్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు.

పట్టించుకోండి.. నీరు అందించండి

ఆమదాలవలస మండలం నెల్లిమెట్ట వద్ద రెల్లిగెడ్డలో పనికిరాని మొక్కలు, పూడికలు తొలగించాలని, ఆధునికీకరణ చేపట్టాలని రైతులు కోరుతున్నారు. వైకాపా ప్రభుత్వంలో కనీసం ఇక్కడ ఎటువంటి పనులు చేపట్టకపోవడంతో దిగువ ప్రాంతాలకు సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన చెందుతున్నారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లానని, నిధులు మంజూరైన వెంటనే పనులు ప్రారంభిస్తామని ఎమ్మెల్యే కూన రవికుమార్ తెలిపారు. – న్యూస్‌టుడే, ఆమదాలవలస గ్రామీణం

(c) eenadu

విద్యార్థులూ మీకోసమే.. ఐఐటీ సైన్స్ హ్యాక్

ఏర్పేడు, న్యూస్‌టుడే: తిరుపతి ఐఐటీ సైన్స్ హ్యాక్-2026 నిర్వహణకు శ్రీకారం చుట్టింది. ఆన్‌లైన్ వేదికగా విద్యార్థులు పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పించింది. విద్యార్థులు ప్రాజెక్టు నమూనాపై 15 నిమిషాలు మించకుండా వీడియోను రికార్డు చేసి తిరుపతి ఐఐటీ అధికారిక ఆన్‌లైన్ లింక్‌లో పొందుపర్చాల్సి ఉంటుంది. ఈనెల 16 నుంచి ఫిబ్రవరి 20వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ గడువు విధించారు. ఉత్తమ ప్రాజెక్టు నమూనాలకు ఆకర్షణీయమైన బహుమతులతోపాటు ప్రశంసా పత్రాలు అందజేయనున్నారు. పాల్గొన్న ప్రతి విద్యార్థికి ఐఐటీ సందర్శించే అవకాశం కల్పిస్తారు.

- **అర్హులు : 6-10వ తరగతి విద్యార్థులు**
- **సంప్రదించాల్సిన నంబరు : సింధూరి, 87124 09921**
- **వీడియో పంపాల్సిన లింక్ :**

https://forms.gle/9iiDhB8TgLHg2mPLA

సెలవులు ముగిసి.. తిరుగు ప్రయాణం కిక్కిరిసి

సంక్రాంతి సెలవులు ముగియడంతో సొంతూర్లకు వచ్చిన విద్యార్థులు, ఉద్యోగులు తిరుగు ప్రయాణమయ్యారు. ఆదివారం ఉమ్మడి జిల్లాలోని అన్ని బస్టాండ్లు ప్రయాణికులతో కిక్కిరిశాయి. తిరుపతి ఆర్టీసీ సెంట్రల్ బస్టాండ్, రైల్వేస్టేషన్లలో విపరీతమైన రద్దీ నెలకొంది. దీంతో బస్టాండులోకి ప్రవేశించే గరుడ వారధి ర్యాంపు పొడవునా బస్సులు నిలిచిపోయాయి. సీట్ల కోసం ఫీట్లు చేశారు. ప్రయాణికులు, శ్రీవారి భక్తులు నిల్చుని ప్రయాణించారు. **- ఈనాడు, తిరుపతి**

పల్లె ముంగిటకు పెద్ద డాక్టర్

- ఆరోగ్య 'సంజీవని'తో ఏఐ ఆధారిత సేవలు
- నారావారిపల్లె, కొటాల పరిధిలో ఇటీవల ప్రారంభించిన సీఎం

గ్రామీణ ప్రజలు పట్టణాలు.. పెద్దాసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలను ప్రభుత్వం వారి దరికి చేర్చుతోంది. సమీప వైద్య ఆరోగ్య కేంద్రాలకు రోగులు వెళ్తేచాలు. . వారి అనారోగ్య వివరాలను స్పెషాలిటీ వైద్యులు తెలుసుకుని నాణ్యమైన చికిత్సను తక్షణమే అందిస్తారు. వైద్యుడు - రోగి సంభాషణలను డేటా రూపంలో ఏఐ ఆధారిత సాంకేతికత పొందుపరుస్తుంది. మళ్లీ ఎప్పుడు రావాలి.. మందులు ఎప్పటికి అయిపోతాయనే వివరాలను సాంకేతికత ద్వారా అప్రమత్తం చేయనుంది. ఈ డిజిటల్ నర్వ్ సెంటర్‌ను ఈనెల 13వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నారావారిపల్లెలో ప్రారంభించారు.

- న్యూస్‌టుడే, తిరుపతి (వైద్యవిభాగం)

కుప్పంలో విజయవంతం

టాటా ట్రస్టు సహకారంతో 'సంజీవని టాటా డీఏఎన్‌సీ' సేవలను ప్రభుత్వం అందిస్తోంది. ఏడాది కిందట కుప్పంలో వాటిని ప్రారంభించారు. అక్కడ విజయవంతంగా అమలు చేయడంతో నారావారిపల్లె సీహెచ్‌సీ, కొటాల పీహెచ్‌సీల పరిధిలో విస్తరించారు. ఇక్కడి ఆరోగ్య సిబ్బంది, సీహెచ్‌ఓ, మెడికల్ ఆఫీసర్లకు ఇప్పటికే శిక్షణ ఇచ్చారు.

ప్రారంభోత్సవంలో వైద్యాధికారులు, సిబ్బంది

వర్చువల్‌గా విచారణ: ఈ రెండు ఆరోగ్య కేంద్రాలకు వచ్చే రోగులకు మొదట ఐడీ కేటాయిస్తారు. వారిని వర్చువల్ పాడ్ (వీపీఓడీ)లో ఎదురుచూస్తున్న స్పెషాలిటీ వైద్యుడితో మాట్లాడిస్తారు. అవసరం మేరకు ల్యాబ్ పరీక్షలు, మందులు, చికిత్స విధానం గురించి వారు ఆన్‌లైన్‌లో తెలియజేస్తే ఇక్కడి వైద్యులు మందులు ఇచ్చి పంపుతారు.

సాంకేతిక అండతో.. వైద్యులు - రోగి మధ్య జరిగే తెలుగు సంభాషణలను అందిపుచ్చుకుని డేటా రూపంలో భద్రపరిచేందుకు అంబియంట్ లిజనింగ్ సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. తర్వాత రోగి ఎప్పుడు వెళ్లినా సంబంధిత డేటా అందుబాటులో ఉంటుంది. అప్పటి ఆరోగ్య పరిస్థితులకు అనుగుణంగా చికిత్స.. మందులు మార్పులు చేస్తారు.

యాప్ సేవలు ఇలా..

సిటిజన్ సంజీవని యాప్ ద్వారా గ్రామీణ ప్రజలు సంజీవని టాటా డీఏఎన్‌సీ సేవలు వినియోగించుకోవచ్చు. అందుకోసం ప్రత్యేక మొబైల్ అప్లికేషన్‌ను అందుబాటులోకి తెచ్చారు. వాయిస్ రికార్డింగ్, క్లిక్ టు కాల్ ద్వారా అపాయింట్‌మెంట్ తీసుకోవచ్చు. వ్యక్తిగత ఆరోగ్య రికార్డులు, వైద్యులు సూచించిన మందులు, ల్యాబ్ ఫలితాలు పరిశీలించుకోవచ్చు.

నారావారిపల్లె, కొటాల పరిధిలో..

- **9** విలేజ్ హెల్త్ క్లినిక్‌లు
- **109** గ్రామాలు
- **23,513** మంది ప్రజలు

రాష్ట్రవ్యాప్త విస్తరణకు అడుగులు

నారావారిపల్లె, కొటాల పీహెచ్‌సీలో ప్రారంభించిన ఈ సేవలను మరో నెలరోజుల్లో చంద్రగిరి పరిధిలో విస్తరించనున్నారు. తర్వాత జిల్లా వ్యాప్తంగా ప్రారంభిస్తారు. తదనంతరం దశలవారీగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేందుకు ప్రభుత్వం సంకల్పిస్తోంది. **-బాలకృష్ణ నాయక్, డీఎంహెచ్‌వో**

సర్వదర్శనానికి 10 గంటలు

తిరుమల, తిరుపతి (తితిదే), న్యూస్‌టుడే: శ్రీవారి సర్వదర్శనానికి ఆదివారం సాయంత్రానికి భక్తులు వైకుంఠం క్యూకాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు నిండిపోయి క్యూలైన్‌లో కృష్ణతేజ కూడలి వరకు వేచి ఉన్నారు. వీరికి 10 గంటల్లో, రూ.300 టికెట్లు కలిగిన భక్తులకు మూడు గంటల్లో శ్రీవారి దర్శనం లభించనుంది. శనివారం శ్రీవారిని 83,576 మంది దర్శించుకున్నారు. రూ.4.07 కోట్ల హుండీ కానుకలు లభించాయి. శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ వద్ద భక్తులకు ఆదివారం 14 వేల టోకెన్లు జారీ చేశారు. వీరికి సోమవారం మధ్యాహ్నం నుంచి రాత్రి 10 గంటల వరకు దర్శనం జరగనుంది. మెట్టు మార్గం భక్తులకు 2 వేల టోకెన్లు ఇచ్చారు.

7వ వర్ధంతి

కీ॥శే॥ శ్రీమతి పోతుగుంట సరస్వతమ్మ గారు

శోకతప్త హృదయాలతో ...

భర్త : పోతుగుంట గోవిందప్ప నాయుడు

తిరుపతి

మరియు బంధు - మిత్రులు

21న రంగంపేట సందడి

చంద్రగిరి గ్రామీణ, న్యూస్‌టుడే: ఏటా కనుమ రోజున రంగంపేటలో నిర్వహించే పశువుల పండగ ఈసారి అనివార్య కారణాలతో నిలిపివేసిన విషయం తెలిసిందే. సంప్రదాయాన్ని కొనసాగించాలన్న ఉద్దేశంతో పండగను బుధవారం నిర్వహించాలని గ్రామస్థులు నిర్ణయించారు. తిలకించేందుకు తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి ప్రజలు భారీగా తరలివస్తారు. ఈ మేరకు వారికి గ్రామంలో వసతులు కల్పిస్తున్నారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు.

మెరిసిన మణి.. వరించిన పసిడి

విజయహాసంతో గణేష్ మణిరత్నం

నాయుడుపేట, న్యూస్‌టుడే: పట్టణానికి చెందిన అంతర్జాతీయ ఆర్చరీ క్రీడాకారుడు తిరుమూరు గణేష్ మణిరత్నం మరో ఘనత సాధించాడు. ఫ్రాన్స్ దేశంలోని నిమ్స్ కేంద్రంగా ఈనెల 16 నుంచి 18 వరకు మూడురోజుల పాటు జరిగిన అంతర్జాతీయ ఇండోర్ వరల్డ్ ఆర్చరీ టోర్నమెంటులో సత్తా చాటాడు. ఆఖరి మెట్టులో ఇటలీ క్రీడాకారుడు క్రిష్టియానాపై 141-143 స్కోర్ చేసి పసిడి పతకం కైవసం చేసుకున్నాడు. పలు అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్న మణి ఇప్పటి వరకు 11 పసిడి పతకాలు సాధించాడు. తాజా విజయం నేపథ్యంలో జిల్లాకు చెందిన పలువురు క్రీడాకారులు అభినందించారు.

శ్రద్ధాంజలి



నిష్కల్మషి, నిరాడంబరులు, మంచికి మానవత్వానికి మారుపేరుగా నిలిచిన "బి.నరసింహులు (నాయుడు)" గారు 18.01.2026 ఆదివారం నాడు పరమపదించినారు అని తెలియజేయుటకు చింతిస్తున్నాము

కీ॥శే॥ బి.నరసింహులు (నాయుడు)

జేపి నగర్, ఇంజనీర్స్‌కాలనీ ప్రముఖులు

రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్, పరిశ్రమల శాఖ

ఇట్లు కుటుంబ సభ్యులు

ఎన్టీఆర్‌కు తెలుగు తమ్ముళ్ల నివాళి

జిల్లా వ్యాప్తంగా ఆదివారం దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతిని నిర్వహించారు. ఆయన విగ్రహాలు, చిత్రపటాలకు ఘనంగా పుష్పాంజలి ఘటించారు. అన్నదానాలు, రక్తదాన శిబిరాలు నిర్వహించారు. సేవా కార్యక్రమాలు చేపట్టారు. పేదల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. చిత్రంలో.. తిరుపతి టౌన్‌క్లబ్ కూడలిలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పిస్తున్న తెదేపా నాయకులు. **- న్యూస్‌టుడే, తిరుపతి (నగరం)**

కన్నీటి వీడ్కోలు



శ్రీ కె.యం.కృష్ణమూర్తి గారు

రిటైర్డ్ ప్రిన్సిపాల్, బి.టి.కాలేజ్, మదనపల్లి

జననం 01.04.1939

మరణం 17.01.2026

ఉన్నతమైన వ్యక్తిత్వంతో క్రమశిక్షణే తన ఊపిరిగా ఎంతోమంది విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దిన గురువుగా, నిరాడంబరతనే అలంబనగా చెరగని చిరునవ్వుతో మా అందరి హృదయాలలో సుస్థిర స్థానం ఏర్పరచుకులని మా ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన శ్రీ కె.యం.కృష్ణమూర్తి గారు 17.01.2026 శనివారం స్వర్గస్తులైనారు. తదుపరి వీరి అంత్యక్రియలు 19.01.2026 సోమవారం ఉ॥ 11.00 గంటలకు సొసైటీ కాలనీ, మదనపల్లి టౌన్ మా స్వగృహం నుండి అంతిమయాత్రగా బయలుదేరునని తెలియజేయడమైనది. శోకతప్త హృదయాలతో...

ఇట్లు... కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రులు

మహిళలకు 5000 జీవనోపాధి యూనిట్లు

నాటుకోళ్ల పెంపకానికి ప్రోత్సాహం

తిరుపతి (భవానీనగర్), న్యూస్‌టుడే : మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది.. జీవనోపాధి కల్పనకు కృషి చేస్తోంది.. నాటుకోళ్ల పెంపకానికి చేయూతనందిస్తోంది.. డ్వాక్రా మహిళలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు రంగం సిద్ధం చేసింది.. తాజాగా వీటి పెంపక పథకాన్ని ఈ నెలలో ప్రారంభించి ఆపై యూనిట్లు మంజూరు చేయనుంది.

రూ.4 వేలు.. యూనిట్‌లో 10-11 నాటుకోళ్లు ఉంటాయి. ధర రూ.4 వేలు. అవసరమైన మందులు, దాణాకు అదనంగా రూ.500 ఖర్చవుతుంది.

అవసరం మేరకు..: జిల్లాలో 33,161 సంఘాలు ఉన్నాయి. వాటిలో 3,25,371 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. పథకం తొలివిడతలో భాగంగా ఒక్కో జిల్లా పరిధిలో ఐదువేల యూనిట్ల చొప్పున పంపిణీ చేయనున్నారు. తర్వాత సంఘాలు ముందుకొస్తే ఎన్నయినా ఇచ్చేలా చర్యలు తీసుకోనున్నారు.

త్వరలో మరింత మందికి

స్వయం సహాయక సంఘాల మహిళలకు జీవనోపాధి కల్పనలో భాగంగా ప్రభుత్వం నాటుకోళ్ల పెంపకాన్ని ప్రోత్సహిస్తోంది. 2,267 యూనిట్ల మంజూరుకు లబ్ధిదారులను గుర్తించాం. మిగిలిన వారిని త్వరలో గుర్తించి మంజూరు చేస్తాం. **- శోభన్‌బాబు, పీడీ, డీఆర్‌డీఏ**

దహనక్రియలు



జననం: 10.09.1961

మరణం: 17.01.2026

కీ॥శే॥ శ్రీమతి డా॥ యం. శ్రీదేవి రెడ్డి

MS(General Surgeon), DNB, FRCS,

Surgical Gastroenterology

కుటుంబ సభ్యుల పట్ల, సమాజం పట్ల అపారమైన ప్రేమాభిమానాలు కలిగి, తన వైద్య వృత్తి ద్వారా ఎంతో మందికి ప్రాణదానం చేసి, సేవాభావంతో జీవితాన్ని అంకితం చేసిన దయాగుణ సంపన్నురాలు, మా ఇంటి దీపం శ్రీమతి డా॥ యం. శ్రీదేవిరెడ్డి గారు 17-01-2026వ తేది శనివారం సా॥ 6గం॥లకు స్వర్గస్తులైనారు.

తదుపరి వీరి దహనక్రియలు 19-01-2026వ తేది సోమవారం మధ్యాహ్నం 2గం॥లకు చంద్రగిరి సమీపంలోని, ఐతేపల్లి, మామండూరు, క్యాండోర్ నేషనల్ పబ్లిక్‌స్కూల్ ప్రక్కన మా తోట నందు జరుగునని తెలియజేయడమైనది. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ ...

అశ్రునయనాలతో ...

భర్త : వెంకట్ రెడ్డి మొసలి, కుమారుడు : పృథ్వీకర్ రెడ్డి మొసలి

వియ్యంకులు : నూతనకాల్వ అమర్‌నాథ్ రెడ్డి - రేణుకా రెడ్డి

మాజీ మంత్రి వర్యులు, శాసనసభ్యులు, పలమనేరు

కుమార్తె : డా॥ ప్రీతికా రెడ్డి, అల్లుడు : నూతనకాల్వ ప్రశేన్ కుమార్ రెడ్డి

మనవళ్ళు : ఇఫ్రాన్ రెడ్డి, కైరవ్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు

Mobile : +91 91078 99999, 91077 99999

MIOT HOSPITALS OUTREACH CLINIC TIRUPATI

కాలేయ వ్యాధులు మరియు కాలేయ మార్పిడిపై నిపుణుల అభిప్రాయం పొందండి...

MIOT ప్రత్యేకతలు

- కాలేయ మార్పిడి
- చిన్నపిల్లల కాలేయ మార్పిడి.
- కాలేయ క్యాన్సర్ మార్పిడి.
- కాలేయ నిర్వాహణయొక్క సిర్రోసిస్
- హెపటైటిస్ B & C GI రక్తస్రావం
- ప్యాంక్రియాటిక్ సమస్యలు

లక్షణాలు

- వైరల్ హెపటైటిస్ (హెపటైటిస్ బి మరియు సి)
- నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధి (NAFLD) / నాన్-ఆల్కహాలిక్ స్టీటో హెపటైటీస్ (NASH)
- లైసో సోమల్ స్టోరేజీ వ్యాధులు
- ఆల్కహాలిక్ లివర్ వ్యాధి (ALD)

Dr. P. Ajay MBBS, MS (General Surgery), FMAS, DMAS (Laparoscopy) Post - Doctoral Fellowship in Hepatobiliary and Liver Transplant

Surgeon - Department of Liver and Multiorgan Transplant

సంప్రదించవలసిన చిరునామా: MIOT హాస్పిటల్స్ అవుట్రీచ్ క్లినిక్

D No 20-3-129/1, తిరుమల బైపాస్ రోడ్, శివజ్యోతి నగర్, తిరుపతి, తిరుపతి జిల్లా - 517501

22 జనవరి 2026 గురువారం (11am - 2pm)

+91 9700076702

*ముందస్తు అపాయింట్‌మెంట్ తప్పనిసరి. ఒకవేళ అవసరం అనుకుంటే, దయచేసి ఇంతకు ముందు వైద్య రికార్డులను, తీసుకుని రావలసినదిగా మనవి

Email: tic@miotinternational.com | www.miotinternational.com

సమాచార కేంద్రాల ఏర్పాటు

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: శ్రీకాళహస్తీశ్వరాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్జిత సేవా సముదాయం వద్ద భక్తులకు సమాచారం అందుబాటులో ఉంచేందుకు వీలుగా అధికారులు 'మే ఐ హెల్ప్ యూ' పేరుతో సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నూతనంగా ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద భక్తులు గందరగోళ పరిస్థితికి గురికావడంపై 'కొత్త'గా గందరగోళం శీర్షికన 'ఈనాడు'లో ఆదివారం కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన ఆలయ ఈవో బాపిరెడ్డి హుటాహుటిన సమాచార కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఏఏ సేవలకు ఏ మార్గంలో వెళ్లాలి, ప్రవేశ దర్శనాలకు ఎలా కౌంటర్ల వద్దకు చేరుకోవాలన్న సమాచారాన్ని తెలియజేసే విధంగా భక్తులకు అన్ని భాషల్లో సమాచారాన్ని ఇచ్చే విధంగా చర్యలు చేపట్టారు. దళారులపై నిఘా ఉంచేందుకు సీసీ కెమెరాలు అందుబాటులోకి తీసుకురావాలని ఆలయ ఈవో అధికారులను ఆదేశించారు.

95 ఆలయాల నిర్మాణానికి ప్రతిపాదనలు

చిన్నమండెం: ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల్లో 95 నూతన ఆలయాల నిర్మాణాలకు శ్రీవాణి ట్రస్టు కింద తితిదేకు ప్రతిపాదనలు పంపామని దేవాదాయశాఖ అన్నమయ్య జిల్లా అధికారి విశ్వనాథ్ తెలిపారు. ఐదు సెంట్ల స్థలం ఉంటే రూ.10 లక్షలు, పది సెంట్లలోపున్న చోట రూ.15 లక్షలు, ఆపైన రూ.20 లక్షల మంజూరుకు ప్రతిపాదిస్తామన్నారు. ఆలయాలు కావాలనుకొనే వారు తమ శాఖ అధికారులను సంప్రదిస్తే దరఖాస్తు విధానం తెలియజేస్తామన్నారు. జిల్లాలో ధూప దీప నైవేద్య పథకం కింద 315 ఆలయాలుండగా కొత్తగా మరో 30 వీటి పరిధిలోకి వచ్చాయని, వచ్చే నెల నుంచి అర్చకులకు వేతనాలు అందుతాయని ఆయన వెల్లడించారు.

(c) eenadu

ఆలయ దర్శిని

కాణిపాకం వరసిద్ధుడి వినాయక ఆలయంలో

నిజరూప దర్శనం: ఉ. 7-7.30, 8.30-9.00, 10.30-11.00, సా. 4.30- 5.00

సర్వదర్శనం: ఉ: 6- 7, 8-8.30, 9.30 -10.30, మధ్యాహ్నం: 12.00 సాయంత్రం: 4.30, రాత్రి: 7-9 గంటలు.

నిత్య సేవలు: సుప్రభాతసేవ, గోపూజ: వేకువజామున 4.00. పంచామృతాభిషేకాలు: ఉ.5.30 ప్రథమ, 9.00 ద్వితీయ, 11.00 తృతీయ కాలాభిషేకాలు. క్షీరాభిషేకం: ఉదయం 7.30, సాయంత్రం 5.45 ప్రదోషం: సాయంత్రం 5.00 గంటలు. నిత్య కల్యాణం: 11.00 గంటలకు (ప్రత్యేక మండపంలో)

- న్యూస్‌టుడే, కాణిపాకం

తిరుమల శ్రీవారి ఆలయంలో

నిత్యోత్సవాలు: రోజూ తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాతం. మంగళ, బుధ, గురువారం ఉ.3.45కు తోమాలసేవ, 4.45కు అర్చన, మ.12కు కల్యాణోత్సవం, 2 డోలోత్సవం, 3 ఆర్జిత బ్రహ్మోత్సవం, సా.5 సహస్ర దీపాలంకార సేవ నిర్వహిస్తారు.

సర్వదర్శనం: వేకువజామున 3.30-5.45, ఉ.8-9.30 గంటలు, మధ్యాహ్నం 12 నుంచి రాత్రి వరకు సర్వదర్శనానికి అనుమతిస్తారు. గురు, శుక్రవారాల్లో ఉ.9 నుంచి అనుమతిస్తారు.

వారోత్సవాలు: ప్రతి సోమవారం విశేషపూజ (ఏకాంతం), మంగళవారం అష్టదళ పాదపద్మారాధన సేవను ఉదయం 9 గంటలకు నిర్వహిస్తారు. బుధవారం సహస్ర కలశాభిషేకాన్ని తితిదే రద్దు చేసింది. గురువారం ఉదయం 6.30 గంటలకు తిరుప్పావడ సేవ, శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు శ్రీవారికి అభిషేకం నిర్వహిస్తారు.

- న్యూస్‌టుడే, తిరుమల

ముక్కంటి ఆలయంలో

తెల్లవారుజామున: 4.00: మంగళవాయిద్యాలు, 4.15: గోమాత పూజ, తిరుమంజనం, 5.00: ప్రథమకాల అభిషేకం (ఏకాంతం), 6.00: ద్వితీయ కాలాభిషేకం, 7.00: పరివార దేవతలకు నివేదన, 10.30: ఉచ్చికాల అభిషేకం.

సాయంత్రం: 4.00: ప్రదోష కాలాభిషేకం, 6.30: నీరాజన మంత్రపుష్పం, 9.00: ఏకాంతసేవ.

సర్వదర్శనం: ఉదయం 5 నుంచి రాత్రి 9.00 గంటల వరకు.

రాహు, కేతు పూజలు: ఉ. 6 నుంచి సా.5 గంటల వరకు

అభిషేకాలు: శ్రీమృత్యుంజయ శివలింగానికి (సోమవారం), కాలభైరవునికి (మంగళవారం), శ్రీమేధా దక్షిణామూర్తికి (గురువారం), శనీశ్వరునికి (శనివారం), సూర్యనారాయణమూర్తికి (ఆదివారం).

శుక్రవారం: మనోన్మణికి ఊంజల్‌సేవ

● రథసప్తమి సందర్భంగా 25వ తేదీన సూర్యప్రభ, చప్పరంపై ఉత్సవమూర్తుల పురవీధుల ఉత్సవం. అదే రోజు సూర్యనారాయణమూర్తికి విశేష అభిషేకాలు నిర్వహిస్తారు.

- న్యూస్‌టుడే, శ్రీకాళహస్తి

గోవధ నిషేధించాలని ఆధ్యాత్మిక పర్యటన

మాట్లాడుతున్న రాజ్యశ్రీ, నాయకులు

తిరుపతి(భవానీనగర్), న్యూస్‌టుడే: గోవధ, గోవుల అక్రమ రవాణా వంటి నిషేధం అమలు చేసే సంపూర్ణ హిందూ రాష్ట్ర స్థాపన లక్ష్యంగా దేశంలోని దేవాలయాలు, మందిరాలకు ఆధ్యాత్మిక పర్యటన చేపడుతున్నట్లు అఖిల భారత హిందూ మహాసభ పార్టీ జాతీయ అధ్యక్షురాలు రాజ్యశ్రీ చౌదరి తెలిపారు. ఆదివారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఆమె మాట్లాడారు. గోమాత పునరుత్థాన శక్తి, సెంధియ వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణకు మూలాధారమని తెలిపారు. గో వ్యర్థాల ఆధారిత ఉత్పత్తుల ద్వారా సూక్ష్మ పరిశ్రమలు ఏర్పాటు చేసి విస్తృత స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని ఆమె పేర్కొన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మల్లికార్జున, ప్రధాన కార్యదర్శి అజయ్ కుమార్, తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.ఎస్.ఎన్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి సాయిలు జయరాం, మునిశేఖర్, కృష్ణ, హరీష్ తదితరులు పాల్గొన్నారు.

నకిలీ వెబ్‌సైట్లతో అప్రమత్తంగా ఉండాలి

చిత్తూరు కలెక్టరేట్, న్యూస్‌టుడే: సమగ్రశిక్ష అభియాన్ పేరుతో నకిలీ వెబ్‌సైట్ ద్వారా ఉద్యోగాలు ఇప్పిస్తామని ప్రకటన వస్తోందని, ఆ విషయంలో నిరుద్యోగ అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సుమిత్‌కుమార్ సూచించారు. నకిలీ వెబ్‌సైట్ పేరిట ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేస్తున్నారనే సమాచారం తమకు వచ్చిందన్నారు. ఆన్‌లైన్‌లో చూపిస్తున్న వెబ్‌సైట్‌కు ఆ శాఖకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఉద్యోగార్థులు నకిలీ ప్రకటనలు నమ్మి మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.

నకిలీ వెబ్‌సైట్‌లో ప్రకటన

భక్తులకు అక్కరకొచ్చేనా?

● తితిదే కల్యాణ మండపాల్లో నిర్వహణ లోపాలు

● సమస్యల పరిష్కారంపై పాలకుల దృష్టి

తిరుచానూరు రోడ్డులోని సముదాయం

ఈనాడు డిజిటల్, తిరుపతి: తిరుపతి (తితిదే), న్యూస్‌టుడే: 'నిత్య కల్యాణం.. పచ్చతోరణం'లా విరాజిల్లే తిరుమలేశుని వైభవాన్ని సబులకూ చాటాలన్నది తితిదే సంకల్పం. సామాన్యులు సైతం శ్రీవారిసన్నిధిలో వివాహం చేసుకోవాలనే లక్ష్యంతో తితిదే నిధులతో పెద్దఎత్తున నిర్మించిన కల్యాణ మండపాలు సమస్యలకు కేంద్రంగా మారాయి. వాటి గుత్తేదారులు ఆడుతున్న ఆటకు భక్తులు బలవుతుంటే.. మరోవైపు తితిదే ఖజానాకు పెద్దఎత్తున చిల్లు పడుతోంది. రూ.కోట్లు వెచ్చించి నిర్మించిన నిర్మాణాలు చాలాచోట్ల నిరుపయోగంగా మారాయి. మరికొన్నిచోట్ల సిండికేట్‌గా మారి సామాన్యుడిని భయపెడుతున్నాయి.

క్షేత్రస్థాయిలో లోపాలు: తితిదే ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా మొత్తం 320 కల్యాణ మండపాలు ఉన్నాయి. వాటిలో ఆంధ్రప్రదేశ్‌లో 231, తెలంగాణలో 78, ఇతర ప్రాంతాల్లో 11 ఉన్నాయి. 174 మండపాల లీజుల ద్వారా ఏడాదికి రూ.7.80 కోట్ల రాబడి వస్తోంది. దేవాదాయ శాఖ పరిధిలోని 29 వాటి నుంచి నామమాత్రంగా రూ.5-30 వేల అద్దె మాత్రమే వస్తోంది. 16 ఏసీ కల్యాణ మండపాల ద్వారా రూ.5.70 కోట్లు సమకూరుతున్నాయి. మొత్తం నిర్వహణ, పారిశుద్ధ్యం, సిబ్బంది జీతభత్యాల కోసమే ఏటా రూ.5.57 కోట్లను తితిదే ఖర్చు చేస్తోంది.

గుదిబండగా నిర్వహణ

దాదాపు 25 శాతం మండపాల్లో ఏడాదికి 5 నుంచి 10 శాతం పెళ్లిళ్లు కూడా జరగడం లేదు. వీటి నిర్వహణ భారం దేవస్థానంపై పడుతోంది. 40 శాతం మండపాలకు అసలు లీజుదారులే దొరకని పరిస్థితి. ఫలితంగా రూ. వందల కోట్లు వెచ్చించి నిర్మించిన భవనాలు నిరుపయోగంగా మారి నిర్వీర్యమవుతున్నాయి. గతంలో కొందరు వ్యక్తుల ప్రమేయం, రాజకీయ ఒత్తిళ్లతో డిమాండ్ లేని ప్రాంతాల్లోనూ మండపాలు నిర్మించారన్నది ఆడిట్ నివేదికలో వెల్లడైన వాస్తవం. మరోవైపు లీజులు తీసుకున్న గుత్తేదారులు తితిదే నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. నిర్ణయించిన అద్దె కంటే అధిక మొత్తంలో వసూలు చేయడమే కాకుండా పెళ్లివారికి 'కండిషన్ల' పేరుతో చుక్కలు చూపిస్తున్నారు.

తిరుపతిలో తిరకాసు...

ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో ప్రైవేటు ఫంక్షన్ హాళ్లు కాసుల వర్షం కురిపిస్తుంటే.. సకల సౌకర్యాలున్న తితిదే మండపాలు మాత్రం వెలవెలబోతున్నాయి. తిరుపతిలో చిన్నపాటి ప్రైవేటు మండపానికి రూ.3-5 లక్షలు, మోస్తరు వాటికి రూ.10 లక్షలు, లగ్జరీ వాటికి రూ.30 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. అదే సమయంలో శ్రీనివాస, పద్మావతి వంటి తితిదే మండపాలు పూర్తిగా ఏసీగా మార్చడంతో పేద, మధ్య తరగతి వర్గాలు ఇక్కడికి రాలేకపోతున్నాయి. ఏసీ, నాన్-ఏసీ ఆప్షన్లు ఇచ్చి ఉంటే.. ఒక్క తిరుపతి నుంచే ఏటా రూ.10 కోట్ల ఆదాయం వచ్చేదని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ శ్రీనివాస, పద్మావతి, శ్రీనివాసమంగాపురం, తిరుచానూరులోని తోలప్ప గార్డెన్ సహా 7 మండపాలు తితిదే ప్రత్యక్ష నిర్వహణలో ఉన్నాయి. వీటిద్వారా కేవలం రూ.3.50 కోట్ల నుంచి రూ.4 కోట్ల ఆదాయమే వస్తోంది.

ప్రక్షాళన దిశగా.. : కల్యాణ మండపాల సమస్యలపై తితిదే ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఇటీవల సమీక్షించారు. ప్రత్యేక టోల్‌ఫ్రీ అందుబాటులోకి తేవడంతోపాటు సమస్యల పరిష్కారంపై నివేదికలు కోరిన నేపథ్యంలో లీజుల విధానాన్ని ప్రక్షాళన చేసి, సామాన్యులకు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.

స్వర్ణముఖిలో ఏటి పండగ

నాయుడుపేట పట్టణం, న్యూస్‌టుడే: హోరెత్తించే పల్సర్ బైకు రమణ పాటలు, జోష్ నింపే సాయిచరణ్ సినీగీతాలు, కళాకారుల నృత్యాలు, జబర్దస్త్ బృందం నవ్వులతో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. నాయుడుపేటలోని స్వర్ణముఖి నదీ తీరంలో ఆదివారం సాయంత్రం మూడోరోజు ఏటి పండగ ఉత్సవాలు సంబరంగా జరిగాయి. స్థానిక ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ రంగవల్లుల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. రాత్రి 11 గంటల వరకూ సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. తెదేపా నాయకులు పార్థసారథి, రాజేష్, పుర వైస్‌ఛైర్మన్ షేక్.రఫీ, కమిషనర్ ఎస్‌కే ఫజులుల్లా, పోలేరమ్మ కమిటీ ఛైర్మన్ సుబ్బారావు, గూడూరు సుధీర్‌రెడ్డి, అవధానం సుధీర్, గంగాప్రసాద్, జీవీఆర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

రంగవల్లుల విజేతలకు బహుమతులు ఇస్తున్న ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, కూటమి నాయకులు

104FM Tirupati
104 Mee FM
ఈఎఫ్‌ఎమ్ కార్యక్రమాలు
సోమవారం నుంచి శుక్రవారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ॥ 5 - ఉ॥ 7
ఈ-మార్నింగ్స్	ఉ॥ 7 - ఉ॥ 11
నువ్వానేనా	ఉ॥ 11 - మ॥ 2
సత్యభామ	మ॥ 2 - సా॥ 5
లైట్ తీస్కో	సా॥ 5 - రా॥ 9
సరదాగా కాసేపు	రా॥ 9 - రా॥ 12
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా॥ 12 - తె॥ 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact
8008555167, 9154991499

పెరిగినవి కాదండోయ్.. నాటిన చెట్లు

అలిపిరి గరుడ కూడలి నుంచి చెర్లోపల్లి వరకు తితిదే ఆధ్వర్యంలో నాలుగు లైన్ల రహదారి నిర్మించారు. భక్తులు, యాత్రికుల రాకపోకలు ఎక్కువగా ఉండటంతో ప్రమాదాల నివారణకు ఈ రోడ్డు నిర్మించారు. నిర్మాణ సమయంలో వందల సంఖ్యలో చెట్లను వేళ్లతో సహా తొలగించారు. వాటిని నిపుణుల పర్యవేక్షణలో రహదారి పక్కన ఖాళీ స్థలంలో రీ ప్లాంటేషన్ చేశారు. దీంతో ఖాళీ స్థలం కాస్త హరిత శోభితమైంది. - **ఈనాడు, తిరుపతి**

అర్ధరాత్రి వరకు భక్తుల నిరీక్షణ

కొండచుట్టు చివరి ఘట్టంలో కొలువైన దేవుళ్లు

నగరి, న్యూస్‌టుడే: కొండచుట్టు ఉత్సవం ఈ ఏడాదే చివరిది కావచ్చనే ఆలోచనతో భక్తకోటి నగరికి శనివారం రాత్రి పోటెత్తింది. తిరుపతి-చెన్నై హైవే పక్కనే ఉన్న చారిత్రక మండపం, రోడ్డు విస్తరణలో తొలగించనున్నారనే మాట, పల్లె, పట్టణ వాసుల్లో తీవ్ర నిరాశ నెలకొల్పింది. ఈ మండపంలో ఉత్సవం మళ్లీ చూడగలమా? అనే ప్రశ్న అందరినీ కొండచుట్టు ఉత్సవానికి రప్పించింది. అన్ని గ్రామాల నుంచి దేవుళ్లు వచ్చినా, నారాయణవనం నుంచి కైలాసకొండ చుట్టుకుని వచ్చే పరాశురేశ్వరస్వామి, అగస్తీశ్వర స్వామి.. అర్ధరాత్రి 12 గంటలకు చేరుకున్నారు. దేవుళ్ల కొలువు ఘట్టం పూర్తికావడానికి అర్ధరాత్రి ఒంటి గంట దాటింది. అప్పటివరకు తరలివచ్చిన భక్తులు అలానే చలిలో నిరీక్షించారు. ఎట్టకేలకు అర్ధరాత్రి దాటాక చివరి హారతి చూశాక తిరుగు ప్రయాణమయ్యారు.

ప్రత్యామ్నాయం లేదా..? : ఉత్సవానికి వచ్చిన ప్రజలు అందరి నోటా ఒకటేమాట. ఇంతటి చారిత్రక, సంప్రదాయ కొండచుట్టు మండపాన్ని తొలగించకుండా ప్రత్యామ్నాయంగా రోడ్డు వేయలేరా? అనేదే. హైవే పక్కనే ఉన్న ఈ మండపం చుట్టూ సర్వీసు రోడ్డు వేసేందుకు తగిన స్థలం ఉన్నందున, ఆ దిశగా ప్రజాప్రతినిధులు, అధికారులు పునరాలోచన చేయాలని భక్తులు విన్నవిస్తున్నారు.

EENADU
Classifieds

EDUCATION

DISTANCE EDUCATION
B.Tech, M.Tech, Diploma, MBA, MCA, M.Sc(IT&CS), B.Sc (Ag), BBA, BCA, D.Pharm, B.Pharm, LLB, Ph.D, 10th, Inter. Noble Institute, Nellore. Ph: 8008303655, 9440278681

HEALTH & CARE

PAEDIATRIC
శ్రీవిష్ణు చిన్నపిల్లల హాస్పిటల్: డా॥ కె.కీర్తన (M.D., Pediatrics, SVMC & Ex. Senior Resident RUIA, Fellow in Neonatology) పురిటి బిడ్డలు & చిన్నపిల్లల వైద్యనిపుణులు, 24X7 ఎమర్జెన్సీ కేసులు చూడబడును. మనోహరి హాస్పిటల్ ప్రక్కన, రెడ్డి & రెడ్డి కాలనీ, తిరుపతి ✆ 63035 53359.

JOBS

MAHA LAKSHMI Enterprises, Tirupati Required 20 Members, Brand Executives, Salary: 20,000/-. Cont: 94913 11711, 94925 59923.

సహానా గ్రాండ్ హోటల్ తిరుపతి నందు హౌస్ కీపింగ్ వర్క్ చేయుటకు సిబ్బంది కావలెను. జీతం: 12 నుండి 14000 వరకు కలదు.Cont:9440364488.

సివిల్ కాంట్రాక్టర్ వద్ద పనిచేయుటకు అనుభవం కలిగిన వ్యక్తి (Male) కావలెను. ఆకర్షణీయ జీతం కలదు. తిరుపతి ✆ 9963970999

ఒక ప్రముఖ హోటల్ నందు పనిచేయుటకు, మేనేజర్, సర్వీస్ బాయ్స్ కావలెను. ఆశించిన జీతము మరియు వసతి కల్పించబడును. Cont: 94938 90767.

ప్రముఖ కంపెనీలలో పనిచేయుటకు సెక్యూరిటీ సూపర్‌వైజర్స్, గార్డ్స్ & హౌస్‌కీపింగ్ మ్యాన్‌పవర్ కావలెను. అకామిడేషన్, PF, ESI కలదు. మదనపల్లె, చిత్తూరు, తిరుపతి. Cell: 99087 62620, 91007 53057, 91006 86805.

TeleCallers Female Qua:Any Degree & Basic system knowledge.N Sreenatha Reddy Recovery Agency, Bairagapattida, TPT✆ 9032801545

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

EENADU THE WAY CLASSIFIEDS
B/W 5 లైన్ల ప్రకటన రూ. 500/-
Colour 5 లైన్ల ప్రకటన రూ. 600/- మాత్రమే
తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో అన్ని రకాల బిజినెస్ వ్యవహారాలు
వివరాలకు...
80085 13290
మీ చిన్నారులకు పుట్టిన రోజు శుభాకాంక్షలు ఈనాడు ద్వారా తెలపండి
B/W: రూ. 600
Colour: రూ. 800
ప్రకటనలపై 5% GST వర్తించును

కనుమ వేడుక.. పరిచయ వేదిక

సాధారణంగా గ్రామాల్లో జరిగే పండగ, ఇతర ప్రాధాన్యం కలిగిన కార్యక్రమాలకు ప్రముఖుల కోసం ప్రత్యేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తారు. ఇక్కడ వినూత్నంగా యువకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ పలువురిని ఆకట్టుకుంటోంది. ఐరాల మండలంలోని కలికిరిపల్లెలో ఆదివారం పశువుల పండగ నిర్వహించారు. ఈ నేపథ్యంలో గ్రామానికి చెందిన పలువురు యువకులు ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఇందులో ప్రత్యేకత ఏముందని ఆశ్చర్యం కలుగొచ్చు.. కొందరు యువకుల ఫొటోలతో పాటు స్టార్ గుర్తులు ముద్రించారు. కింద ముఖ్య గమనిక పేరిట స్టార్ కలిగిన యువకులకు వధువులు కావాలని ముద్రించడం కొసమెరుపు. దీన్ని చూసి ప్రతిఒక్కరూ ఇదేదో బాగుందని చర్చించుకున్నారు. వివాహాలు కాని యువకులు కొత్త తరహా ప్రచారం చేయడంపై సర్వత్రా చర్చనీయాంశమైంది. - **న్యూస్‌టుడే, ఐరాల**

మామిడికి పూత దెబ్బ

● ప్రతికూల వాతావరణం

● ఆందోళనలో రైతులు

న్యూస్‌టుడే, బంగారుపాళ్యం : ప్రకృతి వైపరీత్యాలు మామిడి రైతులతో దోబూచులాడుతున్నాయి.. పంట దిగుబడిపై గంపెడు ఆశలు పెట్టుకున్న రైతులు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు.. గతేడాది దిగుబడికి గిట్టుబాటు ధర లేక నష్టపోయిన రైతులు ఈ ఏడాది ప్రతికూల వాతవరణ పరిస్థితులతో ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఈ పరిస్థితి మామిడి దిగుబడిని దెబ్బతీస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

● ఉమ్మడి జిల్లాలో కొద్దిరోజులుగా చిరుజల్లులు అడపాదడపా పడుతున్నాయి. దీంతో మామిడి పూత దెబ్బతిని ముగ్గిపోయింది. ఫలితంగా దిగుబడి తగ్గే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి జిల్లాలో సుమారు లక్షన్నర ఎకరాల్లో మామిడి దిగుబడి వస్తుంది. గతేడాది నవంబరు చివరన వచ్చిన మొంథా తుపాను ప్రభావంతో పంట దిగుబడికి ప్రతికూల వాతావరణం నెలకొంది.

ఆశించిన ఫలితం లేదు..

● నెల రోజుల పాటు కురిసిన అడపాదడపా వర్షాలకు మామిడి తోటల్లో తేమ అధికమై పూత రావడం ఆలస్యమైంది. ఏటా డిసెంబరు నెలాఖరున వచ్చే మొగ్గలు చలి తీవ్రత, అధిక మంచు తదితర కారణాలతో నేటికీ ఆశించిన మేర రాలేదు. టేబుల్ రకాలైన బంగినపల్లి(బేనీషా), కాదర్, పుల్లేరా, మల్లిక, కాలేపాడు తదితర రకాల చెట్లలో వచ్చిన పూత మగ్గిపోతోంది. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న ఈ రకాల కాయల పూత ఇలావస్తే మున్ముందు నష్టమేనని రైతులు వాపోతున్నారు. కొందరు రైతులు తెగులు నివారణకు రసాయనిక మందులు సైతం పిచికారీ చేశారు. అడపాదడపా వర్షాలతో ఆశించిన దిగుబడి రాదని భావిస్తున్నారు. మున్ముందు ఉష్ణోగ్రత పెరిగితేనే మామిడి దిగుబడికి అనుకూలమని ఉద్యానశాఖ అధికారులు తెలిపారు.

ఒక పైవంతెన.. ఐదు కింద వంతెనలు

● సిద్ధమైన డీపీఆర్‌లు

● దశాబ్దాల సమస్యలకు పరిష్కారం

కింద వంతెన నిర్మించనున్న మరాఠీగేటు

పుత్తూరు, న్యూస్‌టుడే: రేణిగుంట-చెన్నై సెక్షన్‌లో దక్షిణ రైల్వే పరిధిలోని పుత్తూరు, నగరి పరిధిలో దశాబ్దాలుగా నెలకొన్న రైల్వేగేట్ల సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం దొరికింది. ఏళ్ల తరబడి ఈ ప్రాంత ప్రజలు నిత్యం పడుతున్న అవస్థలకు మోక్షం లభించింది. నగరి పరిధిలో తడుకుపేట వద్ద పైవంతెన(ఆర్వోబీ), ఏకాంబరకుప్పం, గుండ్రాజుకుప్పం, పుత్తూరులోని వేపగుంట, మరాఠీగేటు, ఆర్డీఎం రైల్వేగేటు సమీప రైల్వే లెవల్ క్రాసింగ్‌ల వద్ద కింద వంతెన(ఆర్‌యూబీ)లు నిర్మించనున్నారు.. ఈ మేరకు సిద్ధమైన ప్రతిపాదనలకు దక్షిణ రైల్వే(సదరన్ రైల్వేస్) ఉన్నతాధికారులు పచ్చజెండా ఊపనున్నారు.

పెరిగిన రైళ్ల వేగం

చెన్నై-ముంబయి రైల్వే మార్గంలో నడుస్తున్న రైళ్ల వేగం పెంచారు. మారుతున్న కాలం, ప్రజావసరాలు, సరకు రవాణా తదితర అవసరాల దృష్ట్యా.. గతంలో 110 కిలోమీటర్ల వేగంతో నడిచే రైళ్లు రెండు మూడేళ్లుగా 130 కిమీ నుంచి 140 కిమీ వరకు వేగంతో నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైల్వే లెవల్ క్రాసింగ్‌ల వద్ద అవసరమైనచోట ఆర్వోబీలు, ఆర్‌యూబీల నిర్మాణానికి దక్షిణ రైల్వే అధికారులు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ఈ ప్రక్రియ సింహభాగం పూర్తి చేశారు. నగరి, పుత్తూరు పరిధిలోని ఐదు ప్రాంతాల్లో వీటి నిర్మాణం జరగనుంది.

ఎక్కడెక్కడంటే..

పుత్తూరు మండలంలోని వేపగుంట-నెడియం(ఎల్‌సీ నంబరు-51) అంతర్రాష్ట్ర రహదారి కావడంతో ఆ రైల్వే లెవల్ క్రాసింగ్ వద్ద పైవంతెన(ఆర్వోబీ) నిర్మించనున్నారు. ● నగరిలో ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్న ఏకాంబరకుప్పం రైల్వే లెవల్ క్రాసింగ్ వద్ద కింద వంతెన(ఆర్వోబీ) నిర్మితం కానుంది.● తడుకుపేట, గుండ్రాజుకుప్పం దళితవాడ వద్ద కింద వంతెనల(ఆర్‌యూబీ) నిర్మాణం చేపట్టనున్నారు.

● మరాఠీ గేటు వద్ద(ఎల్‌సీ నంబరు.55) ఆర్‌యూబీ.

● ఆర్డీసీ రైల్వే లెవల్ క్రాసింగ్(ఎల్‌సీ నంబరు.56) వద్ద ఆర్‌యూబీ నిర్మించేందుకు చర్యలు చేపట్టారు.

శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

జస్టిస్ బీఎం శ్యామ్‌ప్రసాద్ కుటుంబం

శ్రీఅక్షోభ్య రామ తీర్థస్వామీజీ, శ్రీవిద్యా ప్రసన్న తీర్థస్వామీజీ

హీరో శర్వానంద్, హీరోయిన్ సాక్షి వైద్య, దర్శకుడు రామ్ అబ్బరాజు

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారిని ఆదివారం ఉదయం వీఐపీ బ్రేక్‌లో కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీఎం శ్యామ్ ప్రసాద్, కర్ణాటక బలగారు మఠం పీఠాధిపతి శ్రీఅక్షోభ్య రామ తీర్థ స్వామీజీ, కుక్కే సుబ్రహ్మణ్య మఠం పీఠాధిపతి శ్రీవిద్యాప్రసన్న తీర్థ స్వామీజీ, ఎమ్మెల్సీ కల్యాణి, మాజీ మంత్రి ఆర్కే రోజా, 'నారీ నారీ నడుమ మురారీ' చిత్రం హీరో శర్వానంద్, హీరోయిన్ సాక్షి వైద్య, దర్శకుడు రామ్ అబ్బరాజు దర్శించుకున్నారు. వీరికి తితిదే అధికారులు స్వాగతం పలికి శ్రీవారి దర్శనం చేయించారు. ఆలయం వెలుపల హీరో, హీరోయిన్ మాట్లాడుతూ.. తమ చిత్రం విజయవంతం కావడంతో శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చామని తెలిపారు.

అభిషేకం.. పులకించిన భక్తజనం

ఉత్సవమూర్తులకు సంకల్ప పూజలు నిర్వహిస్తున్న అర్చకులు

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: ముక్కంటి ఆలయానికి అనుబంధంగా ప్రకృతి రమణీయతకు ఆలవాలంగా ఉన్న భరద్వాజ తీర్థంలో భక్తులు పులకించిపోయారు. తైఅమావాస్యను పురస్కరించుకుని భరద్వాజేశ్వరాలయంలో ఆదివారం ఉత్సవర్లయిన సోమస్కందమూర్తి, జ్ఞానాంబిక అమ్మవార్లకు నిర్వహించిన విశేష అభిషేకాలతో భక్తకోటి ఆత్మానందాన్ని పొందింది. ముక్కంటి ఆలయం నుంచి ఉత్సవర్లను ఊరేగింపుగా భరద్వాజతీర్థానికి తీసుకెళ్లారు. చతుర్మాడ వీధుల్లో ఊరేగించి ఆలయంలోకి తీసుకువచ్చారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆలయ ట్రస్టుబోర్డు ఛైర్మన్ కొట్టే సాయిప్రసాద్, డిప్యూటీ ఈవో ఎన్.ఆర్.కృష్ణారెడ్డి, బృందమ్మ, ట్రస్టుబోర్డు సభ్యులు గుర్రప్పశెట్టి, విశాల, రాఘవయ్య, గోపీనాథ్, శైలజ, ఆలయ సూపరింటెండెంట్ నాగభూషణం, సుదర్శన్, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.

మైమరపించిన దాస సంకీర్తనా గానం

ఊంజల్‌సేవలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనాలు ఆదివారం సాయంత్రం శ్రీపురందరదాసుల కీర్తనలతో మార్మోగాయి. శ్రీపురందరదాసుల ఆరాధనా మహోత్సవాలు రెండు రోజుకు చేరుకున్నాయి. ముందుగా శ్రీవారు ఉభయ దేవేరులతో కలిసి నారాయణగిరి ఉద్యానవనాలకు వేంచేపు చేశారు. చల్లటి సాయంత్రం వేళ నిర్వహించిన ఊంజల్‌సేవలో దాస సంకీర్తనల గానం భక్తులను మైమరపింపజేసింది. తితిదే దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో దాస భక్తులు సామూహికంగా పురందరదాస కృతులను ఆలపించారు. తితిదే దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆనందతీర్థాచార్యులు, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, భారీగా ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన భజన మండళ్ల సభ్యులు పాల్గొన్నారు.

20న అమ్మవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

తిరుచానూరు, న్యూస్‌టుడే: తిరుచానూరు పద్మావతీ అమ్మవారి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నట్లు తితిదే పేర్కొంది. ఉదయం 6.30 గంటల నుంచి 9 గంటల వరకు ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేయనున్నారు. సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్ర జలాల్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. ఉదయం 9.30 గంటల నుంచి భక్తులకు దర్శనానికి అనుమతించనున్నారు.

గోవిందరాజస్వామి ఆలయంలో అధ్యయనోత్సవాల ప్రారంభం

తిరుపతి(తితిదే), న్యూస్‌టుడే: తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి ఆలయంలో ఆదివారం అధ్యయనోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 10వ తేదీ వరకు జరగనున్నాయి. ఏటా ఆలయంలో అధ్యయనోత్సవాల సందర్భంగా దివ్యప్రబంధాన్ని పారాయణం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ఉదయం ఆలయంలో సేవాకాలం నిర్వహించారు. సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఆలయంలోని కల్యాణమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామి, సేనాధిపతి, ఆళ్వార్లకు వేంచేపు నిర్వహించారు. వారి సమక్షంలో దివ్యప్రబంధాన్ని పారాయణం చేశారు. కార్యక్రమంలో పెద్ద జీయర్‌స్వామి, చిన్న జీయర్‌స్వామి, ఆలయ సూపరింటెండెంట్ చిరంజీవి, అర్చకులు పాల్గొన్నారు.

ముగిసిన విరాసత్

విరాసత్ కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులు

ఏర్పేడు, న్యూస్‌టుడే: తిరుపతి ఐసర్ శాస్త్రీయ కళల క్లబ్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించిన విరాసత్ - స్పిక్ మకే కార్యక్రమం ఆదివారంతో ముగిసింది. విద్వాన్ ఘనకాంత బోరా, డా అన్వేష మహంతతో కలిసి నృత్య ప్రదర్శన చేపట్టారు. ధనలకోట వైకుంఠం నకాష్ చెరియల్ పెయింటింగ్ వర్క్‌షాప్‌లతో ఆకట్టుకున్నారు. కార్యశాలలను ఐసర్ డైరెక్టర్ ఎస్.భట్టాచార్య సందర్శించి కళాకారులకు బహుమతులు అందజేశారు. భారతీయ కళలు పరిరక్షించుకునేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని వివరించారు.

(c) eenadu

తిరుపతి

•తిరుపతి •చంద్రగిరి

ఆలయం వద్ద స్టీల్ డస్ట్‌బిన్ల ఏర్పాటు

శ్రీవారి ఆలయం ఎదుట భక్తుల సౌకర్యార్థం నూతన స్టీల్ డస్ట్‌బిన్లను ఏర్పాటు చేశారు. వీటిని వినూత్నంగా తయారు చేసి భక్తులకు అందుబాటులో ఉంచారు. గతంలో ప్లాస్టిక్ డస్ట్‌బిన్లను ఏర్పాటు చేయగా అవి కిందపడిపోయి వ్యర్థాలు అటుఇటు పడేవి. దీంతో వీటిని ఏర్పాటు చేశారు. పారిశుద్ధ్య సిబ్బంది సులభంగా వ్యర్థాలు తొలగించేలా వీటిని ఏర్పాటు చేశారు. - న్యూస్‌టుడే, తిరుమల

ఏనుగు సంచారంతో రైతుల్లో ఆందోళన

పాకాల, న్యూస్‌టుడే: మండలంలోని పదిపుట్లబైలు, ఈ.పాలగుట్టపల్లి పంచాయతీల పరిసరాల్లోని అటవీ ప్రాంతంలో ఒంటరి ఏనుగు సంచరిస్తోందనే సమాచారంతో రైతులు ఆందోళన పడుతున్నారు. సుమారు నెల రోజుల కిందటి వరకు ఈ ప్రాంతంలో సంచరించిన ఏనుగులు దూరంగా తరలిపోవడంతో రైతులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడిప్పుడే మళ్లీ సాగు పనులు ప్రారంభిస్తున్న తరుణంలో మళ్లీ ఈ వార్త తెలియడంతో అయోమయంలో పడ్డారు. రాత్రి పూట రైతులెవరూ అటవీ పరిసరాల్లోని పొలాల వద్దకు వెళ్లరాదని, ఏనుగుల సంచారంపై తమకు సమాచారమివ్వాలని అటవీ శాఖ అధికారులు రైతులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

అలరించిన నాట్య ప్రదర్శనలు

తిరుపతి(నగరం), న్యూస్‌టుడే: శిల్పారామంలో సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం నిర్వహించిన దేవహర్షలైకూడం, భరతనాట్య ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి. నృత్యాలతో చిన్నారులు ఆకట్టుకున్నారు. చిన్నారులకు ఏవో సుధాకర్, ఇన్‌ఛార్జి సాంస్కృతిక అధికారి ఖాదర్ వలి, ఏఈ రాధాకృష్ణ ధ్రువీకరణ పత్రాలు అందించారు.

పురందరదాస విగ్రహానికి పుష్పాంజలి

తిరుపతి(తితిదే), న్యూస్‌టుడే: దాససాహిత్య పితామహుడు పురందరదాస ఆరాధనా మహోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం అలిపిరి వద్ద గల శ్రీపురందరదాసుల విగ్రహానికి ఘనంగా పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా భజన మండళ్ల సభ్యులు భజన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తితిదే దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి పి.ఆర్.ఆనందతీర్థాచార్యులు, అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

విచ్చలవిడిగా వ్యర్థాల తరలింపు

మాఫియాకు అండగా నగరపాలిక సిబ్బంది

తిరుపతి(నగరపాలిక), న్యూస్‌టుడే: నగరవ్యాప్తంగా నిత్యం 30 టన్నుల వరకు భవన నిర్మాణ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. వీటి తరలింపునకు ప్రత్యేక మాఫియా ఉంది. అధికారులతో సంబంధం లేకుండా అశాస్త్రీయంగా, రక్షణ చర్యలు లేకుండా భవనాలు కూల్చడం, నిర్మాణ వ్యర్థాల్ని అక్కడి నుంచి తరలించేందుకు ప్యాకేజీలు అమలు చేస్తున్నారు. వీరు సెలవు దినాలు, రాత్రి పూట మాత్రమే భవనాలను కూల్చి వ్యర్థాలను తరలిస్తుంటారు. ఒక్కో ట్రాక్టర్ లోడు భవన నిర్మాణ వ్యర్థాల్ని తరలించేందుకు సొమ్ము వసూలు చేస్తారు. గుట్టు చప్పుడు కాకుండా అలిపిరి బైపాస్ రోడ్డు, చెరువులు, ఖాళీ ప్రభుత్వ జాగాలు, అడవులను ముందుగానే ఎంపిక చేసుకుని వ్యర్థాల్ని తరలించేస్తారు. తితిదే, నగరపాలకసంస్థ అధికారులు ప్రముఖుల పర్యటనలప్పుడు, ప్రధాన రహదారుల్లో అందం దెబ్బతింటుందని, తిరుపతి ప్రతిష్ఠ సన్నగిల్లుతుందని వాటిని తిరిగి ప్రభుత్వ నిధులతో అక్కడి నుంచి తరలిస్తుంటారు.

● **తూకివాకంలో ప్లాంట్ మూత:** తిరుపతి స్మార్ట్ సిటీ నిధులతో తూకివాకంలోని వ్యర్థాల నిర్వహణ కేంద్రంలో రూ.12 కోట్ల వ్యయంతో భవన నిర్మాణ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్ ఏర్పాటు చేశారు. నగర వ్యాప్తంగా భవన నిర్మాణ వ్యర్థాలే ప్లాంట్‌కు రాకపోవడంతో నిర్వహణ భారం ఎక్కువై గుత్తేదారు మూసివేశారు.

అలిపిరి రోడ్డులో భవన నిర్మాణ వ్యర్థాల్ని దింపుతున్న ట్రాక్టర్

పట్టించుకునే సమయం లేదు

నగరంలో భవన నిర్మాణ వ్యర్థాలను విచ్చలవిడిగా రోడ్డుకు ఇరువైపులా నింపేయడం, ఖాళీ జాగాల్లో కుప్పలుగా చేర్చడంతో అనేక రకాల ఇబ్బందులు, ఆర్థికంగా నష్టం తప్పడం లేదు. ఈ అక్రమ వ్యవహారాన్ని నియంత్రించాల్సిన నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగం సిబ్బంది చూసీచూడనట్లు వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నగరంలో 102 సచివాలయాల్లో ప్రణాళిక కార్యదర్శులు, నగరపాలిక తరఫున క్షేత్రస్థాయిలో పర్యవేక్షించే ఇద్దరు ఏసీపీలు, ఇద్దరు టీపీఎస్‌లు, సిబ్బంది ఉన్నారు. వీరికి నగరంలో ఎక్కడ భవనాలు కూల్చివేస్తున్నా కనిపించదు. మాఫియాతో సత్సంబంధాలు ఉన్నాయని, వారి ముందస్తు అనుమతితోనే మాఫియా బృందం విచ్చలవిడిగా భవన నిర్మాణ వ్యర్థాల్ని తరలిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

తైక్వాండో క్రీడాకారులకు అభినందన

దక్షిణాది జాతీయ స్థాయి తైక్వాండో టోర్నీలో సత్తాచాటిన క్రీడాకారులను శాప్ ఛైర్మన్ రవి నాయుడు అభినందించారు. బెంగళూరులోని శ్రీనందగోకుల కన్వెన్షన్ హాల్ వేదికగా ఈ నెల 12న ప్రిన్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన టోర్నీలో తిరుపతికి చెందిన విద్యార్థులు లేఖ్య, అఖిలేష్, నందకిషోర్, బెన్నేశ్వర్ స్వర్ణ పతకాలు సాధించగా, బాలసుబ్రహ్మణ్యం, సహస్రజిత్‌లు రజత పతకాలు గెలుచుకున్నారు. వీరిని ఆదివారం తిరుపతిలోని క్యాంప్ కార్యాలయంలో శాప్ ఛైర్మన్ రవి నాయుడు అభినందించారు.

- న్యూస్‌టుడే, తిరుపతి(క్రీడలు)

నారావారిపల్లెలో ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలకు పూజలు చేస్తున్న ఎమ్మెల్యే నాని

నివాళి అర్పిస్తున్న నేతలు రవినాయుడు, నరసింహయాదవ్, ఆర్సీ మునికృష్ణ

ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న కో-ఆపరేటివ్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ భువన్‌కుమార్ రెడ్డి

తిరుపతి అభివృద్ధికి ఎన్టీఆర్ విశేష కృషి

తిరుపతి అభివృద్ధికి దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఎంతో కృషి చేశారని తెదేపా నేతలు పేర్కొన్నారు. తిరుపతిలో నేతలు రవినాయుడు, శ్రీధర్‌వర్మ, నరసింహయాదవ్, ఆర్సీ మునికృష్ణ, సుగుణమ్మ ఆధ్వర్యంలో పార్లమెంట్ కార్యాలయంలో, ఎన్టీఆర్ కూడలి వద్ద వర్ధంతి నిర్వహించారు. నగరంలోని ఎన్టీఆర్ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాల వేసి అంజలి ఘటించారు. ● చంద్రగిరి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో తెదేపా శ్రేణులు ఎన్టీఆర్ చిత్రపటాలకు నివాళి అర్పించారు. సేవా కార్యక్రమాలు నిర్వహించారు. నారావారిపల్లెలో ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలకు ఎమ్మెల్యే పులివర్తి నాని క్షీరాభిషేకం చేసి, ప్రత్యేక పూజలు చేశారు. - న్యూస్‌టుడే బృందం

పాకాలలో...

వైభవోపేతం.. మూలస్థానమ్మ తోటోత్సవం

చంద్రగిరి, న్యూస్‌టుడే: సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా కొండచుట్టు(పత్తిగుట్ట) గిరి ప్రదక్షిణ చేసి ఆదివారం మధ్యాహ్నం శ్రీమూలస్థానమ్మ, ధర్మసందనుల ఉత్సవమూర్తులు ఆయా దేవాలయాలకు చేరుకున్నారు. అనంతరం పట్టణ ప్రధాన వీధుల్లో పల్లకీలో ఊరేగిన అమ్మవారి ఉత్సవమూర్తికి భక్తులు పసుపునీటితో వసంతోత్సవ సేవలు చేశారు. సాయంత్రం కొత్తపేటలోని శ్రీవీరబ్రహ్మంగారి దేవాలయం నుంచి అశ్వవాహనంపై శ్రీమూలస్థానమ్మ, పుష్పపల్లకీపై ధర్మసందనుల ఉత్సవమూర్తులు అధిష్ఠించి సంకల్ప పూజలు చేశారు. అనంతరం కొత్తపేట నుంచి పాతపేటలోని ఆయా దేవాలయాల వద్దకు గ్రామోత్సవంగా తీసుకువచ్చారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ఛైర్మన్ మొక్కల చంద్రశేఖర్‌రెడ్డి, పాలక మండలి సభ్యులు, ఈవో మమత, కూటమి నాయకులు పాల్గొన్నారు.

అశ్వవాహనంపై మూలస్థానమ్మ

వేడుకగా ముత్యాలమ్మ గ్రామోత్సవం

తిరుపతి(గ్రామీణం): దుర్గసముద్రం గ్రామంలో శనివారం రాత్రి ముత్యాలమ్మ గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు. ఉదయం అర్చకులు అమ్మవారి మూలవిరాట్టుకు మహాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో తిరుచానూరు మార్కెట్ కమిటీ ఛైర్మన్ పొనిశ, తెదేపా సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీటీసీ మునిశేఖర్, బాబురాయల్, సురేంద్రరెడ్డి, ఆలయ పూజారి శేఖర్ పాల్గొన్నారు.

భక్తిశ్రద్ధలతో ఓంశక్తి మాలధారణ

రామచంద్రాపురం, న్యూస్‌టుడే: మండలంలోని రాయలచెరువులో ఓం శక్తి భక్తులు ఆదివారం భక్తిశ్రద్ధలతో సుమారు వందమందికి పైగా మాలధారణ చేశారు. ఇందులో భాగంగానే అమ్మవారి ప్రతిమను శ్రీగంగమ్మ ఆలయంలో ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

రంగులు సరే.. గుంతలు పూడ్చేదెన్నడు?

తిరుపతి అర్బన్ మండలం మంగళం ఆర్టీఏ కూడలిలో కరకంబాడి- తిరుపతి ప్రధాన రహదారిపై పెద్ద గుంత ఏర్పడింది. రోడ్డు కింది భాగంలో ఉన్న కల్వర్టు కుంగిపోవడం వల్ల సమస్య తలెత్తింది. రోజురోజుకు రోడ్డు కిందకి కుంగిపోయి ప్రమాదకరంగా మారుతోంది. భారీ వాహనాల రాకపోకల కారణంగా క్రమంగా గుంత పరిధి పెరుగుతోంది. అయినా ఆర్ అండ్‌బీ అధికారులు స్పందించడం లేదు. స్థానికులే కాంక్రీట్ మిశ్రమంతో పూడ్చే ప్రయత్నం చేసినా అది ఫలితమివ్వలేదు. ఇటీవల ఆర్‌అండ్‌బీ అధికారులు గుంత సమీపంలో ఉన్న స్పీడ్ బ్రేకర్‌కు రేడియం మార్కులు, జీబ్రా లైన్లు వేశారే కానీ, రోడ్డుపై ఏర్పడిన గుంత గురించి పట్టించుకోలేదు. - న్యూస్‌టుడే, తిరుపతి(మంగళం)

వృథా నీరు.. ఒడిసి పడితే పన్నీరు

పాతకాల్వ ప్రధాన రహదారి వకుళమాత ఆర్చి వద్ద(నాయుడుపేట- పూతలపట్టు జాతీయ రహదారి) మంచి నీళ్లు వృథాగా పోతున్నాయి. జాతీయ రహదారి నుంచి పంచాయతీకి, వకుళమాత ఆలయానికి పైపుల ద్వారా నీళ్లు సరఫరా అవుతున్నాయి. ఈ పైపుల నుంచి నీరు లీకవుతోంది. సంబంధిత అధికారులు స్పందించి పైపులను మరమ్మతు చేసి నీటి వృథాను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు. - న్యూస్‌టుడే, తిరుపతి(గ్రామీణం)

ఇష్టానుసారం తవ్వకాలు

తిరుపతి నుంచి రాయలచెరువుకు వెళ్లే మార్గంలో గుట్టను అక్రమంగా ఇష్టానుసారం తవ్వేయడంతో చెట్ల వేర్లు బయటికి కనిపిస్తున్నాయి. అధికారుల పర్యవేక్షణ, చర్యలు లేకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. సంబంధింత అధికారులు పర్యవేక్షించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. - ఈనాడు, తిరుపతి

కాలువలోకి దూసుకెళ్లిన టెంపో ట్రావెలర్

చంద్రగిరి, న్యూస్‌టుడే: సి.మల్లవరం నాలుగు రోడ్ల కూడలి ప్రాంతంలో శనివారం రాత్రి ఓ టెంపో ట్రావెలర్ అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు.. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంకు చెందిన భక్తులు టెంపో ట్రావెలర్‌లో తమిళనాడులోని తిరువణ్ణామలైలోని స్వామిని దర్శించుకుని స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. వాహన డ్రైవరు కునుకు తీయడంతో సి.మల్లవరం నాలుగు రోడ్ల కూడలి ప్రాంతంలోని కాలువలోకి వాహనం దూసుకెళ్లింది. గాయపడిన వారిని హైవే పెట్రోలింగ్ పోలీసులు, 108 సిబ్బంది తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

గుర్తు తెలియని వృద్ధుడి మృతి

పాకాల, న్యూస్‌టుడే: దామలచెరువు పంచాయతీ ఊటువంక దారిలో రైల్వే ట్రాక్ పక్కన గుర్తు తెలియని వ్యక్తి(60) మృతదేహాన్ని స్థానికులు ఆదివారం గుర్తించారు. నడుస్తున్న రైల్లో నుంచి పడి మృతి చెందాడా లేక అనారోగ్యంతో ప్రాణాలు విడిచాడా అన్న విషయం తెలియాల్సి ఉంది. పాకాల పోలీసులు, గ్రామపంచాయతీ అధికారులకు సమాచారమిచ్చినట్లు స్థానికులు తెలిపారు.

ఇస్కాన్ విజేతల డ్రా

తిరుపతి (బైరాగిపట్టెడ), న్యూస్‌టుడే: ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 'గ్రాండ్ ప్రైజ్ డ్రా' కార్యక్రమం ఆదివారం రాత్రి ఇస్కాన్ ఆలయ ఆవరణలోని సమావేశ మందిరంలో జరిగింది. వెంకటేష్‌రెడ్డి సింగిరెడ్డి (ప్రథమ, సిద్ధిపేట, తెలంగాణ), రాణి దుర్గాంబ (ద్వితీయ, విశాఖపట్నం), పి.కిరణ్మయి (తృతీయ, తిరుపతి) గెలుపొందారు. అదనపు జిల్లా జడ్జి జి.రామగోపాల్, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఇస్కాన్ అధ్యక్షుడు రేవతి రమణదాస్ ప్రభుజీ పాల్గొన్నారు.

'జన సైనికులపై ఆరోపణలు హాస్యాస్పదం'

తిరుపతి(భవానీనగర్), న్యూస్‌టుడే: నగరంలో క్రమశిక్షణ కలిగిన జనసేన సైనికులుగా మెలుగుతున్న తమపై వైకాపా నాయకులు చేస్తున్న ఆరోపణలు హాస్యాస్పదమని తిరుపతి జనసేన నగర అధ్యక్షుడు రాజారెడ్డి విమర్శించారు. ఆదివారం తిరుపతి ప్రెస్‌క్లబ్లో ఆయన మాట్లాడారు. తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కూటమి నేతలు, కార్యకర్తలపై నిందలు మోపే విధంగా మాట్లాడితే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. రెండు రోజుల క్రితం తిరుపతిలో కూటమి నేతల మధ్య జరిగిన గొడవపై పోలీసులు కేసు నమోదు చేశారని, తప్పు ఎవరు చేసినా వారికి శిక్ష తప్పదన్నారు. నేతలు బాబ్జి, సుమన్ బాబు, సుధా, వినోద్, ఆది, రమేష్, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.

విలేకరుల సమావేశంలో జనసేన నేతలు

గంగుడుపల్లిలో పశువుల పరస

చంద్రగిరి, న్యూస్‌టుడే: మండలంలోని గంగుడుపల్లి గ్రామంలో ఆదివారం పశువుల పరస ఘనంగా నిర్వహించారు. తొలుత గ్రామంలోని నడివీధి గంగమ్మ, సత్తెమ్మతల్లి, కాటమరాజు దేవతలకు పూజలు నిర్వహించి పాడిపంటలు సమృద్ధిగా పండాలని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం కోడెగిత్తల కొమ్ములకు కానుకలు, సినీ, రాజకీయ నాయకుల ఫొటో పలకలు అలంకరించిన కోడెగిత్తలను బెదరగొట్టి నడివీధిలో పరుగులు పెట్టించారు. ఎద్దులను, గిత్తలను పట్టుకునే క్రమంలో పలువురు తీవ్రగాయాలకు గురయ్యారు. మరికొందరు యువకులు స్వల్ప గాయాలకు గురయ్యారు. గాయపడ్డ క్షతగాత్రులను 108, వేర్వేరు వాహనాల్లో ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. జల్లికట్టు ఉత్సవాలకు తరలివచ్చిన ప్రజలకు నిర్వాహకులు భోజన వసతి కల్పించారు. పోలీసు హెచ్చరికలకు విరుద్ధంగా గ్రామంలో పశువుల పరస నిర్వహించిన పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

పరుగులు తీస్తున్న కోడెగిత్తలు

గాదంకి టోల్‌ప్లాజా వద్ద రాకపోకలకు అంతరాయం

చంద్రగిరి, న్యూస్‌టుడే: పూతలపట్టు-నాయుడుపేట జాతీయమార్గం గాదంకి టోల్ ప్లాజా వద్ద ఆదివారం సాయంత్రం వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జాతీయమార్గంకు ఇరువైపులా వాహనాలు బారులుతీరాయి. కొంత సమయం వాహనాల్లో ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు. టోల్ చెల్లింపుల తర్వాత వాహనాల రాకపోకలు సవ్యంగా సాగింది.

ఎస్వీయూ స్టోర్స్ అక్రమాలపై నేడు ఫిర్యాదు

తిరుపతి(ఎస్వీయూ), న్యూస్‌టుడే: ఎస్వీ యూనివర్సిటీ ఉద్యోగుల కోపరేటివ్ స్టోర్స్ అంశానికి సంబంధించిన ఏడేళ్లుగా జరిగిన అక్రమాలపై వర్సిటీ స్టోర్స్ సభ్యులు ఫిర్యాదును తయారు చేశారు. దీన్ని సోమవారం మంగళగిరిలోని సహకార శాఖ సంచాలకులకు అందజేయనున్నారు.

పశువుల పండగలో రాజకీయ పార్టీల హడావుడి

పాకాల, న్యూస్‌టుడే: గాదంకి పంచాయతీ బత్తినవారిపల్లిలో ఆదివారం పశువుల పండగ నిర్వహించారు. పండగలో పశువుల ఊరేగింపు కన్నా రాజకీయ పార్టీల నేతల హడావుడి అధికంగా కనిపించింది. ఆయా పార్టీల పతాకాలను చేతబట్టుకుని వీధుల్లో ఊరేగుతూ నినాదాలతో హోరెత్తించారు. పార్టీ రంగుతో ఉన్న కాగితాలనే జనంపైకి చల్లారు. పశువులకు సైతం పార్టీ జెండాలను తగిలించడం విశేషం.

సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షుడికి సత్కారం

తిరుపతి(తితిదే), న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షుడిగా గెలిచి ఆదివారం తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసిన జి.రామకృష్ణను తితిదే సమన్వయ కమిటీ ఉద్యోగ సంఘాల కన్వీనర్ చంద్రగిరి విజయకుమార్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. కమిటీ నేత, దేవస్థానం ఉద్యోగుల బ్యాంకు మాజీ ఉపాధ్యక్షుడు రామకృష్ణ, కమిటీ సభ్యులు వి.రామకృష్ణ, వై.రమేష్ బాబు, నటరాజ, ధరణి కుమార్, శ్రీహరి చౌదరి, ప్రదీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రామకృష్ణ దంపతులను సన్మానిస్తున్న కమిటీ సభ్యులు

కోళ్లఫారాల్లో భూ వివాదం

తిరుపతి(మంగళం), న్యూస్‌టుడే: తిరుపతి అర్బన్ మండలం మంగళం సమీపంలోని కోళ్లఫారాల్లో భూవివాదం నెలకొంది. మంగళం సర్వే నంబర్ 229 పరిధిలోని భూమికి సంబంధించి లబ్ధిదారులైన నారమల్లి హేమలత, సరస్వతమ్మ తమ భూమిలో ఇళ్ల నిర్మాణం కోసం చేసిన ప్రయత్నం వివాదాస్పదమైంది. ఆ భూమి రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయానికి సంబంధించిన భూమంటూ స్థానికంగా ఉన్న కొందరు ఇళ్ల నిర్మాణాన్ని అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. 1983లో ప్రభుత్వం 25 మందికి కోళ్ల ఫారాల నిర్వహణకు పట్టాలు ఇచ్చిందని, మరో 25 సెంట్ల భూమిలో ఇళ్ల నిర్మాణానికి పట్టాలు మంజూరు చేసిందని పట్టాదారులు చెప్పారు. తమకు ఇచ్చిన పట్టాలు ఉన్నాయని, 2023లో అప్పటి తహసీల్దారు ధ్రువీకరించిన రికార్డులు ఉన్నాయని, కోర్టు తమకు అనుకూలంగా ఇచ్చిన ఉత్తర్వులు ఉన్నాయని పట్టాదారులు చెప్పుకొచ్చారు. వైకాపా ప్రభుత్వ హయాంలో 2020లో 25 లబ్ధిదారులకు సంబంధించిన ఇళ్ల స్థలాల్లో 23 మందికి సంబంధించిన భూములను కొందరు ఆక్రమించుకున్నారని, తాము మాత్రం తమకు సంబంధించిన భూమిచుట్టూ 2023లోనే ప్రహరీ కట్టుకుని సంరక్షించుకుంటుంటే అప్పటి వైకాపా నాయకులు దౌర్జన్యంగా స్థలంలోకి ప్రవేశించి, రాత్రికిరాత్రే అమ్మవారి విగ్రహం ప్రతిష్ఠించి, జాతర చేశారని ఆరోపించారు. తమ భూమిలో 50 అంకణాల భూమిని ఆలయానికి ఇచ్చేందుకు మేము సుముఖత వ్యక్తం చేసినా భూమిలోకి మమ్మల్ని వెళ్లనివ్వకుండా అడ్డుకుంటున్నారని, కోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని పోలీసుల సాయం కోరినా స్పందన లేకుండా పోయిందన్నారు. అయితే మరో వర్గం మాత్రం మొత్తం భూమి ఆలయానికి సంబంధించినదేనని, అధికారులు ఆక్రమణలు అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. వ్యవహారం రెవెన్యూ అధికారుల వద్దకు చేరింది.

నిర్మాణాలు జరుగుతున్న స్థలం

తరుముకొస్తున్న గడువు.. పూడ్చితేనే పరువు

తిరుపతి(గ్రామీణం), న్యూస్‌టుడే: దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించడం లేదన్నట్లు ఉంది నియోజకవర్గంలోని రహదారుల పరిస్థితి. నవంబరు నెలలో తుపానులతో కురిసిన భారీ వర్షాలకు ఆరు మండలాల్లో రోడ్లు గుంతలు పడ్డాయి. వీటి మరమ్మతుకు కూటమి ప్రభుత్వం అనుమతిచ్చి, గడువులోపు గుంతలు పూడ్చాలని సూచించింది. మూడు నెలలు గడుస్తున్నా ఇంతవరకు గుంతలకు అతుకులు వేయలేదు. జనవరిలోపు గడువు విధించినా రెండు వారాలకు ముందు తూతూ మంత్రంగా పనులు ప్రారంభించి పనులు ఆపేశారు. వేసిన అతుకులు మళ్లీ గుంతలు పడిపోతున్నాయి.

ఇబ్బందుల్లో వాహన చోదకులు

నవంబరు నెలలో మొంథా, దిత్వా తుపాన్ల తాకిడికి చంద్రగిరి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో రోడ్లు ఛిద్రమయ్యాయి. తిరుపతికి ఈ మండలాలు దగ్గరగా ఉండడంతో ఈ రోడ్లకు వాహనాల తాకిడి ఎక్కువగా ఉంది. తిరుపతి గ్రామీణ, చంద్రగిరి, రామచంద్రాపురం మండలాల్లో ప్రైవేటు పాఠశాలల, కళాశాలల బస్సులు వందల సంఖ్యలో ఉన్నాయి. వీటికి తోడు తిరుపతి, తిరుమలకు బెంగళూరు, చెన్నై, వేలూరు నుంచి వచ్చే యాత్రికులు ఈ మండలాల నుంచి నగరంలోకి ప్రవేశించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ మండలాల్లోని ర.భ. శాఖ, రాష్ట్ర రహదారుల్లో వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. దీనికి తోడు సమీపంలోని క్వారీల నుంచి టిప్పర్లు, కంకర రాయి, కంకర పిండితో 40-50 టన్నుల బరువుతో సరకు రవాణా చేస్తున్నాయి. వీటి ధాటికి రోడ్లు గుంతలు పడ్డాయి. ✤ నియోజకవర్గంలో సుమారు 500 కి.మీ మేర గుంతలకు మరమ్మతులు చేయాల్సి ఉంది. డిసెంబరు నెలాఖరులో గుత్తేదారు పనులు ప్రారంభించారు. రాయలచెరువు రోడ్డులో రెండు రోజులు అతుకులు వేశారు. తర్వాత పత్తాలేకుండా పోయారు. ఫలితంగా వాహన చోదకులు, స్థానిక ప్రజలకు గుంతలతో రాత్రివేళ తిప్పలు తప్పడం లేదు.

చిగురువాడ రాయలచెరువు రోడ్డులో గుంతలు

తూతూమంత్రంగా పనులు

జనవరి నెలాఖరులోపు గుంతలు పూడ్చాలని ఉన్నతాధికారులు సూచించినా క్షేత్రస్థాయిలో అందుకు తగ్గట్టు పనులు జరగడం లేదు. వాహనాల తాకిడికి గుంతలు పెద్దవిగా మారుతున్నాయి. రెండో దఫా పనులు ప్రారంభించే లోపు ఇంతకుముందు మరమ్మతు చేసిన గుంతలు మళ్లీ గుంతలు పడేట్లున్నాయి. మరమ్మతులు సరిగా చేయలేదని, పలుచోట్ల గుంతలు పూడ్చలేదని వాహన చోదకులు విమర్శిస్తున్నారు. అధికారులు స్పందించి మరమ్మతులు సక్రమంగా జరిగేలా చూడాల్సి ఉంది.

ప్రకటన

నా క్లైంటైన కె.వి. సత్యనారాయణ S/o లేట్ కె. నాగరాజు శెట్టి, డోర్. నెం. 13-3-531/డి/11, ఫ్లాట్ నెం-202, 2వ అంతస్తు, గాయత్రి టవర్స్, తుడా ఆఫీస్, తాతానగర్, తిరుపతి, తిరుపతి జిల్లా, 08-10-2018న తన స్వగృహము నుండి బజారు వీధిలోని తన షాపుకు ఆటోలో ప్రయాణిస్తుండగా సర్వే.నెం.623/3సిలోని తన యొక్క స్థలానికి సంబంధించిన తన తల్లి గారి పేరున వున్న మూలపత్రం నెం. 2005/1985 దారిపోయినవి, సదరు విషయమై తిరుపతి వెస్ట్, పి.యస్. నందు నెం. 152037110108 తో పిర్యాదు చేయడం జరిగినది. ఎవరికైనను దొరికిన యెడల క్రింది చిరునామాకు సమాచారం ఇవ్వగలరని మనవి. సమాచారం అందించిన వారికి తగిన పారితోషికం ఇవ్వబడును. ఈ ఆస్తిని నా క్లైయింట్ ఎవ్వరికీను ఎటువంటి బదలీలు చేయలేదు. కావున పై పత్రములను ఎవ్వరైనను దుర్వినియోగం చేసిన అట్టివారు చట్టరీత్యా శిక్షార్హులు, వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోబడును.

V.K. SARATH BABU, MBA., B.L.
ADVOCATE
D.No: 5-4-256, Vijayalakshmi Street
TIRUPATI - 517501, Cell: 8498960420

(c) eenadu

శ్రీకాళహస్తి

• శ్రీకాళహస్తి • సత్యవేడు • రైల్వేకోడూరు

పురవీధుల్లో ఉత్సవర్ల శోభ

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: తైలమావాస్యను పురస్కరించుకుని పురవీధుల ఉత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆదివారం సోమస్కందమూర్తి, జ్ఞానప్రసూనాంబిక అమ్మవార్ల ఉత్సవమూర్తులను చప్పరాలపై ఉంచి చతుర్మాడ వీధుల్లో ఊరేగించారు. మేళతాళాలు, భక్తుల జయజయధ్వానాల మధ్య ఉత్సవమూర్తుల ఊరేగింపు మహోత్సవం రమణీయంగా జరిగింది.

పూరిగుడిసెల తొలగింపు

సత్యవేడు, న్యూస్‌టుడే: మదనంబేడు గ్రామానికి చెందిన కొందరు ప్రభుత్వ భూమిలో ఇటీవల పూరిగుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఆదివారం అదే గ్రామానికి చెందిన కొందరు పూరి గుడెసెలను తొలగించారు. దీంతో తహసీల్దారు రాజశేఖర్‌కు సమాచారం అందించారు. పరిశీలించి న్యాయం చేస్తామన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)
శ్రీకాళహస్తి : 80085 74555
నాగలాపురం : 98854 43308
ఓబులవారిపల్లె : 99664 67525
రైల్వేకోడూరు : 97035 72572

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: సమస్య: హౌసింగ్‌బోర్డు కాలనీలో పురపాలక సంఘ కుళాయి చుట్టూ అధ్వానంగా ఉంది. **- ఎస్.నవనీతమ్మ, హౌసింగ్‌బోర్డు కాలనీ**

సమస్య: మిట్టకండ్రిగ వద్ద వినాయకుని ఆలయాన్ని ఆకుని ఉన్న వీధిలో మురుగునీటి కాల్వల్లో వ్యర్థాలు పేరుకు పోయాయి. దీంతో అవస్థలు తప్పడం లేదు. **- శ్రీనివాస్, మిట్టకండ్రిగ**

శ్రీకాళహస్తి: సమస్య: కాల్వచుట్టూ పెరిగిన మొక్కలతో నీళ్లు సక్రమంగా వెళ్లడం లేదు. **- రాణి, ఇసుకదిబ్బ**

సమాధానం: రోజువారీ పారిశుద్ధ్య కార్మికులు వ్యర్థాలు తొలగిస్తున్నారు. కాల్వల్లో వ్యర్థాలను పడేయడంవల్ల మురుగునీటి ప్రవాహానికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. తక్షణం సమస్యలను పరిష్కరిస్తాం. **-దామోదరం, పారిశుద్ధ్య అధికారి, పురపాలక సంఘం**

రైల్వేకోడూరు: సమస్య: పట్టణంలోని కడప రోడ్డులో ప్రధాన మురుగు కాలువపై మూత బండలు లేవు. మురుగు నీటితో కాలువలు నిండిపోయాయి. రోడ్డు పక్కగా వెళ్లాలంటే ప్రమాదాలు పొంచి ఉన్నాయి. పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాలి. **- జయరాం, స్థానిక వ్యాపారి, కడప రోడ్డు**

సమాధానం: ప్రధాన మురుగు కాలువపై బండలు ఏర్పాటు చేయిస్తాం. ప్రమాదాలు జరగకుండా సూచికలు ఏర్పాటు చేయించాం. కాలువలను శుభ్రం చేయిస్తాం. **- బి.శివయ్య, సర్పంచి, రైల్వేకోడూరు**

ఓబులవారిపల్లె: సమస్య: చిన్నఓరంపాడులో కేజీబీవీకు వెళ్లే దారి గుంతలు పడి అధ్వానంగా మారింది. ఆటోలు, ద్విచక్ర వాహనాలు వెళ్లాలన్నా ఇబ్బందులు తప్పడం లేదు. **- హరి, చిన్నఓరంపాడు**

సమాధానం: మండలంలో పలు కాలనీల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. నిధులు రాగానే సీసీ రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం. **- విజయరావు, ఎంపీడీవో, ఓబులవారిపల్లె**

సమస్య: మంగంపేటలో ప్రధాన రహదారిలోని మురుగు కాలువల్లో చెత్త పేరుకు పోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. **- సుబ్రహ్మణ్యం, మంగంపేట**

సమాధానం: మంగంపేటలోని అన్ని వీధుల్లో ముగురు కాలువల్లో చెత్తను తొలిస్తాం. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తాం. **- రామ్మోహన్‌రెడ్డి, డిప్యూటీ ఎంపీడీవో, ఓబులవారిపల్లె**

హిందూధర్మ పరిరక్షణకు కృషి

కార్యక్రమంలో మాట్లాడుతున్న చిలుకూరి కృష్ణస్వామి

వరదయ్యపాళెం, న్యూస్‌టుడే: హిందువులందరూ సమైక్యతతో హిందూ ధర్మపరిరక్షణకు కంకణబద్ధులు కావాలని జగన్మాత అచల పీఠాధిపతి చిలుకూరి కృష్ణస్వామి పిలుపునిచ్చారు. వరదయ్యపాళెంలో ఆదివారం నిర్వహించిన హిందూ సమ్మేళనం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరెడ్డి లోకా ఫౌండేషన్ కోఆర్డినేటరు లక్ష్మీజీ, తెదేపా, భాజపా నాయకులు పాల్గొన్నారు. **సత్యవేడు:** హిందూ సమాజాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని శ్రీశ్రీ జగన్మాత అచ్చల పీఠాధిపతి కృష్ణస్వామిజీ పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక మతంగీశ్వర ఆలయ ఆవరణలో విశ్వ హిందూ సమ్మేళన కార్యక్రమంలో మాట్లాడారు.

క్రికెట్ టోర్నమెంట్ విజేత బీఎన్‌కండ్రిగ జట్టు

వరదయ్యపాళెం, న్యూస్‌టుడే: నీర్పాకోట మైక్రోటేషన్ కాలనీ యువత ఆధ్వర్యంలో నాలుగు రోజులుగా జరుగుతున్న ఎన్‌పీకే సూపర్ సిక్స్ ప్రీమియర్ క్రికెట్ టోర్నమెంట్ పోటీల్లో విజేతగా బీఎన్‌కండ్రిగ జట్టు నిలిచింది. ఈ పోటీల్లో 16 జట్లు తలపడగా, తుది పోటీలో బీఎన్‌కండ్రిగ జట్టు, ఎన్‌పీకే లయన్స్ జట్టు నిలిచాయి. ఆదివారం జరిగిన హోరాహోరీ పోరులో చివరకు బీఎన్‌కండ్రిగ జట్టు విజయం సాధించింది. ప్రముఖ వ్యాపారవేత్త, తెదేపా నాయకుడు మోహన్‌యాదవ్ విజేతగా నిలిచిన బీఎన్‌కండ్రిగ జట్టునకు రూ.13333లు, ద్వితీయ స్థానంలో నిలిచిన ఎన్‌పీకే జట్టునకు కాటూరు రమణయ్య చేతుల మీదుగా రూ.7777లు నగదు బహుమతి అందించారు. కార్యక్రమంలో కోటేశ్వరరావు, చందు, నవీన్, రాజేంద్ర, వెంకటేష్, పవన్ తదితరులు పాల్గొన్నారు.

కప్పు అందుకున్న విజేతలతో నిర్వాహకులు

ప్రత్యామ్నాయం అంతేనా..!

☛ సన్నిధివీధిలో ట్రాఫిక్ కష్టాలు

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: వాయులింగేశ్వరుడి దర్శనార్థం వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. సాధారణ రోజుల్లో కొంత తక్కువైనా, రద్దీ రోజుల్లో ఎక్కువగా భక్తులు తరలివస్తున్నారు. ఎక్కువ మంది వాహనాల ద్వారా శ్రీకాళహస్తీశ్వరుడి దర్శనార్థం ఇక్కడకు వస్తున్నారు. దీంతో ఆలయ పరిసర ప్రాంతాల్లో వాహనాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.

వారాంతం.. తప్పని సంకటం

వారాంతం, వరుసగా సెలవులు వస్తే సన్నిధి వీధిన ఆద్యంతం ట్రాఫిక్ చిక్కులు తప్పడం లేదు. రోడ్డు విస్తరణ చేపట్టినప్పటికీ వాహనాలు రోడ్డు మీద పార్కింగ్ చేసి వెళ్తున్నారు. అంతకు మించి ప్రత్యామ్నాయం లేక పోవడంతో తరచూ వాహనాలు నిలబడిపోతున్నాయి. వందల సంఖ్యలో వాహనాలను క్రమబద్ధీకరించేందుకు పోలీసులు, హోంగార్డులు, భద్రతా సిబ్బంది శ్రమిస్తున్నా ఫలితం ఉండటం లేదు.

సువర్ణముఖి నదిలో ప్రత్యామ్నాయంగా ప్రారంభించి వదిలేసిన రోడ్డు

గ్రామీణులకు ఇక్కట్లే..

సన్నిధివీధిలో తరచూ ఏర్పడే ట్రాఫిక్‌తో అటువైపుగా వాటర్‌వర్క్స్ కాలనీ, తుఫాన్‌నగర్‌తో పాటు వేడాం, వేడాం మిట్టకండ్రిగ, రామాపురం, అబ్బాబట్లపల్లి తదితర గ్రామాలకు వెళ్లే గ్రామీణులకు అవస్థలు తప్పడం లేదు. ట్రాఫిక్ స్తంభించి పోవడంతో ఎక్కువ సమయం ట్రాఫిక్‌లో నిరీక్షించాల్సి వస్తోంది. సువర్ణముఖి నదిలో ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటుతో సన్నిధివీధిలో ట్రాఫిక్ వీలైనంత మేర కట్టడి చేసే అవకాశముంది. ఆ దిశగా అధికారులు గతేడాది మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముందు హడావుడి ప్రయత్నాలు చేసి ప్రయత్నాలు మళ్లీ విరమించుకున్నారు. అలాగే రోడ్డు ఏర్పాటుకు కొంత మేర ఉన్న భూసేకరణ అడ్డంకులు తొలగించేలా రెవెన్యూశాఖ శ్రద్ధ చూపాల్సి ఉంది. ఇక్కడ ప్రత్యామ్నాయ రోడ్డు అందుబాటులోకి వస్తే సన్నిధివీధిలో వీలైనంత మేర ట్రాఫిక్ సమస్యలు తీరనున్నాయి. ఇప్పటికైనా సువర్ణముఖి నదిలో ప్రత్యామ్నాయ రోడ్డు ఏర్పాటు పనులను అధికారులు పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాల్సి ఉంది.

దర్శనార్థం రోజువారీ భక్తులు: **18 వేలు** వారాంతంలో భక్తులు: **25 వేలు** రోజువారీ వాహన రాక పోకలు: **2.5 వేలు** రద్దీ రోజుల్లో రాక పోకలు: **3 వేలకుపైనే**

కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న డీఎస్పీ నరసింహమూర్తి

భక్తులకు అన్నదానం

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: పట్టణంలోని శ్రీసత్యవ్రత భాస్కర క్షేత్ర అన్నదాన ట్రస్టు ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. తైలమావాస్యను పురస్కరించుకుని ఆదివారం భరద్వాజతీర్థానికి వచ్చిన భక్తులకు ట్రస్టు తరఫున అన్నప్రసాదాలను పంపిణీ చేశారు. కార్యక్రమాన్ని డీఎస్పీ నరసింహమూర్తి ప్రారంభించారు. సీఐలు ప్రకాష్ కుమార్, తిమ్మయ్య, అధికారులు, సంఘం సభ్యులు పాల్గొన్నారు.

మామిడి రైతులతో సమావేశం నేడు

రైల్వేకోడూరు, న్యూస్‌టుడే: మండల పరిధిలోని మైసూరువారిపల్లె వద్ద ఉన్న మామిడి కాయల ప్రైవేటు యార్డు వద్ద సోమవారం ఉదయం 10 గంటలకు మామిడి రైతులు, వ్యాపారులతో సమావేశం ఏర్పాటు చేసినట్లు ఉద్యాన శాఖ అధికారి ఎం.వెంకటభాస్కర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి జిల్లాలో మామిడికి సంబంధించిన లాజిస్టిక్(రవాణా, వ్యాపార అవసరాలు) సమస్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రతినిధుల బృందం ఈ సమావేశానికి హాజరు కానున్నట్లు తెలిపారు. రైతులు, వ్యాపారులు హాజరై తమ సమస్యలను వారి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

యువత అన్నిరంగాల్లో రాణించాలి

ఏర్పేడు, న్యూస్‌టుడే: యువత అన్నిరంగాల్లో రాణించినప్పుడే దేశాభివృద్ధి జరుగుతుందని ఎంపీ గురుమూర్తి తెలిపారు. సంక్రాంతి పండగను పురస్కరించుకుని పంగూరులో ఈ నెల ఒకటి నుంచి నిర్వహించిన క్రికెట్ టోర్నీ ఆదివారంతో ముగిసింది. 22 టీమ్‌లు పాల్గొనగా ఫైనల్‌కు పంగూరు, కింగ్స్ టీమ్‌లు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో కింగ్స్ టీమ్ విజయం సాధించగా పంగూరు రన్నర్స్‌గా నిలిచింది. కార్యక్రమానికి ఎంపీ గురుమూర్తి ముఖ్య అతిథిగా హాజరై విజేత జట్టుకు రూ.10016, రన్నర్స్‌కు రూ.5016, ట్రోఫీని అందజేశారు. క్రీడలతో స్నేహభావం, ఏకాగ్రత పెరుగుతుందని వివరించారు. కార్యక్రమంలో సర్పంచి లక్ష్మీప్రసన్న, పోలయ్య, బాలప్రసాద్, హరి, నరసింహులు, గంగాధర్, రోహిత్ పాల్గొన్నారు.

బహుమతులు అందజేస్తున్న ఎంపీ గురుమూర్తి

కార్యకర్త మృతికి పలువురి సంతాపం

తొట్టంబేడు, న్యూస్‌టుడే: శ్రీకాళహస్తి నియోజకవర్గ వైకాపా మైనార్టీ సెల్ అధ్యక్షుడు పఠాన్ ఫరీద్ తండ్రి కాలేషా ఆదివారం ఆకస్మికంగా మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎంపీ గురుమూర్తి ఆకర్షరెడ్డితో కలిసి మృత దేహానికి నివాళులర్పించి సంతాపం వ్యక్తం చేశారు

ఎన్టీఆర్‌కు ఘన నివాళి

ఓబులవారిపల్లె: ఎమ్మెల్యే అరవ శ్రీధర్, తెదేపా నియోజకవర్గ బాధ్యులు ముక్కా రూపానందరెడ్డి

సత్యవేడు: నియోజకవర్గ ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ శంకర్‌రెడ్డి

శ్రీకాళహస్తి: ఎన్టీఆర్ విగ్రహం వద్ద బృందమ్మ, నాయకులు

నారాయణవనం: నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం

న్యూస్‌టుడే బృందం: దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌కు తెదేపా నేతలు ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన వర్ధంతిని పురస్కరించుకుని ఆదివారం శ్రీకాళహస్తి, సత్యవేడు, రైల్వేకోడూరు నియోజక వర్గాల్లోని మండలాల్లో ఆయన విగ్రహాలకు పూలమాలలు వేశారు. శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే తల్లి బొజ్జల బృందమ్మ, సత్యవేడులో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, తెదేపా నియోజకవర్గ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ శంకర్‌రెడ్డి, రైల్వేకోడూరులో ఎమ్మెల్యే అరవ శ్రీధర్, తెదేపా నియోజకవర్గ బాధ్యులు ముక్కా రూపానందరెడ్డి ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు చేపట్టారు.

తీర్థం.. ఆకట్టుకునే అందం

ముక్కంటి ఆలయానికి అనుబంధంగా ఉన్న భరద్వాజ తీర్థానికి నవ్యశోభ సంతరించుకుంది. రానున్న మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల దృష్ట్యా ఆదివారం నిర్వహించిన తైలమావాస్య ఉత్సవం సందర్భంగా స్థానికంగా ఉన్న నవభారత్ యువజన సంఘం సభ్యులు ఓంకారం జెండాలను సుందరంగా అమర్చారు. భరద్వాజ తీర్థం చుట్టూ రెపరెపలాడుతున్న జెండాలతో భక్తులు ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు. ఈ వేడుకలను చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో భరద్వాజ తీర్థంలో సందడి వాతావరణం నెలకొంది. **- న్యూస్‌టుడే, శ్రీకాళహస్తి**

ఇలా ఉంటే నడక సాగేదెలా...

రేణిగుంట పంచాయతీలోని మంచినీళ్లగుంతలో తుడా నిధులతో నిర్మించిన ఆట పరికరాలు, వాకింగ్ ట్రాక్‌లు దెబ్బతిన్నాయి. నిత్యం ఉదయం, సాయంత్రం వేళలో పెద్ద సంఖ్యలో ప్రజలు నడకకు వస్తుంటారు. పరికరాలు దెబ్బతినడంతో పిల్లలు ఆడుకోవాలన్నా ఇబ్బందులు తప్పడంలేదు. పలు ప్రదేశాల్లో దెబ్బతిన్న నడకదారిని బాగు చేయాల్సిన అవసరం ఉంది. పంచాయతీ లేదా తుడా నిధులతో మరమ్మతులు చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, రేణిగుంట**

పగలంతా వెలుగులే

ఇటీవల రేణిగుంట మండలంలో కూటమి ప్రభుత్వం ప్రతి గ్రామంలో వీధి దీపాలను ఏర్పాటు చేసింది. అయితే వాటి నిర్వహణను మాత్రం పంచాయతీ అధికారులు పూర్తిగా మరిచి పోయారు. ఆదివారం మండలంలోని గుత్తివారిపల్లె గ్రామంలోని ప్రతి వీధిలో దీపాలు వెలుగుతూనే ఉన్నాయి. ఇలా రోజంతా వీధి దీపాలు వెలుగుతుండటంతో ఆయా పంచాయతీలు విద్యుత్తు ఛార్జీలతో సతమతమవుతున్నాయి. **- న్యూస్‌టుడే, రేణిగుంట**

మళ్లీ రోడ్లపైనే..!

సన్నిధివీధిలో వాహనాల పార్కింగ్ ఇబ్బడిముబ్బడిగా చేసేస్తున్నా ఏమీ చేయలేని పరిస్థితి. వారాంతం రద్దీతో ఆదివారం అశేషంగా భక్తులు తరలివచ్చారు. రోడ్డుపై వాహనాల పార్కింగ్‌కు వీల్లేకుండా పాదచారులు నడిచివెళ్లేందుకు షెడ్లను ఏర్పాటు చేస్తే.. ఎంచక్కా వాహన చోదకులు వాటికి ముందు వాహనాలు నిలిపి వెళ్లి పోవడంతో సన్నిధివీధి రోడ్డులో ట్రాఫిక్ కష్టాలు తప్పలేదు. **- న్యూస్‌టుడే, శ్రీకాళహస్తి**

మూణ్నాళ్ల ముచ్చటేనా..!



వాహనాల రాకపోకల కారణంగా దిగబడిన గ్రిల్స్

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని ఆనుకుని జలవినాయక స్వామి ఆలయం వద్ద వర్షపు నీటి నిల్వలు నిలిచేందుకు వీల్లేకుండా ఇనుప గ్రిల్స్ అమర్చారు. కింద కాల్వపై వీటిని అమర్చడంతో నీటి నిల్వలు కాల్వ గుండా వెళ్లే విధంగా ఏర్పాటు చేశారు. ఈ పనులు చేపట్టి రోజులు మాత్రమే పూర్తయింది. అయితే నూతనంగా వేసిన గ్రిల్స్ రెండు ప్రాంతాల్లో కిందకు దిగబడిపోయాయి. మరో రెండు చోట్ల కిందకు ఒరిగిపోయింది. రోజుల వ్యవధిలోనే దుస్థితికి చేరడంతో చేసిన పనులు నిరుపయోగమయ్యాయి. ఇలా కాకుండా శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టే విధంగా అధికారులు చర్యలు చేపట్టాల్సి ఉంది.

ఐక్యతతో పోరాడాలి

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: హిందూ ధర్మంతో పాటు సమాజ రక్షణకు కులాలకు అతీతంగా అందరూ ఐక్యతతో పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని మంత్ర మహేశ్వరి శ్రీశక్తి పీఠాధీశ్వరి మాతాజీ రమ్యానందభారతి స్వామిని అన్నారు. ముక్కంటి ఆలయానికి సమీపంలోని ధూర్జటి కళా ప్రాంగణం ఆవరణలో ఆదివారం హిందూ సమ్మేళన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. సంస్కృతి, సంప్రదాయాలను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. సద్భావన ప్రముఖ్ ఓలేటి సత్యనారాయణ, భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్, ట్రస్టుబోర్డు సభ్యురాలు విశాల, ఆర్‌ఎస్ఎస్ స్వయం సేవక్ కార్యకర్తలు పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న మాతాజీ రమ్యానంద భారతీ స్వామిని

చెరువు ఆక్రమణదారులను అరెస్టు చేయాలి

వరదయ్యపాళెం, న్యూస్‌టుడే: మండలంలోని కంచరపాళెంలో రెడ్డిగుంటచెరువు భూములను ఆక్రమించిన చెన్నైకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారిపై వెంటనే కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని సీపీఐ(ఎంఎల్) జిల్లా నాయకులు బుర్రా కృష్ణమూర్తి డిమాండ్ చేశారు. ఆదివారం సీపీఐ(ఎంఎల్) ఆధ్వర్యంలో కంచరపాళెంలోని రెడ్డిగుంట చెరువును, పక్కనే వ్యాపారి కొనుగోలు చేసిన భూములను ఈ సందర్భంగా వారు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెరువు భూములను ఆక్రమించడమే కాకుండా, చెరువులోని మట్టిని భూ అభివృద్ధి పనులకు బరితెగించి తెగ్గొట్టడం దుర్మార్గమన్నారు. ఈ అక్రమాల వెనుక అధికారుల అండదండలు ఉన్నాయనే అనుమానాలకు బలం చేకూరుతోందన్నారు.

విరాళం అందజేస్తున్న కృష్ణమూర్తి

నిత్యాన్నదానానికి విరాళం

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: శ్రీకాళహస్తీశ్వరాలయంలో భక్తుల సౌకర్యార్థం అమలు చేస్తున్న నిత్యాన్నదాన పథకానికి పరస్వగనహల్లికి చెందిన కృష్ణమూర్తి రూ.50 వేలు విరాళాన్ని అందజేశారు. ఈ మేరకు నగదు చెక్కును ఆదివారం ఆలయ ట్రస్టుబోర్డు ఛైర్మన్ కొట్టేసాయిప్రసాద్‌కు అందించారు. తిరుపతి జిల్లా పల్లంకు చెందిన వసంతమ్మ కుటుంబీకులు రూ.27,750లు విలువైన ఇత్తడి దీపాలను అందజేశారు.

చెత్తా చెదారాల తొలగింపు

స్పందనకు వందనం

రైల్వేకోడూరు, న్యూస్‌టుడే: పట్టణంలోని జగడంపల్లె, రైల్వేస్టేషన్ ప్రాంతాల్లో చెత్తా చెదారాలు పేరుకుపోయి స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. ఈ అంశంపై ఈనెల 17వ తేదీన 'ఈనాడు'లో 'మేమున్నాం.. మీకు తోడుగా' శీర్షికన కథనం ప్రచురితమైంది. స్పందించిన పంచాయతీ అధికారులు ఆదివారం సిబ్బందిని ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాలను శుభ్రం చేయించారు.

మురుగు కాలువలు శుభ్రం

శ్రీకాళహస్తి(గ్రామీణ(ఏర్పేడు): శ్రీకాళహస్తి మండలంలోని ముచ్చువోలు పంచాయతీలో అధికారులు పారిశుద్ధ్య పనులు చేపట్టారు. మురుగునీరు వీధుల్లో ప్రవహిస్తుండటంతో దుర్వాసన వెదజల్లుతుందని ఈనాడులో ఇటీవల 'మేమున్నాం- మీకుతోడుగా' శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన పంచాయతీ అధికారులు ఆదివారం కాలువలు శుభ్రం చేయించారు.

వీధిదీపాలకు మరమ్మతులు

ఓబులవారిపల్లె: మండల పరిధిలోని వైకోట గ్రామంలో వీధి దీపాలు వెలగడం లేదు. దీనిపై మేమున్నాం..మీకు తోడుగాలో కథనం ప్రచురితమైంది. స్పందించిన అధికారులు వెంటనే వీధి దీపాలకు మరమ్మతులు చేయించారు.

పీహెచ్‌సీ వద్ద పారిశుద్ధ్య చర్యలు

నాగలాపురం: స్థానిక పీహెచ్‌సీ సమీపంలోని విద్యుత్తు నియంత్రిక వద్ద పంచాయతీ సిబ్బంది ఆదివారం పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. ఈ ప్రాంతంలో చెత్తకుండీ నిండి చెత్తా చెదారాలతో దుర్గంధం నెలకొనడంపై ఈ నెల 17వ తేదీన 'మేమున్నాం.. మీకు తోడుగా' శీర్షికన 'ఈనాడు'లో ప్రచురితమైన కథనానికి సర్పంచి చిన్నదురైసుధ సమస్యను పరిష్కరించారు.

గ్రామీణం.. రహదారులు అధ్వానం

రైల్వేకోడూరు, న్యూస్‌టుడే: గ్రామీణ రహదారులు అధ్వానంగా మారడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైల్వేకోడూరు పట్టణంలోని అంబేడ్కర్ నగర్ ముఖ్యమైంది. ఇక్కడ రహదారి నిర్మించాలని ప్రజలు దశాబ్దాల తరబడి నాయకులు, అధికారులను కోరుతున్నారు. మధ్యలో ప్రైవేటు వ్యక్తుల స్థలాలు ఉండటంతో కార్యరూపం దాల్చడంలేదు. ఇలా నియోజకవర్గ పరిధిలోని ఓబులవారిపల్లె మండలం పెరుమాళ్లపల్లె, పుల్లంపేటలోని కొత్తపల్లె అగ్రహారం, పొదలవారిపల్లె, కుమారునిపల్లె, చిట్వేలి, పెనగలూరు మండలాల్లోని పలు ప్రాంతాలకు రోడ్డు వసతులు సమకూరడంలేదు.

మురుగుతో బంగ్లామిట్ట గిరిజనకాలనీలో..

మునుగుతున్న రోడ్లు

నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో 99 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. దాదాపు అన్ని గ్రామాల్లో అంతర్గత సిమెంటు రోడ్లు ఉన్నా వర్షాకాలంలో మునుగుతున్నాయి. రోడ్లు పాతబడిపోవడం, నిర్మిస్తున్న గృహాలు ఎత్తులో ఉండడంవల్ల నీరంతా రోడ్లపైకి చేరుతోంది. రైల్వేకోడూరు మండల పరిధిలోని రెడ్డివారిపల్లె, బొజ్జావారిపల్లె, ఉర్లగట్టుపోడువంటి పంచాయతీల్లో ఈ పరిస్థితి తీవ్రంగా మారింది.

● **రూ.30 కోట్లతో నిర్మాణాలు..** పల్లె పండగ పథకం మొదటి, రెండో విడతలో నియోజకవర్గానికి ఇప్పటి వరకు రూ.30 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఆ నిధులతో సుమారు 60 కిలో మీటర్ల రహదారుల నిర్మాణం జరగాల్సి ఉండగా ప్రస్తుతానికి 40 కిలో మీటర్లు నిర్మించారు. మిగతా పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఇంత జరుగుతున్నా ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యలు పరిష్కారం కావడంలేదు.

అధికారి ఏమన్నారంటే..

పట్టణంలోని అంబేడ్కర్ నగర్‌కు రోడ్డు నిర్మాణానికి రెవెన్యూ అనుమతులు అవసరం అవుతాయి. వాటివల్ల పనులు ముందుకు సాగడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో నీట మునుగుతున్న రోడ్లను గుర్తించి ప్రత్యేక పనులు చేయిస్తాం. రహదారులు లేని గ్రామాలు ఉండకూడదన్న లక్ష్యంతో ప్రభుత్వం పల్లె పండగ పథకం అమలు చేస్తోంది. సమస్యలను గుర్తించి కొత్త రోడ్లు లేదా మరమ్మతులు చేపడుతున్నాం. ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుంది.

- టి.బాలనరసింహులు, పంచాయతీరాజ్ శాఖ డీఈఈ, రైల్వేకోడూరు

ముక్కంటి సేవలో.. చిత్ర బృందం

చిత్ర బృందంతో ఆలయ ట్రస్టుబోర్డు ఛైర్మన్ కొట్టే సాయిప్రసాద్

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: సంక్రాంతికి విడుదలైన నారీ నారీ నడుమ మురారీ చిత్రబృంద సభ్యులు వాయులింగేశ్వరుని దర్శించుకున్నారు. సినీనటుడు శర్వానంద్, సినీనటి సాక్షీవైద్యతో పాటు నిర్మాత వారి కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ముక్కంటీశుని దర్శించుకున్నారు. వీరికి ఆలయ ట్రస్టుబోర్డు ఛైర్మన్ కొట్టే సాయిప్రసాద్ దగ్గరుండి దర్శన ఏర్పాట్లు పర్యవేక్షించారు. దర్శనానంతరం ఆలయం తరపున తీర్థ ప్రసాదాలు అందజేశారు.

ద్విచక్ర వాహనాల స్వాధీనం

తొట్టంబేడు, న్యూస్‌టుడే: శ్రీకాళహస్తి పట్టణంలోని వీఎంపల్లిలో ఎలాంటి రికార్డుల్లేని ఐదు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు రెండో పట్టణ సీఐ నాగార్జునరెడ్డి తెలిపారు. ఆదివారం కార్డన్‌సర్చ్ నిర్వహించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సమాచారం ఇచ్చిన వ్యక్తుల వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

ప్రమాదవశాత్తు పూరిల్లు దగ్ధం..

కేవీబీపురం, న్యూస్‌టుడే: మండలంలోని అంజూరు ఎస్సీకాలనీలో ప్రమాదవశాత్తు ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదంలో పూరిల్లు దగ్ధమైంది. మోనిక ఏడాదిన్నర బాలుడిని ఇంట్లో ఊయలలో వేసి ఆరు బయట పనులు చేసుకుంటున్న సమయంలో ఇంటికి మంటలు వ్యాపించాయి. దీంతో మోనిక ఏడాదిన్నర బిడ్డను ఇంట్లోకి వెళ్లి బయటకు తీసుకొచ్చింది. 10 గ్రాముల బంగారం, లక్ష రూపాయలు, విలువైన దస్త్రాలు కాలిపోయినట్లు కాటయ్య వాపోయారు.

CHANGE OF NAME

I, GAVANOOTHALA PRABHAKAR (OLD NAME), S/o GAVANOOTHALA CHINNABBI, R/o D.No: 7/391-3, SURYA NAGAR, RAILWAY KODUR TOWN AND MANDAL, ANNAMAYYA DIST., A.P-516101 HAVE CHANGED MY NAME TO GAVANUTHALA PRABHAKAR (NEW NAME). HENCEFORTH, I SHALL BE KNOWN AS GAVANUTHALA PRABHAKAR (NEW NAME).

(c) eenadu

సూళ్లూరుపేట
• సూళ్లూరుపేట • వెంకటగిరి

వెండి చీర అలంకరణలో పోలేరమ్మ

నాయుడుపేట, న్యూస్‌టుడే: పట్టణంలో గడియారం సెంటర్‌లో కొలువుదీరిన పురదేవత పోలేరమ్మ అమ్మవారు ఆదివారం వెండి చీర అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. పలువురు అమ్మవారికి పసుపు కుంకుమ గాజులు చీరలు సమర్పించారు. పొంగళ్లు పొంగించి మొక్కులు తీర్చుకున్నారు. అంతకు ముందు వద్దిగుంటకండ్రిగ గ్రామ సమీపంలో ఉన్న వైద్య వీరరాఘవులు స్వామివారి ఆలయంలో మౌళి అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.

గౌరీదేవి ప్రతిమల నిమజ్జనం

నాయుడుపేట పట్టణం, న్యూస్‌టుడే: పెళ్లకూరు మండలం తాళ్వాయిపాడు గ్రామంలో ఆదివారం గౌరీదేవి ప్రతిమలను నదిలో నిమజ్జనం చేసేందుకు మహిళలు ప్రదర్శనగా వెళ్లారు. గౌరీదేవి పాటలను ఆలపిస్తూ మంగళ వాయిద్యాలతో వెళ్లారు. నదిలో గొబ్బిళ్లు పెట్టి గీతాలు ఆలపించారు.

తాళ్వాయిపాడులో గౌరీదేవి ప్రతిమలతో నదికి వెళ్తున్న మహిళలు

రహదారులపై మంచు.. ప్రాణాలకు ముప్పు

నాయుడుపేట పట్టణం, న్యూస్‌టుడే: పది రోజుల క్రితం నాయుడుపేట బిరద వాడ వద్ద రోడ్డుపై ఆగి ఉన్న వాహనాన్ని చెన్నై నుంచి నెల్లూరు రోగితో వెళ్తున్న కారు ఢీకొట్టింది. తీవ్రమైన మంచు ప్రభావం వలన వాహనం కనిపించక ఢీ కొట్టారని తెలుస్తోంది.

ఇవీ ఘటనలు..

❖ పట్టణంలోని విన్నమాల వద్ద 16వ జాతీయ రహదారి మలుపులో శనివారం రాత్రి నారాయణ అనే వ్యక్తి రోడ్డు దాటుతుండగా మంచులో కనిపించక నెల్లూరు నుంచి చెన్నై వెళ్లే లారీ ఢీకొట్టడంతో మృతిచెందాడు. ❖ నాయుడుపేట పరిసర సమీప జాతీయ రహదారులపై మరమ్మతులకు గుర్తె, ఇతర వాహనాలు నిలిపి ఉండటంతో మంచులో కనిపించక నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. మంచుతో ప్రయాణం ముందుకు సాగడం కష్టంగా ఉంది.

వాహనాలు నిలిపే ప్రాంతాలు..

ఓజిలి మండలం రాచపాళెం, నాయుడుపేట మండలం మేనకూరు, పండ్లూరు, కలిపేడు, విన్నమాల, దొరవారిసత్రం, నెల్లబల్లి, సూళ్లూరుపేట హోలీక్రాస్ మలుపు, తడ పెళ్లకూరు మండలం తాళ్వాయిపాడు, చావాలి, పలువోట్లు ఇలాంటి పరిస్థితి. నాయుడుపేట నుంచి చెన్నై, తిరుపతి, నెల్లూరు, మార్గాల్లో జాతీయ రహదారులపై ఉండే హోటళ్లు, దుకాణాల వద్ద వాహనాలు నిలపడంతో వెనుకనుంచి వచ్చి ఢీకొనే అవకాశముంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..

ఎక్కడబడితే అక్కడ వాహనాలు నిలపకూడదు. వాహనాల వెనుక భాగంలో స్టిక్కర్లు కనిపించాలి. నిదానంగా ముందుకు సాగాలి. రోడ్డు మార్జిన్‌లో నిలపకూడదు. ఒక వేళ నిలిపితే సిగ్నల్ లైట్లు వెలిగేలా చూసుకోవాలి. నిలిపేందుకు కేటాయించిన చోటే ఆపి విశ్రాంతి తీసుకోవాలి. మద్యం తాగి నడపరాదు. వాహనాల డ్రైవర్లు నిబంధనలు పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాల బారిన పడకుండా నివారించవచ్చు. **- సీఐ బాబీ**

భవనం సరే.. అధికారులు ఎక్కడ

కార్యాలయం మార్పుతో ఇబ్బందులు

నాయుడుపేట, న్యూస్‌టుడే: మేనకూరు ప్రత్యేక ఆర్థిక మండలి భూముల్లో సేవలు అందించేందుకు ఏపీఐఐసీ రూ.3 కోట్ల వ్యయంతో పక్కాభవనం నిర్మించింది. కానీ అధికారులు అందుబాటులో ఉండటంలేదు. ఈ ప్రాంతంలో మూడు భారీ పారిశ్రామిక వాడలు ఉండటంతో 2017లో ఇక్కడ సబ్‌జోనల్ కార్యాలయం ఏర్పాటు చేశారు. పారిశ్రామిక వేత్తలకు త్వరగా సేవలు అందించేందుకుగాను జోనల్ మేనేజర్, ఇద్దరు డిప్యూటీ జోనల్ మేనేజర్లు, ఐలా కమిషనర్, ఇంజినీరింగ్ అధికారులను నియమించారు.

మేనకూరు సెజ్‌లో నిర్మించిన ఏపీఐఐసీ భవనం

నెల్లూరు కేంద్రంగా విధులు..

ఇదే కార్యాలయంలో పర్యావరణ, కాలుష్య నియంత్రణ మండలి, పరిశ్రమల అధికారి, బ్యాంకు, తపాలా కార్యాలయం, కస్టమ్స్ అధికారి కార్యాలయాలు ఇందులో ఏర్పాటు చేసే విధంగా నిర్మించారు. ప్రారంభంలో జోనల్ మేనేజర్, ఐలా కమిషనర్, ఇంజినీరింగ్ అధికారులు ఇక్కడ విధులు నిర్వహించారు. తర్వాత వీరు నెల్లూరు కేంద్రంగా విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో కార్యాలయం బోసిపోయింది.

వైకాపా పాలనలో తరలింపు..

2019 వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మేనకూరు కేంద్రంగా ఏపీఐఐసీ సబ్ జోన్ కేంద్రంగా ఉన్న జోనల్ అధికారి, డీజేఎం, ఐలా కమిషనర్‌లను నెల్లూరుకు తరలించారు. ఇక్కడ ఉన్న సిబ్బందిని కూడా అక్కడకి తీసుకుపోవడంతో కార్యాలయంలో అధికారులు లేకుండా పోయారు. దీంతో కోట్లు ఖర్చు చేసి ఆధునిక హంగులతో నిర్మించిన భవనం ఖాళీ గదులతో దర్శనం ఇస్తోంది. ఇక్కడ 43 వరకు భారీ, మధ్యతరహా పరిశ్రమలు ఉన్నాయి. తాజాగా పది పరిశ్రమలు వచ్చాయి. పారిశ్రామిక వాడల్లో ఏపీఐఐసీ ద్వారా రూ.210 కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.

అందుబాటులో లేకపోవడంతో..

ఏపీఐఐసీ సబ్ జోన్ పరిధిలో ఉన్న అధికారులందరినీ వైకాపా ప్రభుత్వం నెల్లూరు జోనల్ కార్యాలయంలోకి విలీనం చేయడంతో ఇక్కడ పనులు ముందుకు సాగడం లేదు. భూముల కేటాయింపు, పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అనుమతుల కోసం నెల్లూరుకు వెళ్లాల్సి వస్తోంది. పారిశ్రామిక వాడలో ఉన్న భూముల అభివృద్ధి పనులపై పూర్తి స్థాయి పర్యవేక్షణ కొరవడింది. ఐలా అధికారి కూడా అందుబాటులో లేకపోవడంతో పారిశ్రామిక వాడల్లో మౌలిక వసతుల అభివృద్ధి లేకుండా ఉంది. ఇక్కడ సబ్‌జోనల్ కేంద్రంగా జోనల్ మేనేజర్‌ను నియమించాలని, ఇక్కడే ఉండేలా చూడాలని పారిశ్రామిక వేత్తలు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఆలయ అభివృద్ధి దాతలకు సన్మానం

నాయుడుపేట పట్టణం, న్యూస్‌టుడే: పెళ్లకూరు మండలం తాళ్వాయిపాడులోని శ్రీవీర్లయ్య, మహాలక్ష్మమ్మ ఆలయం అభివృద్ధికి విరాళాలు ఇచ్చిన దాతల్ని గ్రామ పెద్దలు సన్మానించారు. సంక్రాంతి సంబరాల్లో అన్నదానానికి రూ.1లక్ష ఇచ్చిన కర్పూరం పరమశివయ్య, కిలారి పెంచలయ్య, గంగాబత్తిన భాస్కర్, షణ్ముగం, కిలారి పెంచలయ్య, ఆలూరు పెంచల నరసింహం, సర్వేపల్లి సురేష్, కాటూరు పెంచలయ్య, బెల్లంకొండ పుట్టయ్యను అభినందించారు. గ్రామ పెద్దలు కె.చంద్రశేఖర్, కె.బాలయ్య, జి.శివలింగయ్య, పి.బాలకృష్ణయ్య, ఎల్.ప్రసాద్, ఒ.వెంకయ్య, జి.శ్రీనివాసులు, బి.సుబ్బయ్య, టి.సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.

ఆశ్రమానికి పరుపుల వితరణ

నాయుడుపేట పట్టణం, న్యూస్‌టుడే: చిట్టమూరు మండలం మొలకలపూడి వద్దనున్న మొహర్ ఆశ్రమంలోని వృద్ధులకు రోటరీ క్లబ్ తరపున ప్రవాసాంధ్రులు రాజ్ కానూరి రెండు హైటెక్ బెడ్లను ఆదివారం అందించారు. రోటరీ క్లబ్ అధ్యక్షుడు నాగూరయ్య మాట్లాడుతూ నాయుడుపేట చుట్టుపక్కల ప్రాంతాల్లోని 4వేల మంది బాలబాలికలకు దుస్తులు పంపిణీ చేశామన్నారు. రోటరీ అసిస్టెంట్ గవర్నర్ జయరాజగోపాల్, ప్రధాన కార్యదర్శి బి.సుబ్రహ్మణ్యం, రామ్మోహన్, చంద్రశేఖర్ పాల్గొన్నారు.

ఈ చెత్త తొలగేదెన్నడు..?

పట్టణంలోని శ్రీలక్ష్మి హాలు దగ్గర నుంచి బాబూజీ కాలనీకి వెళ్లే మార్గంలో చెత్త వేయడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. చెత్త సకాలంలో తొలగించక పోవడంతో దుర్వాసన, దోమల బెడద ఎక్కువగా ఉందని స్థానికులు వాపోతున్నారు. అధికారులు స్పందించి చెత్తను తొలగించాలని వారు కోరుతున్నారు.- **న్యూస్‌టుడే, సూళ్లూరుపేట గ్రామీణం**

ప్రమాదం అల్లుకుంది

మండలంలోని పిండిపాళెం గ్రామంలో ఎస్సీ కాలనీలో విద్యుత్తు నియంత్రికకు లతలు అల్లుకుపోయాయి. గత కొన్ని రోజులు వీటి కారణంగా ఎక్కువగా గాలులు వీస్తున్న సమయంలో విద్యుత్తు అంతరాయం ఏర్పడుతుందని స్థానికులు వాపోతున్నారు. అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలి.- **న్యూస్‌టుడే, సూళ్లూరుపేట గ్రామీణం**

మూగజీవాలతో నిత్యం అంతరాయం

పట్టణంలో యజమానులు పట్టించుకోక ఇష్టారీతిన సంచరిస్తున్న ఆవులతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడ పడితే అక్కడ రోడ్డుకు అడ్డంగా నిలుస్తున్నాయి. దీంతో ఉదయం, సాయంత్రం వేళల్లో వాహనదారులకు ఇబ్బందిగా మారింది. షార్ బస్టాండ్, కోళ్లమిట్ట, బజారువీధి, మార్కెట్ ఏరియా తదితర ప్రాంతాల్లో ఆవులు సంచారం ఎక్కువగా ఉండటంతో ఈ సమస్య నెలకొంటోంది.- **న్యూస్‌టుడే, సూళ్లూరుపేట పట్టణం**

రహదారి అంచుల్లో గుట్టలుగా చెత్త

మండలంలోని కోట పోలూరు గ్రామ రెవెన్యూ పరిధిలో ఉన్న ఏపీఎస్ ఆర్టీసీ బస్సు డిపో కార్యాలయం సమీపంలో జాతీయ రహదారి పక్కన చెత్తను వేస్తూ మరో డంపింగ్ యార్డుగా మార్చేశారు. దీంతో వాహనదారులు ముక్కు మూసుకుని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ విషయం తన దృష్టికి వచ్చిందని ఎంపీడీవో ఏవి మురళీకృష్ణ తెలిపారు. త్వరలోనే బాధ్యులపై చర్యలు తీసుకొంటామని స్పష్టం చేశారు.- **న్యూస్‌టుడే, సూళ్లూరుపేట పట్టణం**

వీరరాఘవస్వామి గ్రామోత్సవం

వెంకటగిరి, న్యూస్‌టుడే: బంగారుపేటలో ఆదివారం రాత్రి వీరరాఘవ స్వామి ఉత్సవ మూర్తిని ఘనంగా గ్రామోత్సవం నిర్వహించారు. పట్టుశాలి వంశస్థులు ఆధ్వర్యంలో తై అమావాస్య సందర్భంగా కనకవల్లి, వేదవల్లి సమేత వీరరాఘవ స్వామి ఉత్సవమూర్తులను పట్టు వస్త్రాలతో సుందరంగా ముస్తాబు చేశారు. వేణుగోపాల స్వామి ఆలయంలో ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపారు. భక్తులు మహానైవేద్యం సమర్పించారు.

కనకవల్లి, వేదవల్లి సమేత వీరరాఘవస్వామికి ప్రత్యేకాలంకరణ

వైభవంగా సంబరాలు

వాకాడు, న్యూస్‌టుడే: సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఆదివారం ఏటి పండగ వేడుకలను మండలంలో ప్రజలు ఘనంగా నిర్వహించారు. గ్రామదేవతలకు పొంగళ్లు పెట్టుకొని మొక్కులు తీర్చుకున్నారు. గొబ్బెమ్మను ఉంచి పూజలు చేశారు. తప్పెట్లు, బాణసంచా పేలుస్తూ సందడి చేశారు. వాకాడులోని బీసీ కాలనీ, గిరిజన కాలనీ, బంగ్లాతోట కాలనీ, రెడ్డిగారిదిబ్బకాలనీ, గూండ్లు, కొత్తచెరువు, వావిళ్లపాలెం, దుగరాజపట్నం తదితర గ్రామాల్లో ఏడాది పండగను వేడుకగా నిర్వహించారు.

వేడుకగా అమావాస్య పూజలు

తడ, న్యూస్‌టుడే: చిన్నమాంబట్టు కాశీ విశ్వేశ్వరాలయంలో తై అమావాస్య పూజలు ఆదివారం వేడుకగా జరిగాయి. ఉదయం విశ్వేశ్వరుడికి సర్వాభిషేకాలు నిర్వహించారు. తితిదే ధర్మ ప్రచార పరిషత్ వారితో హరికథ, అన్నమాచార్య కీర్తనలు ఆలపించారు. గుంటూరు హరిగోపాల్ శర్మ, త్రిపుర సుందరి దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించి అన్నదానం జరిపారు. అన్నదాన ట్రస్టు వ్యవస్థాపకులు, స్విమ్స్ వైద్యులు మునస్వామి, గ్రామపెద్దలు ముద్దుకృష్ణయ్య, పురుషోత్తం, శేఖర్‌రావు, మోహన్‌రావు పాల్గొన్నారు.

వెంగమాంబాపురం జట్టుదే విజయం

గెలుపొందిన క్రికెట్ జట్టు

బాలాయపల్లి, న్యూస్‌టుడే: వెంగమాంబాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన క్రికెట్ పోటీల్లో ఆదివారం అదే గ్రామ జట్టు విజయం సాధించింది. రెండో స్థానంలో గూడూరు మండలం నెర్నూరు జట్టు నిలిచింది. వారంపాటు 24 జట్ల మధ్య పోటీలు సాగాయి. ప్రథమ, ద్వితీయ స్థానాలకు రూ.10 వేలు, రూ.5 వేల చొప్పున నగదు బహూకరించారు.

సత్తా చాటిన చెన్నై జట్టు

వెంకటగిరి, న్యూస్‌టుడే: పట్టణంలోని నందమూరి తారక రామారావు క్రీడా మైదానంలో ఆదివారం నిర్వహించిన క్రికెట్ పోటీలో చెన్నై జట్టు సత్తా చాటింది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన చెన్నై జట్టు 40 ఓవర్లకు 234 పరుగులు సాధించింది. జట్టులో ప్రేమ్ 43, హర్షన్ 34, ప్రత్యూష్ 43, నితీష్‌కుమార్ 34 పరుగులు చేశారు. తరువాత బరిలో దిగిన ఎస్‌పీపీఏ జట్టు బ్యాటింగ్ చేసి 40 ఓవర్లుకు 141 పరుగులు చేసింది. చైన్నై జట్టు తరపున బౌలింగ్ చేసిన హర్షన్ 4 వికెట్లు తీసి ప్రత్యర్థిని కట్టడి చేశాడు.

నిధుల మంజూరుతో పల్లె రోడ్లకు మహర్దశ

సూళ్లూరుపేట గ్రామీణం, న్యూస్‌టుడే: పల్లె దారులు బాగు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. గత అయిదేళ్లలో వైకాపా హయాంలో రోడ్లు అధ్వానంగా మారాయి. వర్షాలకు గుంతలు పడి ప్రయాణం ఇబ్బందిగా మారింది. నిధులు కేటాయింపు జరగలేదు. ప్రస్తుత ప్రభుత్వం సీసీ రోడ్లకు నిధులు మంజూరు చేసింది. మండలానికి రూ.1.43 కోట్లు మంజూరు చేసింది. త్వరలో పనులు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు.

కుదిరి రహదారిలో గుంతలు

పరిస్థితి ఇలా..

❖ సూళ్లూరుపేట మండలంలోని కెసియన్ గంట, వెలగలపన్నూరు, సుగ్గుపల్లి, మతకాముడి, ఉగ్గుమూడి, దామానెల్లూరు, మంగళంపాడు గ్రామాల్లో పల్లె రహదారులు గుంతలుగా మారాయి. ❖ ఆభాక, సమంతమల్లాం, గుంతలమయంగా మారడంతో ప్రయాణాలకు ఇబ్బందులు ఎదురయ్యేవి. ❖ కుదిరిలో రైతులు వ్యవసాయ పనుల నిమిత్తం పొలాలకు వెళ్లలేక ఇబ్బంది పడేవారు. ❖ కొరిడి, కడపత్ర, దామరాయి గ్రామాల్లో రాళ్లదారులపై పిల్లలు, గ్రామస్థులు ప్రయాణాలు చేసేవారు. ఇకపై ఇలాంటి సమస్యలకు పరిష్కారం లభించనుంది.

వివిధ గ్రామాలకు..

మంగళంపాడుకు రూ.11లక్షలు. మతకాముడి , దామానెల్లూరు, ఆభాక, సమంతమల్లం, కడపత్ర, మంగానెల్లూరుకు చెరో రూ.10 లక్షలు. ఉగ్గుముడి, గోపాల్‌రెడ్డి పాళెం ఒక్కో గ్రామానికి రూ. 8లక్షలు. కెసియన్‌గుంట, వెలగలపన్నూరు,కుదిరి, సుగ్గుపల్లి, మనెముత్తెరికి చెరో రూ.7 లక్షలు. దామరాయి రూ.6 లక్షలు, కొరిడి రోడ్డుకు 5 లక్షలు మంజూరయ్యాయి.

ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు

వెంకటగిరి, న్యూస్‌టుడే: రాజావీధిలోని సత్యసాయి సేవా సమితిలో ఆదివారం బాలవికాస్ చిన్నారులకు పలు పోటీలు నిర్వహించారు. పద్మశాలీ ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో చిన్నారులు పాల్గొన్నారు. పోటీల్లో ప్రతిభ కనపరిచిన వారికి సత్యసాయి సేవా సమితి జిల్లా అధ్యక్షుడు అమరనాథ్ బహుమతులు అందించారు. బాలవికాస్ జిల్లా ఇన్‌ఛార్జి వరప్రసాద్, దేవసేన, ప్రసూన, భక్తవత్సలం, పద్మశాలీ ఉద్యోగ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

అన్ని రంగాల్లో రాణించాలి

ఓజిలి, న్యూస్‌టుడే: విద్యార్థులు చదువుతోపాటు క్రీడలపై కూడా ఆసక్తి కలిగి ఉండాలని సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ అన్నారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా నిర్వహించిన క్రికెట్, రంగవల్లుల పోటీల్లో విజేతలకు ఆమె బహుమతులు అందజేశారు. మహిళల ప్రతిభను గుర్తించేందుకే రంగవల్లుల పోటీలు నిర్వహించామన్నారు. పార్టీ మండల అధ్యక్షుడు విజయ్‌కుమార్‌నాయుడు, కురుగొండ సొసైటీ అధ్యక్షుడు అంకయ్య, ప్రసాద్‌నాయుడు, నిరంజన్, వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.

‘దుగరాజపట్నంను ప్రభుత్వ ఓడరేవుగా ఉంచాలి’

మాట్లాడుతున్న కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్

వాకాడు, న్యూస్‌టుడే: మండలంలోని దుగరాజపట్నంలో నిర్మించే ఓడరేవును ప్రభుత్వ ఓడరేవుగా ఉంచాలని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ కోరారు. కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో ప్రవేశపెట్టిన పెద్ద ఓడరేవు దుగరాజపట్నం అని, ఇది ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకూడదన్నారు. ఓడరేవుతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. ఏఎంసీ మాజీ వైస్ ఛైర్మన్ కోటయ్య, శ్రీనివాసులు ఉన్నారు.

రోడ్డు దాటుతూ.. వ్యక్తి మృతి

నాయుడుపేట పట్టణం, న్యూస్‌టుడే: మండలంలోని విన్నమాల గ్రామం వద్ద జాతీయ రహదారి మలుపులో శనివారం రాత్రి అరవ నారాయణ (46) అనే వ్యక్తి రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొట్టడంతో మరణించాడు. స్థానికుల కథనం మేరకు.. విన్నమాలకు చెందిన నారాయణ సాయంత్రం నాయుడుపేటకు వెళ్లి రాత్రి తిరిగి ఇంటికి వెళ్తూ రోడ్డు దాటుతుండగా నెల్లూరు వైపు నుంచి వచ్చిన లారీ ఢీకొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోలీసులు సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పోస్టుమార్టం చేయించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

త్రుటితో తప్పిన పెను ప్రమాదం

వెంకటగిరి, న్యూస్‌టుడే: ఏర్పేడు- రాపూరు మార్గంలోని జాతీయ రహదారిపై శనివారం అర్ధరాత్రి ప్రమాదం చోటు చేసుకుంది. తిరుపతి నుంచి నెల్లూరుకు పొక్లెయిన్‌ను తీసుకెళ్తున్న లారీ టైర్లు పగిలిపోవడంతో పట్టణంలోని విద్యుత్తు ఉపకేంద్రం సమీపంలోని డివైడర్‌ను ఢీకొంది. ఒక్కసారిగా టైర్లు పగిలిపోవడంతో లారీ అదుపు తప్పి సమీపంలోని డివైడర్ మధ్యలో ఉన్న సెంట్రల్ లైటింగ్‌ను ఢీకొంది. లారీ ఢీకొనడంతో స్తంభం విరిగి లారీపై పడడంతో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ దూకేయడంతో ప్రాణాలు కాపాడుకున్నాడు.

కోడి పందేలపై పోలీసుల దాడులు

వాకాడు, న్యూస్‌టుడే: మండలం తూపిలిపాలెంలో ఆదివారం సంక్రాంతి సంబరాల్లో భాగంగా కోడి పందెలు వేశారు. సమాచారం అందుకున్న పోలీసులు దాడులు చేశారు. తొమ్మిది మంది జూదరులను, నాలుగు కోళ్లు, రూ.3400 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ అఖిల్‌బాబు తెలిపారు. అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.

ఎన్టీఆర్ సేవలు చిరస్మరణీయం

ఎన్టీఆర్ ఫ్లెక్సీకి నివాళులర్పించిన ఎమ్మెల్యే విజయశ్రీ, నాయకులు

చిట్టమూరులో ఎన్టీఆర్ విగ్రహం వద్ద నివాళి అర్పిస్తున్న తెదేపా నేతలు

అన్నదానం చేస్తున్న డీసీఎంఎస్ ఛైర్మన్, తెదేపా శ్రేణులు

సూళ్లూరుపేట పట్టణం, తడ, న్యూస్‌టుడే: పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఏఎంసీ ఛైర్మన్ ఆకుతోట రమేష్, సుధాకర్ రెడ్డి, పెరుమాళ్లు, శంకరయ్య, శ్రీనివాసులు నాయుడు, శ్రీధర, సెల్వం, పళని, వెంకటేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. **చిట్టమూరు:** మండలంలోని తెదేపా కార్యాలయంలో ఆదివారం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెదేపా మండల అధ్యక్ష కార్యదర్శులు గణపర్తి కిషోర్‌నాయుడు, గుంపర్ల చిన్నారావు, ఏఎంసీ డైరెక్టర్ మారంరెడ్డి జనార్దన్‌రెడ్డి, సహకార సంఘం అధ్యక్షుడు కస్తూర్తయ్య, నేతలు రాజగోపాల్‌రెడ్డి, మస్తాన్‌రెడ్డి, చెంచురామయ్య ఆచారి, రషీద్, కల్లూరు మణి తదితరులు పాల్గొన్నారు. **ఓజిలి:** తెదేపా మండల అధ్యక్షుడు విజయ్‌కుమార్‌నాయుడు ఆధ్వర్యంలో తెదేపా నాయకులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కురుగొండ సొసైటీ అధ్యక్షుడు అంకయ్య, క్లస్టర్ ఇన్‌ఛార్జి ప్రసాద్‌నాయుడు, వెంకటసుబ్బయ్య, కలీల్, కోటి పాల్గొన్నారు. **వాకాడు:** తెదేపా నేతలు అశోక స్తంభం వద్ద ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించి, బీసీ కాలనీలో రొట్టెలు, పండ్లు పంపిణీ చేశారు. పార్టీ మండల అధ్యక్ష కార్యదర్శులు మధురెడ్డి, కృష్ణమూర్తి, నేతలు శ్రీనివాసులు, గోవిందయ్య, శ్రీనివాసులురెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి దయాకర్, నందగోపాల్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, కాటంరెడ్డి, రామలింగారెడ్డి, మోహన్‌నాయుడు, చంద్రయ్య, బుజిగేంద్ర, పోలయ్య పాల్గొన్నారు.

వెంకటగిరి: అనేక సంస్కరణలకు ఎన్టీఆర్ నాంది పలికారని డీసీఎంఎస్ ఛైర్మన్ గంగొడు నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఏఎంసీ ఛైర్మన్ విశ్వనాథం, పద్మశాలీ కార్పొరేషన్ డైరెక్టర్ గంగాధర్, పట్టణాధ్యక్షుడు సత్యనారాయణ, సొసైటీ ఛైర్మన్లు వెంకటముని, చంద్రమౌళిరెడ్డి, బాబు, మాజీ ఏఎంసీ ఛైర్మన్ రాజేశ్వరరావు తదితరులు ఉన్నారు.

నాయుడుపేట, పెళ్లకూరు: అగ్రహారపేటలో తెదేపా నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం, నాయకులు కట్టా వెంకటరమణారెడ్డి, రవీంద్రారెడ్డి, సుబ్బారావు, గంగాప్రసాద్ ఉన్నారు. కొత్తూరు గ్రామంలో కృష్ణయ్య, రమేష్‌నాయుడు, మురళీకృష్ణారెడ్డి పూలమాలలు వేశారు.

నాయుడుపేట పట్టణం: గడియారం సెంటర్‌లో ఎన్టీఆర్ చిత్రపటానికి తెదేపా నాయకులు, కార్యకర్తలు నివాళి అర్పించారు. మాజీ పురవైస్‌ఛైర్మన్ అత్తికాయ సుబ్రహ్మణ్యం, నాయకులు ప్రకాష్‌నాయుడు, సుబ్రహ్మణ్యం, బాబు, చిట్టిబాబు, తదితరులు పాల్గొన్నారు.

బాలాయపల్లి, డక్కిలి: ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా బాలాయపల్లి తెదేపా కార్యాలయం వద్ద ఆదివారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. మండల కేంద్రంలో విగ్రహాన్ని స్థాపించాలని పలువురు స్పందించి విరాళాలు ప్రకటించారు. డక్కిలిలోనూ ఎన్టీఆర్‌కు తెదేపా నేతలు ఘన నివాళులర్పించారు.

ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు

సూళ్లూరుపేట గ్రామీణం, న్యూస్‌టుడే: పట్టణ పరిధిలోని మన్నారుపోలూరు ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఉపాధ్యాయిని నిడిగంటి వెంకటలక్ష్మికి ఆదివారం ఎంవీఆర్ సంస్థ వారు రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందించారు.

వెంకటలక్ష్మిని సత్కరిస్తున్న ప్రతినిధులు

తొలగని వ్యర్థాలు.. ప్రజలకు రోగాలు

వెంకటగిరి, న్యూస్‌టుడే: దోమల స్వైరవిహారంతో ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. పట్టణంలోని 25 వార్డుల్లో సైడు కాలువలు పరిశుభ్రం చేయకపోవడంతో ఎక్కడికక్కడ వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. దాంతో దోమలకు ఉత్పత్తి కేంద్రాలుగా నిలిచాయి. దాదాపు 60 వేల పైగా నివసిస్తున్న పట్టణంలో వందల కిలోమీటర్ల మేర సైడు కాలువలు ఉన్నాయి. వీటిపై పర్యవేక్షణ నామమాత్రంగానే ఉంది. మురికి కాలువలో పడి ఎక్కడిక్కడ మురుగునీరు ముందుకు సాగక రోడ్లపై ప్రవహిస్తుంది. పట్టణ శివారు ప్రాంతాల్లో ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. సైడు కాలువలు లేక నివాసాల ముంగిటే గుంటలు తీసి అందులో మురుగునీరు నింపుతున్నారు. మరోవైపు కాలువలు ఉన్న పరిశుభ్రత చర్యలు లేక దుర్వాసనను భరిస్తూ ప్రజలు జీవనం సాగిస్తున్నారు. వీటిపై ఆయా ప్రాంతాల ప్రజాప్రతినిధులు దృష్టి సారించడంలేదని మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ. 38 లక్షలు వెచ్చించి కాలువలు పరిశుభ్రత చర్యలు చేపట్టారు. తరువాత నిత్యపర్యవేక్షణ లేకపోవడంతో కాలువలన్నీ పూడికతో నిండిపోతున్నాయి. ఫాగింగ్ యంత్రాలు ఉన్నా వినియోగించే పరిస్థితి లేకపోవడంతో చర్యలు చేపట్టడం లేదు. దీనిపై కౌన్సిల్ సమావేశంలో అనేక సార్లు కౌన్సిలర్లు ఫాగింగ్ చేయాలని కోరిన ప్రయోజనం శూన్యమే.

సిబ్బంది ఎక్కువ.. ప్రయోజనం తక్కువ

మున్సిపాలిటీ పరిధిలో ఒప్పంద పద్ధతిలో 98 మంది, రెగ్యులర్ 18, డైలీవైజ్ ద్వారా 20 మంది కార్మికులు పనిచేస్తున్నారు. దాదాపు 136 మంది కార్మికులు ఉన్నా శుభ్రత నామమాత్రంగానే ఉంది. 14 సచివాలయాలు పరిధిలో శానిటేషన్ సిబ్బంది, మున్సిపాలిటీలో శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఉన్నారు. ప్రధానంగా శానిటేషన్ సిబ్బంది సచివాలయాలకే పరిమితమవుతున్నారు తప్పిస్తే క్షేత్రస్థాయిలో పరిశీలన మరిచారు. గతంలో ప్రజలు డెంగీ బారిన పడి ప్రాణాలు విడిచారు. ప్రస్తుతం అనేక మంది దోమల బెడదకు జ్వరాలతో ఆసుపత్రి పాలవుతున్నారు. గతంలో దోమల మందు చల్లేవారు. ప్రస్తుతం అలాంటి చర్యలు లేకపోవడంతో విపరీతంగా పెరిగిపోయాయి. ఇకనైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించకపోతే ప్రజలు మరింత ఇబ్బందులు పడే ప్రమాదం ఉంది.

తూర్పువీధిలోని కాలువలో పేరుకున్న మురుగు

(c) eenadu

తెలుగు తేజానికి నీరాజనం

తెదేపా వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు వర్ధంతిని ఆదివారం నగరంలో పార్టీ శ్రేణులు నిర్వహించాయి. ఆయన విగ్రహాలకు నిలువెత్తు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. తెలుగువారి కీర్తిని దశదిశలా చాటిన తేజోమూర్తి అని కొనియాడారు. ఈ సందర్భంగా బీచ్‌రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహానికి ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, మేయర్ పీలా శ్రీనివాసరావు, దక్షిణ నియోజకవర్గ బాధ్యులు సీతంరాజు సుధాకర్, తదితరులు పుష్పాంజలి ఘటించారు. – న్యూస్‌టుడే, వన్‌టౌన్

తీరంలో తాబేళ్ల గుడ్ల సంరక్షణ కేంద్రాలు

సాగర్‌నగర్, న్యూస్‌టుడే: సాగర తీరంలో తాబేళ్ల గుడ్లను సంరక్షించడానికి అటవీశాఖ అధికారులు ఆవాసాలు ఏర్పాటు చేశారు. ఆర్కేబీచ్, సాగర్‌నగర్, ఉప్పాడ, నాగమయ్యపాలెం తీరాల్లో వీటిని నెలకొల్పామని అధికారులు తెలిపారు. ఇప్పటి నుంచి మే నెల వరకు రాత్రివేళల్లో తాబేళ్లు సముద్రం నుంచి బయటకు వచ్చి ఇసుకలో గుడ్లు పెట్టి తిరిగి సాగరంలోకి వెళ్లిపోతాయన్నారు. ప్రత్యేకంగా నియమించిన మత్స్యకారులు గుడ్లను సేకరించి ఆయా కేంద్రాల్లో నిపుణుల పర్యవేక్షణలో భద్రపరిచేలా చర్యలు చేపట్టామన్నారు. పొదిగిన తాబేళ్ల పిల్లల్ని కడలిలోకి విడిచిపెడతామని చెప్పారు.

అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌కు పెందుర్తిలో హాల్ట్

పెందుర్తి స్టేషన్‌లో ఆగిన రైలు వద్ద పోలీసులు

పెందుర్తి, న్యూస్‌టుడే: బాలూర్‌ఘాట్ నుంచి ఎస్ఎంవీటీ బెంగళూరు వెళ్లే అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రత్యేక రైలుకు (06534) పెందుర్తిలో హాల్ట్ కేటాయించారు. ఈనెల 17న బాలూర్‌ఘాట్‌లో లాంఛనంగా ప్రారంభమైన ఈ రైలు ఆదివారం మధ్యాహ్నం పెందుర్తి స్టేషన్‌లోని రెండో నంబర్ ప్లాట్‌ఫారంపై పది నిమిషాల పాటు ఆగింది. తొలిసారిగా పెందుర్తి స్టేషన్‌లో ఈ రైలు ఆగిన నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీసులు పర్యవేక్షణ చేపట్టినట్లు సీఐ తెలిపారు. కార్యక్రమంలో పెందుర్తి నియోజకవర్గం భాజపా కన్వీనర్ గొర్లె రామునాయుడు తదితరులు పాల్గొన్నారు.

సేవా లోపాలు.. అవినీతి వ్యవహారాలు..!

తీరు మార్చుకోని కేజీహెచ్ సిబ్బంది

కాయకల్ప చికిత్స చేయాల్సిన తరుణం

వన్‌టౌన్, న్యూస్‌టుడే: ఉత్తరాంధ్ర జిల్లాల ఆరోగ్య ప్రదాయినిగా గుర్తింపు పొందిన కేజీహెచ్‌లో ఇటీవల అవినీతి వ్యవహారాలు పెచ్చుమీరుతున్నాయి. నాలుగో తరగతి ఉద్యోగులు డబ్బుల కోసం రోగులను పీడిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. డిసెంబరు 31వ తేదీ అర్ధరాత్రి సమయంలో ఓ యువకుడు చికిత్స నిమిత్తం కేజీహెచ్ క్యాజువాల్టీకి వెళ్లాడు. నాలుగో తరగతి ఉద్యోగులు తెలిసీ తెలియని పరిజ్ఞానంతో కట్టువేశారు. అంతటితో ఆగకుండా రూ.వెయ్యి వసూలు చేశారు.

★ ప్లాస్టిక్ సర్జరీ విభాగంలో పనిచేస్తున్న నాలుగో తరగతి ఉద్యోగి కట్టుకట్టడానికి మామూళ్లు అడుగుతున్నారని రోగులు శనివారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. వెంటనే సదరు ఉద్యోగిని విధుల నుంచి తొలగించారు. ఇవి కేవలం ఉదాహరణలు మాత్రమే. ఇలాంటి ఘటనలు నిత్యం ఏదోఒక వార్డులో జరుగుతూనే ఉన్నాయి.

చేయి తడపనిదే పనికాదు..: ప్రసూతి విభాగంలో ఆడబిడ్డ పుడితే ఒకరేటు, మగబిడ్డ పుడితే మరో రేటు వసూలు చేస్తున్నారు. చేయి తడపకపోతే పుట్టిన బిడ్డను వార్డుకు సైతం చేర్చడం లేదు. సర్జికల్, అత్యవసర వైద్య విభాగాల్లోనూ డబ్బులు ఇవ్వనిదే సేవలు అందడం లేదని రోగుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. ఎక్స్‌రేలు, స్కానింగ్‌లు, ఈఈజీ, ఈఎంజీ, డయాలసిస్, 2డీ ఎకో పరీక్షలతో పాటు రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలన్నా ఇదే పరిస్థితి.

కేజీహెచ్ అత్యవసర విభాగం

రాత్రి వేళ సేవలు కష్టమే: ఆసుపత్రిలో సీనియర్ వైద్యులు 24గంటలూ అందుబాటులో ఉండాలి. ముఖ్యంగా క్యాజువాల్టీలో అత్యవసర వైద్యం అందించే సీనియర్ వైద్యులు రాత్రుళ్లు ఉండడం లేదని రోగులు వాపోతున్నారు. జూనియర్ వైద్యులే ఆ సేవలు అందిస్తున్నారు. వీరు సైతం రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత విశ్రాంత గదులకే పరిమితం అవుతున్నారని రోగుల సహాయకులు చెబుతున్నారు.

★ ఇటీవల తలకు గాయంతో ఓ వ్యక్తి క్యాజువాల్టీకి రాగా, వైద్యులు లేకపోవడంతో సిబ్బంది వైద్యం అందించాల్సి వచ్చింది.

ఆధిపత్య పోరు: కూటమి ప్రభుత్వం రూ.కోట్లు విలువ చేసే వైద్య పరికరాలను కేజీహెచ్‌కు సమకూర్చింది. మౌలిక వసతులూ మెరుగవుతున్నాయి. ఈ తరుణంలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించకుండా వైద్య, పరిపాలన అధికారులు ఆధిపత్య పోరులో ఉంటున్నారనే విమర్శలొస్తున్నాయి.

★ జిల్లా కలెక్టర్ స్పందించి పెద్దాస్పత్రికి కాయకల్ప చికిత్స చేసి నాణ్యమైన వైద్య సేవలు అందేలా చూడాలని రోగులు, సహాయకులు కోరుతున్నారు.

హంస నావపై అప్పన్నస్వామి.. పులకించిన భక్తజనం

అమావాస్య వేడుకల్లో.. దివ్యతేజో విరాజితంగా వేణుగోపాలుడి అలంకారంలో వరాహ పుష్కరిణి తటాకంలో హంసనావపై విహరించిన సింహాద్రినాథుడిని దర్శించుకున్న భక్తజనం ఆధ్యాత్మిక పరవశులయ్యారు. పుష్య బహుళ అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం రాత్రి సింహాద్రి అప్పన్న స్వామి తెప్ప మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. –న్యూస్‌టుడే, సింహాచలం

తిరుగు ప్రయాణానికి అదనపు సర్వీసులు

కార్పొరేషన్, న్యూస్‌టుడే: సంక్రాంతి సెలవులు పూర్తయిన నేపథ్యంలో తిరుగు ప్రయాణమయ్యే వారి కోసం ఆదివారం ఆర్టీసీ 150 బస్సులు నడిపిందని ఆర్‌ఎం బి.అప్పలనాయుడు తెలిపారు. రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు బస్సులు పంపినట్లు పేర్కొన్నారు. బస్‌స్టాండ్‌లో పరిస్థితి అంచనా వేయడానికి ప్రత్యేకంగా అధికారుల బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పల్లెల నుంచి కూడా నగరానికి బస్సులు నడిచేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. పెందుర్తి, నారాయణపురం, గజపతినగరం ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉన్నట్లు చెప్పారు.

ప్రయాణ పాట్లు.. తప్పని ఫీట్లు

సంక్రాంతి సెలవుల అనంతరం తిరుగు ప్రయాణమయ్యేవారితో ఆదివారం విశాఖ రైల్వేస్టేషన్ కిటకిటలాడింది. రైళ్లన్నీ కిక్కిరిసి రాకపోకలు సాగిస్తుండటంతో స్లీపర్, సాధారణ బోగీల్లో సీట్లు లేక నిలబడే ప్రయాణించాల్సిన పరిస్థితి. విశాఖ-విజయవాడ రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ ప్లాట్‌ఫామ్‌పైకి రాక ముందే వేలాది మంది చేరుకున్నారు. రైల్వే పోలీసులు వారిని క్యూలో ఉంచి బోగీల్లోకి వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. బోగీల్లోపల కాలుమోపే స్థలం లేక పలువురు సీట్లపైకి ఎక్కారు. –ఈనాడు, విశాఖపట్నం

నట్టింట్లో వినోదం..

ఇళ్లల్లో మినీ థియేటర్ల ఏర్పాటు

గోపాలపట్నం, న్యూస్‌టుడే : ఓ సినిమా చూడాలంటే థియేటర్లకు వెళ్లాలి. కుటుంబమంతా కలిసి వెళ్లాలంటే ఇప్పట్లో ఖర్చుతో కూడుకున్న విషయమే. దీనికితోడు రవాణా, అందులో స్నాక్స్, శీతల పానీయాలు, పార్కింగ్ అబ్బో.. ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయి. అలాగని ఇంట్లో పెద్ద టీవీలు ఉన్నాయి.. అందులో చూసుకోవచ్చు కదా.. అనుకుంటే థియేటర్ అనుభూతి రాదు.

★ అందుకే ఇంట్లోనే ఉండి థియేటర్‌లో సినిమా చూసినట్లు ఉండేలా ఇళ్లల్లో మినీ థియేటర్లు నిర్మించుకుంటున్నారు. రూ.లక్షల్లో ఖర్చు అయినా.. ఒకసారి ఏర్పాటు చేసుకుంటే సరిపోతుందని భావిస్తున్నారు. విశాఖ నగరంలో కొంతమంది ఆ దిశగా మినీ థియేటర్లను ఇళ్లల్లో నిర్మించుకుంటున్నారు.

గోపాలపట్నంలోని ఓ ఇంట్లో ఏర్పాటు చేసుకున్న మినీ థియేటర్

ఓ గది దీనికోసమే..

ఇంటి నిర్మాణం చేసేటప్పుడే ఓ గదిని దీనికోసం కేటాయిస్తున్నారు. స్థాయిని బట్టి రూ.3లక్షల నుంచి రూ.50లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. పెద్ద తెర.. ఆధునిక సౌండ్ విధానం.. పుష్‌బ్యాక్ సీట్లు.. మల్టీప్లెక్స్‌కు ఏ మాత్రం తీసిపోని విధంగా మినీ థియేటర్లను తీర్చిదిద్దుకుంటున్నారు.

★ నగరంలో 110పైగా మినీ థియేటర్లు ఉన్నట్లు సమాచారం. అంతర్జాలం, ఓటీటీలు ఉండటంతో నచ్చిన సినిమాను మినీ థియేటర్లో చూసేస్తున్నారు.

లోక్‌నాయక్ పురస్కారాల ప్రదానం

ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆధ్వర్యంలో లోక్‌నాయక్ పురస్కారాల ప్రదానోత్సవం ఆదివారం నగరంలోని ఓ హోటల్‌లో ఘనంగా నిర్వహించారు. సాహితీ పురస్కార గ్రహీత ఆచార్య వెలమల సిమ్మన్న, జీవన సాఫల్య పురస్కార గ్రహీతలు తోటకూర ప్రసాద్, ఆర్యన్ ఉదయ్ ఆరేటి, రాఘవేంద్రచౌదరి, డాక్టర్ నోరి దత్తాత్రేయుడి తరపున గన్ని భాస్కరరావులకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్, ఉపసభాపతి రఘురామకృష్ణరాజు, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు జ్ఞాపికలు అందజేశారు. సినీ నటి ప్రభ తదితరులు పాల్గొన్నారు.– ఈనాడు, విశాఖపట్నం

మాయగాళ్లకు ముకుతాడు..!

కొత్త చట్టంతో అక్రమ రిజిస్ట్రేషన్లకు అడ్డుకట్ట

నకిలీ డాక్యుమెంట్లు సృష్టిస్తే కఠిన చర్యలు

ఈనాడు, విశాఖపట్నం

సంఘటన 1 నగర పరిధిలోని 400 గజాల స్థలానికి నకిలీ పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అక్రమార్కులు. తహసీల్దార్ కార్యాలయం ఇచ్చిన తప్పుడు సర్వే నివేదిక ఆధారంగా ఈ అక్రమాలకు పాల్పడినట్లు తేలింది.

సంఘటన 2 గాజువాక వడ్లపూడికి చెందిన ఓ వ్యక్తికి 50 సెంట్ల భూమి ఉండగా, ఎన్‌హెచ్ రహదారిలో 20 సెంట్ల భూమి పోయింది. మిగిలిన 30సెంట్లను మరో వ్యక్తి పేరున రిజిస్ట్రేషన్ జరగడంతో బాధితుడు కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు.

సంఘటన 3 చినముషిడివాడకు చెందిన ఓ వ్యక్తి ఆస్తి అతనికి తెలియకుండానే మరొకరి పేరుపై మారిపోయింది. ఈ మేరకు అధికారులకు ఫిర్యాదు చేశాడు. నకిలీ పత్రాలు సృష్టించి ఆ రిజిస్ట్రేషన్ జరిపారు.

★ రిజిస్ట్రేషన్ శాఖలో లొసుగులను ఆసరాగా చేసుకుని అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. ఖాళీ స్థలాలు కనిపిస్తే నకిలీ పత్రాలు సృష్టించి కాజేస్తున్నారు. తప్పుడు సర్వే నంబర్లు, మరణ ధ్రువీకరణ పత్రాలు, వారసత్వ, కుటుంబ సభ్యుల పత్రాలను సృష్టించి అసలైన వ్యక్తులకు బదులు ఇతరులను చూపించి రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నారు. కుటుంబ సభ్యుల్లో ఒకరికి తెలియకుండా మరొకరి పేరున ఆస్తులు రాయించుకుంటున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. వీటికి సంబంధించిన ఫిర్యాదులు ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వస్తున్నాయి. వాటిని అధికారులు జిల్లా రిజిస్ట్రార్‌కు సిఫార్సు చేస్తున్నారు.

చట్టంలో మార్పుతో ఊరట..: గతంలో ఈ తరహా కేసుల పరిష్కారం విషయంలో తీవ్ర జాప్యం జరిగేది. బాధితులతో పాటు రిజిస్ట్రేషన్ చేసిన వ్యక్తి, చేయించుకున్న వ్యక్తులకు తాఖీదులు జారీ చేసి వారి వద్ద ఎలాంటి ఆధారాలు ఉన్నాయో తెలుసుకోవాల్సి వచ్చేది. చివరికి వాటిని కోర్టుకు అప్పగించేవారు. దీంతో ఆ కేసుల పరిష్కారానికి ఏళ్ల సమయం పట్టేది.

★ తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌శాఖ చట్టంలో మార్పులు తీసుకొచ్చింది. దాని ఆధారంగా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీకి నకిలీ డాక్యుమెంట్‌ను రద్దు చేసే అధికారం కల్పించారు. దీనికి సంబంధించి జిల్లా అధికారులు కసరత్తు ప్రారంభించారు.

★ ఇటీవల జిల్లా కలెక్టర్ హరేంధిరప్రసాద్ రిజిస్ట్రేషన్‌శాఖ అధికారులతో సమావేశమై నకిలీలపై అందిన ఫిర్యాదులు, అందులో పరిష్కరించదగినవి ఎన్ని ఉన్నాయి.. తదితర అంశాలపై చర్చించారు.

పీఎస్ నాయుడికి కీలక పదవి

ఆర్టీఐ కమిషనర్‌గా నియామకం

వన్‌టౌన్, న్యూస్‌టుడే: విశాఖ నగర తెలుగు దేశం పార్టీకి చెందిన సీనియర్ నేత, న్యాయవాది పీఎస్ నాయుడికి కీలక పదవి లభించింది. సమాచార హక్కు (ఆర్టీఐ) కమిషనర్‌గా ఆయన్ను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన విశాఖ జిల్లా ప్రధాన న్యాయస్థానం పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా సేవలందిస్తున్నారు. కమిషనర్‌గా నియమితులవడంతో ఆ పదవికి రాజీనామా చేసినట్లు నాయుడు తెలిపారు. సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఆయన న్యాయశాస్త్రం పూర్తి చేసి విశాఖ కోర్టులో న్యాయవాదిగా కొనసాగుతున్నారు. గతంలో తెదేపా న్యాయ విభాగంలో కీలక బాధ్యతలు నిర్వహించారు. మూడేళ్ల పాటు కమిషనర్ పదవిలో కొనసాగనున్నారు. స్పీకరు చింతకాయల అయ్యన్నపాత్రుడు, జిల్లా ప్రజా ప్రతినిధులు, విశాఖ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎంకే శ్రీనివాస్, బార్ కౌన్సిల్ సభ్యులు కృష్ణమోహన్, మురళి, అరుణ్‌కుమార్ ఆయన్ను అభినందించారు. పట్టుదల, క్రమశిక్షణ, సేవాభావం కారణంగా తాను ఈ స్థాయికి రాగలిగానని నాయుడు వెల్లడించారు. సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలిపారు.

డాక్టర్ ఆదినారాయణరావుకు కన్నీటి వీడ్కోలు | 6లో

నేడు జేసీ బాధ్యతల స్వీకరణ

వన్‌టౌన్, న్యూస్‌టుడే: విశాఖ జిల్లా సంయుక్త కలెక్టర్‌గా నియమితులైన 2018 బ్యాచ్ ఐఏఎస్ అధికారి విద్యాధరి సోమవారం ఉదయం కలెక్టరేట్‌లో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇంతవరకు ఇక్కడ పని చేసిన మయూర్ అశోక్‌ను గుంటూరు మున్సిపల్ కమిషనర్‌గా ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో నియమితులైన విద్యాధరి ప్రస్తుతం చిత్తూరు జిల్లా సంయుక్త కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ బదిలీపై విశాఖ జేసీగా వచ్చారు. ఆదివారం ఆమె చిత్తూరు నుంచి విశాఖకు చేరుకున్నారు.

అప్పన్న సేవలో సినీ ప్రముఖులు

ఆలయ ప్రాంగణంలో తమన్, ప్రశాంత్ వర్మ, అశ్విన్‌బాబు, ఆది తదితరులు

సింహాచలం, న్యూస్‌టుడే: సింహాద్రి అప్పన్న స్వామిని ఆదివారం పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. సీసీఎల్ మ్యాచ్‌లు ముగిసిన అనంతరం సంగీత దర్శకుడు తమన్, కథానాయకుడు ఆది సాయికుమార్, నటులు ఓంకార్, అశ్విన్‌కుమార్, దర్శకుడు ప్రశాంత్‌వర్మ తదితరులు ఆలయానికి విచ్చేశారు. కప్పస్తంభం ఆలింగనం చేసుకుని బేడామండపం ప్రదక్షిణం చేశారు. అంతరాలయంలో స్వామిని దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు. పండితులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు.

తీరానికి.. కొత్త సొబగులు

సీతకొండ వద్ద ఏర్పాటు చేసిన బెంచీలు

సాగర్‌నగర్, న్యూస్‌టుడే: పర్యాటకులను మరింత ఆకట్టుకునేలా తీర ప్రాంతానికి సరికొత్త సొబగులు అద్దాలని అధికారులు నిర్ణయించారు. ఈమేరకు సీతకొండ-రాడిసన్‌బ్లూ రిసార్ట్ మధ్య బీచ్‌రోడ్డులో జీవీఎంసీ, వీఎంఆర్‌డీఏ ఆధ్వర్యంలో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. సీతకొండ వద్ద సాగర గాలుల్ని ఆహ్లాదకర వాతావరణంలో ఆస్వాదించడానికి సముద్రానికి ఎదురుగా బెంచీలు ఏర్పాటు చేశారు. రాడిసన్ బ్లూ రిసార్ట్ నుంచి గుడ్లవానిపాలెం వరకు బీచ్‌రోడ్డు వెంబడి సైక్లింగ్ చేయడానికి, నడిచేందుకు వీలుగా ప్రత్యేక రహదారిని నిర్మించడానికి జీవీఎంసీ ఇంజినీరింగ్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సుమారు రూ.2కోట్లు వ్యయం చేస్తున్నారు.

Authorised Main Dealers: OLIVE TVS: VISHAKAPATNAM, Cell: 8142299966, **DHARMANA TVS:** GAJUWAKA, Cell: 7989851681, **OLIVE TVS:** N.A.D, Cell: 9182472619, **OLIVE TVS:** MVP COLONY, Cell: 8142299923, **OLIVE TVS:** MURALINAGAR, Cell: 8142299924, **OLIVE TVS:** PENDURTHY, Cell: 8142299970, **OLIVE TVS:** MADHURAWADA, Cell: 8142299972, **DHARMANA TVS:** MALKAPURAM, Cell: 9398656775, **DHARMANA TVS:** ANAKAPALLE, Cell: 8341546429, **Authorised Dealer: JHANVI TVS:** PADERU, Cell: 8341123619.

(c) eenadu

విప్లవాత్మక మార్పులకు నాంది

ఎన్టీఆర్‌కు ఘన నివాళి అర్పించిన తెదేపా నేతలు

వన్‌టౌన్, న్యూస్‌టుడే: మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు పాలనా వ్యవస్థలో అనేక విప్లవాత్మక మార్పులకు నాంది పలికాయని విశాఖ పార్లమెంటు సభ్యులు ఎం.శ్రీభరత్ అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి ఆదివారం పార్టీ కార్యాలయంలో తెదేపా విశాఖ లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షునిగా నియమితులైన చోడె వెంకటపట్టాభిరామ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. తొలుత బీచ్‌రోడ్డులో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యేలు గంటా, వెలగపూడి, గణబాబు, తెదేపా దక్షిణ నియోజకవర్గ బాధ్యులు సీతంరాజు సుధాకర్, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, మేయరు పీలా శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు చోడె వెంకట పట్టాభిరామ్, లొడగల కృష్ణ తదితరులు పుష్పాంజలి ఘటించి నివాళి అర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయానికి చేరుకున్న నేతలు, శ్రేణులు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ శ్రీభరత్ మాట్లాడుతూ అధికారం శాశ్వతం కాదని, సమయాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలకు మేలు చేయడమే నాయకుల ప్రధాన లక్ష్యమని భావించిన ఎన్టీఆర్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని కొనియాడారు. ఎమ్మెల్యే గంటా మాట్లాడుతూ పేదలకు సంక్షేమ పథకాలను పరిచయం చేసిన సంస్కర్త ఎన్టీఆర్ అని అన్నారు. చోడె వెంకట పట్టాభిరామ్ మాట్లాడుతూ ఎన్టీఆర్ పేదల ఆత్మబంధువుగా పేర్కొన్నారు. ఆయన ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు మొహమ్మద్ నజీర్, కోరాడ రాజబాబు, ఆరేటి మహేష్, ఒమ్మి సన్యాసిరావు, తోట రత్నం, గంటా నూకరాజు, జిల్లా నాయకులు బైరెడ్డి పోతనరెడ్డి, బి.వెంకటరమణ, ఈతలపాక సుజాత, విల్లూరి భాస్కర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

పార్టీ కార్యాలయం వద్ద ఎన్టీఆర్‌కు నివాళి అర్పిస్తున్న ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యే వెలగపూడి, ఎమ్మెల్సీ చిరంజీవిరావు, మేయర్ పీలా, తదితరులు

వైభవంగా అప్పన్నస్వామి తెప్పోత్సవం

సింహాచలం, న్యూస్‌టుడే: సింహాద్రి అప్పన్న స్వామి తెప్ప తిరునాళ్ల మహోత్సవం ఆదివారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. అర్చకులు శ్రీ, భూదేవి సమేత గోవిందరాజ స్వామిని వేణుగోపాలుడిగా అలంకరించి పల్లకిలో కొలువుదీర్చారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో సింహగిరిపై నుంచి నాదస్వర మంగళవాయిద్యాల నడుమ మెట్లమార్గం గుండా స్వామిని కొండ దిగువకు తీసుకువచ్చారు. తొలిపావంచా వద్ద ఈవో ఎన్.సుజాత, భీమిలి ఆర్డీవో సంగీత్ మాథుర్, ఏఈవోలు తిరుమలేశ్వరరావు, పిల్లా శ్రీనివాసరావు, గ్రామస్థులు స్వాగతం పలికారు. నాదస్వర మంగళవాయిద్యాలు, పండితుల వేద పారాయణం నడుమ సపరివార సమేతంగా స్వామిని ఊరేగింపుగా వరాహ పుష్కరిణి చెరువు వద్దకు చేర్చుకున్నారు. అక్కడ స్వామికి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, 98వ వార్డు కార్పొరేటర్ పీవీ నరసింహం, మాజీ ట్రస్టీ గంట్ల శ్రీనుబాబు, కలెక్టర్ హరేంధిరప్రసాద్ సతీమణి దివ్య స్వామిని దర్శించుకున్నారు. అనంతరం హంస రూపంలో అలంకరించిన పూలనావపై స్వామిని అధిష్ఠింపజేసి పుష్కరిణి మధ్యలోని ఉద్యానమండపం చుట్టూ మూడుసార్లు నౌకా విహారం జరిపించారు. అశేష భక్తజనం సింహాచలేశుని నౌకా విహారాన్ని కనులారా తిలకించి గోవింద నామస్మరణ చేశారు. ఉద్యాన మండపంలో స్వామిని కొలువుదీర్చి అర్చకులు విశేష పూజలు, ధూపదీప సేవలు జరిపారు. నివేదనలు సమర్పించి భక్తులకు వితరణ చేశారు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పూజల్లో పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. తెప్పోత్సవం అనంతరం పుష్కరిణి సత్రం ఉద్యాన మండపంలోకి స్వామిని తీసుకువచ్చి విశ్రాంతి కల్పించారు. ఉత్సవం సందర్భంగా దేవస్థానం ఈఈ సీహెచ్.రమణ ఆధ్వర్యంలో పుష్కరిణి పరిసరాలు విద్యుద్దీపాలతో అలంకరించారు. భక్తులు తిలకించేందుకు సదుపాయాలు కల్పించారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు తరలివస్తున్న స్వామి

చెరువు గట్టుపై నుంచి తెప్పోత్సవాన్ని తిలకిస్తున్న భక్తులు

కళాకారుల నృత్య ప్రదర్శన

నేడు ఫిర్యాదుల స్వీకరణ

వన్‌టౌన్, న్యూస్‌టుడే: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)ను ఈనెల 19వ తేదీ సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించనున్నారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం వరకు జరగనున్నది. కలెక్టర్, ఇతర జిల్లా అధికారులు పీజీఆర్ఎస్‌లో పాల్గొననున్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు. కాల్‌సెంటర్ 1100 సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జగదాంబకూడలి, న్యూస్‌టుడే: నగర పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో నేడు ప్రజాసమస్యల పరిష్కారవేదిక(పీజీఆర్ఎస్)ను నిర్వహిస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ ఒక ప్రకటనలో తెలిపారు. బాధితులు తమ ఫిర్యాదులు నేరుగా తనకు అందించవచ్చన్నారు.

పర్యాటక ప్రదేశాలు కిటకిట

విశాలాక్షినగర్, న్యూస్‌టుడే: సంక్రాంతి సెలవులు ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో ఆదివారం పర్యాటక ప్రదేశాల్లో సందర్శకుల రద్దీ కనిపించింది. కైలాసగిరిపై శివపార్వతులు, జిప్‌లైనర్, స్కైసైక్లింగ్, గాజువంతెన, రోప్‌వే వద్ద ఎంతో మంది కుటుంబ సభ్యులతో సందడి చేశారు. తెన్నేటిపార్కు, సీతకొండ వ్యూపాయింట్, బంగ్లాదేశ్ నౌక వద్ద ఫొటోలు దిగేందుకు పోటీపడ్డారు.

గాజువంతెనపై సందర్శకుల సందడి

చేపలరేవులో కొనుగోలుదారుల రద్దీ

వన్‌టౌన్, న్యూస్‌టుడే: విశాఖ చేపల రేవు కొనుగోలుదారులతో రద్దీగా కనిపించింది. సంక్రాంతి పండగ ముగిసిన తర్వాత వచ్చిన ఆదివారం కావడంతో ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో కొనుగోలుదారులు తరలివచ్చారు. దీంతో చేపలు, రొయ్యలు అమ్మకాలు జోరుగా సాగాయి. ప్రతీ రోజూ చేపలరేవుకు 10 టన్నుల వరకు చేపలు, రొయ్యలు తరలివస్తాయి. సాధారణ రోజుల కంటే ఈ సారి అధిక సంఖ్యలో కొనుగోలుదారులు రావడంతో పరిసరాలు కిక్కిరిసిపోయాయి. భారీగా వ్యాపార లావాదేవీలు సాగాయి.

కడలి చెక్కిన 'శిల'

ఈపీడీసీఎల్ కార్యాలయం (సాగర్‌నగర్) ప్రాంత బీచ్‌లో ఆదివారం కెరటాల తీవ్రత తగ్గి సముద్రం కొంత మేర వెనక్కి వెళ్లడంతో పలు ఆకృతుల్లో శిలలు కనిపించాయి. అమావాస్య, పౌర్ణమి సమయాల్లో వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఇలా జరుగుతుందని మత్స్యకారులు తెలిపారు. ఆయా శిలలకు నత్తగుల్లలు తేనెపట్టు తరహాలో అతుక్కున్న దృశ్యాలను సందర్శకులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. – సాగర్‌నగర్, న్యూస్‌టుడే

'తిరుమల'లో నీట్, జేఈఈలపై అవగాహన సదస్సు

చిట్టివలస (తగరపువలస), న్యూస్‌టుడే: తగరపువలస జాతీయరహదారిలోని తాళ్లవలస వద్దనున్న తిరుమల ఐఐటీ, మెడికల్ అకాడమీలో జాతీయస్థాయి వైద్య, ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలైన నీట్, జేఈఈలపై అవగాహన సదస్సును ఆదివారం నిర్వహించారు. తిరుమల విద్యా సంస్థల డైరెక్టర్లు ఇ.మృత్యుంజయరావు, కె.సత్యనారాయణ, ఎం.సత్యనారాయణ మాట్లాడుతూ నీట్, జేఈఈ పరీక్షలకు ఎలా సన్నద్ధం కావాలో వివరించారు. వీటిని సాధించేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధమైన కార్యాచరణ ఏ విధంగా ఉండాలి అనే అంశాలను వివరించారు. తమ పాఠశాలలో చేరిన విద్యార్థులకు ఆరోతరగతి నుంచే ఆ దిశగా ప్రత్యేక శిక్షణను ఇస్తున్నామన్నారు. ఏటా వందలాది మంది తమ విద్యార్థులు జాతీయస్థాయిలో అత్యున్నత ర్యాంకులను సాధించడం గర్వకారణమన్నారు. అనంతరం సదస్సుకి ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి హాజరైన 6, 7, 8, 9, 10 తరగతులు, ఇంటర్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు.

కార్యక్రమానికి హాజరైన వారిని ఉద్దేశించి మాట్లాడుతున్న నిర్వాహకులు

సందర్భమేదైనా ఈనాడు ను చేసుకోండి వేదిక

మీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు ఈనాడు లో ప్రకటనల ద్వారా తెలియజేయండి

THE EENADU WAY CLASSIFIEDS

పదవీ విరమణ శుభాకాంక్షలు

ఈనాడు క్లాసిఫైడ్స్

జన్మదిన శుభాకాంక్షలు

లీగల్ ప్రకటనలు

జయంతి, వర్ధంతి

అంత్యక్రియలు,

వేడుక ఏదైనా.. ఈనాడు ను చేసుకోండి వేదిక

జి.ఎస్.టి. 5% అదనం

ఈనాడు యాడ్స్ ద్వారా తెలియజేయండి

ప్రకటనల కొరకు సంప్రదించండి

80087 09638

డాక్టర్ ఆదినారాయణరావుకు కన్నీటి వీడ్కోలు

కలెక్టర్, ఎంపీ, ఎమ్మెల్యేల నివాళి

డాక్టర్ ఎస్వీ ఆదినారాయణరావు పార్థివదేహం వద్ద నివాళి అర్పిస్తున్న కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్

వన్‌టౌన్, న్యూస్‌టుడే: ప్రముఖ వైద్యులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రీపోలియో సర్జికల్ రీసెర్చ్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ ఎస్.వి.ఆదినారాయణరావు (86)కు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, ఆత్మీయులు, నగర ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు కన్నీటి వీడ్కోలు పలికారు. 50 ఏళ్లకు పైగా విశాఖలో విస్తృతమైన వైద్య సేవలందించి, పేదల వైద్యునిగా పేరొందిన డాక్టర్ ఆదినారాయణరావు శనివారం రాత్రి మృతి చెందారు. ఆయన పార్థివదేహాన్ని ప్రజలు, సన్నిహితుల సందర్శనార్థం ఆదివారం ఉదయం 9 గంటల నుంచి జడ్పీ కూడలి సమీపంలో ఉన్న అంకోసా సమావేశ మందిరంలో ఉంచారు. అక్కడకు ఉమ్మడి విశాఖ జిల్లా నలుమూలల నుంచి భారీ సంఖ్యలో అభిమానులు, వైద్యులు, సన్నిహితులు, క్రీడాకారులు తరలివచ్చి నివాళి అర్పించారు. ఆయన వద్ద వైద్య విద్యను అభ్యసించి వృత్తిపరంగా స్థిరపడిన పలువురు ఎముకల వైద్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆదినారాయణరావు అందించిన వైద్య సేవలు, సామాజిక కార్యక్రమాలు, క్రీడల పట్ల చూపిన మక్కువ తదితరాలను గుర్తు చేసుకొని ఆయన సేవలను కొనియాడారు. విశాఖ ఎంపీ ఎం.శ్రీభరత్ ఉదయమే ఆదినారాయణరావు నివాసానికి వెళ్లి శ్రద్ధాంజలి ఘటించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వైద్య వృత్తిని సామాజిక సేవగా భావించి చిరస్మరణీయమైన సేవలందించారని కొనియాడారు. ఎమ్మెల్యే గంటా మాట్లాడుతూ పోలియో వ్యాధిగ్రస్తుల జీవితాల్లో వెలుగులు నింపిన డాక్టర్ ఆదినారాయణరావు మృతి సమాజానికి తీరని లోటుగా వర్ణించారు.

★ కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్, ఎమ్మెల్యేలు గణబాబు, విష్ణుకుమార్‌రాజు, పంచకర్ల రమేష్ బాబు, వంశీకృష్ణ శ్రీనివాస్, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి అమర్‌నాథ్, మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, చింతలపూడి వెంకటరామయ్య, సీహెచ్.సత్యనారాయణమూర్తి, బాక్సింగ్ డెవలప్‌మెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు యల్లపు రఘురామ్, ఫుట్‌బాల్ క్రీడాకారులు ఆకుల రమేష్ నందు పలువురు క్రీడాకారులు నివాళి అర్పించారు. ఎన్టీఆర్ ఆరోగ్యశాస్త్రాల విశ్వ విద్యాలయం విశ్రాంత ఉపకులపతి డాక్టర్ టి.రవిరాజు దంపతులు, అంకోసా అధ్యక్ష, కార్యదర్శులు ఎస్‌కేఈ అప్పారావు, పీవీ సుధాకర్, కేజీహెచ్, టీబీహెచ్ పర్యవేక్షక వైద్యాధికారులు డాక్టర్ ఐ.వాణి, పీవీ సునీల్‌కుమార్, ఏఎంసీ ప్రిన్సిపల్ కేవీఎస్ఎం సంధ్యాదేవి, విశ్రాంత వైద్యాధికారులు డాక్టర్ బి.ఉదయ్‌కుమార్, డాక్టర్ నారాయణమూర్తి నివాళి అర్పించిన వారిలో ఉన్నారు.

★ మధ్యాహ్నం 1.15 గంటలకు అంకోసా నుంచి అంతిమయాత్ర ఆరంభమైంది. పూల రథంలో పార్థివ దేహాన్ని ఉంచి ఊరేగింపుగా ఆనందపురం మండలం గంభీరంలోని అతని వ్యవసాయక్షేత్రానికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు.

కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న ఎంపీ శ్రీభరత్

కేజీహెచ్‌లో వెంటిలేటర్ నుంచి పొగలు

అప్రమత్తతతో తప్పిన ముప్పు

వన్‌టౌన్, న్యూస్‌టుడే: కేజీహెచ్ ఆవరణలోని పిల్లల వార్డుకు అనుబంధంగా ఉన్న ఎన్ఐసీయూ (నియోనెటాల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్)లోని వెంటిలేటర్ నుంచి ఆదివారం సాయంత్రం పొగలు ఒక్కసారిగా రావడంతో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. వెంటిలేటర్ రన్నింగ్‌లో ఉండగా షార్ట్‌సర్క్యూట్ కారణంగా కంప్రెషర్ కాలిపోయి పొగలు వచ్చాయి. వెంటనే వైద్య సిబ్బంది వెంటిలేటర్‌ను ఆపేశారు. ఆ వార్డులో చికిత్స పొందుతున్న చిన్నారులను మరొక వార్డుకు తరలించారు. శీతలగది కావడంతో అలముకున్న పొగలు పూర్తిగా సర్దుబాటు అయ్యేసరికి గంటకుపైగా పట్టింది. పరిస్థితి సాధారణమయ్యాక మళ్లీ పిల్లలను ఎన్ఐసీయూలోకి తీసుకెళ్లి చికిత్స అందించామని ఆసుపత్రి పర్యవేక్షక వైద్యాధికారి డాక్టర్ ఐ.వాణి తెలిపారు. అనుకోని రీతిలో స్వల్ప ప్రమాదం చోటు చేసుకోవడంతో చికిత్స పొందుతున్న చిన్నారులు, వారి బంధువులు ఆందోళనకు గురయ్యారు. ప్రమాద తీవ్రత చిన్నది కావడంతో, వెంటిలేటర్ సేవలను వెంటనే నిలిపివేయడంతో ముప్పు తప్పింది. ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వెంటిలేటర్ల నిర్వహణపై కాస్త దృష్టి సారించాలని రోగుల బంధువులు కోరుతున్నారు.

కాలిపోయిన వెంటిలేటర్ కంప్రెషర్

ఎన్ఐసీయూలో అలముకున్న పొగ

రామచంద్రమోహన్‌ను వేదమంత్రాలతో ఆశీర్వదిస్తున్న పండితులు

అప్పన్న సన్నిధిలో దేవాదాయశాఖ కమిషనర్

సింహాచలం, న్యూస్‌టుడే: రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ ఆదివారం సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఈవో ఎన్.సుజాత, ఏఈవో కె.తిరుమలేశ్వరరావు, అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. కప్పస్తంభం ఆలింగనం చేసుకుని బేడామండపం ప్రదక్షిణం చేశారు. అంతరాలయంలో స్వామిని దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు. పండితులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. ఈవో సుజాత స్వామి వారి ప్రసాదం, శేషవస్త్రాలు అందజేశారు.

లూయిస్ పోర్టుకు చేరుకున్న 'సంకల్ప్'

సింధియా, న్యూస్‌టుడే : సముద్ర ప్రాంత భద్రత, పురోగతి (సాగర్) లక్ష్యంగా భారతీయ తీరగస్తీ దళానికి చెందిన నౌక 'ఐఎన్ఎస్ సంకల్ప్' మారిషస్‌లోని పోర్టు లూయిస్‌కు చేరుకుందని ఐసీజీ వర్గాలు తెలిపాయి. మారిటైం ఆపరేషనల్ విధుల్లో ఇద్దరు మహిళా అధికారులు నౌకలో భాగస్వామ్యం అయ్యారని పేర్కొన్నాయి. సముద్ర ప్రాంతంలో పర్యావరణ పరిరక్షణ చేపట్టడం, హార్బర్‌డ్రిల్, చమురు కాలుష్య నివారణ, ఫైర్ ఫైటింగ్ వంటి విన్యాసాలను ప్రదర్శించడం నౌక పర్యటనలో ప్రధాన అంశాలు కాబోతున్నాయన్నారు.

లూయిస్ పోర్టులో ఐసీజీ నౌక సంకల్ప్

పెట్టుబడుల స్వర్గధామంగా విశాఖ రూపాంతరం

సింహాచలం, న్యూస్‌టుడే: విశాఖపట్నం పెట్టుబడుల స్వర్గధామం కాబోతోంది. ఈ ప్రాంతమంతా ఉపాధి కల్పించే కల్పతరువుగా అభివృద్ధి చెందాలని సింహాద్రి అప్పన్న స్వామిని కోరుకున్నట్లు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం సాయంత్రం సింహాద్రి అప్పన్న స్వామి తెప్పోత్సవంలో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడారు. విశాఖకు మహర్దశ పట్టిందన్నారు. ఐటీ, పర్యాటకం పరంగా రాష్ట్రంలోనే ఉత్తమ పెట్టుబడులను ఆకర్షిస్తోందన్నారు. ప్రపంచ దిగ్గజ గూగుల్ సంస్థతో పాటు రిలయన్స్, మెటా, సిఫీ, బ్రూక్‌ఫీల్డ్, టీసీఎస్, కాగ్నిజంట్, యాక్సెంచర్ వంటి సంస్థలు విశాఖ వైపు చూస్తున్నాయని పేర్కొన్నారు. విశాఖ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రితో వచ్చే వారం సమీక్ష జరగనుందని తెలిపారు. సింహాచలం క్షేత్రంపై ప్రత్యేక దృష్టి సారించి దేవస్థానానికి సంబంధించి సమస్యల పరిష్కారంపై ఈ సమీక్షలో నిర్ణయాలు తీసుకుంటామన్నారు. చెరువు గట్టుపై స్వామిని దర్శించుకున్న గంటా అనంతరం స్వామితో పాటు తెప్పోత్సవంలో పాల్గొన్నారు.

పుష్కరిణి ఉద్యాన మండపంలో జరిగిన పూజల్లో ఎమ్మెల్యే గంటా, తదితరులు

EENADU e Classifieds

BUSINESS SERVICES

లోకేష్ గోల్డ్ లోన్స్ బ్యాంక్/ ప్రైవేట్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి అదేరోజు మార్కెట్ రేటుకు కొనబడును. ✆ 9848488068, 7799223300.

శ్రీవల్లి గోల్డ్ లోన్స్ బ్యాంకు/ ప్రైవేట్ తనఖాలో ఉన్న బంగారాన్ని విడిపించి అదేరోజు మార్కెట్ ధరకు కొనబడును, అధిక రుణం ఇప్పించబడును. ✆ 9908545224.

HEALTH & CARE

మద్యపానం మానేయడం ఎలా? బరువు పెరుగుట, జాయింట్ పెయిన్స్‌కు విశాఖపట్నం: హోటల్ దాక్షాయణి, రైల్వేస్టేషన్ రోడ్, చావులమదుం జంక్షన్, ప్రతినెల 5,19 తేదీల్లో మందులు.

REAL ESTATE

FLAT FOR SALE

GAJUWAKA

Gajuwaka & Aganampudi Flat for Sale 2 BHK & 3 BHK Available East & West Facing. Contact: 9100682263.

SEETHAMMADHARA

HB Colony 2450 Sft New 3BHK Fully Smart Ready Flat, Touch Switches, Lift, Generator, Parking, No GST. Ph: 7893126804

PLOT FOR SALE

ANAKAPALLI

Rebaka (Anakapalli to Sabbavaram Highway) Just 300 Meters, 800 Sq.yds. Cost: 12,000/- per Sq.yard. Negotiable. ✆ 9100682263.

KOTHAVALASA

1274 Sq.Yd. VUDA, N/S/W Corner Bits. 40 Feet Roads Kothavalasa. 500 Mtrs. distance from Raipur 6Lines Highway ✆ 8008770421.

JOBS

10th Age 18-40 మా NGO ద్వారా నిరుద్యోగులు వైజాగ్‌లో ఫ్రీగా ప్రభుత్వ సర్టిఫికేట్ & స్టైపండ్‌తో &15k-18k జీతంతో మెడికల్ జాబ్స్ ✆7036571263.

ప్రైవేటు బ్యాంకులోకి 10th, ఇంటర్, All (డిగ్రీ, B.Tech., Dip. & ITI) కావలెను. Sal:18-25K, Age: 35 లోపు స్పాట్ జాయిన్. ✆ 7995439539.

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

అల్లుడికి 300 రకాల వంటలతో విందు

సంక్రాంతి పర్వదినం సందర్భంగా అత్తింటి వారు అల్లుడికి 300 రకాల వంటలతో విందు భోజనం పెట్టారు. కనకమహాలక్ష్మి ఆలయ ట్రస్టుబోర్డు మాజీ ఛైర్మన్ జెర్రిపోతుల ప్రసాద్ కుమార్తె జిగిషా వివాహం హైదరాబాద్‌కు చెందిన కూర భరత్‌గౌడ్‌తో జరిగింది. తొలి సంక్రాంతికి మహారాణిపేటలోని అత్తారింటికి వచ్చిన అల్లుడు, కుమార్తెకు ఈ విందు భోజనం పెట్టి ఆశ్చర్య పరిచారు. – వన్‌టౌన్, న్యూస్‌టుడే

విగ్రహం ఏర్పాటు వివాదానికి తెర

కె.నగరపాలెం (గ్రామీణభీమిలి), న్యూస్‌టుడే: నాల్గో వార్డు నగరపాలెం బీచ్‌రోడ్డు కూడలిలో అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని శనివారం అర్ధరాత్రి జీవీఎంసీ యంత్రాంగం తొలగించింది. స్థానిక తెదేపా నాయకులు శుక్రవారం అర్ధరాత్రి ఏర్పాటు చేసిన ఈ విగ్రహంపై వైకాపా, తదితర పార్టీల నుంచి అభ్యంతరం వ్యక్తం కావడంతో రంగంలోకి దిగిన యంత్రాంగం చట్టబద్ధమైన చర్యలు చేపట్టింది. శనివారం సాయంత్రం ఇరువర్గాలతో చర్చించిన ఆర్డీవో సంగీత్‌మాథుర్ ఆదేశాల మేరకు అర్ధరాత్రి వేళ ఎవరూలేని సమయంలో విగ్రహాన్ని క్రేన్‌తో తొలగించారు. దీంతో వారం రోజుల పాటు విగ్రహాల ఏర్పాటులో జరుగుతున్న నాటకీయ పరిణామాలకు తాత్కాలికంగా తెర పడింది. విగ్రహాలను ఏర్పాటు చేయాలనుకునే ఆయా పార్టీల నేతలు ప్రభుత్వ అనుమతులు పొందితే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అధికారులు స్పష్టం చేశారు.

సూపర్ ఓవర్‌లో బెంగాల్ విజయం

స్టేడియంలో సెలబ్రిటీల సందడి

పీఎంపాలెం, న్యూస్‌టుడే: విశాఖ వేదికగా ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరుగుతున్న సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్) మూడో రోజు మ్యాచ్‌లు సినీ, క్రీడాభిమానుల్లో జోష్ నింపాయి. సినీ తారలు క్రికెటర్లుగా మారి మైదానంలోకి దిగడంతో ఆదివారం అభిమానుల కోలాహలం మిన్నంటింది.

★ సీసీఎల్ క్రికెట్ లీగ్-2026 సీజన్‌లో భాగంగా ఆదివారం జరిగిన మొదటి మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీయడంతో వేల్స్ చెన్నై కింగ్స్‌పై బెంగాల్ టైగర్స్ ఘన విజయం సాధించింది. ముందుగా టాస్ గెలిచిన చెన్నై జట్టు బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు వచ్చిన బెంగాల్ టైగర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసింది. జాయ్‌కుమార్‌ముఖర్జీ 65 పరుగులు (35 బంతుల్లో 5×4, 4×6), రాహుల్‌మజుందార్ 43 పరుగులు (22 బంతుల్లో 3×4, 3×6) చేశారు. చెన్నై బౌలర్లలో విక్రాంత్‌సంతోష్, ఆధవ్‌కన్నదాసన్‌లు చెరో 4 వికెట్లు తీశారు. అనంతరం చెన్నై కింగ్స్ 18.5 ఓవర్లలో 185 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఇరు జట్ల స్కోర్ సమం కావడంతో మ్యాచ్ టైగా ముగిసింది. సూపర్ ఓవర్‌లో చెన్నై కింగ్స్ 7 పరుగులు చేసింది. బెంగాల్ జట్టు స్కోర్‌ను ఛేదించి విజయాన్ని అందుకుంది. చెన్నై జట్టు క్రీడాకారులు పృథ్వీపాండ్యరాజన్ 59 పరుగులు (34 బంతుల్లో 5×4, 3×6), విక్రాంత్ సంతోష్ 45 పరుగులు (15 బంతుల్లో 3×4) చేశారు. బెంగాల్ బౌలర్లు రాహుల్‌మజుమ్దార్ 5 వికెట్లు, జాయ్‌కుమార్‌ముఖర్జీ, ఆనందచౌదురి చెరో 2 వికెట్లు పడగొట్టారు. ★ రెండో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబయి జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. తోమర్‌నవదీప్ 58 పరుగులు (34 బంతుల్లో 5×4, 4×6) చేశాడు. కేరళ బౌలర్లు ఉన్నిముకుందన్, అరుణ్‌బెన్నీలు చెరో 3 వికెట్లు తీశారు. అనంతరం కేరళ సినీ క్రికెటర్లు 19.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసి విజయం సాధించారు. మదన్‌మోహన్ (74 పరుగులు 30 బంతుల్లో 7×4, 5;6) మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.



చెన్నై జట్టుకు మద్దతుగా వచ్చిన సినీ హీరో ప్రభుదేవా

కదులుతున్న రైలు ఎక్కుతూ ప్రమాదం

కూర్మన్నపాలెం (దువ్వాడ), న్యూస్‌టుడే: కదులుతున్న రైలు ఎక్కే క్రమంలో ఓ వ్యక్తి జారిపడిన సంఘటన దువ్వాడ రైల్వేస్టేషన్‌లో జరిగింది. దీనికి సంబంధించి దువ్వాడ జీఆర్పీ ఎస్సై కేటీఆర్ లక్ష్మి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. విజయనగరం జిల్లా జామికి చెందిన జయంతి రామకృష్ణ కాచీగూడ వెళ్లేందుకు దువ్వాడ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. అయితే అప్పటికే తాను వెళ్లవలసిన రైలు కదులుతుండటంతో పరుగున వచ్చి ఎక్కేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో జారి పట్టాల కిందకు వెళ్లిపోయారు. ప్రయాణికులు గమనించి బోగీలో చైన్ లాగడంతో రైలు నిలిచిపోయింది. అప్పటికే కాలుపై నుంచి చక్రాలు వెళ్లిపోయాయి. జీఆర్పీ పోలీసులు బాధితుడిని చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు.

చికెన్ ధరలు

(కిలోకి - రూ.లలో)

	వెన్‌కాబ్	బ్యాగ్
ఫారం గేటు	145	142
లైవ్	172	162
డ్రెస్డ్	249	294
స్కిన్‌లెస్	284	304

(c) eenadu

పెందుర్తి

తెరపై ఈనాడు

లక్ష్మీకాంత్ స్క్రీన్-1: **అనగనగా ఒకరాజు**
స్క్రీన్-2: **రాజాసాబ్** (మార్నింగ్, ఫస్ట్ షో), **భర్త మహాశయులకు విజ్ఞప్తి** (మ్యాట్నీ, సెకెండ్ షో)

నేడు మండల పరిషత్తు సమావేశం

పరవాడ, న్యూస్‌టుడే: పరవాడ మండల పరిషత్తు సర్వసభ్య సమావేశాన్ని సోమవారం ఉదయం 10.30 గంటలకు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో రమేశ్‌నాయుడు తెలిపారు. ఎంపీపీ పైలా వెంకట పద్మలక్ష్మి అధ్యక్షతన జరిగే సమావేశానికి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు. మండలంలోని సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులతో పాటు అన్ని శాఖల అధికారులు హాజరుకావాలని ఆయన సూచించారు.

సర్వజన మనోరంజనం.. వరాహ నృహరి దర్శనం

అడివివరం (సింహాచలం), న్యూస్‌టుడే: సింహగిరి పైనుంచి తరలివచ్చిన వరాహ నృసింహ స్వామి వారు సర్వజనుల మనస్సులను రంజింపచేస్తూ వేణుగోపాలుడి అలంకరణలో సర్వజన మనోరంజని వాహనంపై అనుగ్రహించారు. తెప్ప తిరునాళ్ల మహోత్సవం అనంతరం అప్పన్న స్వామి అడివివరం గ్రామ ప్రధాన వీధుల్లో తిరువీధిలో పాల్గొన్నారు. ఆలయ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, కరి సీతారామాచార్యులు నేతృత్వంలో అర్చకులు స్వామి, అమ్మవార్లను శోభాయమానంగా అలంకరించిన సర్వజన మనోరంజని వాహనంపై కొలువుదీర్చారు. నాదస్వర మంగళ వాయిద్యాలు, పండితుల వేద పారాయణల నడుమ తిరువీధి జరిగింది. గ్రామస్థులు రంగ వల్లికలతో వీధులను అలంకరించి స్వామికి స్వాగతం పలికారు. పండ్లు, ఫలహారాలు నివేదించి కొలిచారు.

సర్వజన మనోరంజని వాహనంపై గ్రామ తిరువీధిలో పాల్గొన్న సింహాద్రినాథుడు

మేమున్నాం.. మీకు తోడుగా

80085 74978 సమయం: ఉ॥ 10 నుంచి మ॥ ఒంటి గంట మధ్య

సబ్బవరం, న్యూస్‌టుడే: ?: మల్లునాయుడుపాలెం ఆంజనేయస్వామి ఆలయ సమీపంలో వ్యర్థాలు పేరుకుపోయి దుర్వాసన వస్తోంది. – **కె.నాయుడు, మల్లునాయుడుపాలెం.** ✓: పరిశీలించి చర్యలు తీసుకుంటాం. వ్యర్థాలు తొలగించే ఏర్పాటు చేస్తాం. – **బోని దేముడమ్మ సర్పంచి, మల్లునాయుడుపాలెం.**

?: సబ్బవరం గణపతిపురంలో వ్యర్థాలు పేరుకుపోయాయి. అధికారులు వెంటనే స్పందించి వ్యర్థాలను తొలగించాలని కోరుతున్నాం. – **పి దేముడు బాబు, పెదనాయుడుపాలెం.** ✓: పరిశీలించి చర్యలు తీసుకుంటాం. వ్యర్థాలను వెంటనే తొలగించే ఏర్పాటు చేస్తాం. **–డి.ప్రసాదరావు, గ్రామ సర్పంచి, సబ్బవరం.**

వేపగుంట, న్యూస్‌టుడే: ?: బాలాజీగార్డెన్‌కు వెళ్లేదారిలో కాలువకు గట్టు లేక మురుగు బయటకు ప్రవహిస్తోంది. తీవ్ర దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నాం. – **శ్రీరాములు.** ✓: మురుగుకు అడ్డుకట్ట వేసేందుకు తగిన చర్యలు తీసుకుంటాం – **దిలీప్‌కుమార్, ఈఈ**

పరవాడ, న్యూస్‌టుడే: ?: మండల కేంద్రం పరవాడ, గొర్లెవానిపాలెం ప్రాంతాల్లో పందుల బెడద ఎక్కువగా ఉంది. పందులు పంటలను ధ్వంసం చేస్తున్నాయి. – **శ్రీను** ✓: మీ ప్రాంతంలో పందుల సమస్య పరిష్కారానికి చర్యలు చేపడుతాం. – **మల్లికార్జునరావు, డిప్యూటీ ఎంపీడీవో, పరవాడ**

కాసులిచ్చుకో.. అనుకూలంగా నిర్మించుకో..

వేపగుంట, న్యూస్‌టుడే: ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించాల్సిన ప్రజాప్రతినిధులు కొందరు దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. తమకు నచ్చిన వ్యక్తుల ఇళ్ల వద్ద రోడ్డు, కాలువ, గెడ్డల చుట్టూ రక్షణ గోడలు నిర్మించి అక్రమాలకు పాల్పడుతున్నారు. జీవీఎంసీ పెందుర్తి జోన్ పరిధిలోని 93, 94, 95, 96, 97, 98, 88 వార్డుల్లోని అభివృద్ధి పనులను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. సంబంధిత అధికారులు దృష్టి సారించి ఈ పనులపై విజిలెన్స్ విచారణ చేయించాలని పలు కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు.

★ గడిచిన ఆరు నెలల్లో ఎన్నడూ లేని విధంగా పెందుర్తి జోన్ పరిధిలోని అన్ని వార్డుల్లో గెడ్డల వద్ద రక్షణ గోడల నిర్మాణాలు అత్యధికంగా జరిగాయి. కొన్నిచోట్ల గెడ్డ స్థలాలను వదిలేసి గోడలను నిర్మించారు. అనంతరం ఆ స్థలాలను కబ్జా చేసేందుకే ఇలా నిర్మించారని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికే గెడ్డ స్థలాలను ఆక్రమించి ఇల్లు నిర్మించుకున్న వారితో బేరం కుదుర్చుకొని ఆక్రమణలు కూల్చకుండా గోడలు కట్టేశారు. కొన్నిచోట్ల గెడ్డల పక్కన రూ.కోట్లు విలువ చేసే స్థలాలు మిగిలి ఉన్నాయని వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోకపోతే ఆక్రమణలకు గురయ్యే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు.

గోడ ప్లానింగ్ మార్చేందుకు వసూళ్లు

రక్షణ గోడల నిర్మాణానికి అడ్డుగా ఉన్న ఆక్రమణలు తొలగించకుండా గోడ ప్లానింగ్ మార్చేందుకు గెడ్డపక్కనున్న నివాసితుల నుంచి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు కొందరు స్థానిక ప్రజాప్రతినిధులు వసూలు చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వర్షాలకు ఇళ్లు కోతకు గురవకుండా ఉండేందుకు ఆ ఇళ్లను ఆనుకుని రక్షణ గోడలు నిర్మించేందుకు వసూళ్లు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా స్థిరాస్తి వ్యాపారులు నిర్మించిన భవనాలను అనుకూలంగా రహదారులు, కాలువలు నిర్మించారని పలువురు ఆరోపిస్తున్నారు. కొన్ని కాలనీల్లో బాగున్న రహదారులపైన మళ్లీ కొత్తగా రోడ్లు వేశారని ఆయా కాలనీ సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు. 93, 98వ వార్డుల్లో ఈ తరహా దందాలు ఎక్కువగా జరిగాయని స్థానికులు చెబుతున్నారు.

సాయిమాధవనగర్ చాకిరేవు గెడ్డలో సగ భాగం వదిలేసి నిర్మించిన రక్షణ గోడ

ఇష్టానుసారం నిర్మాణాలు

రక్షణ గోడల నిర్మాణాల్లో జరిగిన అక్రమాలపై అధికారులు స్పందించి తక్షణం విచారణ జరిపేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు. రెవెన్యూ ఎఫ్ఎంబీల ప్రకారం గతంలో గెడ్డ ఎన్ని అడుగుల వెడల్పు ఉండేది, ప్రస్తుతం ఎంత ఉంది, ఆక్రమణలు ఏమైనా జరిగాయా అనే విషయాలను గుర్తించి రక్షణ గోడలు కట్టాలి. అలా చేయకుండా పాలకులు చెప్పిన విధంగా అధికారులు ఇష్టానుసారంగా నిర్మించేస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన పనులు ప్రజావసరాల మేరకు జరిగాయా లేక పాలకులకు అనుకూలంగా పనులు చేపట్టారా అనే విషయాలపై విచారణ చేసి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

వ్యర్థ జలాలతో కాలుష్య కాటు

గుర్రమ్మపాలెం(పెందుర్తి), న్యూస్‌టుడే: పెందుర్తి మండలం గుర్రమ్మపాలెం పంచాయతీ పరిధిలోని ఏపీఐఐసీ ఎంఎస్ఎంఈ పారిశ్రామిక ప్రాంతంలోని డ్రైవాష్ పరిశ్రమల నుంచి విడుదలవుతున్న వ్యర్థాలతో పరిసర ప్రాంతాలు కాలుష్య కారకాలుగా తయారవుతున్నాయి. గత కొన్ని నెలలుగా పారిశ్రామిక వ్యర్థ జలాలతో అవస్థలు పడుతున్నా సంబంధిత పరిశ్రమ ప్రతినిధులు కనీసం స్పందించడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఆదివారం గ్రామ సర్పంచి ఉగ్గిన గోవింద్, తెదేపా నేత గండ్రెడ్డి నగేశ్, గ్రామస్థులు డ్రైవాష్ సంస్థ ప్రతినిధులతో మాట్లాడారు. సమస్యను వివరించి తక్షణమే ఎస్‌టీపీ ప్లాంటును ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

శుద్ధి చేయకుండా విడిచిపెట్టడంతో..

పరిశ్రమ నుంచి నిత్యం విడుదలవుతున్న వ్యర్థ జలాలను నిర్వాహకులు శుద్ధి చేయకుండానే బహిరంగ ప్రదేశాల్లోకి విడిచిపెడుతున్నారని స్థానిక నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యర్థాలు ఫలసాయం తోటలు, పంట పొలాల్లో భారీ ఎత్తున నిలిచిపోతున్నాయి. భూగర్భ జలాలు కలుషితమై దుర్వాసనతో కూడిన నీరు పైపులు ద్వారా వస్తోందని చెబుతున్నారు. ఈ నీటిని తాగిన పశువులు ప్రాణాలు కోల్పోతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే తీవ్ర ఇబ్బందులు పడతామని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు కాలుష్య సమస్యను పరిష్కరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించినా ఫలితం లేకపోయింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామాన్ని కాలుష్యం బారి నుంచి కాపాడాలని కోరుతున్నారు.

తోటలో భారీగా నిలిచిపోయిన పరిశ్రమ వ్యర్థ జలాలు

'అంబేడ్కర్ ఆలోచన విధానమే దేశానికి శరణ్యం'

ఉక్కునగరం(స్టీల్ సెక్టారు–3): రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ఆలోచన విధానమే ఈ దేశానికి శరణ్యమని ఉక్కు ఎస్సీ, ఎస్టీ నాయకులు అన్నారు. ఈనెల 25న ఉక్కునగరం స్టీల్ క్లబ్ ఆడిటోరియంలో నిర్వహించ తలపెట్టిన 'రాజ్యాంగ చరిత్ర - వర్తమాన కుట్రలు - భవిష్యత్తు సవాళ్లు' అనే అంశంపై జరగనున్న మహా సదస్సు గోడపత్రికను నాయకులు ఆదివారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో బి.జగ్జీవన్‌రామ్, బి.బాల భాస్కరరావు, బలిరెడ్డి నాగేశ్వరరావు, గణపతి మాస్టారు, ఉక్కు సీనియర్, జూనియర్ ఉద్యోగులు పాల్గొన్నారు.

సమస్యలుంటే వెంటనే చెప్పండి

కాలనీ సంఘాలతో చర్చిస్తున్న కార్పొరేటరు రాపర్తి కన్నా

వేపగుంట, న్యూస్‌టుడే: మా పదవీకాలం ఇంకా రెండునెలలు మాత్రమే మిగిలి ఉంది. కాలనీల్లో ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే చెప్పాలని 93వ వార్డు కార్పొరేటరు రాపర్తి కన్నా కాలనీల అసోసియేషన్ సభ్యులకు సూచించారు. ప్రహ్లాదపురంలోని ఓ కల్యాణ మండపంలో కాలనీవాసులతో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు కాలనీల్లో చేపట్టిన అభివృద్ధి పనులను వివరించారు. ఈ రెండు నెలల్లో ఎటువంటి పనులు జరిగే అవకాశం ఉందో తెలియజేశారు. కార్యక్రమంలో తెదేపా వార్డు సభ్యులు కర్రి పైడిరాజు, కర్రి నూకరాజు తదితరులు పాల్గొన్నారు.

పూడుకుపోయిన డక్ట్‌లు

వేపగుంట, న్యూస్‌టుడే: బీఆర్‌టీఎస్ డక్ట్‌లు ఇసుక, వ్యర్థాలతో పూడుకుపోయాయి. దీంతో మురుగు ముందుకు పారడం లేదు. రెండురోజుల క్రితం డక్ట్‌లోని వ్యర్థాలను జీవీఎంసీ సిబ్బంది తొలగించినా మురుగు ముందుకు ప్రవహించడం లేదు. జీవీఎంసీ సిబ్బంది దీన్ని పూర్తిస్థాయిలో శుభ్రం చేయకుండా తూతూమంత్రంగా చెత్తను బయటకు తీయడంతో ఇలా మురుగు నిలిచిపోతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు డక్ట్‌లను పూర్తిస్థాయిలో శుభ్రం చేయించాలని ప్రజలు కోరుతున్నారు.

బీఆర్‌టీఎస్ డక్ట్‌లో నిలిచిన మురుగు

అసంపూర్తిగా సచివాలయ భవనం

దర్పణం

పరవాడ, న్యూస్‌టుడే: వాడచీపురుపల్లిలోని సచివాలయం-2 భవన నిర్మాణం అసంపూర్తిగా నిలిచిపోయింది. ప్రజల ముంగిటకే సేవలు అందించేందుకు గత ప్రభుత్వ హయాంలో రూ.35 లక్షలు వెచ్చించి జీప్లస్-2 నిర్మించేందుకు పనులు ప్రారంభించారు. తొలుత పనులు శరవేగంగా జరిగాయి. అప్పట్లో చేసిన పనులకు బిల్లులు సకాలంలో అప్పటి వైకాపా ప్రభుత్వం చెల్లించకపోవడంతో గుత్తేదారు పనులను మధ్యలోనే నిలిపివేశాడు. భవనం చుట్టూ పిచ్చిమొక్కలు పెరిగిపోయాయి. గత రెండున్నరేళ్ల నుంచి భవనం మందుబాబులకు అడ్డాగా మారింది. కూటమి ప్రభుత్వంలో దీన్ని పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.

పేదల పెన్నిధి ఎన్టీఆర్

పెందుర్తి కూడలిలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద నివాళి అర్పిస్తున్న మేయర్ పీలా శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జి, నాయకులు

చినముషిడివాడలో 97వ వార్డు కార్పొరేటర్ శానాపతి వసంత ఆధ్వర్యంలో..

వేపగుంటలో అంజలి ఘటిస్తున్న కార్పొరేటర్ బల్ల శ్రీనివాసరావు, తెదేపా నాయకులు, కార్యకర్తలు

పెందుర్తి, న్యూస్‌టుడే: సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లని నమ్మి పేదల అభ్యున్నతికి విశేషంగా కృషి చేసిన మహానాయకుడు ఎన్టీఆర్ అని తెదేపా నాయకులు కొనియాడారు. దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతిని నియోజకవర్గంలో నిర్వహించారు. ఆయన విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. పలు సేవా కార్యక్రమాలు చేశారు. పెందుర్తి కూడలిలో జీవీఎంసీ మేయర్ పీలా శ్రీనివాసరావు, నియోజకవర్గం తెదేపా ఇన్‌ఛార్జి, ఏపీ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ ముఖ్య అతిథులుగా పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

వేపగుంట, న్యూస్‌టుడే: వేపగుంట, నరవ, ప్రహ్లాదపురం, చింతలగ్రహారం, కోటనరవ, గవర జగ్గయ్యపాలెం, సత్తివానిపాలెం పరిసర ప్రాంతాల్లో ఎన్టీఆర్ వర్ధంతి సభలు తెదేపా నాయకులు, కార్యకర్తలు జరిపారు. పురుషోత్తపురంలో జరిగిన సభలో నియోజకవర్గం ఇన్‌ఛార్జి గండిబాబ్జీ పాల్గొన్నారు.

సబ్బవరం, న్యూస్‌టుడే: తెలుగు జాతికి వన్నె తెచ్చిన యుగ పురుషుడు ఎన్టీఆర్ అని నియోజకవర్గం తెదేపా ఇన్‌ఛార్జి గండి బాబ్జీ అన్నారు. సబ్బవరం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. మండల తెదేపా నేతలు గండి ముత్యాలు నాయుడు, శాప్ డైరెక్టర్ పీబీవీఎస్ఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు.

పరవాడ, న్యూస్‌టుడే: పరవాడలోని ఎన్టీఆర్ కాంస్య విగ్రహానికి మాజీ జెడ్పీటీసీ సభ్యుడు పైలా జగన్నాథరావు, మాజీ ఎంపీపీ మాసవరపు అప్పలనాయుడుతో కలిసి మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ పూలమాలలు వేసి నివాళి అర్పించారు. వెన్నెలపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, నాయకులు పూలమాలలు వేసి అంజలి ఘటించారు.

కోటనరవలో..

జీవీఎంసీ 88వ వార్డులో..

సబ్బవరం ఎన్టీఆర్ కూడలిలో..

తానాం గ్రామంలో..

వెన్నెలపాలెంలో నివాళి అర్పిస్తున్న మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి తదితరులు

స్వగ్రామాల నుంచి తిరిగి రాక..

గోపాలపట్నం, న్యూస్‌టుడే: సంక్రాంతి సందర్భంగా స్వగ్రామాలకు వెళ్లినవారు ఆదివారం తిరుగుబాటు పట్టారు. ఆదివారం సింహాచలం రైల్వే స్టేషన్ కిటకిటలాడింది. పలాస, రాయగడ, గుణుపూర్ ప్యాసింజర్లతో పాటు పలు ఎక్స్‌ప్రెస్‌ల నుంచి అత్యధికంగా ప్రయాణికులు దిగారు. దీంతో రైల్వే స్టేషన్‌రోడ్డు కిక్కిరిసిపోయింది.

దువ్వాడ రైల్వేస్టేషన్‌లో..: కూర్మన్నపాలెం (దువ్వాడ), న్యూస్‌టుడే : సంక్రాంతి పండగ సందర్భంగా ఊళ్లకు వెళ్లిన వారు తిరిగి వస్తుండడంతో దువ్వాడ రైల్వేస్టేషన్ నాల్గో ప్లాట్‌ఫాం రద్దీగా మారింది. అయితే ఆటోవాలాలను నేరుగా ప్రయాణికుల వద్దకే వెళ్లి బేరసారాలు ఆడుకోవడంతో ప్రీపెయిడ్ ఆటోస్టాండుకు ఆదరణ లేకుండా పోయింది. వాహనాలు ఇష్టారాజ్యంగా పార్కింగ్ చేయడంతోపాటు ఆటోలు రోడ్డుపై నిలిపివేయడంతో ట్రాఫిక్ అంతరాయం కలిగింది. ట్రాఫిక్ క్రమబద్ధీకరించేందుకు పోలీసులు లేకపోవడంతో ప్రయాణికులు రోడ్డు దాటి బస్సుల వద్దకు చేరుకోవడానికి అవస్థలు పడాల్సి వచ్చింది. తిరుగు ప్రయాణంలో ఇంటికి చేరుకోవాలన్న ఆత్రుతలో ఆటోవాలాలు అడిగినంత చెల్లించుకోవాల్సి వచ్చింది.

రోడ్డుపై బస్సు కోసం వేచి ఉన్న ప్రయాణికులు

గ్రామాల్లో ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు

పరవాడ, న్యూస్‌టుడే: పాడి రైతులకు ఆర్థిక భారాన్ని తగ్గించి పశువుల ఆరోగ్య పరిరక్షణకు తోడ్పాటు అందించడంతో పాటు, పశువుల ఉత్పాదకతను పెంచి పాడి పరిశ్రమను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో ఈనెల 19 నుంచి 31 వరకు గ్రామాల్లో ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహించనున్నారు. పెందుర్తి నియోజకవర్గంలో సుమారు లక్షకు పైగా పశువులు, గొర్రెలు, మేకలు తదితర మూగజీవాలు ఉన్నాయి. పరవాడ, సబ్బవరం, పెందుర్తి మండలాల్లో పశువైద్య సిబ్బంది బృందాలుగా ఏర్పడటంతో పాటు గ్రామాల్లో శిబిరాలు ఏర్పాటు చేసి పశువైద్య సేవలు అందించనున్నట్లు పరవాడ పశుసంవర్ధక శాఖ సంచాలకులు కీర్తి రామకృష్ణ ఆదివారం తెలిపారు.

పశువులకు అందించే వైద్య సేవలు:

పశువులకు సాధారణ వైద్య పరీక్షలు, నట్టల నివారణ మందులు పంపిణీ, టీకాలు వేయడం, గర్భకోశ, ఇతర సాధారణ వ్యాధులకు చికిత్స అందించడం, కృత్రిమ గర్భధారణ సేవలు, శాస్త్రీయ పశుపోషణ, ఆరోగ్య రక్షణపై రైతులకు అవగాహన కల్పిస్తారు. అవసరమైన మందులను ఉచితంగా అందిస్తారు. పోషకాహారం, పశువులకు వ్యాధులు సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు పాడి అభివృద్ధి, అధిక పాల దిగుబడి సాధన, పశువుల అకాల మరణంతో జరిగే ఆర్థిక నష్టాన్ని నివారించి అండగా నిలవడానికి గాను పశు బీమాపై అవగాహన కల్పించనున్నారు.

రామకృష్ణ, పశు సంవర్ధకశాఖ సహాయ సంచాలకులు

గ్రామాల్లో ఈ తేదీల్లో శిబిరాలు

ఈనెల 19న ఈ.భోనంగి, గొర్లెవానిపాలెం, వాడచీపురుపల్లి, కలపాక, 20న పెదముషిడివాడ, 21న కన్నూరు, 22న భరణికం, ముత్యాలమ్మపాలెం, 23న నాయుడుపాలెం, తిక్కవా'పాలెం, 27న పి.భోనంగి, 28న వెన్నెలపాలెం, తానాం, 30న రావాడ, పరవాడ గ్రామాల్లో పశు ఆరోగ్య శిబిరాలు జరగనున్నాయి. వీటిని సద్వినియోగం చేసుకోవాలని కీర్తి రామకృష్ణ కోరారు.

ప్రారంభం కాకముందే ధ్వంసం

పరవాడ, న్యూస్‌టుడే: వాడచీపురుపల్లిలో రైతు భరోసా(సేవా) కేంద్ర భవనం ప్రారంభం కాకముందే ధ్వంసమైంది. రైతుల ముంగిటకే వ్యవసాయ సేవలను అందించాలనే లక్ష్యంతో సుమారు రూ.20 లక్షల నిధులు వెచ్చించి గత ప్రభుత్వ హయాంలో దీని నిర్మాణం చేపట్టారు. ఎలక్ట్రికల్, ఆర్చ్ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. గుర్తుతెలియని వ్యక్తులు భవనం కిటికీ అద్దాలను పగలు గొట్టి ధ్వంసం చేశారు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని స్థానికులు వాపోతున్నారు. భవనం తలుపులు వేయకపోవడంతో మందుబాబులు నిత్యం మద్యం తాగడం, జూదమాడటం చేస్తున్నారని, భవనం పట్ల అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొందని స్థానికులు చెబుతున్నారు. వ్యవసాయ సేవలు అందించేందుకు ఆర్ఎస్‌కే భవనం అందుబాటులోకి రాకపోవడంతో సచివాలయ సిబ్బంది ఇక్కట్లు పడుతున్నారు. కూటమి ప్రభుత్వం దీన్ని పూర్తి చేయించి వినియోగంలోకి తీసుకురావాలని గ్రామస్థులు కోరుతున్నారు.

కిటకీ అద్దాలను ధ్వంసం చేసిన దృశ్యం

వైభవం.. సీతారాముల తీర్థం

పరవాడ, న్యూస్‌టుడే: కలపాక, తానాం, రావాడ తదితర గ్రామాల్లో ఆదివారం సీతారాముల తీర్థ మహోత్సవాలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారామలక్ష్మణులను ప్రత్యేకంగా అలంకరించారు. తానాం రామాలయంలోని సీతారాములను సర్పంచి కన్నూరు దేవి, మాజీ జడ్పీటీసీ సభ్యుడు పైలా జగన్నాథరావు, ఏఎంసీ మాజీ ఉపాధ్యక్షుడు కన్నూరు వెంకటరమణ దర్శించుకున్నారు. రాత్రికి తీర్థంలో ఏర్పాటు చేసిన సాముగరిడీలు, భజనలు తదితర సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

తానాం తీర్థంలో భక్తుల కోలాహలం

నేటి నుంచి శ్యామా నవరాత్రి ఉత్సవాలు

సబ్బవరం, న్యూస్‌టుడే: దేవీపురం శ్రీసహస్రాక్షి రాజరాజేశ్వరీ పీఠంలో సోమవారం నుంచి శ్యామా నవరాత్రి ఉత్సవాలను ఘనంగా జరపనున్నట్లు నిర్వాహకులు కందర్ప ప్రభాకర్ తెలిపారు. ఈనెల 19న ఉదయం గోపూజ, కలశ స్థాపన పూజలు చేస్తామన్నారు. ప్రతి రోజు అభిషేకాలు కుంకుమ పూజలు, అర్చనలు, సాయంత్రం హోమాలు జరుపుతామన్నారు. 23న వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని విద్యార్థులతో రాజశ్యామలా హోమం చేయిస్తామన్నారు. హాజరైన వారందరికీ అన్నప్రసాద వితరణ ఉంటుందన్నారు.

అమ్మవారిని అలంకరిస్తున్న నిర్వాహకులు

కోడిపందేల శిబిరంపై పోలీసుల దాడి

పరవాడ, న్యూస్‌టుడే: రావాడ శివారు ప్రాంతంలో నిర్వహిస్తున్న కోడి పందేల శిబిరంపై ఆదివారం దాడులు చేసినట్లు పరవాడ పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి ఎస్సై మహాలక్ష్మి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రావాడ శివారు కోడిపందేలు ఆడుతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రెండు కోడిపుంజులు, రూ.1150 నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

దోపిడీ కేసులో ఇద్దరు నిందితుల అరెస్టు

గాజువాక, న్యూస్‌టుడే: దారి దోపిడీ కేసులో ఇద్దరు నిందితులను గాజువాక క్రైం పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఎస్ఐ హరికృష్ణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఈనెల 14న సంక్రాంతి పండక్కి ఊరెళ్లడానికి తెల్లవారుజామున కొత్త గాజువాకలో నలుగురు వ్యక్తులు ఆటో కోసం ఎదురు చూస్తుండగా ముగ్గురు అపరిచిత వ్యక్తులు దాడి చేసి రూ.7500 నగదు, సెల్‌ఫోన్లను బలవంతంగా లాక్కొని పారిపోయారు. బాధితులు గాజువాక క్రైం పోలీసులను ఆశ్రయించగా సౌత్ క్రైం సీఐ కె.శ్రీనివాసరావు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరిపి, గాజువాకకు చెందిన దేశభక్తుల సాయి (అలియాస్ సమోసా), పెద్దింటి లక్ష్మీనారాయణగా గుర్తించి వీరిని చినగంట్యాడ పోర్టురోడ్డులో అదుపులోకి తీసుకున్నారు. మరోనిందితుడు పరారీలో ఉన్నట్లు ఎస్ఐ తెలిపారు. నిందితుల నుంచి రూ.5వేల నగదు, దాడికి ఉపయోగించిన చేతి స్టీల్ కడియం, దుస్తులను స్వాధీనం చేసుకున్నారు.

రౌడీషీటర్ల కదలికలపై నిత్యం నిఘా

పెందుర్తి, న్యూస్‌టుడే: పెందుర్తి పోలీస్‌స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లపై నిత్యం నిఘా ఉంచినట్లు ఎస్సై భాస్కరరావు తెలిపారు. పోలీస్‌స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లకు ఆదివారం స్టేషన్ ఆవరణలో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై వారికి పలు సూచనలు చేశారు. అసాంఘిక, చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రౌడీషీటర్ల ప్రవర్తన వారి కుటుంబాన్ని సైతం ప్రభావితం చేస్తుందని పేర్కొన్నారు. మంచి నడవడికతో మెలగాలని సూచించారు.

రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్న ఎస్సై భాస్కరరావు

నిజాయతీ చాటుకున్న మహిళా కానిస్టేబుల్

పెందుర్తి, న్యూస్‌టుడే: ఒక మహిళ పోగొట్టుకున్న స్మార్ట్‌ఫోన్‌ను పెందుర్తి మహిళా కానిస్టేబుల్ తిరిగి అప్పగించి నిజాయతీ చాటుకున్నారు. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఈనెల 16న సింహాచలం ప్రాంతానికి చెందిన కళ అనే మహిళ తన స్మార్ట్‌ఫోన్‌ను పోగొట్టుకున్నారు. పెందుర్తి జూనియర్ కళాశాల సమీపంలో ఆ స్మార్ట్‌ఫోన్ మహిళా కానిస్టేబుల్ కుమారికి దొరికింది. ఆ మేరకు సాంకేతికంగా వివరాలు సేకరించి పోగొట్టుకున్న మహిళకు స్మార్ట్‌ఫోన్‌ను అప్పగించారు.

మహిళకు చరవాణి అప్పగిస్తున్న కానిస్టేబుల్ కుమారి

శ్రద్ధాంజలి
మంచికి, మమతానురాగాలకు మారుపేరుగా నిలిచి, కుటుంబ ఉన్నతికి అహర్నిశలు శ్రమించిన మీరు మానుండి భౌతికంగా దూరమైనందుకు చింతిస్తూ... మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ... శోకతప్త హృదయాలతో..
భార్య: శ్రీమతి చొక్కాకుల సూర్యకాంతం
కుమారులు - కోడళ్ళు:
జానకిరామ్ - శ్రీమతి అరుణ
కోటేశ్వరరావు - శ్రీమతి సత్య
కుమార్తెలు - అల్లుళ్ళు:
శ్రీమతి శ్రీదేవి - నూకరాజు
శ్రీమతి కృష్ణవేణి - నాగేశ్వరరావు
మనుమలు, మనుమరాళ్ళు మరియు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు
కీ॥శే॥ చొక్కాకుల రమేష్‌నాయుడు గారు
(Retd. Community Health Officer)
జననం: 07-05-1951 మరణం: 07-01-2026
పెద్దకర్మ: తేది. 19-01-2026 సోమవారం మ॥ 12 గం॥ల నుండి 'ఎ'జోన్ పార్క్ దరి, సుజాతనగర్, పెందుర్తిలో మా స్వగృహము నందు జరుపబడును. సెల్: 8328643670

(c) eenadu

భీమిలి

సినిమాలు

చిట్టివలస (తగరపువలస), న్యూస్‌టుడే

గణేశ్ - **మన శంకర వరప్రసాద్ గారు**
రాములమ్మ - **భర్త మహాశయులకు విజ్ఞప్తి**
తాతా - **అనగనగా ఒకరాజు**
సప్తగిరి - **రాజాసాబ్**

నిరసనలకు భెల్ సిటూ సంఘీభావం

అక్కిరెడ్డిపాలెం, న్యూస్‌టుడే: ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను నిరసిస్తూ జీవీఎంసీ కార్యాలయం ఎదుట మహాత్మాగాంధీ విగ్రహం వద్ద భెల్ సిటూ కార్మిక నాయకులు ఆదివారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిటూ ప్రధాన కార్యదర్శి జీటీపీ ప్రకాశ్ మాట్లాడుతూ.. ఉక్కు పరిరక్షణకు 1755 రోజులుగా గాంధీ విగ్రహం వద్ద నిరసన దీక్షలు జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వంలో చలనం రాకపోవడం బాధాకరమన్నారు. వారికి సంఘీభావం తెలుపుతున్నామన్నారు.

చేపల దిబ్బడిపాలెంలో శుభ్రం చేసిన రోడ్డు

చేపలుప్పాడలో రోడ్లు పరిశుభ్రం

చేపలుప్పాడ (గ్రామీణభీమిలి), న్యూస్‌టుడే: భీమిలి మండలం చేపలుప్పాడ పరిధి చేపల దిబ్బడిపాలెం, పెద్ద ఉప్పాడ గ్రామాల్లోని వీధి రోడ్లను జీవీఎంసీ పారిశుద్ధ్యం యంత్రాంగం శుభ్రం చేసింది. అధ్వానంగా రహదారుల పేరిట 'ఈనాడు'లో వచ్చిన కథనానికి స్పందించి ఆదివారం పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. దీనిపై స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా

99122 22247 సమయం: ఉ॥ 10 నుంచి మ॥ ఒంటి గంట మధ్య

ఎండాడ, సాగర్‌నగర్, న్యూస్‌టుడే: ?: బీచ్ రోడ్డులోని గుడ్లవానిపాలెం అమ్మవార్ల ఆలయాల పరిసరాల్లో వీధి దీపాలు వెలగడం లేదు. – **వెంపాడ నర్సింగరావు, అప్పలరాజు** ✓: జీవీఎంసీ విద్యుత్తు విభాగాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తాం. – **జెడ్సీ అయ్యప్పనాయుడు**

?: సాగర్‌నగర్ ప్రధాన నీళ్లట్యాంక్ పరిసర ఎల్‌ఐజీ గృహ సముదాయాల్లోని రెండు పార్కుల్లో సదుపాయాలు లేక ఇబ్బంది పడుతున్నాం. – **జి.బాలకృష్ణ, చిర్రా రాజ్‌కుమార్** ✓: జీవీఎంసీ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన సౌకర్యాలను కల్పిస్తాం. – **ఉద్యానవన విభాగాధికారులు**

?: సాగర్‌నగర్-గొల్లలఎండాడ మార్గమధ్యలో తాటిచెట్లపాలెం కూడలిలో బస్‌షెల్టర్ లేక అసౌకర్యానికి గురవుతున్నాం – **యు.గోవిందరావు** ✓: జీవీఎంసీ, ఆర్టీసీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి నిర్మాణానికి చర్యలు చేపడతాం. – **కార్పొరేటర్, ఎల్.అప్పారావు,**

?: సాగర్‌నగర్ ఎంఐజీ-సీ, డీ గృహాల పరిసరాల్లో పలుచోట్ల రహదారులు మరమ్మతులకు గురయ్యాయి. – **ఎం.శ్రీనివాస్, రాజబాబు** ✓: జీవీఎంసీ ఇంజినీరింగ్ విభాగాధికారులతో చర్చించి కొత్తగా రోడ్లు నిర్మిస్తాం. – **జెడ్సీ అయ్యప్పనాయుడు**

కల్యాణ మండపానికి మోక్షం కలిగేనా..?

భీమునిపట్నం, న్యూస్‌టుడే

భీమిలిలో శుభకార్యక్రమాలకు చక్కటి వేదికగా నిలిచిన మహాత్మాగాంధీ కల్యాణమండపం మూతపడి అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారింది. దీన్ని భీమిలి బ్యాంకు రోడ్డు ప్రాంతంలో 1998లో వుడా రూ.10 లక్షలతో నిర్మించింది. కొన్నేళ్లు భీమిలి మున్సిపాలిటీ రోజుకు రూ.500 అద్దెకు ఇచ్చే పద్ధతిపై నిర్వహించింది. ఆ తర్వాత ప్రైవేటు వ్యక్తులకు లీజుకు ఇవ్వగా ఆయా వ్యక్తులు రోజుకు రూ.2 వేల పద్ధతితో దీనిని నడిపారు. పేద, మధ్య తరగతి వర్గాలకు ఉపయుక్తంగా ఉండే ఈ కల్యాణ మండపాన్ని రెండేళ్ల క్రితం నెలకు రూ.20 వేలు ఉన్న లీజును అమాంతంగా రూ.49 వేలకు పెంచేశారు. దీంతో గుత్తకు తీసుకోవటానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో పూర్తిగా మూలనపడింది.

★ రంగులు వెలసి తాగునీటి వసతితో పాటు వాష్‌రూమ్‌లు సరిగా లేవు. సదుపాయాలు లేని ఈ కల్యాణ మండపం నిర్వహణ కష్టతరంగా మారడంతో నిర్వహణదారుల్లో ఆసక్తి సన్నగిల్లింది. జీవీఎంసీ గతేడాది నాలుగు సార్లు లీజుకు ఇచ్చేందుకు వేలం పాటలు నిర్వహించినా ఏ ఒక్కరూ రాని పరిస్థితి. భీమిలిలో ఇటీవల నాలుగు ప్రైవేటు ఏసీ ఫంక్షన్ హాళ్లు వెలియడంతో అనేకమంది ఖర్చుకు తెగించి అక్కడకు పోతున్నారు. పేదవర్గాలు ఇళ్ల వద్దనే రోడ్లమీద షామియానాలు వేసి శుభకార్యక్రమాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న మహాత్మా గాంధీ కల్యాణ మండపం వద్ద రాత్రివేళ మందుబాబులు మద్యం తాగుతూ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. దీనికి మరమ్మతులు చేయించి లీజు సొమ్మును తగ్గిస్తే నిర్వహణకు ఎవరైనా ముందుకొచ్చే అవకాశముంటుందని పలువురు భావిస్తున్నారు.

భీమిలిలో వృథాగా ఉన్న మహాత్మాగాంధీ కల్యాణ మండపం

★ **మరింత ఉపయుక్తంగా ఉండేలా..:** భీమిలిలో ఇప్పుడున్న కల్యాణమండపం స్థానే ఆధునికీకరణ పద్ధతిలో మరొక కల్యాణ మండపం నిర్మిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. వాహనాల పార్కింగ్‌తో పాటు అన్ని రకాల వసతులను కల్పించాలి. భీమిలిలో అప్పికొండ వీధి సచివాలయం, బ్యాంక్‌కాలనీ సచివాయాలు అద్దె భవనాల్లోనే నిర్వహిస్తున్నారు. ఇందుకు ప్రతి నెలా రూ.64 వేలను ప్రభుత్వం అద్దె చెల్లిస్తోంది. దీంతో కల్యాణ మండపాన్ని బహుళ అంతస్తుల్లో నిర్మించి సచివాలయాలను కూడా అందులోకి తరలిస్తే మరింత కలిసొచ్చే అవకాశముంటుందని పలువురు భావిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఆ దిశగా అడుగులు వేయాలని స్థానికులు కోరుతున్నారు.

ముగిసిన క్రికెట్ పోటీలు

విజేత జట్టుకు ట్రోఫీని అందిస్తున్న గ్రామపెద్దలు, నిర్వాహకులు

జేవీఅగ్రహారం (గ్రామీణభీమిలి), న్యూస్‌టుడే: భీమిలి మండలం జేవీ అగ్రహారం పరిధి బోరపేటలో నిర్వహించిన బీపీఎల్ సంక్రాంతి క్రికెట్ పోటీలు ఆదివారం ముగిశాయి. ఫైనల్ మ్యాచ్‌లో నేర్లవలస జట్టును ఓడించి బోరపేట ట్రోఫీని కైవసం చేసుకుంది. విజేతలకు స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు బహుమతులు, ట్రోఫీని ప్రదానం చేశారు. కార్యక్రమంలో క్రీడాకారులు, నిర్వాహకులు పాల్గొన్నారు.

బీచ్‌లో సందర్శకుల సందడి

సాగర్‌నగర్, న్యూస్‌టుడే: విద్యాలయాలకు సంక్రాంతి సెలవులు ముగింపు నేపథ్యంలో రుషికొండ బీచ్‌కు ఆదివారం అధిక సంఖ్యలో సందర్శకులు తరలి రావడంతో సందడి వాతావరణం నెలకొంది. పర్యాటక బోటింగ్ కేంద్రం, మత్స్యరాశుల పార్కు, పోలీసుటవర్, అటవీ భూములు వంటి ఆహ్లాదకర ప్రదేశాల్లో ఉత్సాహంగా గడిపారు. సముద్ర స్నానాలు చేసేవారిని లోపలికి వెళ్లరాదంటూ జీవీఎంసీ, టూరిజం లైఫ్ గార్డులు, మెరైన్ పోలీసులు ప్రమాదాలు జరగకుండా ప్రచార మాధ్యమాల ద్వారా అప్రమత్తం చేశారు.

ఘనంగా ఇస్కాన్ పోటీల విజేతల డ్రా

తిరుపతి (బైరాగిపట్టెడ), న్యూస్‌టుడే: ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిభ ఆధారిత పరీక్షల్లో 'గ్రాండ్ ప్రైజ్ డ్రా' కార్యక్రమం ఆదివారం రాత్రి ఇస్కాన్ ఆలయ ఆవరణలోని సమావేశ మందిరంలో జరిగింది. వెంకటేశ్‌రెడ్డి సింగిరెడ్డి (ప్రథమ, సిద్దిపేట, తెలంగాణ), రాణి దుర్గాంబ (ద్వితీయ, విశాఖపట్నం), పి.కిరణ్మయి (తృతీయ, తిరుపతి) గెలుపొందారు. అదనపు జిల్లా జడ్జి జి.రామగోపాల్, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఇస్కాన్ అధ్యక్షుడు రేవతి రమణదాస్ ప్రభూజీ పాల్గొని మాట్లాడారు.

పాడి పరిశ్రమ అభివృద్ధికి అడుగులు

నేటి నుంచి ఈ నెలాఖరు వరకు పశు ఆరోగ్య శిబిరాలు

తగరపువలస, గ్రామీణభీమిలి, న్యూస్‌టుడే

భీమిలి నియోజకవర్గంలోని ఆయా పశు వైద్య కేంద్రాల పరిధిలో సోమవారం నుంచి ఈ నెలాఖరు వరకూ పశు ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేశారు. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం పశువైద్యులు, సిబ్బంది బృందాలుగా ఏర్పడి గ్రామాల్లో శిబిరాలు, అవగాహన సదస్సులను నిర్వహించనున్నారు.

ఉచితంగా అందించే సేవలు ఇవే..: సాధారణ పశువైద్య చికిత్స, నట్టల నివారణ మందుల పంపిణీ, గర్భకోశ వ్యాధుల చికిత్స ★ వ్యాధి నిరోధక టీకాలు ★ పశు వ్యాధి నిర్ధారణ పరీక్షలు ★ శాస్త్రీయ యాజమాన్య పద్ధతులపై పాడి రైతులకు అవగాహన ★ 90 % రాయితీపై పశువులు, గొర్రెలు, మేకల కోసం గోపాలాల పేరిట ... ★ సంచార పశు ఆరోగ్య సేవలు టోల్ ఫ్రీ నంబరు 1962 వినియోగంపై అవగాహన ★ పశుబీమా పథకం ప్రయోజనాలపై అవగాహన ★ పశుదాణా, పశుగ్రాస విత్తనాల సరఫరా ★ పశు కిసాన్ కార్డుల జారీ ★ పెయ్యి దూడలు పుట్టేలా (ఆడ దూడలు) లింగ నిర్ధారిత వీర్యనాళికల పంపిణీ

★ **నియోజకవర్గంలో షెడ్యూల్ ఇలా..:** ఈనెల 19న అమనాం, తాళ్లవలస, చిన్నాపురం, పొంగ్రాంగి, లొడగలవానిపాలెం, కోలవానిపాలెం.. 20న మజ్జిపేట, రేవులపాలెం, విశాఖ.. 21న ... 22న మజ్జివలస, బీఆర్ తాళ్లవలస, మద్ది.. 23న లక్ష్మీపురం, ... 24న దాకమర్రి, ... 26న గొట్టిపల్లి, ... 27న చిప్పాడ, ... 28న తాటితూరు, కోరాడ, పొట్నూరు, రేవిడి, బీపీ కళ్లాలు, బోని.. 29న నారాయణరాజుపేట, వెంకటాపురం, ముచ్చెర్ల, వెల్లంకి.. 30న బోడమెట్టపాలెం, ఐనాడ, తర్లువాడ, పేకేరు, శిర్లపాలెం.. 31న గంభీరం, రామవరం

సేవలను సద్వినియోగం చేసుకోవాలి..: రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న పశువైద్య ఆరోగ్య శిబిరాలను నియోజకవర్గంలోని పాడిరైతులు సద్వినియోగం చేసుకోవాలి. ఆయా గ్రామాల్లో ప్రతిరోజు ఉదయం ఏడు నుంచి శిబిరాలు ప్రారంభమవుతాయి. ఉచితంగా, రాయితీపైనా అందిస్తున్న పథకాలు, పశువైద్య సేవలను అవగాహన కల్పించి పాడిపరిశ్రమను అభివృద్ధి చేయడమే ప్రధాన లక్ష్యం.
– **డాక్టర్ సునీల్ (భీమిలి సబ్ డివిజన్ పశు సంవర్ధకశాఖ అసిస్టెంట్ డైరెక్టర్)**

సర్వజన మనోరంజనం.. నరసింహుడి దర్శనం

తొలిపావంచా వద్ద స్వామికి స్వాగతం పలుకుతున్న గ్రామస్తులు

అడివివరం (సింహాచలం), న్యూస్‌టుడే: సింహగిరి పైనుంచి తరలివచ్చిన వరాహ నృసింహ స్వామి వారు సర్వజనులను మనసారా రంజింపజేస్తూ వేణుగోపాలుడి అలంకరణలో సర్వజన మనోరంజని వాహనంపై అనుగ్రహించారు. తెప్ప తిరునాళ్ల మహోత్సవం అనంతరం అప్పన్న స్వామి అడివివరం గ్రామ పరిధిలో తిరువీధిలో పాల్గొన్నారు. ఆలయ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, కరి సీతారామాచార్యులు, అమ్మవార్లకు శోభాయమానంగా అలంకరించిన సర్వజన మనో రంజని వాహనంపై కొలువుదీర్చారు. నాదస్వర మంగళవాయిద్యాలు, వేద పారాయణాల నడుమ తిరువీధి జరిగింది. గ్రామస్తులు రంగవల్లికలతో వీధులను అలంకరించి స్వామికి స్వాగతం పలికారు. పండ్లు, ఫలహారాలు నివేదించి కొలిచారు. తిరువీధి అనంతరం సహపంక్తి సమేతంగా మెట్ల మార్గం గుండా స్వామిని తిరిగి సింహగిరికి తీసుకెళ్లారు. ఆలయంలో పవళింపు సేవ నిర్వహించి ద్వారాలు మూసివేశారు.

పుష్కరిణి ఉద్యాన మండపంలో పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గంటా, తదితరులు

గ్రామ తిరువీధిలో సర్వజన మనోరంజని వాహనంపై సింహాద్రినాథుడు

దేశీయ కూరగాయల సేద్యానికి ప్రాధాన్యం

మాట్లాడుతున్న గ్రీన్ క్లైమేట్ సంస్థ కార్యదర్శి జె.వి.రత్నం

భీమునిపట్నం, న్యూస్‌టుడే: ఇళ్ల ప్రాంగణాల్లో ఖాళీ స్థలాల్లో దేశీయ కూరగాయల సేద్యానికి ప్రతీ ఒక్కరూ ప్రాధాన్యం ఇవ్వాలని విశాఖకు చెందిన గ్రీన్ క్లైమేట్ సంస్థ కార్యదర్శి జె.వి.రత్నం పేర్కొన్నారు. భీమిలిలోని సేవ్ అవర్ సోల్స్ (ఎస్.ఒ.ఎస్) సంస్థలో ఆదివారం 'ఇంటి పంటతోనే మనకు ఆరోగ్యం' అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జె.వి.రత్నం మాట్లాడుతూ దేశీయ కూరగాయలతో చేసిన ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యకరంగా జీవించవచ్చన్నారు. ఇందులో భాగంగా సంబంధిత విత్తనాలు, నారు మొక్కలు, పండ్ల జాతుల మొక్కలను పంపిణీ చేశారు. అలాగే ప్రతీ ఒక్కరూ రోజులో గంటపాటు తోట పని చేస్తూ వీటి పెంపకంపై శ్రద్ధ చూపాలన్నారు. పర్యావరణహితంగా జీవించేందుకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎస్‌వోఎస్ అసిస్టెంట్ డైరెక్టర్ సి.మణికంఠన్, ఏక్షన్ ఎయిడ్ సంస్థ ప్రతినిధి ఐ.కృష్ణకుమారి పాల్గొన్నారు.

దోపిడీ కేసులో ఇద్దరు నిందితుల అరెస్టు

గాజువాక, న్యూస్‌టుడే: దారి దోపిడీ కేసులో ఇద్దరు నిందితులను గాజువాక క్రైం పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఎస్ఐ హరికృష్ణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఈనెల 14న సంక్రాంతి పండక్కి ఊరెళ్లడానికి తెల్లవారుజామున కొత్త గాజువాకలో నలుగురు వ్యక్తులు ఆటో కోసం ఎదురు చూస్తుండగా ముగ్గురు అపరిచిత వ్యక్తులు అక్కడికొచ్చి డబ్బులు, సెల్‌ఫోన్లు ఇమ్మని అడిగారు. దీనికి వారు నిరాకరించగా దాడిచేసి రూ.7500 నగదు, సెల్‌ఫోన్లను బలవంతంగా లాక్కొని పారిపోయారు. బాధితులు గాజువాక క్రైం పోలీసులను ఆశ్రయించగా సౌత్ క్రైం సీఐ కె.శ్రీనివాసరావు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరిపారు. సీసీ ఫుటేజీలను పరిశీలించగా గాజువాకకు చెందిన దేశభక్తుల సాయి (అలియాస్ సమోసా), పెద్దింటి లక్ష్మీనారాయణగా గుర్తించి వీరిని చినగంట్యాడ పోర్టురోడ్డులో అదుపులోకి తీసుకున్నారు. మరోనిందితుడు పరారీలో ఉన్నట్లు ఎస్ఐ తెలిపారు. నిందితుల నుంచి రూ.5వేల నగదు, దాడికి ఉపయోగించిన చేతి స్టీల్ కడియం, దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. గాజువాక క్రైం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

సమాజ సేవలో పాలుపంచుకుందాం

ఉక్కునగరం(స్టీల్ సెక్టారు–3): విశాఖ ఉక్కుకర్మాగారం పురోభివృద్ధికి సుదీర్ఘకాలం పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులు ఉద్యోగ విరమణ తరువాత సమాజ సేవలో పాలుపంచుకోవడం ఎంతైనా అవసరమని ఉక్కునగరం మసీద్ అసోసియేషన్ ప్రతినిధులు పిలుపునిచ్చారు. ఉక్కు ఉద్యోగులుగా పనిచేసి ఉద్యోగ విరమణ, స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేసిన 10 మంది ఉద్యోగులను మసీదు ప్రాంగణంలో ఆదివారం సత్కరించారు. కార్యక్రమంలో మసీదు కమిటీ ప్రతినిధులు మహ్మద్ ఇలియాస్, షేక్ జహంగీర్ పాల్గొన్నారు.

లొడగలవానిపాలెంలో..

మధురవాడలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పిస్తున్న కార్పొరేటర్ మంగమ్మ తదితరులు

పద్మనాభం కూడలిలో..

సంక్షేమ పథకాలకు ఆద్యుడు ఎన్టీఆర్

తెదేపా వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి నియోజకవర్గ వ్యాప్తంగా ఆదివారం తెదేపా నాయకులు, అభిమానులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహాలు, చిత్రపటాలకు ఘన నివాళి అర్పించారు. ఆయన సేవలను పలువురు వక్తలు కొనియాడారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని దశదిశలా వ్యాప్తింపజేసిన మహనీయుడు ఎన్టీఆర్ అని పలువురు కొనియాడారు. ఈ సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పేదలకు, వృద్ధులకు చీరలు, దుప్పట్లు, పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. - **న్యూస్‌టుడే బృందం**

అడివివరంలో పులిహోర పంపిణీ చేస్తున్న కార్పొరేటర్ పీవీ.నరసింహం, నాయకులు

పరదేశిపాలెం వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పిస్తున్న కార్పొరేటర్ హేమలత, తదితరులు

భీమిలిలో పేద మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్న తెదేపా నాయకులు

సాగర్‌నగర్‌లో జరిగిన కార్యక్రమంలో కార్పొరేటర్ లొడగల అప్పారావు, తదితరులు

పీఎంపాలెం క్రికెట్ స్టేడియం వద్ద..

బీచ్‌రోడ్డు కూడలిలో పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులను పంపిణీ చేస్తున్న నాయకులు

వన్‌టౌన్, న్యూస్‌టుడే: ప్రముఖ వైద్యులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రీపోలియో సర్జికల్ రీసెర్చ్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ ఎస్.వి.ఆదినారాయణరావు శనివారం రాత్రి మృతి చెందారు. పార్థివదేహాన్ని ఆదివారం ఉదయం 9 గంటల నుంచి జడ్పీ కూడలి సమీపంలో ఉన్న అంకోసా సమావేశ మందిరంలో ఉంచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ తదితరులు అక్కడికి వెళ్లి నివాళి అర్పించారు.

గుర్తు తెలియని మృతదేహం లభ్యం

మాధవధార, న్యూస్‌టుడే: మర్రిపాలెం రైల్వే యార్డ్ ప్రాంతంలోని రెండు ట్రాక్‌ల మధ్యనున్న ఒక చెట్టు కింద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు ఎయిర్‌పోర్టు పోలీసులు తెలిపారు. సుమారు 30 ఏళ్లు ఉంటాయని, చామనఛాయ రంగు, సుమారు ఐదున్నర అడుగుల ఎత్తు, నలుపు ప్యాంటు, ముదురు రంగు టీషర్ట్ ధరించి ఉన్నాడు. చుట్టుపక్కల పలువురిని వాకబు చేసినప్పటికీ ఎటువంటి ఆచూకీ లభించలేదని, మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించామన్నారు. మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఎవరైనా ఉంటే ఎయిర్‌పోర్టు పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని సూచించారు.

ఆటోలో మర్చిపోయిన బ్యాగు అప్పగింత

మాధవధార, న్యూస్‌టుడే: ఆటోలో మర్చిపోయిన బ్యాగ్‌ను కంచరపాలెం పోలీసులు బాధితుడికి అప్పగించారు. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలో నివాసం ఉంటున్న గరికముక్కల డేనియల్(61) ఈనెల 17న మధ్యాహ్నం తాటిచెట్లపాలెం వద్ద ఆటో ఎక్కి రైల్వే స్టేషన్ వద్ద దిగి వెళ్లిపోయాడు. స్టేషన్ లోపలికి వెళ్లాక తన బ్యాగ్‌ను ఆటోలో మర్చిపోయినట్లు గమనించి వెంటనే నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీకి వాట్సాప్ ద్వారా సమాచారం ఇవ్వడంతో తక్షణమే ఆయన కంచరపాలెం పోలీసులకు తెలియజేశారు. సీసీటీవీ ఫుటేజీలు, ఇతర ఆధారాలతో ఆటోను పట్టుకొని బ్యాగును స్వాధీనం చేసుకున్నారు. బ్యాగ్‌లో ఉన్న రెండు బంగారు ఉంగరాలు, రూ.40 వేల నగదు, ఒక ఐ-ఫోన్, రెండు చేతి గడియారాలు బాధితుడు డేనియల్‌కు క్రైం ఎస్సై మారూఫ్ అందజేశారు. ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు స్పందించి తన బ్యాగును అప్పగించడంతో బాధితుడు పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

నెలవారీ వేతనాలు అందించరూ..

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న అతిథి అధ్యాపకులకు నెలవారీ వేతనాలు అందించాలని రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కె.రఘురామకృష్ణరాజును కోరినట్లు ఏయూ అతిథి అధ్యాపకుల సంఘాధ్యక్షులు డాక్టర్ ఎం.సురేష్ మీనన్ తెలిపారు. ఉపసభాపతి నగరానికి వచ్చిన నేపథ్యంలో ఆయనను తామంతా కలిసినట్లు పేర్కొన్నారు. యూజీసీ నిబంధనల ప్రకారం నెలవారీగా వేతనాలు అందించాల్సి ఉండగా రాష్ట్రంలోని ఇతర యూనివర్సిటీలలో అమలు చేస్తున్నారని, ఒక్క ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మాత్రమే నెలనెలా ఇవ్వడం లేదని ఆయన దృష్టికి తీసుకు వెళ్లామన్నారు. ఈ విషయాన్ని విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ దృష్టికి తీసుకు వెళతానని ఆయన హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఉపసభాపతిని కలిసిన వారిలో డాక్టర్ దాస్, ప్రసాద్, నాయుడు, పితాని ప్రసాద్, అంబేడ్కర్, సురేంద్ర తదితరులు ఉన్నారు.

నేటి నుంచి మాఘ మాసం పూజలు

మాధవధార, న్యూస్‌టుడే: సింహాచలం దేవస్థానం ఉప ఆలయాలైన మాధవస్వామి, వేణుగోపాల స్వామి ఆలయాల్లో సోమవారం నుంచి మాఘ మాసం పూజలు ప్రారంభం కానున్నట్లు అర్చకులు తెలియజేశారు. ఈనెల 19 నుంచి ఫిబ్రవరి 17 వరకు నెల రోజులు పాటు నిర్వహించే ఈ కార్యక్రమాల్లో ప్రతి రోజు స్వాములకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. 25న మొదటి ఆదివారం, రథసప్తమి, 29న భీష్మ ఏకాదశి సందర్భంగా స్వామి అమ్మవార్ల కల్యాణ మహోత్సవాలు జరపనున్నారు. ఫిబ్రవరి 1న రెండో ఆదివారం, మాఘ పౌర్ణమి, నాగవల్లి, 8న మూడో ఆదివారం పరస మహోత్సవం, 15న నాలుగో ఆదివారం, మహా శివరాత్రి సందర్భంగా స్వాములకు ప్రత్యేక పూజలు, ఈ మాసంలో వచ్చే నాలుగు ఆదివారాలు ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాలు జరపనున్నట్లు అర్చకులు తెలిపారు.

ఆట పరికరాలకు ఇంకెన్నాళ్లో నిరీక్షణ!

భీమునిపట్నం, న్యూస్‌టుడే: భీమిలి జమ్మిచెరువు (జేసీ) పార్కులోని బాలలకు క్రీడా వినోదాన్ని అందించే ఆట పరికరాలు తుప్పుపట్టి పాడైపోయాయి. దీంతో వీటిని వినియోగించేందుకు పిల్లలు భీతి చెందుతున్నారు. భీమిలిలో ప్రధానమైన ఉద్యానవనంగా ఆకట్టుకుంటున్న జమ్మిచెరువు పార్కులో అయిదేళ్ల క్రితం దివీస్ సౌజన్యంతో జీవీఎంసీ క్రీడా పరికరాలను ఏర్పాటు చేసింది. ఉదయం, సాయంత్రం వేళల్లో తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ పార్కుకు తీసుకొస్తుంటారు. ఇందులో ఉయ్యాలలు, తూగుడు బల్లలు, జారుడు బల్లలు పిల్లలకు ఎంతో ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. కాగా ఇటీవల ఈ ఇనుప పరికరాలు తుప్పుపట్టి పాడయ్యాయి. పిల్లలు చూసుకోకుండా ఈ జారుడు బల్లల మీద జారినట్లయితే ఇనుప రేకులు గీరుకుపోతున్నాయి. గత నాలుగు నెలలుగా ఇక్కడ పలువురు బాలలు గాయపడటంతో వీటివైపు ఇప్పుడు ఎవరూ తొంగి చూడటం లేదు. కాగా ఇటీవల పార్కును రూ.42.50 లక్షలతో జీవీఎంసీ అభివృద్ధి చేసింది. సందర్శకులను ఆకర్షించే విధంగా పలు విగ్రహాలు, బొమ్మలను ఏర్పాటు చేశారు. అలాగే యువత కోసం వ్యాయామ పరికరాలను అమర్చారు. వీటివల్ల నిత్యం సందర్శకులు, వాకర్స్ ఎక్కువగా వస్తున్నారు. ఇందులో భాగంగా తుప్పుపట్టి పాడైన ఆట పరికరాలను తొలగించి వాటి టి స్థానే కొత్తవి అందుబాటులోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు.

భీమిలి జేసీ పార్కులో తుప్పుపట్టి వినియోగానికి దూరంగా ఉన్న ఆట పరికరాలు

నేడు ఫిర్యాదుల స్వీకరణ

కార్పొరేషన్, న్యూస్‌టుడే: నగర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుని, వాటిని పరిష్కరించేందుకు నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కమిషనర్ కేతన్‌గార్గ్ ఓ ప్రకటనలో తెలిపారు. పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా, ప్రభుత్వ భూముల ఆక్రమణ, అక్రమ నిర్మాణాలు, ఆస్తి పన్ను విధింపులో సమస్యలు, టిడ్కో గృహాల కేటాయింపులో ఇబ్బందులు తదితర వాటిని అధికారుల దృష్టికి తీసుకురావచ్చని ఆయన పేర్కొన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పది జోనల్ కార్యాలయాలతోపాటు, ప్రధాన కార్యాలయంలోనూ ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

(c) eenadu

విశాఖ తూర్పు

అరకొర స్థలంలో సంత.. నిత్యం చింత

ఆరిలోవ, న్యూస్‌టుడే: పాత ఆరిలోవ దుర్గాలమ్మ ఆలయ కూడలిలో ప్రతి మంగళవారం సంత జరుగుతుంది. సుమారు వేయ్యిగా కొనసాగుతున్న ఈ సంతలో ప్లాస్టిక్ వస్తువులు, వస్త్రాలు, ఆట పరికరాలు, ఆహార పదార్థాలు, తినుబండారాలు విక్రయిస్తుంటారు. సామాన్య ప్రజలకు అవసరమైన వస్తువులన్నీ ఇక్కడ లభ్యమవుతుంటాయి. ప్రస్తుతం ఈ సంతకు స్థలం చాలక అమ్మకందారులు, కొనుగోలుదారులు ఇబ్బందులు పడుతున్నారు. కూడలిలో రోడ్డుకు ఇరువైపులా దుకాణాలు పెడుతుండడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని శ్రీకాంత్‌నగర్ డబుల్ రోడ్డులోకి సంత మార్చితే మంచిదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు నాయకులు చొరవ తీసుకుని సమస్య పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు.

నెలవారీ వేతనాలు అందించరూ..

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న అతిథి అధ్యాపకులకు నెలవారీ వేతనాలు అందించాలని రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కె.రఘురామకృష్ణరాజును కోరినట్లు ఏయూ అతిథి అధ్యాపకుల సంఘాధ్యక్షుడు డాక్టర్ ఎం.సురేష్ మీనన్ తెలిపారు. ఉపసభాపతి నగరానికి వచ్చిన నేపథ్యంలో ఆయనను తామంతా కలిసినట్లు పేర్కొన్నారు. యూజీసీ నిబంధనల ప్రకారం నెలవారీగా వేతనాలు అందించాల్సి ఉండగా రాష్ట్రంలోని ఇతర యూనివర్సిటీలలో అమలు చేస్తున్నారని, ఒక్క ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మాత్రమే నెల నెలా ఇవ్వడం లేదని ఆయన దృష్టికి తీసుకు వెళ్లామన్నారు. ఈ విషయాన్ని విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ దృష్టికి తీసుకు వెళతానని ఆయన హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఉపసభాపతిని కలిసిన వారిలో డాక్టర్ దాస్, ప్రసాద్, నాయుడు, పితాని ప్రసాద్, అంబేడ్కర్, సురేంద్ర తదితరులు ఉన్నారు.

శాసనసభ ఉపసభాపతికి వినతిపత్రం అందిస్తున్న డాక్టర్ సురేష్ మీనన్

మేమున్నాం.. మీకు తోడుగా

సమయం: ఉ॥ 10 నుంచి మ॥ 12 గంట మధ్య
పెదవాల్తేరు, ఎంవీపీ కాలనీ: 8008574769
మద్దిలపాలెం: 9912120229

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: ?: పెదవాల్తేరు జీవీఎంసీ ప్రాథమిక పాఠశాల ప్రహరీ ఆవరణలో చెత్త పేరుకుపోయి దుర్వాసన, దోమల బెడద వెంటాడుతోంది. -యల్లారెడ్డి, స్థానికుడు ✓: రెండు రోజుల్లో సిబ్బందిని పంపించి చెత్త తొలగిస్తాం. -శ్రీనివాసరావు, శానిటరీ ఇన్‌స్పెక్టర్

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: ?: జీవీఎంసీ పరిధి 16వ వార్డు ఇసుకతోట ప్రాంత కాలువల్లో పూడిక పేరుకుపోయి దుర్వాసన బెడద వెంటాడుతోంది. -ఈశ్వరరావు, ఇసుకతోట ✓: తక్షణమే సిబ్బందిని పంపించి సమస్య పరిష్కరిస్తాం. -సూరిబాబు, వార్డు శానిటరీ ఇన్‌స్పెక్టర్

విశాలాక్షినగర్, న్యూస్‌టుడే: ?: జోడుగుళ్ల పాలెం కూడలి నుంచి విశాలాక్షినగర్ మీదుగా హనుమంతువాక వెళ్లే ప్రధాన రహదారిలో గుంతలు ఏర్పడి రాకపోకలకు ఇబ్బందిగా ఉంటోంది. -బెంజిమెన్, ఇందిరాప్రియదర్శిని కాలనీ ✓: ఇప్పటికే ప్రతిపాదనలు పంపించాం. అనుమతులు రాగానే పనులు చేపడతాం. -వెంకటరావు, డీఈ

?: హనుమంతువాక నుంచి సంజయ్‌గాంధీ కాలనీ వరకు కొండవాలు ప్రదేశంలో వీధి దీపాలు వెలగడం లేదు. -కవిత, పొదుపు సంఘం ప్రతినిధి. ✓: వెంటనే పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటాం. -రామ్‌శంకర్, వర్క్ ఇన్‌స్పెక్టర్

ఆరిలోవ, న్యూస్‌టుడే: ?: 13వ వార్డు పరిధి పైనాపిల్ కాలనీ ప్రాథమిక పాఠశాల వెనుక ఉన్న వీధి కాలువల్లో వ్యర్థాలు పేరుకుపోయి దుర్వాసన, దోమల బెడదతో ఇబ్బందులు పడుతున్నాం. -కె.రాజు, పైనాపిల్ కాలనీ ✓: కాలువల్లో వ్యర్థాలు తొలగించి శుభ్రత చర్యలు చేపడతాం. -కళ్యాణ్, వార్డు శానిటరీ పర్యవేక్షకుడు

?: 12వ వార్డు పరిధి చినగదిలి కొండవాలు ప్రాంతంలో కొన్ని వీధి దీపాలు వారం రోజులుగా వెలగడం లేదు. -సన్యాసిరావు, చినగదిలి ✓: సిబ్బందిని పంపించి వెంటనే సమస్య పరిష్కరిస్తాం. -ఎం.రామకృష్ణ, వీధి దీపాల పర్యవేక్షకుడు

స్పందనకు వందన

ఎట్టకేలకు దోమల నివారణ చర్యలు

విశాలాక్షినగర్, న్యూస్‌టుడే: పదోవార్డులోని సుందర్‌నగర్, ఎస్ఐజీనగర్‌లలో ఇటీవల దోమల బెడద అధికమైంది. ఈ సమస్యను స్థానికులు 'ఈనాడు-మేమున్నాం మీకు తోడుగా' దృష్టికి తీసుకురావడంతో జీవీఎంసీ మలేరియా విభాగాధికారి మంగరాజు స్పందించి సిబ్బందితో దోమల నివారణ చర్యలు చేపట్టారు.

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: 22వ వార్డు మంగాపురం కాలనీ రహదారిపై వ్యర్థాలు పేరుకుపోయి స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై 'ఈనాడు'లో వెలువడిన వార్తాంశానికి వార్డు శానిటరీ ఇన్‌స్పెక్టర్ స్పందించారు. సిబ్బందితో వ్యర్థాలు తీయించి పరిసరాల శుభ్రత పనులు చేపట్టారు.

అనాథ బాలలకు స్వర్గధామం

ఇందిరానగర్ (విశాలాక్షినగర్), న్యూస్‌టుడే

అనాథ బాలలకు, నిరాశ్రయులైన వృద్ధులకు సేవనందిస్తూ 'ఆనంద మార్గ ఆశ్రమ్' ఆదుకుంటూ పలువురి ప్రశంసలు అందుకుంటోంది. పదోవార్డు పరిధిలోని ఇందిరానగర్‌లో ఉన్న ఈ ఆశ్రమంలో తల్లిదండ్రులు లేని పిల్లలు, తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు లేనివారు, చదివించుకునే స్తోమత లేని విద్యార్థులకు ఈ సంస్థ అండగా నిలుస్తోంది.

★ మైదాన ప్రాంతంతోపాటు గిరిజన ప్రాంతాల్లోని నిరుపేదలైన విద్యార్థులకు దాతల సహకారంతో గత కొన్నేళ్లుగా భోజన, వసతి కల్పిస్తున్నారు. పిల్లలను ప్రభుత్వ పాఠశాల్లో చదివించి వారికి ఇక్కడి నిర్వాహకులు మార్గదర్శకులుగా నిలుస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ 55 మంది విద్యార్థులు, 25 మంది వృద్ధులు ఆశ్రయం పొందుతున్నారు.

★ కుటుంబ సభ్యుల పుట్టిన రోజు, పెళ్లి రోజు, ఇతర సందర్భాల్లో దాతలు ఇక్కడకు వచ్చి భోజనం సమకూరుస్తున్నారు. వస్త్ర సాయం చేస్తున్నారు. మరికొందరు సంస్థ వెబ్‌సైట్ www.anandamargavizag.com చూసి స్పందించడంతో ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నారు.

ఆశ్రయం పొందుతున్న విద్యార్థులు

★ ఆశ్రమ నిర్వాహకులు స్వామి సౌమ్యానంద అవధూత వైద్య పరంగా తగిన అర్హతలు కలిగి ఉండటంతో ఆయుర్వేద, హోమియో వైద్యసేవలు కూడా ఉచితంగా అందిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం; శని, ఆదివారాల్లో మధ్యాహ్నం వరకు ఈ సేవలు కొనసాగిస్తున్నారు. పక్షవాతం, నడవలేని స్థితిలో ఉన్నవారికి పంచకర్మ తదితర చికిత్సలు చేయడమే కాక ఆహారం కూడా సమకూరుస్తున్నారు. యోగా సాధన కూడా చేయిస్తున్నారు.

★ 'ఆనందమార్గ' వ్యవస్థాపకులు బాబా ఆనంద్‌జీ ఆశయాల మేరకు దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో నిరుపేదలకు, నిరాశ్రయులకు, అనాథలకు విద్య, వైద్యం, వసతి కల్పిస్తున్నాం. విశాఖలో దాతలు అందించిన స్థలంలో భవనం నిర్మించి నాలుగు దశాబ్దాలుగా సేవ చేస్తున్నాం. ఇది మరింత మందికి చేరాలనే ధ్యేయంతో గిరిజన ప్రాంతాలకు వెళ్లి వైద్య సేవలు అందించడమే కాక వస్త్రాలు సమకూరుస్తున్నాం. స్థానిక సంఘాల సహకారంతో నిరుపేదలను, అనాథలను గుర్తించి వారికి అండగా ఉంటున్నాం. హెల్ప్‌లైన్, బాలల హక్కుల సంక్షేమ సంఘం, ప్రభుత్వ నియమ నిబంధనల మేరకే దీన్ని నిర్వహిస్తున్నాం. అనాథ బాలలను చేర్పించాలనుకునే వారు 9550775518, 8074267791 నంబర్లకు ఫోనులో సంప్రదించవచ్చు.
-స్వామి సౌమ్యానంద అవధూత, ఆశ్రమ నిర్వాహకులు

దోపిడీ కేసులో ఇద్దరు నిందితుల అరెస్టు

గాజువాక, న్యూస్‌టుడే: దారి దోపిడీ కేసులో ఇద్దరు నిందితులను గాజువాక క్రైం పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఎస్ఐ హరికృష్ణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఈనెల 14న సంక్రాంతి పండక్కి ఊరెళ్లడానికి తెల్లవారుజామున కొత్త గాజువాకలో నలుగురు వ్యక్తులు ఆటో కోసం ఎదురు చూస్తుండగా ముగ్గురు అపరిచిత వ్యక్తులు అక్కడికొచ్చి డబ్బులు, సెల్‌ఫోన్లు ఇమ్మని అడిగారు. దీనికి వారు నిరాకరించగా దాడిచేసి రూ.7500 నగదు, సెల్‌ఫోన్లను బలవంతంగా లాక్కొని పారిపోయారు. బాధితులు గాజువాక క్రైం పోలీసులను ఆశ్రయించగా సౌత్ క్రైం సీఐ కె.శ్రీనివాసరావు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరిపారు. సీసీ ఫుటేజీలను పరిశీలించగా గాజువాకకు చెందిన దేశభక్తుల సాయి (అలియాస్ సమోసా), పెద్దింటి లక్ష్మీనారాయణగా గుర్తించి వీరిని చినగంట్యాడ పోర్టురోడ్డులో అదుపులోకి తీసుకున్నారు. మరోనిందితుడు పరారీలో ఉన్నట్లు ఎస్ఐ తెలిపారు. నిందితుల నుంచి రూ.5వేల నగదు, దాడికి ఉపయోగించిన చేతి స్టీల్ కడియం, దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. గాజువాక క్రైం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఘనంగా ఇస్కాన్ పోటీల విజేతల డ్రా

తిరుపతి (బైరాగిపట్టెడ), న్యూస్‌టుడే: ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిభ ఆధారిత పరీక్షల్లో 'గ్రాండ్ ప్రైజ్ డ్రా' కార్యక్రమం ఆదివారం రాత్రి ఇస్కాన్ ఆలయ ఆవరణలోని సమావేశ మందిరంలో జరిగింది. వెంకటేష్‌రెడ్డి సింగిరెడ్డి (ప్రథమ, సిద్దిపేట, తెలంగాణ), రాణి దుర్గాంబ (ద్వితీయ, విశాఖపట్నం), పి.కిరణ్మయి (తృతీయ, తిరుపతి) గెలుపొందారు. అదనపు జిల్లా జడ్జి జి.రామగోపాల్, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఇస్కాన్ అధ్యక్షుడు రేవతి రమణదాస్ ప్రభూజీ పాల్గొని ప్రసంగించారు.

వ్యర్థాలు తొలగించరూ..

16వ వార్డు ఇసుకతోట రహదారిపై చెత్త

ఆటోమోటివ్ (మద్దిలపాలెం), న్యూస్‌టుడే: 16వ వార్డులో వ్యర్థాలు ఎక్కడికక్కడ పేరుకుపోయి దుర్వాసనతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఎంఎంటీసీకాలనీ, హెచ్‌బి కాలనీ, ఇసుకతోట, రజకవీధి, కేఆర్ఎం కాలనీ, చైతన్యనగర్, శివాజీపాలెం, పిఠాపురంకాలనీ తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్యం రోజురోజుకు క్షీణిస్తోందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

కాలిబాటలిలా..నడిచేదెలా?

విశాలాక్షినగర్, న్యూస్‌టుడే: ఎంవీపీకాలనీ గిరిజన్‌భవన్ కూడలి నుంచి వెంకోజీపాలెం పెట్రోలు బంకుకు వెళ్లే ప్రధాన మార్గంలో నడకదారులు ఆక్రమణకు గురవడంతో ప్రయాణికులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. ఈ రహదారిలో వాహనాలతో నిత్యం రద్దీగా ఉండడంతో పాదచారులు కాలిబాటలపై నడవాల్సి ఉంటుంది. అయితే చిరు వర్తకులు, దుకాణదారులు నడకదారిని ఆక్రమించి వ్యాపారాలు సాగిస్తుండడంతో పాదచారులు రహదారిపై నడవాల్సి వస్తోంది. దాంతో అప్పుడప్పుడు ప్రమాదాలు జరుగుతున్నాయి. పెద్ద ప్రమాదాలు జరగక ముందే సమస్య పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు.

నడకదారిపై వాహనాలు, దుకాణ సామగ్రి

తొలగని పూడిక.. వీడని దుర్గంధం

తోటగరువు కాలువలో ఇలా..

ఆరిలోవ, న్యూస్‌టుడే: 11వ వార్డు పరిధి తోటగరువు కాలువలో కొద్ది రోజులుగా వ్యర్థాలు పేరుకుపోయి స్థానికులు దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వ్యర్థాలన్నీ తోటగరువు వంతెన సమీపంలో నిలిచిపోతోంది. ఇక్కడ కొంత మేర సిమెంటు కాలువ నిర్మించి మిగతాది వదిలేయడంతో చెత్త నిలిచిపోతోందని స్థానికులు వాపోతున్నారు. వెంటనే సంబంధిత అధికారులు పరిశీలించి తగిన చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

'సంక్రాంతి.. అన్ని వర్గాలకు నిరుత్సాహమే'

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: ఈసారి సంక్రాంతి పండగ సమయంలో అన్ని వర్గాల్లో నిరుత్సాహమే మిగిలిందని శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. బీచ్‌రోడ్డులోని బొత్స క్యాంప్ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. వైకాపా హయాంలో మద్యంపై ధరలు పెంచారని ఆరోపించిన చంద్రబాబు నాయుడు పండగ ముందే మద్యంతో పాటు యూరియా ధరలు పెంచారని విమర్శించారు. భూముల విలువ పెంచి ఆ మేరకు ప్రజలపై రిజిస్ట్రేషన్ ఛార్జీల భారం మోపారని తప్పుపట్టారు. 18 నెలల్లో రూ.5600 కోట్ల ఫీజు రియింబర్స్‌మెంట్ బకాయిలు ఉన్నాయని, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి జీతాలు చెల్లించలేదని వ్యాఖ్యానించారు. మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, ఇతర నాయకులు కె.కె.రాజు, మొల్లి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న బొత్స సత్యనారాయణ

ఎన్టీఆర్ సేవలు చిరస్మరణీయం

ఎన్టీరామారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న టీఎన్‌టీయూసీ ఉద్యోగులు

పెదవాల్తేరు గాంధీ సెంటర్ వద్ద..

ఆదర్శనగర్‌లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న మేయర్ పీలా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు తదితరులు

మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే రామకృష్ణబాబు తదితరులు

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే: రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతిని ఆదివారం ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రధాన ద్వారం వద్ద తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ (టీఎన్‌టీయూసీ) ఉద్యోగుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు ఒమ్మి నూకరాజు, సభ్యులు డి.శ్రీనివాస్, ఆవాల రమేష్, టి.సాయిబలరాం, పల్లా పైడిరాజు, ఒమ్మి వెంకటకృష్ణ, జి.మూర్తి యాదవ్, ఎస్.రామారావు తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ ప్రజలకు అందించిన సేవలు చిరస్మరణీయమని వక్తలు కొనియాడారు.

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: పెదవాల్తేరు గాంధీ సెంటర్‌లో ఎన్టీఆర్ విగ్రహానికి వార్డు సీనియర్ నాయకుడు బైరెడ్డి పోతన్న రెడ్డి, వార్డు అధ్యక్షుడు కంబాపు శివారెడ్డి, తదితర నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ★ 21వ వార్డు చినవాల్తేరులో తెలుగుదేశం పార్టీ నాయకుడు అవినాష్, వార్డు అధ్యక్షుడు వినయ్, ఇతర నాయకులు మూర్తి, రాము, గురునాథ్, శ్రీను, గౌతం తదితరులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ★ 28వవార్డు సెవెన్ హిల్స్ ఆసుపత్రి ఆవరణలో ఉన్న శ్రీకృష్ణుని విగ్రహానికి నివాళులర్పించారు. ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, ఇతర నాయకులు చోడే వెంకటపట్టాభిరామ్, నక్కా కనకరాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ★ 17వ వార్డు పెదవాల్తేరు ఆదర్శనగర్‌లో నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, ఇతర నాయకులు చోడే వెంకటపట్టాభిరామ్, నెక్కంటి సత్తిబాబు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

28వ వార్డులో..

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: ఆర్.కె.బీచ్‌లో విశాఖ ఎంపీ ఎం.శ్రీభరత్‌తో పాటు ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, గంటా శ్రీనివాసరావు, గణబాబు, మేయర్ పీలా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, చోడే వెంకటపట్టాభిరామ్ తదితర నాయకులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ సినీ, రాజకీయరంగాలకు ఎన్టీఆర్ చేసిన సేవలను కొనియాడారు.

ఆరిలోవ, న్యూస్‌టుడే: ఆరిలోవ 12వ వార్డు తెదేపా కార్యాలయంలో తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఒమ్మి సన్యాసిరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. వార్డు నాయకులు గాడి సత్యం, ఒమ్మి అప్పలరాజు, ఒమ్మి పోలారావు తదితరులు పాల్గొన్నారు.
★ 11వ వార్డు పరిధి ఆరిలోవ దుర్గాలమ్మ గుడి కూడలిలో స్థానిక నాయకుడు కాకి గంగరాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఎమ్మెల్యే రామకృష్ణబాబు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. 13వ వార్డు పరిధి రామకృష్ణాపురంలోని ఎన్టీఆర్ విగ్రహానికి వార్డు కార్పొరేటర్ కెల్లా సునీత, వార్డు అధ్యక్షుడు ఏడువాక సన్యాసిరావు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతిని ఆదివారం తూర్పు నియోజకవర్గంలో వాడవాడలా నిర్వహించారు. 17వ వార్డు ఆదర్శనగర్‌లో జీవీఎంసీ మేయర్ పీలా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాయకులు సి.హెచ్.వి.పట్టాభిరాం, కాళ్ల శంకర్, సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు. ★ 23వ వార్డు చైతన్యనగర్‌లో బూస రాంబాబు తన సొంత నిధులతో పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ★ 22వ వార్డు మంగాపురంకాలనీలో, 15వ వార్డు హెచ్‌బికాలనీ ప్రాంతంలో, 16వ వార్డు చాకలిపేటలో, 18వ వార్డులోని పలుచోట్ల స్థానిక నాయకులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వార్డు కార్పొరేటర్ గొలగాని మంగవేణి తదితరులు పాల్గొన్నారు.

16వ వార్డు పరిధిలోని చాకలిపేటలో..

విశాలాక్షినగర్, న్యూస్‌టుడే: జోడుగుళ్లపాలెంలో వార్డు తెదేపా అధ్యక్షుడు సుబ్బరాజు, బుడుమూరి గోవింద్ ఆధ్వర్యంలో మత్స్యకార మహిళలకు దుప్పట్లు పంపిణీ చేశారు. పదోవార్డు రవీంద్రనగర్ చివరి బస్‌స్టాపు వద్ద కేతా సత్యనారాయణ, మామిడి మోహన్ ఆధ్వర్యంలో పేదలకు వస్త్రాలు, పులిహోర అందించారు. ఎంవీపీకాలనీలో గొలగాని పోలారావు, హనుమంతువాక కూడలిలో బాదరు బాలరాజు, సంజయ్ గాంధీకాలనీ, సింహగిరికాలనీల్లో గెడ్డవలస వెంకటరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు.

జోడుగుళ్లపాలెంలో..

ఆటోలో మర్చిపోయిన బ్యాగు అప్పగింత

మాధవధార, న్యూస్‌టుడే: ఆటోలో మర్చిపోయిన బ్యాగ్‌ను కంచరపాలెం పోలీసులు బాధితుడికి అప్పగించారు. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలో నివాసం ఉంటున్న గరికముక్కల డేనియల్(61) ఈనెల 17న మధ్యాహ్నం తాటిచెట్లపాలెం వద్ద ఆటో ఎక్కి రైల్వే స్టేషన్ వద్ద దిగి వెళ్లిపోయాడు. స్టేషన్ లోపలికి వెళ్లాక తన బ్యాగ్‌ను ఆటోలో మర్చిపోయినట్లు గమనించి వెంటనే నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీకి వాట్సాప్ ద్వారా సమాచారం ఇవ్వడంతో తక్షణమే ఆయన కంచరపాలెం పోలీసులకు తెలియజేశారు. సీసీటీవీ ఫుటేజీలు, ఇతర ఆధారాలతో ఆటోను పట్టుకొని బ్యాగును స్వాధీనం చేసుకున్నారు. బ్యాగ్‌లో ఉన్న రెండు బంగారు ఉంగరాలు, రూ.40 వేల నగదు, ఒక ఐ-ఫోన్, రెండు చేతి గడియారాలు బాధితుడు డేనియల్‌కు క్రైం ఎస్సై మారూఫ్ అందజేశారు. ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు స్పందించి తన బ్యాగును అప్పగించడంతో బాధితుడు పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

బీచ్‌లో సందర్శకుల సందడి

సాగర్‌నగర్, న్యూస్‌టుడే: విద్యాలయాలకు సంక్రాంతి సెలవులు ముగింపు నేపథ్యంలో రుషికొండ బీచ్‌కు ఆదివారం అధిక సంఖ్యలో సందర్శకులు తరలి రావడంతో సందడి వాతావరణం నెలకొంది. పర్యాటక బోటింగ్ కేంద్రం, మత్స్యరాశుల పార్కు, పోలీసుటవర్, అటవీ భూములు వంటి ఆహ్లాదకర ప్రదేశాల్లో ఉత్సాహంగా గడిపారు. సముద్ర స్నానాలు చేసేవారిని లోపలికి వెళ్లరాదంటూ జీవీఎంసీ, టూరిజం లైఫ్ గార్డులు, మెరైన్ పోలీసులు ప్రమాదాలు జరగకుండా ప్రచార మాధ్యమాల ద్వారా అప్రమత్తం చేశారు.

యారాడ (మల్కాపురం) న్యూస్‌టుడే : యారాడ బీచ్ ఆదివారం పర్యాటకులతో సందడిగా మారింది. అసలే ఆదివారం.. ఆపై సంక్రాంతి సెలవులు కావడంతో పెద్ద సంఖ్యలో పర్యాటకులు బీచ్‌కు వచ్చారు. సాయంత్రం వరకు సందర్శకులు వస్తూనే ఉన్నారు. దీంతో తీరంలో కోలాహలం కనిపించింది.

నేడు ఫిర్యాదుల స్వీకరణ

కార్పొరేషన్, న్యూస్‌టుడే: నగర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుని, వాటిని పరిష్కరించేందుకు నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కమిషనర్ కేతన్‌గార్గ్ ఓ ప్రకటనలో తెలిపారు. పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా, ప్రభుత్వ భూముల ఆక్రమణ, అక్రమ నిర్మాణాలు, ఆస్తి పన్ను విధింపులో సమస్యలు, టిడ్కో గృహాల కేటాయింపులో ఇబ్బందులు తదితర వాటిని అధికారుల దృష్టికి తీసుకురావచ్చని ఆయన పేర్కొన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పది జోనల్ కార్యాలయాలతోపాటు, ప్రధాన కార్యాలయంలోనూ ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

20న ఉచిత వైద్యశిబిరం

గురుద్వారా, న్యూస్‌టుడే: జీవీఎంసీ 24వ వార్డు గాంధీనగర్‌లోని డాక్టర్ రహంతుల్లా క్లినిక్‌లో ఈనెల 20న మంగళవారం ఉచిత వైద్యశిబిరం నిర్వహించనున్నట్లు ఆసుపత్రి యాజమాన్యం ఓ ప్రకటనలో తెలిపింది. థైరాయిడ్, మధుమేహం, యూరిక్ యాసిడ్, ఖరీదైన ఎముకల దృఢత్వం, ఈసీజీ వంటి పరీక్షలు ఉచితంగా చేస్తారని యాజమాన్యం పేర్కొంది. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది.

కొత్తవెంకోజీపాలెంలో పరస

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: 17వ వార్డు పరిధిలోని కొత్తవెంకోజీపాలెంలో శ్రీకోదండరామ లీలా పరస మహోత్సవం ఆదివారం గ్రామసేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామాలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని పూజలు చేశారు. సాయంత్రం ఆలయ సమీపంలో చేపట్టిన సాము గరిడీలు, పులివేషాలు, తప్పెట గుళ్లు, కోలాటం వంటి ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. గ్రామసేవా సంఘం అధ్యక్షుడు ఎ.సత్యనారాయణ, ఇతర సభ్యులు పాల్గొన్నారు.

శ్రీకోదండరామస్వామి ఆలయంలో ఉత్సవమూర్తులు

కాలభైరవస్వామికి జేజేలు

హెచ్‌బికాలనీ (మద్దిలపాలెం), న్యూస్‌టుడే: కొత్తవెంకోజీపాలెం శ్రీగౌరీ జ్ఞానలింగేశ్వర ఆలయ ప్రాంగణంలోని కాలభైరవస్వామికి అర్చకులు సూర్యప్రకాష్‌శర్మ, భాస్కరశర్మ ఆధ్వర్యంలో ఆదివారం భక్తులు అమావాస్య పూజలు చేశారు. ఈ నేపథ్యంలో సాయంత్రం వరకు రద్దీ నెలకొంది. ఈ కార్యక్రమంలో గ్రామసేవా సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

పోలమాంబ ఆలయం వద్ద..

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: పెదవాల్తేరు శ్రీకరకచెట్టు పోలమాంబ అమ్మవారి ఆలయం వద్ద ఆదివారం సాయంత్రం పరస ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తప్పెట గుళ్లు, కోలాటం తదితర ప్రదర్శనలు చేపట్టడం, ఆలయ ఆవరణలో పెద్ద సంఖ్యలో పలు దుకాణాలు ఏర్పాటు చేయడంతో సందడి నెలకొంది. రావణుడ్ని సంహరించే ముందు శ్రీరాముడు పోలేరమ్మను దర్శించుకున్నారని ఇక్కడి పెద్దలు చెబుతారు. ఈ క్రమంలో పూర్వం నుంచి వస్తున్న సంప్రదాయం ప్రకారం పెదవాల్తేరులోని ఆలయం నుంచి రాములోరు కనుమ పండగ మర్నాడు అమ్మవారి దర్శనానికి ఊరేగింపుగా రావడం ఆనవాయితీ. ఈ క్రమంలోనే ఆలయ ఆవరణలో ఏటా పరస నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో గాయత్రి పేర్కొన్నారు.

సర్వజన మనోరంజనం.. నరసింహుడి దర్శనం

అడివివరం (సింహాచలం), న్యూస్‌టుడే: సింహగిరి పైనుంచి తరలివచ్చిన వరాహ నృసింహ స్వామి వారు సర్వజనుల మనస్సులను రంజింపచేస్తూ వేణుగోపాలుడి అలంకరణలో సర్వజన మనోరంజని వాహనంపై అనుగ్రహించారు. తెప్ప తిరునాళ్ల మహోత్సవం అనంతరం అప్పన్న స్వామి అడివివరం గ్రామ ప్రధాన వీధుల్లో తిరువీధిలో పాల్గొన్నారు. ఆలయ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, కరి సీతారామాచార్యులు నేతృత్వంలో అర్చకులు స్వామి, అమ్మవార్లను శోభాయమానంగా అలంకరించిన సర్వజన మనోరంజని వాహనంపై కొలువుదీర్చారు. నాదస్వర మంగళవాయిద్యాలు, పండితుల వేద పారాయణల నడుమ తిరువీధి జరిగింది. గ్రామస్థులు రంగ వల్లికలతో వీధులను అలంకరించి స్వామికి స్వాగతం పలికారు. పండ్లు, ఫలహారాలు నివేదించి కొలిచారు. తిరువీధి అనంతరం సపరివార సమేతంగా మెట్ల మార్గం గుండా స్వామిని తిరిగి సింహగిరికి తీసుకెళ్లారు. ఆలయంలో పవళింపు సేవ నిర్వహించి ద్వారాలు మూసివేశారు.

తొలిపావంచా వద్ద స్వామికి స్వాగతం పలుకుతున్న గ్రామస్థులు

గ్రామ తిరువీధిలో సర్వజన మనోరంజని వాహనంపై సింహాద్రినాథుడు

నేటి నుంచి మాఘ మాసం పూజలు

మాధవధార, న్యూస్‌టుడే: సింహాచలం దేవస్థానం ఉప ఆలయాలైన మాధవ స్వామి, వేణుగోపాల స్వామి ఆలయాల్లో సోమవారం నుంచి మాఘ మాసం పూజలు ప్రారంభం కానున్నట్లు అర్చకులు తెలియజేశారు. ఈనెల 19 నుంచి ఫిబ్రవరి 17 వరకు నెల రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమాల్లో ప్రతి రోజు స్వాములకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. 25న మొదటి ఆదివారం, రథసప్తమి, 29న భీష్మ ఏకాదశి సందర్భంగా స్వామిఅమ్మవార్ల కల్యాణ మహోత్సవాలు జరపనున్నారు. ఫిబ్రవరి 1న రెండో ఆదివారం, మాఘ పౌర్ణమి, నాగవల్లి, 8న మూడో ఆదివారం పరస మహోత్సవం, 15న నాలుగో ఆదివారం, మహా శివరాత్రి సందర్భంగా స్వాములకు ప్రత్యేక పూజలు, ఈ మాసంలో వచ్చే నాలుగు ఆదివారాలు ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అర్చకులు తెలిపారు.

(c) eenadu

విశాఖ ఉత్తరం

•విశాఖ ఉత్తరం •విశాఖ దక్షిణం

నేడు జీవీఎంసీలో ఫిర్యాదుల స్వీకరణ

కార్పొరేషన్, న్యూస్‌టుడే: నగర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుని, వాటిని పరిష్కరించేందుకు నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కమిషనర్ కేతన్‌గార్గ్ ఓ ప్రకటనలో తెలిపారు. పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా, ప్రభుత్వ భూముల ఆక్రమణ, అక్రమ నిర్మాణాలు, ఆస్తి పన్ను విధింపులో సమస్యలు, టిడ్కో గృహాల కేటాయింపులో ఇబ్బందులు తదితర వాటిని అధికారుల దృష్టికి తీసుకురావచ్చని ఆయన పేర్కొన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పది జోనల్ కార్యాలయాలతోపాటు, ప్రధాన కార్యాలయంలోనూ ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా

సమయం: ఉ॥ 10 నుంచి మ॥ ఒంటి గంట మధ్య

విశాఖ ఉత్తరం: 8008574796

విశాఖ దక్షిణం: 8008574977

గురుద్వారా, న్యూస్‌టుడే: ?: టీపీటీకాలనీ రహదారిలో గొయ్యి ఏర్పడి ప్రమాదకరంగా మారింది. చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. – కృష్ణమూర్తి ✓: గొయ్యిని పూడ్చేలా చర్యలు తీసుకుంటాం. – వార్డు సచివాలయం కార్యదర్శి

మాధవధార, న్యూస్‌టుడే: ?: జీవీఎంసీ 51వ వార్డు రామన్నకాలనీలోని గెడ్డ వ్యర్థాలతో నిండిపోవడంతో మురుగు ఎక్కడికక్కడ నిలిచిపోతోంది. తీవ్ర దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నాం. – ఎస్.అప్పలరాజు ✓:సిబ్బందిని పంపించి గెడ్డను శుభ్రం చేయిస్తాం. – వెంకటరమణ, శానిటరీ ఇన్‌స్పెక్టర్

జగదాంబకూడలి, న్యూస్‌టుడే : ?: జీవీఎంసీ 36వ వార్డు చెంగలరావుపేటలో వీధి విద్యుత్తు దీపాలు వెలగడం లేదు. అంధకారం నెలకొంది. – మహ్మద్ జహీద్, స్థానికుడు ✓: పరిశీలించి వీధి విద్యుత్తు దీపాలు వెలిగేలా చర్యలు చేపడతాం.– అన్నంనాయుడు, వీధి విద్యుత్తు దీపాల నిర్వహణాధికారి

అటకెక్కిన రైతుబజారు ప్రతిపాదన...

మాధవధార, న్యూస్‌టుడే

మాధవధార రైతుబజారు ప్రతిపాదన అటకెక్కింది. వైకాపా ప్రభుత్వంలో రైతు బజారు ఏర్పాటు కోసం ప్రతిపాదనలు చేసినప్పటికీ, అనువైన స్థలాన్ని కేటాయించడంలో అధికారులు, నాయకులు పూర్తిగా విఫలమయ్యారు. దీంతో ఈ ప్రాంతంలో రైతుబజారు ఏర్పాటు కార్యరూపం దాల్చలేదు. కూటమి ప్రభుత్వంలోనైనా కచ్చితంగా రైతుబజారు ఏర్పాటు చేసి ప్రజల కష్టాలను గట్టెక్కిస్తారని ఆశించినప్పటికీ, నాయకులు, అధికారులు ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రోజురోజుకీ కూరగాయలు ధరలు పెరుగుతున్నాయి. బయట దుకాణాలు, తోపుడుబండ్లపై రెండింతల ధరలకు విక్రయిస్తున్నారు. దీంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

వుడాకాలనీ ప్రధాన రహదారిపై కూరగాయల విక్రయాలు

■ స్థల పరిశీలనే ప్రధాన సమస్య: రైతుబజారు ఏర్పాటుకు 2019 వైకాపా ప్రభుత్వంలో వుడాకాలనీలో స్థలాన్ని కేటాయించారు. రెండు సార్లు టెండర్లు వేసి, పనులు ప్రారంభించాలని గుత్తేదారుకు అప్పగించారు. ఇంతలో అది కాలనీకి సంబంధించిన పార్క్ స్థలమని చెప్పి కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో ప్రతిపాదనను రద్దు చేశారు. దీంతో అప్పటినుంచి రైతుబజారు నిర్మాణానికి స్థల పరిశీలన పెద్ద సమస్యగా మారింది. కూటమి ప్రభుత్వమైనా దృష్టి సారించి ఈ ప్రాంతంలో స్థలాన్ని కేటాయించి రైతు బజారు నిర్మించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

■ 5 వార్డులు.. 2 లక్షల కుటుంబాలకు నిరాశ: జీవీఎంసీ 49, 50, 51, 53, 54 వార్డులైన మాధవధార, మురళీనగర్, కైలాసపురం నుంచి మాధవధార వుడాకాలనీ వరకు సుమారు రూ.2 లక్షల కుటుంబాలు నివాసముంటున్నాయి. ప్రస్తుతం వీరంతా జాతీయ రహదారి దాటి మూడు కిలోమీటర్ల దూరంలోని మర్రిపాలెం, కంచరపాలెం రైతుబజారుకు వెళ్తున్నారు. స్థానిక కాలనీ అసోసియేషన్ సభ్యులు వారానికి ఒక రోజు మా ప్రాంతంలో సంత ఏర్పాటు చేయాలని చిరు వ్యాపారులను విన్నవించడంతో ప్రతి గురువారం ఈ ప్రాంతంలో సంత నిర్వహించి కూరగాయలు విక్రయిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితిలో అధిక ధరలకు కూరగాయలు కొనాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రైతుబజారు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని వారంతా కోరుతున్నారు.

నేటి నుంచి మాఘ మాసం పూజలు

మాధవధార, న్యూస్‌టుడే: సింహాచలం దేవస్థానం ఉప ఆలయమైన మాధవస్వామి, వేణుగోపాల స్వామి ఆలయాల్లో సోమవారం నుంచి మాఘ మాసం పూజలు ప్రారంభం కానున్నట్లు అర్చకులు తెలియజేశారు. ఈనెల 19 నుంచి ఫిబ్రవరి 17 వరకు నెల రోజులు పాటు నిర్వహించే ఈ కార్యక్రమాల్లో ప్రతి రోజు స్వాములకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. 25న మొదటి ఆదివారం, రథసప్తమి, 29న భీష్మ ఏకాదశి సందర్భంగా స్వామివార్లకు కళ్యాణ మహోత్సవాలు జరపనున్నారు. ఫిబ్రవరి 1న రెండో ఆదివారం, మాఘ పౌర్ణమి, నాగులచవితి, 8న మూడో ఆదివారం పవన మహోత్సవం, 15న నాలుగో ఆదివారం, మహా శివరాత్రి సందర్భంగా స్వాములకు ప్రత్యేక పూజలు, ఈ మాసంలో వచ్చే నాలుగు ఆదివారాలు ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాలు జరపనున్నట్లు అర్చకులు తెలిపారు.

ప్రత్యేక అలంకరణలో మాధవస్వామి

రౌడీషీటర్లకు కౌన్సెలింగ్

మాధవధార, న్యూస్‌టుడే: రౌడీషీటర్లు పరివర్తన కలిగి ఉండాలని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే పీడీ యాక్ట్ అమలు చేస్తామని కంచరపాలెం ఎస్సై ఎస్. అజేయకుమార్ పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లకు ఆదివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలిగించవద్దని, రౌడీషీటర్లపై నిరంతరం పోలీసుల నిఘా ఉంటుందన్నారు. కష్టపడి పని చేసుకుంటూ, పరివర్తనతో ఉన్న వారికి రౌడీషీట్ తొలగించేలా సిఫార్సు చేస్తామని, ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

రౌడీషీటర్లతో మాట్లాడుతున్న కంచరపాలెం ఎస్సై అజేయకుమార్

ఆటోలో మర్చిపోయిన బ్యాగు అప్పగింత

మాధవధార, న్యూస్‌టుడే: ఆటోలో మర్చిపోయిన బ్యాగును కంచరపాలెం పోలీసులు బాధితుడికి అప్పగించారు. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలో నివాసం ఉంటున్న గరికిముక్కల డేనియల్(61) ఈనెల 17న మధ్యాహ్నం తాటిచెట్లపాలెం వద్ద ఆటో ఎక్కి రైల్వే స్టేషన్ వద్ద దిగి వెళ్లిపోయాడు. స్టేషన్ లోపలికి వెళ్లాక తన బ్యాగును ఆటోలో మర్చిపోయినట్లు గమనించి వెంటనే నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ వాట్సాప్ ద్వారా సమాచారం ఇవ్వడంతో తక్షణమే ఆయన కంచరపాలెం పోలీసులకు తెలియజేశారు. సీసీటీవీ ఫుటేజీలు, ఇతర ఆధారాలతో ఆటోను పట్టుకొని బ్యాగును స్వాధీనం చేసుకున్నారు. బ్యాగ్‌లో ఉన్న రెండు బంగారు ఉంగరాలు, రూ.40 వేలు నగదు, ఒక ఐఫోన్, రెండు చేతి గడియారాలు బాధితుడు డేనియల్‌కు క్రైం ఎస్సై మారూఫ్ అందజేశారు. ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు స్పందించి తన బ్యాగును అప్పగించడంతో బాధితుడు పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

బాధితుడికి నగదు, వస్తువులను అందజేస్తున్న క్రైం ఎస్సై మారూఫ్

20న ఉచిత వైద్యశిబిరం

గురుద్వారా, న్యూస్‌టుడే: జీవీఎంసీ 24వ వార్డు గాంధీనగర్‌లోని డాక్టర్ రహంతుల్లా క్లినిక్‌లో ఈనెల 20న మంగళవారం ఉచిత వైద్యశిబిరం నిర్వహించనున్నట్లు ఆసుపత్రి యాజమాన్యం ఓ ప్రకటనలో తెలిపింది. థైరాయిడ్, మధుమేహం, యూరిక్ యాసిడ్, ఖరీదైన ఎముకల ద్రుఢత్వం, ఈసీజీ వంటి పరీక్షలు ఉచితంగా చేస్తారని యాజమాన్యం పేర్కొంది. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది.

గుర్తు తెలియని మృతదేహం లభ్యం

మాధవధార, న్యూస్‌టుడే: మర్రిపాలెం రైల్వే యార్డ్ ప్రాంతంలోని రెండు ట్రాక్‌ల మధ్యనున్న ఒక చెట్టు కింద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు ఎయిర్‌పోర్టు పోలీసులు తెలిపారు. సుమారు 30 ఏళ్లు ఉంటాయని, చామనఛాయ రంగు, సుమారు ఐదున్నర అడుగుల ఎత్తు, నలుపు ప్యాంటు, ముదురు రంగు టీషర్ట్ ధరించి ఉన్నాడు. చుట్టుపక్కల పలువురిని వాకబు చేసినప్పటికీ ఎటువంటి ఆచూకీ లభించలేదని, మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించామన్నారు. మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఎవరైనా ఉంటే ఎయిర్‌పోర్టు పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని సూచించారు.

ఆగిఉన్న లారీని ఢీకొన్న ఆటో

మాధవధార, న్యూస్‌టుడే: జాతీయ రహదారి విమాన్‌నగర్ వద్ద ఆగిఉన్న ఒక లారీని బ్యాటరీ ఆటో ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న తల్లి, కుమార్తెకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. మాధవధార ప్రాంతానికి చెందిన తల్లి, కుమార్తె గాజువాకలో జరిగే కార్యక్రమానికి వెళ్లేందుకు ర్యాపిడో ఆటోను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నారు. లారీ బ్రేక్ డౌన్ అవ్వడంతో విమాన్‌నగర్ వద్ద లారీని నిలిపివేసి డ్రైవర్ ట్రాఫిక్ స్టాపర్లు పెట్టి జాగ్రత్తలు పాటించాడు. వేగంగా వెళ్తున్న ఆటో డ్రైవర్ ఆగిఉన్న ఆ లారీని గమనించక ఒక్కసారిగా ఢీకొట్టాడు. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న తల్లి, కుమార్తె, డ్రైవర్ ముగ్గురికీ తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం తల్లి, కుమార్తెను ప్రైవేటు ఆసుపత్రికి, ఆటో డ్రైవర్‌ను కేజీహెచ్‌కు తరలించారు.

ఘనంగా ఇస్కాన్ పోటీల విజేతల డ్రా

తిరుపతి (బైరాగిపట్టెడ), న్యూస్‌టుడే: ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిభ ఆధారిత పరీక్షల్లో 'గ్రాండ్ ప్రైజ్ డ్రా' కార్యక్రమం ఆదివారం రాత్రి ఇస్కాన్ ఆలయ ఆవరణలోని సమావేశ మందిరంలో జరిగింది. వెంకటేష్‌రెడ్డి సింగిరెడ్డి (ప్రథమ, సిద్ధిపేట, తెలంగాణ), రాణి దుర్గాంబ (ద్వితీయ, విశాఖపట్నం), పి.కిరణ్మయి (తృతీయ, తిరుపతి) గెలుపొందారు. అదనపు జిల్లా జడ్జి జి.రామగోపాల్, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఇస్కాన్ అధ్యక్షుడు రేవతి రమణదాస్ ప్రభుజీ పాల్గొని మాట్లాడారు.

గోడపత్రిక ఆవిష్కరిస్తున్న ఆలిండియా సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ ప్రతినిధులు

విద్యా వ్యవస్థను కాపాడాలి

కార్పొరేషన్, న్యూస్‌టుడే: భాజపా ప్రభుత్వ విధానాల వల్ల దేశంలో విద్యా వ్యవస్థ పక్కదారి పడుతోందని ఆలిండియా సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ ప్రతినిధి గోవిందరాజులు ఆరోపించారు. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆదివారం చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ పరిస్థితిలో నూతన విద్యా విధానం ముసాయిదా రూపొందించేందుకు విద్యా రంగ నిపుణులతో ఈనెల 24వ తేదీన బెంగళూరులో 'నేషనల్ పీపుల్స్ పార్లమెంట్' నిర్వహిస్తామన్నారు. అనంతరం సంబంధిత గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆచార్య చాంద్, డాక్టర్ వై.సత్యవతి, బి.హేనా, డాక్టర్ మృత్యుంజయ తదితరులు పాల్గొన్నారు.

చిరస్మరణీయులు ఎన్టీఆర్

పేద మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్న ఎంపీ శ్రీభరత్, నాయకులు

← ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేస్తున్న సీతంరాజు సుధాకర్

39వ వార్డు తెదేపా నాయకులు, కార్యకర్తలు →

ఎన్టీఆర్ చిత్రపటం వద్ద నివాళి అర్పిస్తున్న ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, కూటమి నాయకులు

51వ వార్డు పార్టీ కార్యాలయం వద్ద..

ప్రేమ సమాజంలో పండ్లు పంపిణీ చేస్తున్న తెదేపా నేతలు పట్టాభిరామ్, సుధాకర్, తదితరులు

50వ వార్డు బిర్లాకూడలిలో..

జీవీఎంసీ 26వ వార్డులో..

తాటిచెట్లపాలెం, న్యూస్‌టుడే: పేదల అభ్యున్నతికి కృషి చేసి వారి గుండెల్లో చిరస్మరణీయులుగా మిగిలిపోయిన మహానేత ఎన్టీఆర్ అని ఎంపీ ఎం.శ్రీభరత్ కొనియాడారు. కైలాసపురంలో నిర్వహించిన ఎన్టీఆర్ వర్ధంతి వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు.

గురుద్వారా, న్యూస్‌టుడే: ఎన్టీఆర్ పేద ప్రజల హృదయాల్లో ఎప్పుడూ బతికే ఉంటారని ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజు అన్నారు. సీతమ్మధారలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై నివాళి అర్పించారు. నిర్వాహకురాలు హేమను అభినందించారు.

సీతంపేట, న్యూస్‌టుడే: జీవీఎంసీ 25వ వార్డు సీతంపేటలో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతిని నిర్వహించారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ నజీర్, కార్పొరేటర్, వార్డు అధ్యక్షులు, నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.

అక్కయ్యపాలెం, న్యూస్‌టుడే: జీవీఎంసీ 43వ వార్డు జగన్నాథపురంలోని ప్రియదర్శిని ఆశ్రమంలోని వృద్ధులకు అన్నదానం, వస్త్రదానం చేశారు. ఎంపీ శ్రీభరత్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అక్కయ్యపాలెం పాలబూత్ కూడలిలో, 26వ వార్డు తెదేపా కార్యాలయంలో, 27వ వార్డు దొండపర్తిలోని విగ్రహాలకు స్థానిక నాయకులు నివాళి అర్పించారు.

మాధవధార, న్యూస్‌టుడే: జీవీఎంసీ 51వ వార్డు పార్టీ కార్యాలయం వద్ద స్థానిక నాయకులు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతిని నిర్వహించారు. ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించి, ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేశారు.

మురళీనగర్, న్యూస్‌టుడే: జీవీఎంసీ 50వ వార్డులోని పార్టీ కార్యాలయం నుంచి బిర్లా కూడలి వరకు నాయకులు ర్యాలీ నిర్వహించి కూడలి వద్ద నున్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. 49వ వార్డులోని నేతలు పేదలకు చీరలు, పండ్లు పంపిణీ చేశారు.

వన్‌టౌన్, న్యూస్‌టుడే: ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న రోగులతో పాటు ప్రేమసమాజంలో ఆశ్రయం పొందుతున్న వారికి పండ్లు, వస్త్రాలను పంపిణీ చేశారు. తెదేపా విశాఖ లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షునిగా నియమితులైన చోడె వెంకటపట్టాభిరామ్, ఎన్టీఆర్ వైద్య సేవ ఎగ్జిక్యూటివ్ వైస్‌ఛైర్మన్ సీతంరాజు సుధాకర్, పార్టీ ప్రధాన కార్యదర్శి లొడగల కృష్ణ పాల్గొన్నారు.

జ్ఞానాపురం, న్యూస్‌టుడే : ఎన్టీఆర్ తెలుగు జాతి ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచిన మహానాయకుడు అని దక్షిణ నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జి సీతంరాజు సుధాకర్ పేర్కొన్నారు. 34వ వార్డులో అచ్చియమ్మపేట వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

జగదాంబకూడలి, న్యూస్‌టుడే : జీవీఎంసీ 39వ వార్డులో వార్డు తెదేపా నాయకుల ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి నిర్వహించారు.

ప్రముఖ వైద్యులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రీపోలియో సర్జికల్ రీసెర్చ్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ ఎస్.వి.ఆదినారాయణరావు (86) శనివారం రాత్రి మృతి చెందారు. పార్థివదేహాన్ని ఆదివారం ఉదయం 9 గంటల నుంచి జడ్పీ కూడలి సమీపంలో ఉన్న అంకోసా సమావేశ మందిరంలో ఉంచారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు విష్ణుకుమార్‌రాజు, వంశీకృష్ణ శ్రీనివాస్ అక్కడికి వెళ్లి నివాళి అర్పించారు. – న్యూస్‌టుడే, వన్‌టౌన్

నిరసనలకు భెల్ సిటూ సంఘీభావం

అక్కిరెడ్డిపాలెం, న్యూస్‌టుడే: ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను నిరసిస్తూ జీవీఎంసీ కార్యాలయం ఎదుట మహాత్మా గాంధీ విగ్రహం వద్ద భెల్ సిటూ కార్మిక నాయకులు ఆదివారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిటూ ప్రధాన కార్యదర్శి జీటీపీ ప్రకాశ్ మాట్లాడుతూ.. ఉక్కు పరిరక్షణకు 1755 రోజులుగా గాంధీ విగ్రహం వద్ద నిరసన దీక్షలు జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వంలో చలనం రాకపోవడం బాధాకరమన్నారు. వారికి సంఘీభావం తెలుపుతున్నామన్నారు. భెల్ సిటూ నాయకులు నారపురెడ్డి, ఆళ్ల అప్పలనారాయణ, ఎల్ఐసీ ఉద్యోగ సంఘ నాయకులు పాల్గొన్నారు.

నిరసనలో పాల్గొన్న భెల్ సిటూ కార్మిక నాయకులు

దోపిడీ కేసులో ఇద్దరు నిందితుల అరెస్టు

గాజువాక, న్యూస్‌టుడే: దారి దోపిడీ కేసులో ఇద్దరు నిందితులను గాజువాక క్రైం పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఎస్ఐ హరికృష్ణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఈనెల 14న సంక్రాంతి పండక్కి ఊరెళ్లడానికి తెల్లవారుజామున కొత్త గాజువాకలో నలుగురు వ్యక్తులు ఆటో కోసం ఎదురు చూస్తుండగా ముగ్గురు అపరిచిత వ్యక్తులు అక్కడికొచ్చి డబ్బులు, సెల్‌ఫోన్లు ఇమ్మని అడిగారు. దీనికి వారు నిరాకరించగా దాడిచేసి రూ.7500 నగదు, సెల్‌ఫోన్లను బలవంతంగా లాక్కొని పారిపోయారు. బాధితులు గాజువాక క్రైం పోలీసులను ఆశ్రయించగా సౌత్ క్రైం సీఐ కె.శ్రీనివాసరావు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరిపారు. సీసీ ఫుటేజీలను పరిశీలించగా గాజువాకకు చెందిన దేశభక్తుల సాయి (అలియాస్ సమోసా), పెద్దింటి లక్ష్మీనారాయణగా గుర్తించి వీరిని చినగంట్యాడ పోర్టురోడ్డులో అదుపులోకి తీసుకున్నారు. మరోనిందితుడు పరారీలో ఉన్నట్లు ఎస్ఐ తెలిపారు. నిందితుల నుంచి రూ.5వేల నగదు, దాడికి ఉపయోగించిన చేతి స్టీల్ కడియం, దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. గాజువాక క్రైం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

← వివరాలు వెల్లడిస్తున్న క్రైం ఎస్ఐ హరికృష్ణ

అనాథ బాలలకు స్వర్గధామం

ఇందిరానగర్ (విశాలాక్షినగర్), న్యూస్‌టుడే

అనాథ బాలలకు, నిరాశ్రయులైన వృద్ధులకు నేనున్నానంటూ 'ఆనంద మార్గ ఆశ్రమ్' ఆదుకుంటూ పలువురి ప్రశంసలు అందుకుంటోంది. పదోవార్డు పరిధిలోని ఇందిరానగర్‌లో ఉన్న ఈ ఆశ్రమంలో తల్లిదండ్రులు లేని పిల్లలు, తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు లేనివారు, చదివించుకునే స్తోమత లేని విద్యార్థులకు ఈ సంస్థ అండగా నిలుస్తోంది.

★ మైదాన ప్రాంతాలతో పాటు గిరిజన ప్రాంతాల్లోని నిరుపేదలైన విద్యార్థులకు దాతల సహకారంతో గత కొన్నేళ్లుగా భోజన, వసతి కల్పిస్తున్నారు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించి వారికి ఇక్కడి నిర్వాహకులు మార్గదర్శులుగా నిలుస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ 55 మంది విద్యార్థులు, 25 మంది వృద్ధులు ఆశ్రయం పొందుతున్నారు.

★ కుటుంబ సభ్యుల పుట్టిన రోజు, పెళ్లి రోజు, ఇతర సందర్భాల్లో దాతలు ఇక్కడకు వచ్చి భోజనం సమకూరుస్తున్నారు. వస్త్ర సాయం చేస్తున్నారు. మరికొందరు సంస్థ వెబ్‌సైట్ www.anandamargavizag.com చూసి స్పందించడంతో ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నారు.

ఆశ్రయం పొందుతున్న విద్యార్థులు

★ ఆశ్రమ నిర్వాహకులు స్వామి సౌమ్యానంద అవదూత వైద్య పరంగా తగిన అర్హతలు కలిగి ఉండడంతో ఆయుర్వేద, హోమియో వైద్యసేవలు కూడా ఉచితంగా అందిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం; శని, ఆదివారాల్లో మధ్యాహ్నం వరకు ఈ సేవలు కొనసాగిస్తున్నారు. పక్షవాతం, నడవలేని స్థితిలో ఉన్నవారికి పంచకర్మ తదితర చికిత్సలు చేయడమే కాక ఆహారం కూడా సమకూరుస్తున్నారు. యోగా సాధన కూడా చేయిస్తున్నారు.

★ 'ఆనందమార్గ' వ్యవస్థాపకులు బాబా ఆనంద్‌జీ ఆశయాల మేరకు దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో నిరుపేదలకు, నిరాశ్రయులకు, అనాథలకు విద్య, వైద్యం, వసతి కల్పిస్తున్నాం. విశాఖలో దాతలు అందించిన స్థలంలో భవనం నిర్మించి నాలుగు దశాబ్దాలుగా సేవ చేస్తున్నాం. ఇది మరింత మందికి చేరాలనే ధ్యేయంతో గిరిజన ప్రాంతాలకు వెళ్లి వైద్య సేవలు అందించడమే కాక వస్త్రాలు సమకూరుస్తున్నాం. స్థానిక సంఘాల సహకారంతో నిరుపేదలను, అనాథలను గుర్తించి వారికి అండగా ఉంటున్నాం. ఛైల్డ్‌లైన్, బాలల హక్కుల సంక్షేమ సంఘం, ప్రభుత్వ నియమ నిబంధనల మేరకే దీన్ని నిర్వహిస్తున్నాం. అనాథ బాలలను చేర్పించాలనుకునే వారు 9550775518, 8074267791 నంబర్లకు ఫోనులో సంప్రదించవచ్చు.

–స్వామి సౌమ్యానంద అవదూత, ఆశ్రమ నిర్వాహకులు

సర్వజన మనోరంజనం.. నరసింహుడి దర్శనం

అడివివరం (సింహాచలం), న్యూస్‌టుడే: సింహగిరి పైనుంచి తరలివచ్చిన వరాహ నృసింహ స్వామి వారు సర్వజనుల మనస్సులను రంజింపచేస్తూ వేణుగోపాలుడి అలంకరణలో సర్వజన మనోరంజని వాహనంపై అనుగ్రహించారు. తెప్ప తిరునాళ్ల మహోత్సవం అనంతరం అప్పన్న స్వామి అడివివరం గ్రామ ప్రధాన వీధుల్లో తిరువీధిలో పాల్గొన్నారు. ఆలయ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, కరి సీతారామాచార్యులు నేతృత్వంలో అర్చకులు స్వామి, అమ్మవార్లను శోభాయమానంగా అలంకరించిన సర్వజన మనోరంజని వాహనంపై కొలువుదీర్చారు.

తొలిపావంచా వద్ద స్వామికి స్వాగతం పలుకుతున్న గ్రామస్థులు

నాదస్వర మంగళవాయిద్యాలు, పండితుల వేద పారాయణల నడుమ తిరువీధి జరిగింది. గ్రామస్థులు రంగ వల్లికలతో వీధులను అలంకరించి స్వామికి స్వాగతం పలికారు. పండ్లు, ఫలహారాలు నివేదించి కొలిచారు. తిరువీధి అనంతరం సపరివార సమేతంగా మెట్లమార్గం గుండా స్వామిని తిరిగి సింహగిరికి తీసుకెళ్లారు. ఆలయంలో పవళింపు సేవ నిర్వహించి ద్వారాలు మూసివేశారు.

పుష్కరిణి ఉద్యాన మండపం పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గంటా, తదితరులు

గ్రామ తిరువీధిలో సర్వజన మనోరంజని వాహనంపై సింహాద్రినాథుడు

(c) eenadu

గాజువాక

•గాజువాక •విశాఖ పశ్చిమం

సందడిగా యారాడ తీరం

యారాడ తీరంలో సందర్శకులు

యారాడ (మల్కాపురం) న్యూస్‌టుడే : యారాడ బీచ్ ఆదివారం పర్యాటకులతో సందడిగా మారింది. అసలే ఆదివారం.. ఆపై సంక్రాంతి సెలవులు కావడంతో పెద్దసంఖ్యలో పర్యాటకులు బీచ్‌కు వచ్చారు. సాయంత్రం వరకు సందర్శకులు వస్తూనే ఉన్నారు. దీంతో తీరంలో కోలాహలం కనిపించింది.

అపూర్వ కలయిక.. ఆనంద వేడుక

పూర్వ విద్యార్థుల బృంద చిత్రం

పెదగంట్యాడ, న్యూస్‌టుడే : నడుపూరు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల 1983-84 పదో తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నిర్వహించారు. ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆట పాటలతో సందడి చేశారు. పూర్వ ఉపాధ్యాయులను సత్కరించారు. తమ ఉన్నతికి దోహదపడ్డ పాఠశాల అభివృద్ధికి అన్ని విధాలా సహాయ పడతాయని పూర్వ విద్యార్థి సంఘం సభ్యులు తెలిపారు.

చెత్త 'భారం' భరించలేనంత..!

ఇళ్ల మధ్య డంపింగ్‌యార్డుతో ఇబ్బందులు

గాజువాక, న్యూస్‌టుడే : ఒకవైపు పారిశ్రామిక కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే ఇది చాలదన్నట్లు జనావాసాల మధ్య చెత్త డంపింగ్ వందలాది కుటుంబాలను ఇబ్బంది పెడుతోంది. కొండల్లా పేరుకుపోతున్న చెత్త కుప్పలు కదలడం లేదు. ముక్కుపుటాలదిరే దుర్గంధం భరిస్తూ గాజువాక 76వ వార్డు పరిధిలోని స్వతంత్రనగర్‌ని జీవీఎంసీ చెత్త బదిలీ కేంద్రం(యార్డు) పరిసర ప్రాంతవాసులు నెట్టుకొస్తున్నారు.

★ చెత్త నిల్వలేకుండా, వాసన రాకుండా, శాస్త్రీయ పద్ధతిలో నిర్వహణ చేపడుతున్నామంటూ జీవీఎంసీ అధికారులు చెబుతున్న దానికీ, వాస్తవంగా జరుగుతున్న దానికీ పొంతన కుదరడం లేదు.

★ పండగ సీజన్లో యార్డులో ఇప్పుడు చూస్తే 850 టన్నుల వరకూ చెత్త పోగుపడి ఉంది. ఏరోజుకారోజు నిల్వ చెత్తను నగర శివారులోని కాపులుప్పాడ డంపింగ్ యార్డుకు తరలించాల్సి ఉన్నా వాహనాల కొరత, ఇతర కారణాలు చూపుతూ ఎక్కడికుప్పలను అక్కడే వదిలేస్తున్నారు.

హామీ లేమయ్యాయి..: గాజువాక జోన్ నుంచి రోజూ టన్నులకొద్దీ చెత్తను టాటాఏస్ వాహనాల్లో స్వతంత్రనగర్ యార్డుకు తీసుకు వస్తుంటారు. అక్కడి నుంచి టిప్పర్లు, డంపర్ల ద్వారా కాపులుప్పాడకు తరలిస్తుంటారు. రోజూ 4, 5 ట్రిప్పుల చొప్పున వెళ్లాల్సిన చెత్తను గుత్తేదారులు, జీవీఎంసీ అధికారుల మధ్య సమన్వయలోపం వల్ల గాలికి వదిలేశారు. ఇది కొండల్లా పేరుకుపోతూ సమస్యలను తెచ్చిపెడుతోంది. యార్డును కలుపుకొని స్వతంత్రనగర్, ఎస్టీకాలనీ, గాంధీనగర్, కృష్ణానగర్, నడుపూరు, బర్మాకాలనీ, డెయిరీకాలనీ, హౌసింగ్‌బోర్డుకాలనీ, పోర్టురోడ్డులోని అపార్టుమెంట్ల వాసులు నిత్యం దుర్గంధంతో గడుపుకొస్తున్నారు. ఏరోజు చెత్తను ఆరోజే తరలిస్తే ఇబ్బందులు ఉండేవి కావు. నిల్వలు పేరుకుపోతుండడంతో శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, సిబ్బంది చేతులెత్తేస్తున్నారు.

★ ఇటీవల ఆయా నివాసితులు డంపింగ్ యార్డు వద్ద ధర్నా చేపట్టి యార్డును తరలించాలంటూ నినదించారు. డంపింగ్ యార్డు తరలింపు పోరాట కమిటీ పేరుతో వివిధ స్థాయిల్లో ఆందోళనలు సాగించారు. సుమారు 3 ఎకరాల విస్తీర్ణంతో యార్డు మరెక్కడా లేదు. ఇదే అనుకూలమైందంటూ జీవీఎంసీ అధికారులు చెత్త వాసన రాకుండా చూస్తామని, యార్డు చుట్టూ ప్రహరీ ఎత్తు పెంచుతామని, చెత్త నిల్వ లేకుండా చూస్తామంటూ హామీ ఇచ్చి మిన్నకున్నారు.

★ ఇటీవల స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మిషన్ ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ యార్డును పరిశీలించి వెళ్లారు. యార్డులో మొక్కలు నాటాలని, ప్రహరీ ఎత్తు పెంచాలని, శాస్త్రీయ పద్ధతిలో చర్యలు తీసుకోవాలని జీవీఎంసీ అధికారులను ఆదేశించారు. అయినా పరిస్థితిలో మార్పు కనిపించలేదు.

చెత్త నిల్వ లేకుండా చర్యలు..: చెత్త బదిలీ కేంద్రంలో నిల్వలు లేకుండా చర్యలు చేపట్టాం. ప్రస్తుతం 8 ఓపెన్ టిప్పర్లలో ఇక్కడి నుంచి కాపులుప్పాడ డంపింగ్ యార్డుకు తరలించడానికి అదనపు సిబ్బందిని వినియోగించాం. జీవీఎంసీ ఉన్నతాధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకు యార్డుకు ఇరుపైపులా మొక్కలు నాటడం, ప్రహరీ ఎత్తు పెంచడానికి ఇంజినీరింగ్ అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. ఇక నుంచి ఏరోజు చెత్త ఆరోజే తరలిస్తాం. –డాక్టర్ ఎస్.కిరణ్‌కుమార్, ఏఎంఓహెచ్

ఇదీ పరిస్థితి..	గాజువాక జోన్‌లో రోజువారీ పోగయ్యే చెత్త : 250 టన్నులు	వినియోగించే క్లాప్ వాహనాలు : 92	పారిశుద్ధ్య కార్మికులు: 1076
		క్లాప్ లోడర్స్: 92 మంది	

'అంబేడ్కర్ ఆలోచన విధానమే దేశానికి శరణ్యం'

ఉక్కునగరం(స్టీల్ సెక్టారు–3): రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఆలోచన విధానమే ఈ దేశానికి శరణ్యమని ఉక్కు ఎస్సీ, ఎస్టీ నాయకులు అన్నారు. ఈనెల 25న ఉక్కునగరం స్టీల్ క్లబ్ ఆడిటోరియంలో నిర్వహించతలపెట్టిన 'రాజ్యాంగ చరిత్ర - వర్తమాన కుట్రలు - భవిష్యత్తు సవాళ్లు' అనే అంశంపై జరగనున్న మహా సదస్సు గోడపత్రికను నాయకులు ఆదివారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో బి.జగ్జీవన్‌రామ్, బి.బాల భాస్కరరావు, బలిరెడ్డి నాగేశ్వరరావు, గణపతి మాస్టారు, ఉక్కు సీనియర్, జూనియర్ ఉద్యోగులు పాల్గొన్నారు.

గోడపత్రిక ఆవిష్కరిస్తున్న మహా సదస్సు నిర్వాహకులు

సమాజ సేవలో పాలుపంచుకుందాం

ఉక్కునగరం(స్టీల్ సెక్టారు–3): విశాఖ ఉక్కుకర్మాగారం పురోభివృద్ధికి సుదీర్ఘకాలం పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులు ఉద్యోగ విరమణ తరువాత సమాజ సేవలో పాలుపంచుకోవడం ఎంతైనా అవసరమని ఉక్కునగరం మసీద్ అసోసియేషన్ ప్రతినిధులు పిలుపునిచ్చారు. ఉక్కు ఉద్యోగులుగా పనిచేసి ఉద్యోగ విరమణ, స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేసిన 10 మంది ఉద్యోగులను మసీదు ప్రాంగణంలో ఆదివారం ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మసీదు కమిటీ ప్రతినిధులు మహ్మద్ ఇలియాస్, షేక్ జహంగీర్, కాలేషా బాబా పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా

సమయం: ఉ॥ 10 నుంచి మ॥ ఒంటి గంట మధ్య

గాజువాక: 98494 65088

పశ్చిమం (గోపాలపట్నం): 95428 96869

న్యూస్‌టుడే, గాజువాక, పెదగంట్యాడ

సమస్య: పాతగాజువాక అనకాపల్లి బస్టాపు వద్ద సాయంత్రమైతే ట్రాఫిక్ రద్దీగా ఉంటోంది. వాహనాల తాకిడి వల్ల ఇబ్బందులు పడుతున్నాం. –గుడివాడ శ్రీనివాస్, వుడాకాలనీ, **సమాధానం:** సిబ్బందితో నిత్యం పర్యవేక్షిస్తాం. –షేక్ హుస్సేన్, సీఐ, **?:** పెదగంట్యాడలో ఇళ్ల ముందు బడ్డీకొట్లు పెట్టి దారిలేకుండా చేస్తున్నారు. –మూర్తి, పెదగంట్యాడ, ✔: పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటాం. –వెంకటరావు, ఏసీపీ

గోపాలపట్నం, న్యూస్‌టుడే: **?:** జీవీఎంసీ 89వ వార్డు నరవరోడ్డులో వీధిదీపాల నిర్వహణ అధ్వానంగా ఉంది. – పైడిరాజు, కొత్తపాలెం ✔: మరమ్మతులు చేపడతాం. – గోవిందరావు, వీధిదీపాలు, **?:** జీవీఎంసీ 90వ వార్డు బాజీకూడలిలో చెత్తతరలింపులో సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారు.– జ్యోత్స్న, బాజీకూడలి, ✔: చెత్త తరలింపు చేపడతాం. – బుచ్చిబాబు, శానిటరీ ఇన్‌స్పెక్టర్

మిర్చి కోతలేక.. దిగుమతి కాక

గోపాలపట్నం, న్యూస్‌టుడే : సంక్రాంతి సందర్భంగా గుంటూరు, ప్రకాశం ఇతర జిల్లాల్లో మిర్చి కోతలు నిలిచిపోయాయి. ఆ ప్రభావంతో రైతుబజార్‌లో మిర్చి కొరత వచ్చింది. దీంతో హోల్‌సేల్ మార్కెట్‌లో అరకొరగా లభ్యమైన మిర్చిని రైతులు కొనుగోలు చేసి బజార్‌లో విక్రయాలు చేపడుతున్నారు. ఆదివారం గోపాలపట్నంలో ఒక్క దుకాణంలోనే మిర్చి విక్రయం జరిగింది. మిగిలిన కొంతమంది రైతులకు మిర్చి దొరక్కపోగా.. ధర అధికంగా ఉండడంతో కొనుగోలు చేయలేదు. దీంతో రైతుబజార్‌లో మిర్చి కోసం వినియోగదారులు క్యూకట్టారు. ఇక్కడ కూడా మనిషికి పావు కిలో చొప్పున విక్రయించాల్సి వచ్చింది. రైతుబజార్‌లో మిర్చి కిలో రూ.50లకు విక్రయించగా.. బయట మార్కెట్లో కిలో రూ.120 పలుకుతోంది.

గోపాలపట్నం రైతుబజారులో మిర్చి కోసం క్యూకట్టిన వినియోగదారులు

స్వగ్రామాల నుంచి తిరిగి రాక..

రోడ్డుపై బస్సు కోసం వేచి ఉన్న ప్రయాణికులు

గోపాలపట్నం, న్యూస్‌టుడే : సంక్రాంతి సందర్భంగా స్వగ్రామాలకు వెళ్లినవారు ఆదివారం తిరుగుబాటు పట్టారు. ఆదివారం సింహాచలం రైల్వేస్టేషన్ కిటకిటలాడింది. పలాస, రాయగడ, గుణుపూర్ ప్యాసింజర్లతో పాటు పలు ఎక్స్‌ప్రెస్‌ల నుంచి అత్యధికంగా ప్రయాణికులు దిగారు. దీంతో రైల్వేస్టేషన్‌రోడ్డు కిక్కిరిసిపోయింది.

దువ్వాడ రైల్వేస్టేషన్‌లో..

కూర్మన్నపాలెం (దువ్వాడ), న్యూస్‌టుడే : సంక్రాంతి పండగ సందర్భంగా ఊళ్లకు వెళ్లినవారు తిరిగి వస్తుండడంతో దువ్వాడ రైల్వేస్టేషన్ నాల్గో ప్లాట్‌ఫాం రద్దీగా మారింది. అయితే ఆటోవాలాలను నేరుగా ప్రయాణికుల వద్దకే వెళ్లి బేరసారాలు ఆడుకోవడంతో ప్రీపెయిడ్ ఆటోస్టాండుకు ఆదరణ లేకుండా పోయింది. వాహనాలు ఇష్టారాజ్యంగా పార్కింగ్ చేయడంతో పాటు ఆటోలు రోడ్డుపై నిలిపివేయడంతో ట్రాఫిక్ అంతరాయం కలిగింది. ట్రాఫిక్ క్రమబద్ధీకరించేందుకు పోలీసులు లేకపోవడంతో ప్రయాణికులు రోడ్డు దాటి బస్సుల వద్దకు చేరుకోవడానికి అవస్థలు పడాల్సి వచ్చింది. తిరుగు ప్రయాణంలో ఇంటికి చేరుకోవాలన్న ఆత్రుతలో ఆటోవాలాలు అడిగినంత చెల్లించుకోవాల్సి వచ్చింది.

దువ్వాడ రైల్వేస్టేషన్ వద్ద రోడ్డుపై నిలిపిన ఆటోలు

'వైకాపా కుట్ర రాజకీయాలు సహించం'

గాజువాక, న్యూస్‌టుడే : రాష్ట్రంలో వైకాపా కుట్ర రాజకీయాలకు పాల్పడుతోందని, దీన్ని కార్యకర్తలు తిప్పి కొట్టాలని రాష్ట్ర నగరాల వెల్ఫేర్, డెవలప్‌మెంటు కార్పొరేషన్ డైరెక్టర్ తమ్మిన విజయకుమార్ అన్నారు. ఆదివారం చినగంట్యాడలో బీసీ సంఘాల సమావేశం నిర్వహించారు. అధ్యక్షత వహించి ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సంక్రాంతి పండగను ప్రజలంతా ఆనందోత్సాహాల మధ్య జరుపుకొంటుంటే వైకాపా ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టి హత్యారాజకీయాలు చేస్తోందని దుయ్యబట్టారు.

గోపాలపట్నంలో సినిమాలు

శ్రీనరసింహ: రాజాసాబ్,
నరసింహ: భర్త మహాశయులకు విజ్ఞప్తి,
మౌర్య : నారీనారీ నడుమ మురారి

అదే తీరు.. లీకుతో బేజారు..!

దర్పణం

చినగంట్యాడ (గాజువాక), న్యూస్‌టుడే : పట్టణంలో తాగునీటి పైపులైన్ల లీకులకు అడ్డుకట్ట పడడం లేదు. కాలం చెల్లిన భూగర్భ పైపులైను పగిలి కణితిరోడ్డు చినగంట్యాడ వద్ద రెండు రోజులుగా నీరు వృథాగా పోతోంది. దీంతో ఎగువ ప్రాంతాలకు కుళాయినీరు బురద, నలకలతో రావడంతో నివాసితులు ఆందోళన చెందుతున్నారు. జీవీఎంసీ నీటి సరఫరా సిబ్బంది ఇటు కన్నెత్తయినా చూడడం లేదని, దారంతా చిత్తడిగా మారుతోందని వాపోతున్నారు. పంపు ఆపరేటర్లు కుళాయిలు వదిలేసరికి నీరంతా కాలువలో కలుస్తోంది. తక్షణం కాలం చెల్లిన లైన్లు పునరుద్ధరించాలని వీరంతా కోరుతున్నారు.

దారికి అడ్డం.. వెళ్లడం కష్టం..

ఫోకస్

గాజువాక, న్యూస్‌టుడే : భూగర్భ విద్యుత్తు లైను పనులు నిత్యం పట్టణవాసులకు నరకం చూపిస్తున్నాయి. ఒకవైపు ఇళ్ల ముందర గోతులతో ఇబ్బందులు పడుతుండగా రహదారులపై కేబుల్ రోల్స్, సామగ్రి ఇష్టానుసారంగా పడేసి దారీ తెన్నూలేకుండా చేస్తున్నారు. దల్లివానిపాలెం కూడలి నుంచి సనత్‌నగర్ వెళ్లే మార్గంలో పాత పోస్టాఫీసు వద్ద పనులు జరుగుతున్న క్రమంలో పెద్ద పెద్దరోల్స్ అడ్డంగా పెట్టారు. అసలే రద్దీ మార్గం, ఆపై ఆటంకాల వల్ల రాకపోకలకు వాహనదారులు, పాదచారులు అవస్థలు పడుతున్నారు.

పీఎస్‌లోనూ శునకాల సంచారం

క్లిక్ క్లిక్

పెదగంట్యాడ, న్యూస్‌టుడే: వీధి కుక్కల బెడద పోలీసు స్టేషన్లను కూడా వదలడం లేదు. న్యూపోర్టు పోలీసుస్టేషన్ ఆవరణలో గుంపులు గుంపులుగా తిరుగుతూ ఫిర్యాదుదారులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఇటీవల జీవీఎంసీ జోనల్ కార్యాలయ ఆవరణలోనూ ఇదే సమస్య ఉంటే ప్రత్యేక స్క్వాడ్‌ను రంగంలోకి దింపి తరలించారు. ఇప్పుడు పీఎస్ వద్దా ఇదే సమస్య ఉంది.

నిరసనలకు భెల్ సిటూ సంఘీభావం

అక్కిరెడ్డిపాలెం, న్యూస్‌టుడే: ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను నిరసిస్తూ జీవీఎంసీ కార్యాలయం ఎదుట మహాత్మా గాంధీ విగ్రహం వద్ద భెల్ సిటూ కార్మిక నాయకులు ఆదివారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిటూ ప్రధాన కార్యదర్శి జీటీపీ ప్రకాశ్ మాట్లాడుతూ.. ఉక్కు పరిరక్షణకు 1755 రోజులుగా గాంధీ విగ్రహం వద్ద నిరసన దీక్షలు జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వంలో చలనం రాకపోవడం బాధాకరమన్నారు. వారికి సంఘీభావం తెలుపుతున్నామన్నారు. భెల్ సిటూ నాయకులు నారపురెడ్డి, ఆల్సి అప్పలనారాయణ, ఎల్ఐసీ ఉద్యోగ సంఘ నాయకులు పాల్గొన్నారు.

నిరసనలో పాల్గొన్న భెల్ సిటూ కార్మిక నాయకులు

దోపిడీ కేసులో ఇద్దరు నిందితుల అరెస్టు

వివరాలు వెల్లడిస్తున్న క్రైం ఎస్ఐ హరికృష్ణ

గాజువాక, న్యూస్‌టుడే: దారి దోపిడీ కేసులో ఇద్దరు నిందితులను గాజువాక క్రైం పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఎస్ఐ హరికృష్ణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఈనెల 14న సంక్రాంతి పండక్కి ఊరెళ్లడానికి తెల్లవారుజామున కొత్త గాజువాకలో నలుగురు వ్యక్తులు ఆటో కోసం ఎదురు చూస్తుండగా ముగ్గురు అపరిచిత వ్యక్తులు అక్కడికొచ్చి డబ్బులు, సెల్‌ఫోన్లు ఇమ్మని అడిగారు. దీనికి వారు నిరాకరించగా దాడిచేసి రూ.7500 నగదు, సెల్‌ఫోన్లను బలవంతంగా లాక్కొని పారిపోయారు. బాధితులు గాజువాక క్రైం పోలీసులను ఆశ్రయించగా సౌత్ క్రైం సీఐ కె.శ్రీనివాసరావు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరిపారు. సీసీ పుటేజీలను పరిశీలించగా గాజువాకకు చెందిన దేశభక్తుల సాయి (అలియాస్ సమోసా), పెద్దింటి లక్ష్మీనారాయణగా గుర్తించి వీరిని చినగంట్యాడ పోర్టురోడ్డులో అదుపులోకి తీసుకున్నారు. మరోనిందితుడు పరారీలో ఉన్నట్లు ఎస్ఐ తెలిపారు. నిందితుల నుంచి రూ.5వేల నగదు, దాడికి ఉపయోగించిన చేతి స్టీల్ కడియం, దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. గాజువాక క్రైం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

పోగొట్టుకున్న బ్యాగు అప్పగింత

బాధితుడికి బంగారు ఆభరణాలు కలిగిన బ్యాగును అందజేస్తున్న దువ్వాడ ఆర్పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ వెంకటరమణ

కూర్మన్నపాలెం (దువ్వాడ), న్యూస్‌టుడే: దువ్వాడ రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫాంపై ప్రయాణికుడు మరిచిపోయిన బ్యాగును దువ్వాడ ఆర్పీఎఫ్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. బాధితుడిని సమాచారం తెలుసుకొని బ్యాగును అప్పగించినట్లు ఆర్పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ బి.వెంకటరమణ తెలిపారు. ఆదివారం ఉదయం 6.40 గంటలకు శ్రీనగర్‌కు చెందిన దత్తి అన్నపూర్ణయుడు భార్యతో కలిసి విజయవాడ వెళ్లేందుకు దువ్వాడ స్టేషన్‌కు వచ్చారు. రద్దీగా ఉండటంతో మొదటి ప్లాట్‌ఫాంపై బ్యాగు మర్చిపోయి రైలు ఎక్కేశారు. అక్కడే విధుల్లో ఉన్న ఇన్‌స్పెక్టర్ బ్యాగును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. రైలులో బ్యాగు కనిపించకపోవడంతో అన్నపూర్ణయుడు తర్వాతి స్టేషన్‌లో దిగిపోయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బ్యాగు పోయిన విషయాన్ని ఆర్పీఎఫ్ పోలీసులకు సమాచారం చేరవేశారు. బ్యాగు తమ వద్దే ఉందని, వివరాలు ఆరా తీసి పోలీసు సమక్షంలో బ్యాగు తెరిచి చూడడంతో రెండు తులాల బంగారు నగలు, నాలుగువేల నగదు ఉన్నాయి. బాధితునికి బ్యాగును అప్పగించారు.

22న మృత్యుంజయ ఆలయ వార్షికోత్సవం

పెదగంట్యాడ, న్యూస్‌టుడే : నడుపూరు సంకట మోచన గణపతి ఆలయ సముదాయంలో ఈనెల 22 నుంచి 23 వరకు మృత్యుంజయేశ్వరస్వామి వారి వార్షికోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రతినిధి ఎ.నర్సింహమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. తొలి రోజు మహాగణపతి పూజ, పుణ్యాహవాచనం, రుద్రాభిషేకం, అఖండ రోజున సిద్ధి బుద్ధి సహిత గణపతి కల్యాణం జరుగుతుందని పేర్కొన్నారు.

అర్కేపురంలో పేదలకు చీరలు పంచుతున్న ఎమ్మెల్యే గణబాబు

గాజువాక తెదేపా కార్యాలయం వద్ద జరిగిన రక్తదాన శిబిరంలో పాల్గొన్న తెదేపా యువత, నాయకులు

కూర్మన్నపాలెంలో ముగ్గుల పోటీల్లో విజేతకు బహుమతి అందజేస్తున్న కూటమి నాయకులు

యుగపురుషుడు ఎన్టీఆర్

నియోజకవర్గాల్లో వర్ధంతి కార్యక్రమాలు

63వ వార్డు: కార్పొరేటర్ చిన్నా ఆధ్వర్యంలో..

గాజువాక, పెదగంట్యాడ, అగనంపూడి, న్యూస్‌టుడే: ఎన్టీఆర్ యుగపురుషుడని, తెలుగుజాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటారని వక్తలు కొనియాడారు. ఆదివారం ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం గాజువాక, పశ్చిమ నియోజకవర్గాల్లో జరిగింది.

★ గాజువాక తెదేపా కార్యాలయం వద్ద ఆదివారం ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంకు ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. తెదేపా సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్, తెదేపా, టీఎన్‌టీయూసీ నాయకులు సింగూరి అనంత్, బలివాడ సత్యారావు, గోమాడ వాసు, తమిరె శివప్రసాద్, సైనీ రామారావు, తెలుగు మహిళ అధ్యక్షురాలు జి.కనకభవానీ, అడుసుమిల్లి దీప్తి, డీవీ సత్యారావు, బాలునాయుడు, సింహాద్రి, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు.

★ గాజువాక చైతన్యనగర్‌లో 72వ వార్డు తెదేపా అధ్యక్షుడు వల్లమూడి పూర్ణచంద్రరావు, 76వ వార్డు హౌసింగ్ బోర్డు కాలనీలో వార్డు కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు.

కూర్మన్నపాలెం, న్యూస్‌టుడే: జీవీఎంసీ 87వ వార్డు కార్పొరేటర్ బొండా జగన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి నిర్వహించారు. కార్పొరేటర్ జగన్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

★ కూర్మన్నపాలెం ముఖద్వారం వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి 86వ వార్డు తెదేపా అధ్యక్షులు నల్లూరి సూర్యనారాయణ, కూటమి నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ★ 86వ వార్డు కార్పొరేటర్ లేళ్ల కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి జరిగింది. ★ 88వ వార్డు కార్పొరేటర్ మొల్లి ముత్యాలునాయుడు కొత్తూరులోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. ★ 86వ వార్డు కార్పొరేటర్ లేళ్ల కోటేశ్వరరావు, తెదేపా వార్డు అధ్యక్షులు నల్లూరి సూర్యనారాయణ వర్గాలు వేర్వేరుగా వేదికలు ఏర్పాటు చేసి ఎన్టీఆర్ వర్ధంతి నిర్వహించటం చర్చనీయాంశమైంది.

తుంగ్లాంలో కార్పొరేటర్ కాకి గోవిందరెడ్డి ఆధ్వర్యంలో..

అగనంపూడి: జీవీఎంసీ 79వ వార్డు పరిధి శివాజీనగర్ కార్పొరేటర్ రౌతు శ్రీనివాస్, 85వ వార్డు పెదమడక కూడలిలో వార్డు అధ్యక్షుడు కర్రి దశేంద్ర, సీనియర్ నాయకుడు నెల్లి శ్రీనివాసరావు, జాబిలీహిల్స్ కాలనీలో గాజువాక తెలుగు మహిళా అధ్యక్షురాలు గొల్లవిల్లి కనకభవాని పాల్గొన్నారు.

కరాస, న్యూస్‌టుడే : జీవీఎంసీ 56వ వార్డు, గవర కంచరపాలెంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గణబాబు, రాష్ట్ర గవర కార్పొరేషన్ డైరెక్టర్ పెంటకోట అజయ్‌బాబు, కూటమి నాయకులు, తెదేపా అభిమానులు పాల్గొన్నారు.

అక్కిరెడ్డిపాలెం, న్యూస్‌టుడే: షీలానగర్‌లో వార్డు తెదేపా అధ్యక్షులు అలమండ రాజు ఆధ్వర్యంలో, భెల్ కార్యాలయంలో టీఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో, అప్పన్నకాలనీలో విశాఖ పార్లమెంటు తెదేపా మహిళా అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి.

శివాజీనగర్ పైలాన్ వద్ద ఎన్టీఆర్‌కు నివాళులు

సింధియా: 61వ వార్డు ఆర్కేపురం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పి.గణబాబు పాల్గొన్నారు. పేదలకు వస్త్రాలు పంపిణీ చేశారు. టీఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఎన్ఏడీకూడలి, గోపాలపట్నం, న్యూస్‌టుడే: జీవీఎంసీ 90వ వార్డులో పి.చిన్నారావుకి రూ.39వేల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును ఎమ్మెల్యే గణబాబు చేతుల మీదుగా అందజేశారు. ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి ఆయన పూలమాల వేసి నివాళులు అర్పించారు. పలు వార్డుల్లో జరిగిన కార్యక్రమాల్లో కార్పొరేటర్లు దాడి వెంకటరమేష్, బొమ్మిడి రమణ, తదితరులు పాల్గొన్నారు.

యారాడ (మల్కాపురం) న్యూస్‌టుడే : యారాడ గ్రామంలో పార్టీ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో తెదేపా సీనియర్ నాయకులు పిల్లా అచ్చారావు పాల్గొన్నారు.

56వ వార్డు గవర కంచరపాలెంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న తెదేపా అభిమానులు, కార్యకర్తలు

విమాన్‌నగర్‌లో నివాళి అర్పిస్తున్న ఎమ్మెల్యే గణబాబు

పెదగంట్యాడ: కార్పొరేటర్ లక్ష్మీబాయి ఆధ్వర్యంలో..

శివ లింగార్చన

సింధియా(ములగాడ కాలనీ), న్యూస్‌టుడే: జీవీఎంసీ 59వ వార్డు ములగాడ హౌసింగ్ కాలనీలో ఆదివారం ఉమారామలింగేశ్వర ఆలయంలో శివలింగార్చన నిర్వహించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆలయంలో పూజలు జరిగాయి. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ జరిపారు. సాయంత్రం ఆలయ ప్రాంగణంలో భక్తులు ఆధ్యాత్మిక గీతాలను ఆలపించారు.

ఘనంగా పైడితల్లమ్మ తీర్థం

గోపాలపట్నం,(కొత్తపాలెం), న్యూస్‌టుడే : జీవీఎంసీ 89వ వార్డు కొత్తపాలెం శివారు మూడు గుళ్ల వద్ద శ్రీపైడితల్లమ్మ ఆలయ తీర్థమహోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. ఉదయం అమ్మవారికి పసుపు, కుంకుమలతో ప్రత్యేక పూజలు చేశారు.

★ జీవీఎంసీ 89వ వార్డు ఎల్లపువానిపాలెంలో శ్రీసీతారాములస్వామి తీర్థమహోత్సవం సోమవారం నిర్వహించనున్నట్లు ఆలయ, గ్రామ కమిటీ సభ్యులు పేర్కొన్నారు.

కోలాట బృందం

అగనంపూడి, న్యూస్‌టుడే : అగనంపూడి పరిధి కొండయ్యవలస కాలనీలో శ్రీ రాముల వారి పరస ఆదివారం ఘనంగా జరిగింది. ఉదయం నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం నిర్వహించిన పరసలో అధిక సంఖ్యలో కాలనీవాసులు, భక్తులు పాల్గొన్నారు. కోలాటం, గారడీ బృందాల ప్రదర్శనలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఉత్తమ ప్రదర్శన ఇచ్చిన కోలాట బృందాన్ని స్థానిక నాయకులు అభినందించారు.

రాముల వారి పరస

పెదగంట్యాడ, న్యూస్‌టుడే: నెల్లిముక్కు గ్రామదేవత పెంటమాంబ అమ్మవారి తీర్థమహోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉక్కు నిర్వాసిత సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత పులి భూలోకరెడ్డి విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు పూలమాలవేసి నివాళులర్పించారు.

తీర్థమహోత్సవంలో పాల్గొన్న ఆలయ కమిటీ ప్రతినిధులు

(c) eenadu

ఈవీ.. జాగ్రత్తలు ఏవీ?

● **సీతంపేట** 2023 డిసెంబర్ 19న ఓ విద్యుత్తు ద్విచక్ర వాహనం నుంచి ఛార్జింగ్ పెట్టిన కొంతసేపటికే మంటలు చెలరేగాయి. అదుపు చేసేందుకు ప్రయత్నించినా ఆగలేదు. వాహనమంతా కాలి బూడిదైంది. ప్రమాదం జరిగే సమయానికి ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది.

● **రాజాం** 2025 డిసెంబర్ 8న పట్టణంలోని అంతకాపల్లి సమీపంలో ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంపై వస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికులు మంటలను అదుపు చేశారు.

సీతంపేటలో దగ్ధమవుతున్న విద్యుత్తు ద్విచక్ర వాహనం (పాతచిత్రం)

న్యూస్‌టుడే – గరివిడి

జిల్లాలో ఎలక్ట్రిక్ వాహనాలు(ఈవీ) వినియోగం క్రమేపీ పెరుగుతోంది. ప్రస్తుతం సుమారు 15 వేల వరకు ఈవీలు తిరుగుతుండగా.. వీటిలో ఎక్కువగా ద్విచక్ర వాహనాలే. పర్యావరణహితంతో పాటు పెట్రోల్, డీజిల్‌తో నడిచే వాహనాలతో పోల్చితే వీటి ప్రయాణ ఖర్చు తక్కువగా ఉండడంతో కొనుగోలుకు వినియోగదారులు మొగ్గుచూపుతున్నారు. రాబోయే రోజుల్లో వీటి వాడకం మరింతగా పెరిగే అవకాశం ఉంది. మంచి పరిణామమే అయినప్పటికీ.. కొన్నిచోట్ల బ్యాటరీలు కాలిపోవడం, విద్యుత్తు షార్ట్‌సర్క్యూట్ ప్రమాదాలు జరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ఈవీ వాహనాల కొనుగోలు, నిర్వహణలో జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత నిపుణులు సూచిస్తున్నారు.

నిర్వహణ ఇలా..

● దూర ప్రయాణం చేసి వచ్చిన వెంటనే ఛార్జింగ్ పెట్టకూడదు. అప్పటికే బ్యాటరీ వేడెక్కి ఉండడంతో పేలిపోయే ప్రమాదముంది.

● వాహనం కడిగినప్పుడు నీటి తడి పూర్తిగా ఆరిపోయేలా చూసుకోవాలి. ● వీటికి ఉన్న వాటర్ ప్రూఫ్ అరగంట వరకే రక్షణ ఇస్తుంది. అంతకు మించి నీటిలో ఉంటే బ్యాటరీలోకి నీరు చేరుతుంది.

● నాసిరకం సెల్స్ ఉన్నా.. వైరింగ్‌లో తప్పిదాలు ఉన్నా షార్ట్ సర్క్యూట్‌తో బ్యాటరీలు పేలుతాయి. ● ప్రతి మూడు నెలలకు ఒకసారి వాహనం తనిఖీ చేయించాలి. ● ఆరు నెలలకు ఒకసారి వైరింగ్, బ్యాటరీ పనితీరు మెరుగుపర్చాలి. ● ఛార్జింగ్‌కు ప్రత్యేక పాయింట్‌ను ఏర్పాటు చేసుకోవాలి. ప్లగ్ తడవకుండా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.

ఈవీ వాహనాల బ్యాటరీలకు ఛార్జింగ్ రాత్రంతా పెట్టేసి అలా వదిలేయడం ప్రమాదకరం. ఛార్జింగ్ 20 నుంచి 80 శాతం వరకే ఉండేలా చూస్తే ఎక్కువ రోజులు మన్నిక వస్తుంది.

కొనుగోలు సమయంలో ఇవి చూడండి

● ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం, కారు కొనుగోలు చేయాలనుకుంటే ముందు రోజువారీ ప్రయాణ దూరాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. తక్కువ దూరమైతే ఏదైనా ఈవీ సరిపోతుంది. 400 కి.మీ పైబడి ఎక్కువ దూరం ప్రయాణం చేయాలనుకున్నపుడు ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం ఉన్నవాటిని ఎంచుకోవాలి.

● వాహనం బ్యాటరీనే దాదాపు సగం ధర ఉంటుంది. రేంజ్, లైఫ్, రీప్లేస్‌మెంట్ గురించి తెలుసుకోవాలి. ● ఇంటి వద్ద ఛార్జింగ్ సౌకర్యాలు అనువుగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. లేనిపక్షంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి. ● ప్రమాదాల నుంచి రక్షణకు ఈవీకి 'బీమా' తీసుకోవడం మంచిది.

తనివితీరా నడిపేస్తా..

మన్యంలోని పర్యాటక ప్రదేశాల్లో ఆదివారం సందర్శకులు సరదాగా గడిపారు. సీతంపేటలోని ఎన్టీఆర్ పార్కులో పలు రకాల క్రీడలు, బోటింగ్‌లో చిన్నాపెద్దా ఉల్లాసంగా పాల్గొన్నారు. గిరిజన మ్యూజియం, ఆడలి వ్యూ పాయింట్, జగతిపల్లి హిల్స్ తదితర ప్రదేశాలను సందర్శించారు.

– న్యూస్‌టుడే, సీతంపేట

తెలుగు ఖ్యాతిని చాటిన తారకరాముడు

విగ్రహానికి పూలమాల వేస్తున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్

గజపతినగరం, న్యూస్‌టుడే: తెలుగువారి ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన ఘనత తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌కే దక్కుతుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆదివారం జిల్లావ్యాప్తంగా పలుచోట్ల అభిమానులు, పార్టీ నాయకులు ఆయనకు నివాళి అర్పించారు. గజపతినగరంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ప్రవేశ పెట్టిన పథకాలను ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనసాగిస్తున్నారని తెలిపారు. స్థానిక ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏఎంసీ అధ్యక్షుడు గోపాలరాజు, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మక్కువ శ్రీధర్, గజపతినగరం, గంట్యాడ, దత్తిరాజేరు, బొండపల్లి మండల తెదేపా అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో రద్దీ

ఇబ్బందుల్లేకుండా ఇంటికి చేరితే పండగే

ప్రయాణికులతో కిక్కిరిసిన బొబ్బిలి రైల్వేస్టేషన్

పండగకు సొంతూళ్లకు వచ్చిన వారంతా పట్టణాలకు తిరుగు ప్రయాణమవుతున్నారు. సంక్రాంతి రోజుల్లో బంధువులు, స్నేహితులతో గడిపిన మధుర క్షణాలు మదిలో నింపుకొని బయలుదేరారు. దీంతో జిల్లావ్యాప్తంగా ఆదివారం బస్, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిశాయి. ఇసుకేస్తే రాలనంతగా తరలివచ్చారు. విశాఖ, శ్రీకాకుళం వైపు వెళ్లే బస్సుల్లో రద్దీ నెలకొంది.

– న్యూస్‌టుడే, బొబ్బిలి, విజయనగరం

నడిచేందుకు చోటేది.. నడిపేందుకు రోడ్డేది?

ఆక్రమణల బారిన ఫుట్‌పాత్‌లు

పట్టణాల్లో నడకదారులు ఆక్రమణల బారినపడుతున్నాయి. ఫుట్‌పాత్‌లపై దుకాణాలు పెట్టి వ్యాపారాలు సాగిస్తున్నారు. కొందరు ఏకంగా అద్దెలకిచ్చి సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ సమస్యలతో సతమతమవుతున్నారు. దీనికితోడు వాహనాలు రహదారులపై నిలుపుతుండడంతో సమస్య మరింత తీవ్ర మవుతోంది. అధికారులు కనీసం కన్నెత్తి చూడటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

బొబ్బిలి: తొలగించాల్సిన వాటికే ట్రేడ్ లైసెన్స్

పట్టణంలోని పార్వతీపురం రహదారిలో కాలువలపై స్లాబ్‌లు వేసి ఉన్నాయి. వీటిపై దుకాణాలు ఏర్పాటు చేశారు. ఆసుపత్రి రహదారిలో కబ్జా చేసి బడ్డీలు ఏర్పాటు చేశారు. మార్కెట్, గొల్లవీధి కూడలిలో రహదారికి ఇరువైపులా ఆక్రమించేశారు. వీటిని తొలగించాల్సిన పురపాలిక అధికారులు తిరిగి వారికి ట్రేడ్ లైసెన్సులు మంజూరు చేసి ప్రోత్సహిస్తున్నారు. దీంతో ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.

◆ పట్టణంలో ఎక్కడా ఫుట్‌పాత్‌లు లేవని, ఆక్రమణలను తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని పుర కమిషనర్ రామలక్ష్మి తెలిపారు. – న్యూస్‌టుడే, బొబ్బిలి

తాండ్రపాపారాయ కూడలి రహదారికి అడ్డంగా వాహనాలు

రాజాం : కాలువలపైనే దుకాణాలు

పట్టణంలో రూ.40 కోట్లతో 80 అడుగుల వెడల్పున ప్రధాన, పాలకొండ, చీపురుపల్లి, బొబ్బిలి రహదారులను విస్తరించారు. అయిదేసి అడుగుల వెడల్పుతో వరద కాలువలు తీర్చిదిద్దారు. ప్రజల నడకకు అనుకూలంగా స్లాబులు వేశారు. ఫుట్‌పాత్‌ల ఏర్పాటుతో ప్రమాదాలు తప్పుతాయని ఆశించారు. ప్రధాన ప్రాంతాలన్నింటిలో కాలువలను పూర్తిగా ఆక్రమించేశారు. వాటిపై దుకాణాలు ఏర్పాటు చేసి దర్జాగా వ్యాపారాలు చేసుకుంటున్నారు. కాలువలపై నిర్మాణాలు చేసినా.. పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు పట్టించుకోవడం లేదు. పాలకొండ కూడలి నుంచి డోలపేట వరకు, శ్రీకాకుళం, చీపురుపల్లి రహదారులకు ఇరువైపులా మొత్తం ఫుట్‌పాత్‌లు ఆక్రమణలకు గురయ్యాయి. – న్యూస్‌టుడే, రాజాం

◆ ఆక్రమణలు తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని పురపాలిక కమిషనర్ ఆకురాతి రామచంద్రరావు తెలిపారు.

ఐస్‌ఫ్యాక్టరీ కూడలి మార్గంలో నిలిపిన వాహనాలు

విజయనగరం: నోటీసులతో సరి

నగరపాలక సంస్థ పరిధిలో ఫుట్‌పాత్‌లపైనే పలువురు దుకాణదారులు ర్యాంప్‌లు నిర్మిస్తున్నారు. సెల్లార్లు లేకుండానే వాణిజ్య భవనాలు, కల్యాణమండపాలు, కళాశాలలు, స్టడీ సెంటర్లు ఆసుపత్రులు పుట్టుకొస్తున్నాయి. నగరంలో 672 రోడ్డు మార్జిన్ ఆక్రమణలు గుర్తించారు. గతంలో 22 సముదాయాలకు నోటీసులు ఇచ్చినట్టు అధికారులు పేర్కొంటున్నారు. పలుకుబడితో కొందరు నడకదారులు ఆక్రమించి బడ్డీలు పెట్టి వాటిని అద్దెకు ఇస్తున్నారు.

◆ ఇబ్బందికరంగా ఉన్న ఫుట్‌పాత్ ఆక్రమణలను గుర్తించి ఎప్పటికప్పుడు తొలగిస్తున్నామని సహాయక సిటీ ప్లానర్లు రమణమూర్తి, హరిబాబు తెలిపారు.

– న్యూస్‌టుడే, విజయనగరం పట్టణం

రేపటి పౌరులం.. రాశాం సైనిక పరీక్ష

విజయనగరం గ్రామీణం, న్యూస్‌ టుడే: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో ఆదివారం చేపట్టిన ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ ప్రవేశపరీక్ష-2026 ప్రశాంతంగా జరిగింది. జిల్లా కేంద్రంలోని ఇన్‌ఫ్రో స్కూల్, గురజాడ, భాష్యం, సీతం ఇంజినీరింగ్ కళాశాలల్లో పరీక్ష నిర్వహించారు. మొత్తం 2,540 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా, 2,389 మంది వచ్చారని, 151 మంది హాజరుకాలేదని సమన్వయకర్త రవి కె.మండా 'న్యూస్‌టుడే'కు తెలిపారు.

గురువర్యా.. ఇదే మా స్వాగత సుమాంజలి

పూసపాటిరేగలోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో ఆదివారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంతో సందడి నెలకొంది. 2005-06 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదువుకున్న వారంతా 20 ఏళ్ల తర్వాత అదే పాఠశాలలో కలుసుకున్నారు. చిన్ననాటి స్నేహితులను చూసి ఒకరినొకరు మురిసిపోయారు. యోగక్షేమాలు తెలుసుకున్నారు. తమకు విద్య నేర్పిన గురువులను సాదరంగా ఆహ్వానించి.. సత్కరించారు. – న్యూస్‌టుడే, పూసపాటిరేగ

దౌడు తీసింది.. రేసుగుర్రం

రేసుగుర్రాలు పరుగు తీశాయి.. అశ్వాల సకిలింపులు, డెక్కల శబ్దాలు, ప్రజల చప్పట్లు, యువత కేరింతలతో వేపాడ మండలంలోని సింగరాయి గ్రామంలో ఆదివారం సందడి వాతావరణం నెలకొంది. దుర్గమ్మ జాతర సందర్భంగా సర్పంచి నిరుజోగి వెంకటరావు, ఎంపీటీసీ సభ్యుడు రాజీవ్ ఆధ్వర్యంలో గుర్రాల పరుగు పోటీలు నిర్వహించారు. విజయనగరం, అనకాపల్లి జిల్లాల నుంచి పలువురు పాల్గొనగా భోగాపురానికి చెందిన రమేష్ రాణీ మొదటి స్థానంలో నిలిచారు. గ్రామ పెద్దలు విజేతలకు బహుమతులు అందించారు. – న్యూస్‌టుడే, వేపాడ

విద్యుత్తు వెలుగులు విస్తరిస్తాం..

ముఖాముఖి

ఈపీడీసీఎల్ ఎస్ఈ లక్ష్మణరావు

న్యూస్‌టుడే, విజయనగరం పట్టణం

జిల్లాలో ప్రధాన మంత్రి సూర్యఘర్ పథకానికి ఆదరణ పెరుగుతోందని ఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషన్ సర్కిల్ ఎస్ఈ ఎం.లక్ష్మణరావు చెప్పారు. జిల్లావ్యాప్తంగా నాలుగు డివిజన్ల పరిధిలో ఇంతవరకు 4,543 ప్లాంట్లు ఏర్పాటు చేశామని, తద్వారా 14,154 కిలోవాట్ల సౌర విద్యుత్తు ఉత్పత్తి అవుతుందని చెప్పారు. సౌర విద్యుత్తు ప్లాంట్ల ఏర్పాటు, ఈవీ రీఛార్జింగ్ కేంద్రాలు, వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు.. తదితర అంశాలపై 'ఈనాడు' ముఖాముఖిలో ఆయన మాట్లాడారు.

మిగులు మొత్తం అమ్ముకోవచ్చు

సౌర విద్యుత్తు ప్లాంట్ ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్తును వినియోగించుకోగా.. మిగిలినది గ్రిడ్‌కు పంపడం ద్వారా యూనిట్ రూ.2.07లకు విక్రయించుకునే సదుపాయం ఉంది. వీటి ఏర్పాటునకు బ్యాంకు రుణ సదుపాయం, పదేళ్ల వరకు ప్రీమియం చెల్లించే వెసులుబాటు ఉంది. బీసీలకు సంబంధించిన రాయితీతో కూడిన సౌర ఉత్పత్తి ప్లాంటు ఏర్పాటుకు సంబంధించి ఇంకా ప్రభుత్వం నుంచి ఎటువంటి ఉత్తర్వులు రాలేదు.

ఇప్పటివరకు ఇలా..

జిల్లాలో ఇంతవరకు 4,543 మంది రాయితీతో కూడిన సౌర విద్యుత్తు ప్లాంట్లు ఏర్పాటు చేసుకున్నారు. 13,256 పోర్టల్‌లో నమోదు చేసుకోగా.. 4,791 మంది దరఖాస్తు చేశారు. మరో 248 ప్రగతిలో ఉన్నాయి.

22 చోట్ల రీఛార్జింగ్ కేంద్రాలకు ప్రతిపాదన

జిల్లాలో విద్యుత్తు వాహనాల కోసం కొత్తగా 22 చోట్ల రీఛార్జింగ్ కేంద్రాలు ఏర్పాటుకు ప్రతిపాదించాం. చీపురుపల్లి, బొబ్బిలి, రాజాం, భోగాపురం, సవరవిల్లి తదితర ప్రాంతాలను ఎంపిక చేశాం. ప్రభుత్వం నుంచి అనుమతిరావాల్సి ఉంది.

ట్రూడౌన్‌తో ఇదీ ప్రయోజనం

ప్రభుత్వం కల్పించిన ట్రూడౌన్ ఛార్జీలు యూనిట్‌కు 13 పైసలు ఇవ్వడం ద్వారా జిల్లాలో ఏడాదికి రూ.170 కోట్ల వరకు విద్యుత్తు వినియోగదారులకు ఛార్జీల భారం తగ్గనుంది.

వ్యవసాయ పంపుసెట్ కోసం..

వ్యవసాయ పంపు సెట్ల కోసం 1912కు డయల్‌చేసి దరఖాస్తు చేసుకోవాలి. 2025-26 ఆర్థిక ఏడాదిలో 1,779 మంది దరఖాస్తు చేసుకోగా.. ఇంతవరకు 692 సర్వీసులు విడుదల చేశాం. 180 మీటర్ల వరకు విద్యుత్తు లైను ఉచితంగా వేస్తాం. నియంత్రిక సామర్థ్యం సరిపోకుంటే కొత్తది ఏర్పాటు చేసి సర్వీసు ఇస్తాం.

కొత్తగా 13,550 ఇళ్లకు..

జిల్లాలో ప్రస్తుతం 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు సదుపాయం పొందుతున్న 13,550 ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రెండు కిలోవాట్‌ల సౌర విద్యుత్తు ప్లాంట్ల ఏర్పాటు ప్రక్రియ ఈ నెలలో చేపడుతున్నాం. ఇందుకోసం రూ.135 కోట్లతో టెండర్ల ప్రక్రియ జరుగుతోంది. బొబ్బిలి, చీపురుపల్లి, విజయనగరం రూరల్ ప్రాంతాల్లో ఒప్పందం పూర్తయింది.

ముమ్మరంగా ఆర్‌డీఎస్ఎస్ పనులు

జిల్లాలో ఆర్‌డీఎస్ఎస్ పథకం కింద గృహ వినియోగంపై ఉన్న మొత్తం 54 ఫీడర్లకు గాను 29 వ్యవసాయ ఫీడర్లను వేరు చేశాం. అధిక లోడ్ ఉన్న 27 ఫీడర్లు గుర్తించగా.. 25 చోట్ల కొత్త నియంత్రికలు ఏర్పాటు చేశాం. విజయనగరం, రాజాం, బెటాలియన్, రాజాపులోవ, ఎస్.కోట, డెంకాడ, అన్నమరాజుపేట తదితరచోట్ల పనులు జరిగాయి.

నాడు 1.35 లక్షలు.. నేడు 15 వేలు

చెరకు సాగు విస్తీర్ణం తగ్గడంపై పార్లమెంటులో ప్రస్తావిస్తా: ఎంపీ కలిశెట్టి

బెల్లం దిమ్మెలను పరిశీలిస్తున్న ఎంపీ

అనకాపల్లి, న్యూస్‌టుడే: చెరకు సాగు, పరిశ్రమలను కాపాడుకోవాలని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. అనకాపల్లి బెల్లం మార్కెట్ యార్డును ఆదివారం సందర్శించారు. విజయనగరం జిల్లా నుంచి గతంలో భారీగా ఇక్కడకు బెల్లం అమ్మకానికి వచ్చేదని గుర్తు చేశారు. ఏటికేడు ఉత్తరాంధ్రలో చెరకు సాగు విస్తీర్ణం తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో 1.35 లక్షల ఎకరాల్లో చెరకు సాగయ్యేదని, ప్రస్తుతం 15 వేల ఎకరాలకు మించి లేదన్నారు. చెరకు రైతుల సమస్యలను పార్లమెంటులో ప్రస్తావించి ప్రధాన మంత్రి దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. తిరుమల, అన్నవరం, సింహాచలంతోపాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని దేవాలయాల్లో ప్రసాదాల తయారీలో అనకాపల్లి బెల్లం వినియోగించేలా దేవాదాయ శాఖ అధికారులకు లేఖలు రాయనున్నట్లు పేర్కొన్నారు. వైకాపా ప్రభుత్వ హయాంలో జగన్ తన మనుషులతో ఉత్తరాంధ్రలోని వనరులను దోచుకున్నారని విమర్శించారు.

మద్యం తాగి వాహనాలు నడిపితే జైలే

విజయనగరం అయ్యన్నపేట, న్యూస్‌టుడే: మద్యం తాగి వాహనాలు నడిపితే జైలు శిక్ష తప్పదని జిల్లా ఎస్పీ ఏఆర్.దామోదర్ చోదకులను ఆదివారం హెచ్చరించారు. రహదారి భద్రతలో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. గతేడాది 4,650 మందిపై కేసులు నమోదు చేశామని చెప్పారు. గడిచిన రెండు నెలల్లో ఈ కేసుల్లో సుమారు వంద మందికి జైలు శిక్ష విధించినట్లు తెలిపారు. అత్యధిక ప్రమాదాలు మద్యం తాగి వాహనాలు నడపడం వల్లే జరుగుతున్నాయన్నారు. దీన్ని నియంత్రించడానికి ప్రతిరోజూ విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా ప్రత్యేకంగా డ్రైవ్ చేపడుతున్నామని చెప్పారు. ఇందులో దొరికిన వారికి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామన్నారు. కుటుంబం గురించి ఆలోచించి వాహనాలు నడపాలని చెబుతున్నామని ఎస్పీ వివరించారు.

ఫిబ్రవరి 1 నుంచి క్రాస్

విజయనగరం అర్బన్, న్యూస్‌టుడే: రానున్న వేసవిలో ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, ఇందులో భాగంగా ఫిబ్రవరి 1 నుంచి 45 రోజుల పాటు క్రాస్ కార్యక్రమాన్ని నిర్వహించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి ఓ ప్రకటనలో ఆదివారం ఆదేశించారు. జిల్లాలో అన్ని ఆవాస ప్రాంతాల్లో చేతి పంపులు, తాగునీటి పథకాలను యుద్ధప్రాతిపదికన తనిఖీ చేసి, మరమ్మతులు చేపట్టాలని స్పష్టం చేశారు. చేతి పంపులు మరమ్మతులకు గురైతే మండల పరిషత్తు నిధులతో 48 గంటల్లోగా పునరుద్ధరించాలని, అందుకు అవసరమైన సామగ్రిని కేంద్రాల్లో సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. అవసరమైతే థర్డ్‌పార్టీ ద్వారా అదనపు మెకానిక్‌లను నియమించుకోవాలన్నారు. నీటి పథకాలకు పంచాయతీల ఆర్థికసంఘం నిధులు, సీపీడబ్ల్యూఎస్ పథకాలకు జడ్పీ నిధులు వినియోగించుకోవాలన్నారు.

పోలమాంబ జాతరకు ఏర్పాట్లు షురూ

మక్కువ, న్యూస్‌టుడే: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శంబర పోలమాంబ అమ్మవారి జాతర మరో వారం రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో దేవాదాయశాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. వనంగుడి, చదురుగుడి ఆలయాల్లో క్యూలైన్ల పనులు చేస్తున్నారు. శంబరకు వచ్చే దారుల్లో రోడ్డుకు ఇరువైపులా పారిశుద్ధ్య పనులు చేస్తున్నారు. జాతర ఈనెల 26, 27, 28 తేదీల్లో జరగనుంది. ఇప్పటికే మంత్రి సంధ్యారాణి, కలెక్టర్ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశాలు నిర్వహించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు.

చదురుగుడి ఆవరణలో సిద్ధం చేసిన బారికేడ్లు

రహదారి సమస్యతో అవస్థ

మక్కువ మండలంలోని శంబర గ్రామానికి చేరుకునేందుకు భక్తులు అవస్థలు పడుతున్నారు. సాలూరు, బొబ్బిలి నుంచి మక్కువకు వచ్చే రోడ్లు అధ్వానంగా మారాయి. మండల కేంద్రంలో రహదారి పనులకు రూ.2.6 కోట్లు మంజూరైనా టెండర్ దశలోనే ఉన్నాయి. త్వరలో పనులు చేపడతామని ర.భ.శాఖ జేఈ విజయకుమార్ అన్నారు.

(c) eenadu

ఊరెళ్లే తొందర.. ప్రమాదం ముందర

నడుస్తున్న బస్సును అందుకునే ప్రయత్నం

రైలు తలుపు వద్దే కూర్చొని ప్రయాణం

సంక్రాంతి పండగ సెలవులు ముగిశాయి.. మూడురోజులు ఆనందంగా గడిపిన వారంతా తమ సొంత గ్రామాలను చేరుకుంటున్నారు.. దీంతో నగరంలోని ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో రద్దీగా మారాయి.. సీట్ల కోసం, గమ్యస్థానాలకు తొందరగా చేరుకోవాలన్న ఆత్రుతలో వెళ్తున్న వాహనాలు ఎక్కేందుకు పోటీ పడుతున్నారు. ఫుట్‌బోర్డుపై ప్రమాదకరంగా కూర్చొని ప్రయాణిస్తున్నారు. – న్యూస్‌టుడే, విజయనగరం

గోచెక్కలో గజరాజులు

ఒడిశా నుంచి వచ్చిన ఎనిమిది ఏనుగుల గుంపు పార్వతీపురం మండలంలోని గోచెక్క పంచాయతీ పరిధిలో జంతికొండ పరిసరాల్లో తిష్టవేసింది. సమీపంలో అనసభద్ర, కృష్ణపల్లి మార్గాల్లో వరి, జొన్న, పామాయిల్ తోటలు అధికంగా సాగుచేస్తుండడంతో ఏం నష్టం చేస్తాయోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. రేంజర్ మణికంఠేశ్వర్ వద్ద ప్రస్తావించగా గ్రామాల వైపు వెళ్లకుండా ట్రాకర్లను అప్రమత్తం చేశామన్నారు. – న్యూస్‌టుడే, పార్వతీపురం గ్రామీణం

పచ్చని మైదానం కాదు..

ఈ చిత్రం చూసి ఇదేదో క్రీడా మైదానం అనుకుంటే పొరబడినట్లే.. గుర్రపుడెక్కతో పూర్తిగా నిండిపోయిన నగరంలోని పెద్దచెరువు ఇది. నగర వాసుల అవసరాలను తీర్చే పెద్ద చెరువు నిర్వహణలో యంత్రాంగం అలసత్వంపై విమర్శలు వస్తున్నాయి. – న్యూస్‌టుడే, విజయనగరం

జాతీయ పోటీల్లో పవర్ చూపాడు

పారా వెయిట్ లిఫ్టింగ్‌లో సాహుకు స్వర్ణం

బంగారు పతకంతో సాహు

విజయనగరం బాబామెట్ట, న్యూస్‌టుడే: ఉత్తరాఖండ్ రాష్ట్రం రుద్రపూర్‌లో జనవరి 16 నుంచి 18 వరకు జరిగిన పారా పవర్ లిఫ్టింగ్ జాతీయ స్థాయి పోటీల్లో పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన వడ్డే సతీష్‌కుమార్ సాహు సబ్ జూనియర్స్ 80 కిలోల కేటగిరిలో విజేతగా నిలిచి బంగారు పతకం సాధించినట్లు జిల్లా పారా స్పోర్ట్స్ సంఘం అధ్యక్షుడు దయానంద్ ఆదివారం తెలిపారు. సాహు గతేడాది డిసెంబరులో విజయనగరం జిల్లాలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లోను సత్తా చాటి స్వర్ణం సాధించాడు. దీంతో జాతీయ పోటీల్లో పాల్గొనే అయిదుగురు సభ్యులతో కూడిన రాష్ట్ర జట్టులో ఆయనకు స్థానం పొందాడు. జాతీయ పోటీల్లో పతకం సాధించిన సాహును కలెక్టర్ ఎస్.రామ సుందర్‌రెడ్డి, జేసీ సేదుమాధవన్, డీఎస్‌డీవో తదితరులు అభినందించారు.

20న సినీ సంగీత విభావరి

విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌టుడే: ఘంటసాల స్మారక కళాపీఠం ఆధ్వర్యంలో ఈనెల 20న సినీ సంగీత విభావరి కార్యక్రమం జరుగుతుందని పీఠం వ్యవస్థాపకుడు ఎం.భీష్మారావు తెలిపారు. ఆరోజు సాయంత్రం 6 గంటల నుంచి లయన్స్ కమ్యూనిటీ హాల్‌లో విభావరి ఉంటుందన్నారు. కళాభిమానులంతా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన కోరారు.

నిబంధనలు పాటించండి.. క్షేమంగా ఇళ్లకు చేరండి

ప్లకార్డులు ప్రదర్శిస్తున్న సీఐ లక్ష్మణరావు, పోలీసులు

సంక్రాంతి పండగను చేసుకున్న వారంతా తిరుగు ప్రయాణంలో రహదారి భద్రత నియమాలు పాటిస్తూ.. క్షేమంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని విజయనగరం గ్రామీణ సీఐ బి.లక్ష్మణరావు సూచించారు. ఈ సందర్భంగా ఆయన సిబ్బందితో కలిసి నగరంలోని వైకూడలిలో ప్లకార్డులను ప్రదర్శిస్తూ.. ప్రజలకు అవగాహన కల్పించారు. తప్పనిసరిగా హెల్మెట్ ధరించండి, మద్యం తాగి వాహనాలు నడపొద్దు, నిబంధనలు పాటించాలంటూ సూచించారు. కార్యక్రమంలో పోలీసు అశోక్‌కుమార్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. – న్యూస్‌టుడే, విజయనగరం అయ్యన్నపేట

తీరం చేరని పర్యాటకాభివృద్ధి

న్యూస్‌టుడే, పూసపాటిరేగ

అన్నీ ఉన్నా.. అల్లుడి నోట్లో శని అన్న చందంగా ఉంది.. జిల్లాలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధి తీరు. జిల్లాలోని తీర ప్రాంతంలో ఎన్నో సహజ సిద్ధ ప్రాంతాలు.. కట్టడాలు.. అందమైన సముద్ర తీరం.. ఆధ్యాత్మిక కేంద్రాలు.. జెట్టీ ఉన్నా.. ఆయా ప్రాంతాలను సందర్శించే పర్యాటకులకు కనీస సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. పూర్తి స్థాయి ఆహ్లాదానికి దూరమవుతున్నారు.

సందర్శకులు పెరుగుతున్నా వసతుల లేమితో అవస్థలు

జిల్లాలోని 26 కి.మీ. పరిధిలోని తీరప్రాంతంలో భోగాపురం వద్ద పురాతన జగన్నాథ ఆలయం, పాత లైట్ హౌస్, గోవిందపురం గీతామందిర్, చింతపల్లి సాయిబాబా స్తూపాలు తదితర సందర్శనీయ స్థలాలు ఉన్నాయి. ముఖ్యంగా పూసపాటిరేగ మండలంలోని చింతపల్లి పర్యాటక కేంద్రం వద్ద శిథిలావస్థకు చేరిన జెట్టీ ఉంది. ఈ మార్గంలో కొబ్బరి, మామిడి, పంట పొలాలు ఆకట్టుకుంటున్నాయి. ఈ ప్రాంతాలను చూసేందుకు జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు వస్తుంటారు. పండగలు, సెలవు రోజుల్లో మరింత రద్దీగా ఉంటుంది. గత ప్రభుత్వాలు దీని అభివృద్ధికి పదేపదే హామీలిచ్చినా కార్యరూపం దాల్చలేదు.

చింతపల్లి తీరంలో పునర్నిర్మాణంలో కాటేజీలు

సముద్రం అంచున జెట్టీ

కనీస వసతులు కరవు

పర్యాటకులు కూర్చుని ఆహారం పొందేందుకు తీరంలో బెంచీలు, బల్లలు లేవు. పిల్లలు, మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. విడిది గోడుగులు, గృహాలు లేని కారణంగా ఎండలోనే ఉండాల్సిన పరిస్థితి. తాగునీటి సదుపాయం ఎక్కడా లేదు. పిల్లలు ఆడుకోవడానికి ఉద్యానాలు, ఆట పరికరాలు లేవు. సముద్ర స్నానాలు చేశాక దుస్తులు మార్చుకోవడానికి తగిన గదులు లేవు. ఆ మార్గంలో విద్యుత్తు స్తంభాలు ఉన్నా. దీపాల్లేక సాయంత్రమైతే అంధకారం అలుముకుంటోంది.

రూ.కోట్లలో నిధులు వృథా..

చింతపల్లి తీరాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు 2014లో అప్పటి ప్రభుత్వం ఆయుష్ పథకం విస్తీర్ణంలో స్కూబా డైవింగ్ కేంద్రం, పర్యాటక భవనాలు నిర్మించేందుకు రూ.2కోట్ల నిధులు కేటాయించింది. భవనాలు నిర్మించిన ప్రారంభించకుండా వదిలేయడంతో అవన్నీ పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. మందుబాబులకు, ఆకతాయిలకు నిలయాలుగా మారాయి. స్కూబా డైవింగ్ కేంద్రం ప్రతిపాదనలోనే నిలిచిపోయింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇటీవల శిథిల భవనాలకు మరమ్మతులు చేపట్టి వినియోగంలోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టింది. అన్ని వసతులు కల్పించి, పర్యాటకాభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

రైతన్న కష్టానికి ప్రతిఫలం దక్కేదెన్నడు?

సాలూరు గ్రామీణం, న్యూస్‌టుడే: నారు వేసి, నీరు పోసి పండించిన పంట చేతికి అందిన తర్వాత దాన్ని విక్రయించి, వచ్చిన ప్రతిఫలంతో ఆనందంగా పండగ చేసుకోవచ్చని తలచిన రైతన్నలకు నిరాశే మిగిలింది. సాలూరు మండలం జనవరివలస గ్రామంలో ఉన్న విత్తనాభివృద్ధి సంస్థ ధాన్యం తీసుకుని గోదాముల్లో నిల్వ చేస్తోంది. ఆపై అవసరం మేరకు రైతులకు విత్తనాలు సరఫరా చేస్తోంది. సాలూరు మండలంలో 200 మంది వద్ద నెల రోజుల ముందు నుంచే ధాన్యం సేకరించిన ఈ సంస్థ సుమారు రూ.4.50 కోట్లు చెల్లింపులు చేయాల్సి ఉంది. సంక్రాంతి దాటినా డబ్బులు ఇవ్వలేదని రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. దీనిపై ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ జిల్లా ప్రబంధకురాలు పద్మావతిని వివరణ కోరగా, త్వరలోనే చెల్లింపులు చేస్తామని వివరించారు.

23న సామూహిక అక్షరాభ్యాసాలు

విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌టుడే: విజయనగరం రింగురోడ్డు ఎస్వీయన్ నగర్ శ్రీజ్ఞాన సరస్వతి ఆలయంలో ఈ నెల 23న వసంత పంచమి(సరస్వతి దేవి జన్మదినం) వేడుకలు వైభవంగా నిర్వహించనున్నట్లు శారదా సేవా సంఘం అధ్యక్ష, కార్యదర్శులు శివకుమార్, చెరుకూరి శ్రీధర్ తెలిపారు. ఆ రోజు సరస్వతీదేవికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు కుంకుమార్చనలు చేయనున్నట్లు చెప్పారు. వేకువజామున 5 నుంచి సాయంత్రం 8 గంటల వరకూ బృందాలుగా అక్షరాభ్యాసాలు చేయిస్తామన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలతోపాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతారన్నారు. ముందు రోజే ఆలయానికి చేరుకునే భక్తుల కోసం ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేపడుతున్నట్లు వారు తెలిపారు.

ఆనంద గీతిక..

జరజాపుపేటలో 2003-04 పదో తరగతి బ్యాచ్

జరజాపుపేట (నెల్లిమర్ల), న్యూస్‌టుడే: జరజాపుపేట జడ్పీ ఉన్నత పాఠశాలలో 2003-04లో పదో తరగతి చదువుకున్న విద్యార్థులు శనివారం రాత్రి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 22 ఏళ్ల తర్వాత చిన్ననాటి మిత్రులను కలిసిన వారంతా యోగక్షేమాలు తెలుసుకొని, నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఆడి, పాడి ఆనందంగా గడిపారు. ఇటీవల ఉపాధ్యాయ కొలువు సాధించిన గిడిజాల ప్రదీప్‌కుమార్‌ను స్నేహితులంతా సత్కరించారు.

అనురాగాల మాలిక

గజపతినగరం, న్యూస్‌టుడే: స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1996-2001లో ఆరు నుంచి పదో తరగతి వరకు చదివిన పూర్వ విద్యార్థులంతా శనివారం పాఠశాల ఆవరణలో కలుసుకున్నారు. యోగక్షేమాలు తెలుసుకుని నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుని ఆనందంగా గడిపారు. విద్యాబుద్ధులు నేర్పిన నాటి గురువులను సన్మానించారు.

పాలకొండ టు విశాఖ

నాడు రూ.205.. నేడు రూ.175

వారధి రాకతో తగ్గిన ఛార్జీ.. తప్పిన ప్రయాస

పాలకొండ గ్రామీణం, పాలకొండ, న్యూస్‌టుడే: పాలకొండ ప్రజల అవస్థలు ఎట్టకేలకు తీరాయి. ప్రయాణికులకు ఊరట లభించింది. విజయనగరం జిల్లా చీపురుపల్లి రైలు వంతెన వినియోగంలోకి రావడంతో నాలుగేళ్లు ప్రయాణికులు పడిన ఇబ్బందులు తీరాయి.

టికెట్ ఇలా..

ఈ నెల 10 నుంచి చీపురుపల్లి, విజయనగరం మీదుగా విశాఖకు రాకపోకలు సాగుతున్నాయి. కొన్నేళ్ల కిందట రైలు వంతెన శిథిలం కావడంతో పాలకొండ నుంచి రాజాం అక్కడి నుంచి శ్రీకాకుళం జిల్లా చిలకపాలెం మీదుగా విశాఖకు ఆర్టీసీ బస్సులు నడిచేవి. దీంతో ప్రయాణికులు అదనపు ఛార్జీలు భరించాల్సి వచ్చేది. గతంలో విశాఖకు ఎక్స్‌ప్రెస్ బస్సులకు రూ.205 ఛార్జీ ఉండగా ప్రస్తుతం రూ.175కు చేరింది. అల్ట్రా డీలక్స్‌కు రూ.240 నుంచి రూ.205 వసూలు చేస్తున్నారు.

ప్రయాణ భారం..

పాలకొండ నుంచి విజయనగరం మీదుగా విశాఖ 127 కి.మీ దూరంలో ఉంది. గతంలో చిలకపాలెం మీదుగా బస్సులు నడవడంతో 30 కి.మీ అదనంగా ప్రయాణించాల్సి వచ్చేది. ప్రయాణ భారం తగ్గి ధనం, సమయం చాలా వరకు ఆదా అవుతుందని ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సద్వినియోగం చేసుకోవాలి

విజయనగరం మీదుగా బస్సులు నడుపుతుండడంతో దూరం తగ్గింది. దీంతో ప్రయాణ రుసుం తగ్గించాం. ఈ సేవలను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలి. – మూర్తి, ఆర్టీసీ డిపో మేనేజరు

రక్షణ గోడను ఢీకొన్న ఆటో

- చోదకుడు మృతి.. ఆరుగురికి గాయాలు
- సీతంపేట మండలం బిడిందిగూడ వద్ద ఘటన

సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న ట్రైనీ ఎస్సై అమ్మనరావు

మృతుడు చంద్రరావు (పాత చిత్రం)

గాయపడిన బాలిక

తలపై గాయంతో..

సీతంపేట, మెళియాపుట్టి, న్యూస్‌టుడే: కుటుంబ సభ్యులంతా ఆటో బుక్ చేసుకుని రోజంతా సీతంపేట మన్యంలోని పర్యాటక ప్రదేశాల్లో తిరిగారు. చివరిగా ఆడలి వ్యూ పాయింట్ సందర్శించి తిరుగు పయనమయ్యారు. సరదా మాటలతో సాగుతున్నవారు ఒక్కసారిగా హాహాకారాలు చేశారు. వారు ప్రయాణిస్తున్న ఆటో ప్రమాదానికి గురై చోదకుడు మృతి చెందగా.. వాహనంలో ఉన్న ఆరుగురు గాయపడ్డారు. సీతంపేట ఎస్సై వై.అమ్మనరావు, ప్రాంతీయాసుపత్రి పర్యవేక్షకుడు బి.శ్రీనివాసరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం వసుంధర గ్రామానికి చెందిన ఓ కుటుంబం సీతంపేట మన్యం అందాలు తిలకించేందుకు ఆదివారం ఆటోలో వచ్చింది. అన్ని ప్రాంతాలు తిలకించి సాయంత్రం తిరిగి వెళ్తుండగా ఆడలి వ్యూ పాయింట్ మార్గంలో బిడిందిగూడ మలుపు వద్ద ఆటో అదుపు తప్పి రక్షణ గోడను ఢీకొంది. ఆటో నడుపుతున్న ఎం.చంద్రరావు పొట్ట నొక్కుకుపోవడంతో బలమైన గాయమైంది. లోపల ప్రయాణిస్తున్న ఆరుగురు.. ఒకరికొకరు ఢీకొనడం, వాహనం లోపల భాగాలు తగలడం వంటి కారణాలతో గాయపడ్డారు. క్షతగాత్రులను సీతంపేట ప్రాంతీయాసుపత్రికి తీసుకువచ్చారు. ఆసుపత్రికి వచ్చే సరికి డ్రైవర్ చంద్రరావు(39) మృతి చెందాడు. గాయపడిన వసుంధర గ్రామానికి చెందిన బి.సురేష్‌కుమార్, బి.శ్రియ, బి.లాస్య, బి.మౌనిక, బి.రాజేష్, ఎస్.సందీప్(విశాఖ)లకు ప్రథమ చికిత్స అందజేశారు. మెరుగైన వైద్య సేవల నిమిత్తం శ్రీకాకుళం జీజీహెచ్‌కు తరలించారు. రక్షణ గోడ లేకుంటే ఆటో నేరుగా లోయలో పడి పెను ప్రమాదం సంభవించేది.

కుటుంబాన్ని పోషించే వ్యక్తి మృతితో...

మృతిచెందిన చోదకుడు చంద్రరావుది మెళియాపుట్టి మండలం కొసమాల. ఇతనికి భార్య విజయలక్ష్మి, కుమార్తెలు కుష్మిత(పదో తరగతి), హరిణి(ఎనిమిదో తరగతి), కుమారుడు మణికంఠ(ఆరో తరగతి) ఉన్నారు. తన కుటుంబంతో పాటు సోదరుల కుటుంబానికి చంద్రరావు అండగా నిలిచేవాడు. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న ఆయన మృతితో కుటుంబీకులు కన్నీరు మున్నీరయ్యారు.

మలిచర్ల, సుంకరిపేట పంచాయతీల దత్తత

ఎమ్మెల్యే అదితి గజపతిరాజు

విజయనగరం గ్రామీణం, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న పీ-4 కార్యక్రమంలో భాగంగా విజయనగరం మండలంలోని మలిచర్ల, సుంకరిపేట పంచాయతీలను దత్తత తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే అదితి గజపతిరాజు ఆదివారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తొలి కార్యక్రమంగా ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నామని వివరించారు. ఇందులో భాగంగా ఈ నెల 20న రెండు పంచాయతీల్లోని ప్రజలకు వైద్య నిపుణులతో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. దశలు వారీగా ప్రజల అవసరాలను తెలుసుకొని అభివృద్ధి చేస్తానన్నారు. నగరపాలక సంస్థ, మండలంలోని పంచాయతీల అభివృద్ధిలో ప్రజలంతా భాగస్వాములు కావాలని కోరారు.

ఉద్యానం.. అధ్వానం

పార్కులో అలుముకున్న అంధకారం

పాడైన ఆటపరికరం

విజయనగరంలో పలు చోట్ల వీధి దీపాలు వెలగక పోవడంతో నగర ప్రజలు అంధకారంలో సతమతం అవుతున్నారు. నగరంలో వీధి దీపాల నిర్వహణ బాధ్యతను రూ.1.81 కోట్లకు గుత్తేదారుకు అప్పగించారు. 95 శాతం వీధి దీపాలు వెలిగించాల్సి ఉంది. స్థానిక నెహ్రూ చిల్డ్రన్స్ పార్కును రూ.76 లక్షలతో నిర్మించారు. ఇక్కడ దీపాలు వెలగక పిల్లలు అంధకారంలోనే ఆడుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక్కడి కాలువ నిర్మాణం అసంపూర్ణంగా ఉంది. సెలవులు కావడంతో ఎక్కువ మంది తల్లిదండ్రులు వారి పిల్లలను తీసుకొస్తున్నారు ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని వారు ఆందోళన చెందుతున్నారు. దీనికితోడు కొన్ని ఆటపరికరాలు కూడా మరమ్మతులకు గురైనా స్పందించేవారే కరవయ్యారు. దీపాలు వెలిగేలా చూస్తామని, ఆటపరికరాలకు మరమ్మతులు చేయిస్తామని ఈఈ ప్రసాద్ తెలిపారు.

– న్యూస్‌టుడే, విజయనగరం పట్టణం

EENADU Classifieds

JOBS

మీమీ గ్రామాలలో మా కంపెనీ వాలంటీర్స్ కావలెను. జీతం నెలకు 10,000/- సంప్రదించండి సెల్: 9949483153.

ప్రకటన చిన్నదైనా స్పందన అతివేగం
ఈనాడు క్లాసిఫైడ్స్
5 లైన్ల ప్రకటన
కేవలం 315 /-
(GST 5% అదనం)
మాత్రమే
సంప్రదించండి:
8008597609

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

ఘనంగా పురందరదాస్ ఆరాధన

విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌టుడే: ఫ్రెండ్స్ ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలోని మఠంవీధి వేణుగోపాలస్వామి మఠంలో కర్ణాటక సంగీత పితామహుడు పురందరదాస్ ఆరాధన కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. తొలుత అర్చకుడు హృషీకేశాచార్య ఆరాధన పూజ, ఉపచారాలు నిర్వహించారు. అసోసియేషన్ కార్యదర్శి రవి, కళాకారులు కాళ్ల నిర్మల, కె.సుబ్బారావు తదితరులు దాస్ చిత్రపటానికి పూలమాలలు వేసి హారతులిచ్చారు. ఈ సందర్భంగా సుబ్బారావు, భానుమతి, సుశీల, శారదాద్వయం, శ్రీవల్లి కీర్తనలు ఆలపించగా వయోలిన్‌పై ఈశ్వరమ్మ, భానుహర్ష సంగీత సహకారం అందించారు.

సంగీత కచేరి చేస్తున్న కళాకారులు

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు సంప్రదించండి
Cell: 80085 97609
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 80081 11237

అతివేగానికి నిండు ప్రాణం బలి

రెడ్డి వంశీ (పాత చిత్రం)

చీపురుపల్లి, న్యూస్‌టుడే: అతివేగానికి నిండు ప్రాణం బలైంది.. ఓ కుటుంబాన్ని శోక సంద్రంలో ముంచేసింది.. 26 ఏళ్ల ఆశలను ఆవిరి చేసింది.. చీపురుపల్లిలోని శ్రీకాకుళం ప్రధాన రహదారిలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చీపురుపల్లి మేజర్ పంచాయతీ పరిధిలోని రెడ్డిపేటకు చెందిన యువకుడు రెడ్డి వంశీ(26) మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. కర్రల వ్యాపారి రెడ్డి రామారావు రెండో కుమారుడు వంశీ గరివిడి ఎస్‌డీఎస్ కళాశాల ఎదురుగా కారు షెడ్డు నిర్వహిస్తున్నాడు. ఆదివారం మెట్టపల్లిలోని తాతగారి ఇంటికి భోజనానికి వెళ్లి ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమయ్యాడు. లావేరు రోడ్డు మీదుగా మూడు రహదారుల కూడలి వైపు అతి వేగంగా వచ్చి కల్వర్టును ఢీకొట్టాడు. తలకు తీవ్రంగా గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అందొచ్చిన కుమారుడు అందని లోకాలకు వెళ్లిపోవడంతో కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదించారు. మృతుడి కుటుంబ సభ్యుల విన్నపం మేరకు కేసు నమోదు చేయలేదని ఎస్సై ఎల్.దామోదరరావు తెలిపారు.

చికిత్స పొందుతూ వృద్ధురాలి మృతి

బాడంగి న్యూస్‌టుడే: చలిమంట కాగేందుకు పెట్టిన కుంపటి చీరకు అంటుకుని గాయపడిన వృద్ధురాలు చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన బాడంగి మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. హరిజన పాల్తేరు గ్రామానికి చెందిన గుంట నారాయణమ్మ (80) భర్త గతంలోనే మృతిచెందారు. ఇద్దరు కుమార్తెలకు వివాహం చేశారు. ఆమె ఒక్కరే స్వగ్రామంలో ఉంటున్నారు. ఈనెల 16న సాయంత్రం 7 గంటల సమయంలో చలి తీవ్రత తట్టుకోలేక ఇంట్లో కుంపటి పెట్టారు. ప్రమాదవశాత్తు చీర కొంగుకు నిప్పు అంటుకోవడంతో తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు బాడంగి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం ఆమె మృతి చెందారు. పెద్ద కుమార్తె అలజంగి సలోమని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై తారకేశ్వరరావు తెలిపారు.

బావిలోపడి వృద్ధురాలి దుర్మరణం

పార్వతీపురం పురపాలక, న్యూస్‌టుడే: బావిలోపడి వృద్ధురాలు మృతి చెందిన ఘటన పార్వతీపురం పట్టణంలో చోటుచేసుకుంది. పట్టణ సీఐ బి వెంకటరావు వివరాల మేరకు.. కొత్తవలస నాయుడు వీధికి చెందిన బి.శకుంతలమ్మ (87) ఒంటరిగా జీవిస్తున్నారు. భర్త కొన్నేళ్ల క్రితం చనిపోయారు. ఆదివారం ఆమె వీధిలో నడుచుకుని వెళ్తుండగా ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న బావిలో పడి మృతి చెందారు. కొంత కాలంగా ఆమె మతిస్థిమితం లేకుండా ఉన్నారని స్థానికులు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.

కందులపదంలో మరొకరు..

సాలూరు గ్రామీణం, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ వృద్ధురాలు మృతిచెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. టేకు సన్యాసమ్మ(78) మండలంలోని కందులపదం గ్రామంలో నివాసం ఉంటున్నారు. ఈ నెల 13న గ్రామంలో రోడ్డు దాటుతుండగా, కొట్టుపరువు కొత్తవలస గ్రామస్థుడైన చోడిపల్లి గణేశ్ ద్విచక్రవాహనంపై వెళ్తూ ఢీకొట్టాడు. దీంతో తీవ్రగాయాలైన ఆమెను 108 వాహనంలో మామిడి పల్లి పీహెచ్‌సీకి అక్కడి నుంచి సాలూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు విజయనగరం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. ఆదివారం ఉదయం 9 గంటలకు ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలు మేనల్లుడు లక్ష్మణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

కనులనిండుగా పూత

ఈ ఏడాది మామిడి పూత పండింది. గత కొన్ని రోజులుగా పొగ మంచు కురుస్తుండడంతో మామిడి పూత ప్రారంభమైంది. సీతానగరంలోని ప్రధాన వీధిలో ఓ భవనం ఆవరణలో ఉన్న మామిడి చెట్టంతా పూతతో నిండిపోయి చూపరులకు ఆకట్టుకుంటోంది. పూత అంతా నిలబడి పిందెలుగా మారితే పంట పండినట్లేనని యజమాని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

– న్యూస్‌టుడే, సీతానగరం

చికెన్ ధరలు

రకం	(బ్యాగ్)లైవ్	డ్రెస్‌డ్	స్కిన్‌లెస్
బ్రాయిలర్	162	294	304

బొబ్బిలి

● బొబ్బిలి ● రాజాం ● గజపతినగరం ● చీపురుపల్లి

కూరగాయల ధరలు

రాజాం రైతుబజారులో ఆదివారం కూరగాయల ధరలు (కి.లో రూ.లలో) ● టమాటా: 34 ● వంకాయలు: 50 ● దొండ: 40 ● బీర: 55 ● బెండ: 50 ● కాకర: 50 ● చిక్కుడు: 30 ● అనపకాయ (ఒకటి): 25 ● అరటి (జత): 20 ● మునగ: 80 ● ఉల్లి: 30 ● బంగాళదుంపలు: 25 ● అల్లం: 80 ● వెల్లుల్లి: 115 ● పచ్చిమిర్చి: 80 ● క్యాబేజీ: 25/30 ● క్యారెట్: 40 – రాజాం

తెరపై ఈనాడు

✦ ఎస్‌వీసీ సీతారామా: అనగనగా ఒక రాజు, ది రాజాసాబ్ ✦ ఎస్‌వీసీ సీతారామా మినీ: నారీ నారీ నడుమ మురారి ✦ ఎస్‌వీసీ అప్సర: మన శంకరవరప్రసాద్ గారు – న్యూస్‌టుడే, రాజాం ✦ లక్ష్మీ: అనగనగా ఒక రాజు ✦ వాసవి: భర్త మహాశయులకు విజ్ఞప్తి, ది రాజాసాబ్ ✦ టీబీఆర్ స్క్రీన్-1: మన శంకరవరప్రసాద్ గారు ✦ టీబీఆర్ స్క్రీన్-2: నారీ నారీ నడుమ మురారి – బొబ్బిలి

ఆత్మీయ కలయిక

బాడంగి మండలం కోడూరు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో 1996-97లో పదోతరగతి చదివిన పూర్వవిద్యార్థులు ఆదివారం పాఠశాలలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుని రోజంతా ఆనందంగా గడిపారు. మిత్రుల యోగక్షేమాలను తెలుసుకున్నారు. తమకు పాఠాలు చెప్పిన గురువులను సత్కరించారు. – న్యూస్‌టుడే, బాడంగి

ఆనందాల వేడుక

రేగిడి మండలం లక్ష్మీపురం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో 2014-15లో పదోతరగతి చదివిన పూర్వవిద్యార్థులు ఆదివారం పాఠశాలలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుని రోజంతా ఆనందంగా గడిపారు. అప్పట్లో చదువు చెప్పిన గురువులను ఆహ్వానించారు. వారి యోగక్షేమాలు తెలుసుకుని, దుశ్శాలువలు, జ్ఞాపికలతో సత్కరించారు. సమాజానికి ఉపయోగపడే పనులు చేయడానికి తీర్మానించుకున్నారు. – న్యూస్‌టుడే, రేగిడి

పల్లె బాలలు.. ఆటల్లో మెరుపులు

పల్లె ప్రాంతాల విద్యార్థులు క్రీడల్లో మెరికలు. జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో సత్తాచాటి, పతకాల పంట పండిస్తున్నారు. క్రీడ ఏదైనా పతకం తమదేనని పోటీ పడుతున్నారు. చదువుకున్న బడికి, గ్రామానికి, తల్లిదండ్రులకు పేరు తీసుకొస్తున్నారు. రామభద్రపురం మండలం ఆరికతోట, చీపురుపల్లి మండలం పెదనడిపల్లి ఉన్నత పాఠశాలల విద్యార్థులు వ్యాయామ ఉపాధ్యాయులు బొత్స రత్నకిశోర్, ఎం.రామారావు తర్ఫీదులో రాటుదేలుతున్నారు.

బంగారు పతకాల ఇందు..

చీపురుపల్లి మండలం పీకే పాలవలస గ్రామానికి చెందిన కె.ఇందు పదోతరగతి చదువుతోంది. తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. క్రీడల్లో రాణించాలన్న తపనతో సాధన చేస్తోంది. గతేడాది నవంబరు 26 నుంచి 30 వరకు జమ్మూకశ్మీర్‌లో జరిగిన 42వ జాతీయస్థాయి టెన్నికాయిట్ పోటీల్లో మిక్స్‌డ్ డబుల్స్‌లో బంగారు పతకం సాధించింది. డిసెంబర్ 22 నుంచి 26 మధ్య కేరళలో జరిగిన 37వ సబ్ జూనియర్ టెన్నికాయిట్‌లో రెండోస్థానంలో నిలిచింది. గతేడాది అక్టోబర్ 8 నుంచి 12 మధ్య నొయిడాలో జరిగిన సీనియర్ నేషనల్స్ టెన్నికాయిట్ ఛాంపియన్‌షిప్‌లో రెండో స్థానంలో నిలిచింది.

నిఖిల్‌కుమార్.. సత్తాచాటుతున్నాడు..

కోరాడ నిఖిల్‌కుమార్ ఆరికతోటలో 8వ తరగతి చదువుతున్నాడు. గతేడాది నవంబర్‌లో కడప జిల్లా పులివెందులలో జరిగిన రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్‌లో తృతీయ స్థానం సాధించాడు. త్వరలో దిల్లీలో జరగనున్న జాతీయస్థాయి పోటీల్లో పాల్గొననున్నాడు. గతేడాది అనకాపల్లిలో జరిగిన రాష్ట్రస్థాయి క్రీడల్లో ప్రథమ స్థానం సాధించాడు. తల్లిదండ్రులు నారాయణ, బంగారమ్మ వ్యవసాయం, పశువుల పెంపకం చేస్తుంటారు.

రంజిత్ రాణిస్తున్నాడు..

జగన్నాథపురం గ్రామానికి చెందిన ఎం.రంజిత్ ఆరికతోటలో పదోతరగతి చదువుతున్నాడు. డిసెంబర్‌లో పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో జరిగిన రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీల్లో ప్రతిభ కనబర్చాడు. ఛత్తీస్‌గఢ్‌లో జాతీయస్థాయిలో జరగనున్న క్రీడలకు ఎంపికయ్యాడు. గతేడాది గుంటూరులో జరిగిన రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీల్లో పలు పతకాలు సాధించాడు. తల్లిదండ్రులు గంగులు, సరస్వతి వ్యవసాయం చేస్తున్నారు.

న్యూస్‌టుడే- రామభద్రపురం, చీపురుపల్లి గ్రామీణం

సాఫ్ట్‌బాల్‌లో శ్రావణి ప్రతిభ..

రేజేటి శ్రావణి ఆరికతోట ఉన్నత పాఠశాలలో పదోతరగతి చదువుతోంది. గతేడాది డిసెంబర్‌లో పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో జరిగిన అండర్- 17 రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్‌లో సాఫ్ట్‌బాల్‌లో ప్రథమస్థానం సాధించింది. ఫిబ్రవరి 4 నుంచి 8వ తేదీ వరకు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బిలాస్‌పూర్‌లో జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది. శ్రావణి గతేడాది సెప్టెంబర్‌లో గుంటూరులో జరిగిన సాఫ్ట్‌బాల్ రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రథమ స్థానం కైవసం చేసుకుంది. తండ్రి శ్రీనివాసరావు ప్రభుత్వ వసతి గృహంలో కుక్. తల్లి లక్ష్మి గృహిణి. వీరిద్దరూ దివ్యాంగులు.

విద్యుత్తు సరఫరాకు అంతరాయం నేడు

బొబ్బిలి, న్యూస్‌టుడే: బొబ్బిలి మండలం పెంట సబ్‌స్టేషన్ పరిధిలోని 11 కేవీ విద్యుత్తు లైను నిర్వహణ పనుల నిమిత్తం రంగరాయపురం, ఎం.బూర్జివలస, చెల్లారపు గ్రామాలలో సోమవారం ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఈఈ రఘు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.

మేమున్నాం.. మీకు తోడుగా

(10 AM TO 1 PM)

బొబ్బిలి - 80085 74367
గజపతినగరం - 80085 74332
రాజాం - 80085 74308
గరివిడి - 80085 74348

? బుడతనాపల్లిలో కుళాయిలకు మూతలు లేవు. తాగునీరు వృథాగా పోతోంది. - స్థానికులు ● మూతలు వేయిస్తాం. - లక్ష్మి, పంచాయతీ కార్యదర్శి – గంట్యాడ గ్రామీణం

? దేవుపల్లి గ్రామం నుంచి కనిమెరక మీదుగా బొండపల్లి రహదారి విస్తీర్ణం తక్కువగా ఉంది. రోడ్డుకు ఇరువైపులా బెర్ములు పాడైపోయాయి. - వాహనదారులు ● పరిశీలించి, ఆర్అండ్‌బీ అధికారులకు నివేదిస్తాం. చర్యలు తీసుకుంటాం. - జి.గిరిబాల, ఎంపీడీవో – బొండపల్లి

? శ్యామాయవలస చర్చివీధిలో సీసీ రహదారి లేదు. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. రహదారి నిర్మించి, అవస్థలు తీర్చాలి. - యువత ● రహదారి, కాలువలు నిర్మించేందుకు ప్రతిపాదనలు పంపిస్తాం. - హరికృష్ణ, పీఆర్ ఏఈ – మెరకముడిదాం

? రాజాం పట్టణంలోని మల్లికార్జునకాలనీ మూడో లైన్‌లో కాలువలు వ్యర్థాలతో నిండిపోయాయి. - స్థానికులు ● కార్మికులతో చెత్తను తొలగింపజేస్తాం. - ప్రసాద్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ – న్యూస్‌టుడే, రాజాం పట్టణం

? బొద్దాం- కొరారిపురం రహదారి పక్కన చెత్త కుప్పలు పేరుకుపోయాయి. - స్థానికులు ● చర్యలు చేపడతాం. - ఆనందరావు, ఎంపీడీవో – న్యూస్‌టుడే, రాజాం గ్రామీణం

? రామభద్రపురంలోని నాగిరెడ్డి వీధిలోని కాలువలో మురుగు పేరుకుపోయింది. - స్థానికులు ● మురుగు తొలగిస్తాం. - సూరిబాబు, ఈవో - న్యూస్‌టుడే, రామభద్రపురం

స్పందనకు వందనం

గుంత పూడ్చారు

బొండపల్లి: దేవుపల్లి కుమ్మరి వీధి రోడ్డులో పెద్ద గుంత ఏర్పడింది. వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. దీనిపై ఇటీవల 'ఈనాడు'లో వార్త ప్రచురితమవడంతో అధికారులు స్పందించి, పూడ్చివేయించారు.

మురుగు బెడద తప్పింది

బొబ్బిలి గ్రామీణం: రంగరాయపురం పంచాయతీ చెల్లారపువలసలో రోడ్డు, కాలువలు లేక మురుగునీరు ఇళ్ల ముందు నిలిచిపోయేంది. దీనిపై 'ఈనాడు'లో వార్త ప్రచురించడంతో అధికారులు స్పందించారు. రూ.2.50 లక్షలు ఉపాధిహామీ నిధులతో రోడ్డు, కాలువలు నిర్మించారు.

కల్వర్టు నిర్మాణానికి రూ.10 లక్షలు

బొబ్బిలి గ్రామీణం: పారాది సమీపంలో కల్వర్టు శిథిలావస్థకు చేరింది. ప్రయాణికులు భయాందోళనకు గురయ్యేవారు. గతేడాది డిసెంబరు 29న 'ఈనాడు'లో 'కల్వర్టులతో కలవరం' శీర్షికన కథనం ప్రచురితమైంది. అధికారులు స్పందించారు. రూ.10 లక్షలు మంజూరయ్యాయని, రెండు రోజుల్లో పనులు పూర్తిచేస్తామని ఏఈ రాజు తెలిపారు.

పైపులు తొలగించారు.. అవస్థలు మిగిల్చారు

గంట్యాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగుల సౌకర్యార్థం వరల్డ్ విజన్ సంస్థ సామూహిక మరుగుదొడ్లు నిర్మించింది. మరింత మెరుగులు దిద్దేందుకు నాడు- నేడులో గత ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరయ్యాయని గుత్తేదారు పైపులైన్‌ను తొలగించారు. ఇప్పటివరకూ బిగించకపోవడంతో మరుగుదొడ్లు నిరుపయోగంగా మారాయి. అధికారులు స్పందించి, చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. విషయం ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి హేమలత వద్ద ప్రస్తావించగా.. పరిశీలించి పరిష్కరిస్తామన్నారు. – న్యూస్‌టుడే, గంట్యాడ గ్రామీణం

ఖరీఫ్‌కైనా సాగునీరు అందేనా?

ఆంధ్ర జలాశయం నుంచి బొండపల్లి మండలం కొణిస మీదుగా గొల్లుపాలెం నుంచి దేవుపల్లి ఎర్రయ్య చెరువుకు సాగునీరు వచ్చేది. కాలువ ఆక్రమణకు గురై విస్తీర్ణం తగ్గడంతో దేవుపల్లి, చినతామరాపల్లి, బీరాజేరు, గంట్యాడ మండలంలోని బుడతనాపల్లి పరిధిలో దాదాపు పదివేల ఎకరాలకు సాగునీరు అందక రైతులు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సమస్యను జలవనరుల శాఖ ఏఈ సూరీడు వద్ద ప్రస్తావించగా.. వచ్చే ఖరీఫ్ నాటికి నీరు వచ్చేలా చూస్తామన్నారు. – న్యూస్‌టుడే, బొండపల్లి

ఎన్టీఆర్ యుగపురుషుడు

గుర్ల: ఎస్ఎస్ఆర్‌పేటలో దుస్తుల పంపిణీ

పెదమజ్జిపాలెం (గంట్యాడ గ్రామీణం), న్యూస్‌టుడే: తెదేపా వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామారావు ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నరవ గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కొండపల్లి కొండలరావు, భాస్కరరావు, తదితరులు పాల్గొన్నారు. ● చీపురుపల్లి: పేదలకు మేలు చేసింది ఎన్టీఆర్ అని చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు అన్నారు. చీపురుపల్లిలో విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో పేదలకు చీరలు, ప్రాంతీయ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. నాయకులు కె.త్రిమూర్తులరాజు, ఆర్.కామునాయుడు, డి.రామచంద్రుడు పాల్గొన్నారు. ● రాజాం: రాజాంలో తెదేపా బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు గురవాన నారాయణరావు, దుప్పలపూడి శ్రీనివాసరావు, వంగా వెంకటరావు తదితరులు నివాళులర్పించారు. ● బాడంగి, రామభద్రపురం, బొబ్బిలి, గ్రామీణం, సంతకవిటి, మెంటాడ: బాడంగి మండలం గజరాయునివలసలో వైస్ ఎంపీపీ పాలవలస గౌరు, ఉప సర్పంచి తెర్లి కామునాయుడు, రామభద్రపురంలో తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చింతల రామకృష్ణ, మండలాధ్యక్షుడు కరణం భాస్కరరావు, బొబ్బిలి దక్షిణదేవిడి కూడలిలో పురపాలక అధ్యక్షుడు రాంబార్కి శరత్‌బాబు, పక్కిలో వైకాపా మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు, సంతకవిటి మండలం తాలాడలో రాష్ట్ర తూర్పుకాపు కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ కొల్ల అప్పలనాయుడు, మెంటాడలో మండలాధ్యక్షుడు సీహెచ్ వెంకటరావు ఎన్టీఆర్ వర్ధంతి నిర్వహించారు. ● వంగర, గుర్ల: వంగరలో తెదేపా పార్లమెంట్ ఉపాధ్యక్షుడు బి.వాసుదేవరావునాయుడు ఆధ్వర్యంలో రూ.38 వేలు విలువైన దుస్తులు, గుర్ల మండలం ఎస్ఎస్ఆర్ పేటలో 80 మందికి నాయకులు వస్త్రాలు పంపిణీ చేశారు. ● గజపతినగరం: మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. తనకు ఎన్టీఆర్ రాజకీయ భిక్ష పెట్టారని మాజీ మంత్రి, జనసేన పీఏసీ సభ్యురాలు పడాల అరుణ అన్నారు.

మాట్లాడుతున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్

బొబ్బిలి: విగ్రహానికి పూలమాల వేస్తున్న నాయకులు

పేదలకు చీరలు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే కళా వెంకటరావు

ఇది పార్కే.. ఎవరూ రారు

బొబ్బిలి పట్టణంలోని యుద్ధస్తంభం వద్ద స్థలాన్ని పార్కులా మార్చి గతంలో సుందరీకరణ పనులు చేపట్టారు. కొంతకాలంగా నిర్వహణ గాలికొదిలేయటంతో పచ్చదనం కనుమరుగైపోయింది. బోర్లు పాడవడంతో మొక్కలు తడపడంలేదు. నీళ్లందించే స్ప్రింకర్లు, పైపులు పాడయ్యాయి. విద్యుత్తు దీపాలు పనిచేయకపోవడంతో రాత్రి పూట చీకట్లు అలముకుంటున్నాయి. ఫౌంటెన్ పనిచేయడంలేదు. గతంలో సందర్శకులు సేదదీరేందుకు ఇక్కడకు వచ్చేవారు. సాయంత్రం వేళల్లో పట్టణవాసులు అధిక సంఖ్యలో చేరేవారు. ప్రస్తుతం ఒక్కరూ రావడంలేదు. పార్కును అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుతున్నారు. సమస్యను పురపాలిక కమిషనర్ రామలక్ష్మి వద్ద ప్రస్తావించగా.. పనులు ప్రారంభించి వినియోగంలోకి తీసుకొస్తామన్నారు. – న్యూస్‌టుడే, బొబ్బిలి

సురక్షితంగా ఇళ్లకు చేరుకోవాలి

ప్లకార్డులతో అవగాహన కల్పిస్తున్న పోలీసులు

బొబ్బిలి, న్యూస్‌టుడే: ద్విచక్రవాహన చోదకులు సురక్షితంగా ఇళ్లకు చేరుకోవాలంటూ బొబ్బిలి పట్టణంలోని బస్టాండు, రైల్వేస్టేషన్, తాండ్రపాపారాయ కూడలిలో ఎస్సై జ్ఞానప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు ఆదివారం అవగాహన కల్పించారు. ప్లకార్డులు ప్రదర్శించి పలు సూచనలు చేశారు.

వివాహిత మృతిపై కేసు నమోదు

సంతకవిటి, న్యూస్‌టుడే: సంతకవిటి పోలీస్‌స్టేషన్ పరిధిలోని పొనుగుటివలస కూడలి సమీపంలో వివాహిత పట్నాన సంతోషి (25) శనివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఆర్.గోపాలరావు ఆదివారం తెలిపారు. వీఆర్వో రాజమోహన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.

వచ్చేది రూ.54 లక్షలు.. ఖర్చు రూ.84 లక్షలు

న్యూస్‌టుడే- గరివిడి

కొండపాలెం (గరివిడి) మేజరు పంచాయతీలో నిధులలేమితో అభివృద్ధి అటకెక్కింది. పంచాయతీకి వస్తున్న ఆదాయం సిబ్బంది జీతాలకు, నిర్వహణకు కూడా సరిపోవడంలేదు. అవసరానికి మించి అడ్డగోలుగా సిబ్బందిని నియమించడం, ఆదాయ వనరులు పెంచుకునే మార్గాలను అన్వేషించకపోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించింది.

పంచాయతీకి ఏటా సాధారణ నిధులు రూ.54 లక్షల వరకు సమకూరుతున్నాయి. వీటినే జీతాలు, అభివృద్ధి పనులకు వెచ్చించాలి. కాంట్రాక్టు పారిశుద్ధ్య సిబ్బంది, వాహన చోదకులకు కలిపి ఏడాదికి రూ.55.80 లక్షలు, తాగునీటి సరఫరా సిబ్బందికి రూ.18.48 లక్షలు, విద్యుత్తు సిబ్బందికి రూ.1.68 లక్షలు ఖర్చవుతోంది. ఇవి కాక వీధి దీపాల నిర్వహణ, పైపులైన్ల మరమ్మతులు ఇతరత్రా అవసరాలన్నీ కలిపి ఏడాదికి రూ.84 లక్షలు వరకు వ్యయం అవుతుందని పంచాయతీ అధికారులు చెబుతున్నారు. వీటన్నింటికీ సాధారణ నిధులు సరిపోకపోవడంతో ఆర్థిక సంఘం ద్వారా ఈ పంచాయతీకి ఏటా వచ్చే రూ.80 లక్షలు జీతాల చెల్లింపులకు వినియోగిస్తున్నారు. దీంతో అభివృద్ధి పనులు పడకేస్తున్నాయి. శివారు కాలనీల్లో సీసీ రోడ్లు, కాలువల్లేక వీధుల్లోనే మురుగు పారుతోంది. కుళాయిల సౌకర్యం లేకపోవడంతో నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

పంచాయతీలో సుమారు 17 వేల జనాభా ఉంది. 17 మంది పారిశుద్ధ్య కార్మికులు మాత్రమే అవసరం కాగా.. 28 మంది కాంట్రాక్టు పద్ధతిలో ఉన్నారు. తాగునీటి సరఫరాకు అయిదుగురు అవసరం కాగా.. 11 మంది పనిచేస్తున్నారు. చెత్త సంపద తయారీ కేంద్రాలు మూతపడినప్పటికీ 11 మంది పారిశుద్ధ్య సిబ్బందిని నియమించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఇష్టానుసారంగా నియమించడంతో ప్రతినెలా వేతనాలు చెల్లించడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

ఆదాయం పెంపుపై దృష్టి..

సిబ్బందికి వేతన బకాయిలు చెల్లించడానికి నిధుల్లేవు. ఆర్థిక సంఘం నిధులను వేతనాల చెల్లింపులకు అనుమతించాలని ఉన్నతాధికారులకు కోరుతున్నాం. ఆదాయ వనరులు పెంపుపై దృష్టి సారిస్తాం. – వేణుగోపాల్, ఈవో

వైభవంగా బాలఅన్నమ్మ పేరంటాల జాతర

సంతకవిటి, న్యూస్‌టుడే: సంతకవిటి మండలం సురవరంలో బాలఅన్నమ్మ పేరంటాల జాతర మహోత్సవంలో భాగంగా రెండో రోజు ఆదివారం పలు కార్యక్రమాలు జరిగాయి. ఉదయం నుంచి పెద్దఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. మొక్కులు తీర్చుకున్నారు. బిందెల నృత్యం అందరినీ ఆకట్టుకుంది. పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

ఆకట్టుకున్న బిందెల నృత్యం

తొలగనున్నాయ్.. విద్యార్థుల ఇక్కట్లు

గుర్ల కేజీబీవీలో 260 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రస్తుతం ఉన్న భవనాలు చాలక పోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై అధికారులు స్పందించి, ప్రభుత్వానికి నివేదించడంతో రూ.1.12 కోట్లు మంజూరు చేశారు. దీంతో రెండంతస్తుల భవన నిర్మాణం జోరుగా సాగుతోంది. పనులు పూర్తయితే విద్యార్థుల ఇక్కట్లు తొలగనున్నాయి. మరో రెండు నెలల్లో పూర్తిచేస్తామని ఏఈ రమణ తెలిపారు. – న్యూస్‌టుడే, గుర్ల

ఆదమరిస్తే ఆసుపత్రికే..!

రేగిడి పీహెచ్‌సీ సమీపంలోని సాయన్నకాలువపై ఉన్న వంతెన శిథిలావస్థకు చేరుకుని ప్రమాదకరంగా మారింది. రక్షణ గోడ కూడా లేకపోవడంతో అటువైపు రాకపోకలు సాగించే విద్యార్థులు, ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మరమ్మతులు చేపట్టి, రక్షణ గోడ నిర్మించాలని కోరుతున్నారు. సమస్యను ఇరిగేషన్ జేఈ యశ్వంత్ వద్ద ప్రస్తావించగా.. ఉన్నతాధికారులకు ప్రతిపాదించామన్నారు. – న్యూస్‌టుడే, రేగిడి

బంగారు గొలుసు అందజేత

దత్తిరాజేరు: బలభద్రరాజపురం గ్రామానికి చెందిన పట్నాన శంకరరావు పోగొట్టుకున్న రెండు తులాల బంగారు చేతి గొలుసును పెదమానాపురం ఎస్సై జయంతి ఆదివారం అందజేశారు. శనివారం పనిమీద పెదమానాపురం వెళ్తూ.. తన చేతి గొలుసు పోగొట్టుకున్నారు. స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఎస్సై సిబ్బందితో వెతికించగా ఆభరణం దొరికింది.

భాజపా బలోపేతానికి కృషి

వంగర, న్యూస్‌టుడే: భాజపా బలోపేతానికి కార్యకర్తలు, నాయకులు సమష్టిగా కృషి చేయాలని పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోటగిరి నారాయణరావు అన్నారు. ఆదివారం వంగర మండలం శివ్వాంలో నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో పాల్గొని, దిశానిర్దేశం చేశారు. కూటమి పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందన్నారు. భాజపా ఓబీసీ మోర్చా జోన్ ఇన్‌ఛార్జి ఉదయాన చిన్నంనాయుడు ఆధ్వర్యంలో పది కుటుంబాలు పార్టీలో చేరాయి. వారికి కండువాలు వేసి, ఆహ్వానించారు. మండల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కె.సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా ప్రధాన కార్యదర్శి బి.గిరిబాబు తదితరులు పాల్గొన్నారు.

నూతన కార్యవర్గ సభ్యులతో నాయకులు

నేటి నుంచి పశువైద్య శిబిరాలు

బొబ్బిలి గ్రామీణం, మెంటాడ, న్యూస్‌టుడే: పశు సంపద పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. పోషకులకు ఆర్థిక భరోసా కల్పించడానికి ఇప్పటికే పలు రాయితీలు, పథకాలు అమలు చేస్తోంది. ఈనెల 19 నుంచి గ్రామాల్లో పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలని భావించింది. అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 31వ తేదీ వరకు ప్రతి గ్రామంలో కార్యక్రమం నిర్వహిస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సిబ్బంది అందుబాటులో ఉంటారు. బొబ్బిలి డివిజన్ పరిధిలోని బాడంగి, బొబ్బిలి, రాజాం, రామభద్రపురం, రేగిడి, సంతకవిటి, తెర్లాం, వంగర మండలాల్లో పశువులు, గొర్రెలు, మేకలు, పందులు కోళ్లు కలిపి 4,51,757 ఉన్నాయని అధికారుల లెక్కలు చెబుతున్నాయి. వీటన్నింటికీ శిబిరంలో వైద్యసేవలు అందించనున్నారని పక్కి, పిరిడి పశువైద్యులు సుధాకర్, అనిత పేర్కొన్నారు.

అందించే సేవలివే..

● పశువులు, దూడలకు నట్టల నివారణ మందులు వేస్తారు. ● గొర్రెలు, మేకలకు బొబ్బ వ్యాధి, చీడ పారుడు వ్యాధులకు ఉచితంగా టీకాలు వేయనున్నారు. ● కోళ్లకూ టీకాలు వేస్తారు. ● చూలు కట్టని పశువులకు పరీక్షలు నిర్వహించి, సూచనలు అందించడంతో పాటు గర్భకోశ వ్యాధుల తనిఖీలు చేస్తారు. తగు వైద్యం అందిస్తారు. ● కృత్రిమ గర్భోత్పత్తి ఇంజెక్షన్లు వేసి రైతులకు అవగాహన కల్పిస్తారు. ● పశువుల పెంపకం, రక్షణ చర్యల గురించి వివరిస్తారు. ● గుర్లతమ్మిరాజుపేట, మీసాలపేట, పెదమేడపల్లి గ్రామాల్లో నిర్వహించనున్న సేవలను రైతులు వినియోగించుకోవాలని మెంటాడ పశువైద్యాధికారి సతీష్‌కుమార్ కోరారు.

శ్రద్ధాంజలి

మంచితనానికి మారుపేరైన మీరు మా నుంచి భౌతికంగా దూరమైనారన్న నిజం నమ్మలేకున్నాం. మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ...

కీ॥శే॥ తెంటు సూర్య నారాయణ గారు
Ex.ZPTC, Ex.AMC Chairman
ముగడ, బాడంగి మండలం

RVSKK రంగారావు (బేబినాయన)
MLA, బొబ్బిలి

అమృతమూర్తికి అశ్రునివాళి

జననం 13-10-1956
మరణం 09-01-2026

కీ॥శే॥ తెంటు సూర్యనారాయణ గారు
Ex. ZPTC, Ex. AMC Chairman
ముగడ - బాడంగి (మండలం)

మంచికి, మమతానురాగాలకు మారుపేరుగా నిలిచి అందరి హృదయాలలో చిరస్మరణీయమైన స్థానం సంపాదించారు. మీ జీవన విధానం, కీర్తి ప్రతిష్ఠలు, మానవ సమాజానికి ఒక ఆదర్శం. మీరు నడిచిన బాటే మాకు బంగారు బాట. మీరు అందించిన ఆదర్శాలు చరిత్రలో చిరస్మరణీయమైన శిలాక్షరాలు. బాధ్యత గల కుటుంబ సభ్యులుగా మీరు చూపించిన ప్రేమ, వాత్సల్యము, ఆప్యాయతలను మేమెన్నటికి మరువలేము. మీ చిరునవ్వుతో కూడిన జ్ఞాపకాలు మా మదిలో ఎప్పటికీ పదిలముగా నిలిచే ఉంటాయి. మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని అశ్రునయనాలతో శ్రద్ధాంజలి ఘటిస్తూ..

భార్య: శ్రీమతి తెంటు రాణి

కుమారుడు : తెంటు ప్రవీణ్‌కుమార్
Software Engineer, Bengaluru
కోడలు : తెంటు షీతల్
Software Engineer, Bengaluru
మనుమలు : తెంటు విహాన్

కుమార్తెలు - అల్లుళ్లు
శ్రీమతి డా॥ తోట గీతామాధురి - డా॥ తోట శ్రీకాంత్
Professor Professor
శ్రీమతి డా॥ చుక్క సరితానాయుడు - చుక్క సోమశేఖర్
Software Engineer
మనుమలు, మనుమరాలు: సంజన, కార్తీక్, కౌశిక్

పెద్దకర్మ: తేది: 19-01-2026 సోమవారం బాడంగి మండలం, ముగడ న్యూకోలనీ రైస్‌మిల్లు ప్రక్కన జరుపబడును

విజయనగరం

• విజయనగరం • నెల్లిమర్ల • ఎస్.కోట

వైభవం.. తీర్థ మహోత్సవం

రేగలో పూజలందుకుంటున్న మరిడమ్మ

తుమ్మికాపల్లిలో ముత్యాలమ్మ తల్లి

లక్కవరపుకోట, కొత్తవలస, న్యూస్‌టుడే: మండలంలోని రంగరాయపురం సమీపంలో వేంచేసి ఉన్న ఖాళీక మాతకు, రేగలో మరిడమ్మ తీర్థ ఉత్సవాలు ఆదివారం వైభవంగా నిర్వహించారు. ప్రత్యేక పూజలు చేశారు. పసుపు, కుంకుమ, వస్త్రాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ★ తుమ్మికాపల్లిలో ముత్యాలమ్మ, సంతపాలెంలో బంగారమ్మతల్లి, ఉత్తరాపల్లి మరిడమ్మ, రెల్లిలో గ్రామ దేవతల తీర్థాలను ఆదివారం నిర్వహించారు. క్రికెట్ పోటీలు, వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

సంప్రదాయ పోటీల సందడి



వేపాడ, న్యూస్‌టుడే: మండలంలోని వీలుపర్తి గ్రామంలో పైడిమాంబ జాతర సందర్భంగా ఆదివారం సర్పంచి శానాపతి లీల ఆధ్వర్యంలో ఎడ్ల పరుగు పోటీలు నిర్వహించారు. 12 జతల ఎడ్లు పాల్గొన్నాయి. విజేతలకు గ్రామ పెద్దలు బహుమతులు అందజేశారు.

జలం.. కాగలదు గరళం

ఎస్.కోట మండల పరిధిలోని జల వనరులు డంపింగ్ యార్డులను తలపిస్తున్నాయి. పట్టణంలోని కుక్ల చెరువు, బావు చెరువు, సీతంపేటలో మాలివాని చెరువు, కొత్తూరు జాతీయ రహదారి పక్కనున్న చెరువు, పోతనపల్లి కూడలిలోని కల్వర్టు వద్ద సాగునీటి కాలువ, ధర్మవరంలో కోమటి చెరువుల్లో పారిశుద్ధ్య సిబ్బంది సేకరిస్తున్న చెత్తనంతా పారబోస్తున్నారు. దీంతో నీటి వనరులు అధ్వానంగా మారుతున్నాయి. చెత్తకు నిప్పు పెడుతుండడంతో పొగతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని పర్యావరణవేత్త, న్యాయవాది బొబ్బిలి రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. చెరువులు, కాలువలు సహజ సౌందర్యం కోల్పోయి కాలుష్య కాసారాలుగా మారుతున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు నీటి ప్రవాహానికి అడ్డుపడి, పొలాలకు సాగునీరు చేరడం లేదు. జలచరాలతోపాటు మానవ జాతికి ముప్పు వాటిల్లుతోంది. స్థానిక సంస్థలు, అధికారులు స్పందించి చెత్త తొలగించాలని, మళ్లీ వేయకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. - న్యూస్‌టుడే, శృంగవరపుకోట

భారం తగ్గిస్తూ.. ఊరటనిస్తూ

విజయనగరం పట్టణం, న్యూస్‌టుడే

ట్రూడౌన్ పేరిట విద్యుత్తు ఛార్జీల సర్దుబాటు

దాసన్నపేట విద్యుత్తు శాఖ కార్యాలయం

గత ఐదేళ్ల వైకాపా పాలనలో విద్యుత్తు ట్రూఅప్ పేరిట ప్రతి నెలా వినియోగదారులకు ఛార్జీల బాదుడు ఉండేది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఊరట కలిగించింది. ట్రూడౌన్ పేరిట భారం తగ్గించింది. దీంతో జిల్లాలోని వినియోగదారులకు యూనిట్‌కు 13 పైసల చొప్పున నెలకు రూ.14 కోట్లు, ఏడాదికి రూ.170 కోట్లు వరకు తగ్గనుంది. 2024-25 ఆర్థిక ఏడాదికి సంబంధించిన ఎఫ్‌పీపీసీఏ పేరిట ఇంధన సర్దుబాటు ఛార్జీల భారం లేకుండా చేసేందుకు ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. దీంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాలో కనెక్షన్లు ఇలా..

● గృహాలు	- 6,00,350
● వాణిజ్యం	- 65,383
● పరిశ్రమలు	- 2,513
● ఇన్‌స్టిట్యూషన్స్	- 14,356
● వ్యవసాయ, ఇతరాలు	- 35,881
● ఎల్టీ కనెక్షన్లు	- 430

ఎప్పటి నుంచి అంటే..

2024-25 ఆర్థిక ఏడాదిలో వసూలు చేసిన ట్రూఅప్ ఛార్జీలను నవంబర్ 2025 నుంచి ఏపీఈపీడీసీఎల్ శాఖ సర్దుబాటు చేస్తోంది. దీన్ని 2024 ఏప్రిల్‌లో రాబట్టిన బిల్లుల మొత్తం నుంచి తొలగించనుంది. ఈ లెక్కన యూనిట్‌కు 13 పైసలు చొప్పున తగ్గుతుంది. గతేడాది మే నెల ఛార్జీలను డిసెంబర్, జూన్‌కు సంబంధించి జనవరిలోను, చివరగా గతేడాది మార్చి ఛార్జీలు 2026 అక్టోబరుకు సర్దుబాటు చేయనున్నారు.

ఛార్జీలు తగ్గాయి

2024-25 ఆర్థిక ఏడాదికి సంబంధించి విద్యుత్తు వినియోగదారుల నుంచి వసూలు చేసిన బిల్లును నవంబరు, 2025 నుంచి ట్రూడౌన్ పేరిట ఛార్జీలు సర్దుబాటు అవుతాయి. జిల్లాలోని 2024-25 ఆర్థిక ఏడాదిలోని వినియోగదారులకు మాత్రమే ఇది వర్తిస్తుంది.
- ఎం.లక్ష్మణరావు, ఎస్ఈ, ఏపీఈపీడీసీఎల్

మేమున్నాం.. మీకు తోడుగా (10 AM TO 1 PM)

విజయనగరం పట్టణం	- 80089 02900
విజయనగరం గ్రామీణం	- 80085 74317
ఎస్.కోట	- 8008574326
భోగాపురం	- 70959 54646

? కోరుకొండ, కోరుకొండపాలెంలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంది. కాలువలు శుభ్రం చేయాలి - స్థానికులు ● శుభ్రం చేయిస్తాం. - శ్రీనివాసరావు, ఈవోపీఆర్డీ - న్యూస్‌టుడే, విజయనగరం గ్రామీణం

? నగరంలోని గొడవీధి, పాత బస్టాండ్, మేదర వీధిలో కుక్కల బెడద ఎక్కువైంది. - స్థానికులు ● ఆక్సిడి కుక్కలకు సంతాన నిరోధక శస్త్ర చికిత్సలు నిర్వహిస్తాం - కె. సాంబమూర్తి, ప్రజారోగ్య అధికారి, నగర పాలక సంస్థ - న్యూస్‌టుడే, విజయనగరం పట్టణం

దీపాలు వెలిగాయ్

నగరంలోని ట్యాంక్ బండ్ రోడ్డులో విద్యుత్తు దీపాలు వెలిగేలా నగర పాలక సంస్థ అధికారులు చర్యలు తీసుకున్నారు. బాలాజీ కూడలి నుంచి ఎల్ఐసీ భవనం వరకు గతంలో దీపాలు వెలగక చీకట్లు అలుముకున్నాయి. సమస్యపై 'ట్యాంక్ బండ్ మార్గంలో అంధకారం' శీర్షికతో ఈనాడులో వార్త ప్రచురితమైంది. దీనికి రత్నాకర్ స్పందించి చర్యలు తీసుకున్నారు. - న్యూస్‌టుడే, విజయనగరం పట్టణం

దార్శనికుడు ఎన్టీఆర్

కోట కూడలిలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేస్తున్న కిమిడి నాగార్జున, అదితి గజపతిరాజు

విజయనగరం అర్బన్, పట్టణం న్యూస్‌టుడే: ప్రజలకు సేవ చేయడమే నిజమైన రాజకీయమని చెప్పిన దార్శనికుడు నందమూరి తారక రామారావు అని తెదేపా జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున, ఎమ్మెల్యే అదితి గజపతిరాజు అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని ఆదివారం కోట కూడలిలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. వంద మంది పేదలకు చీరలు పంపిణీ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి వరప్రసాద్, మార్కెట్ కమిటీ ఛైర్మన్ నర్సింగరావు, నాయకులు ఐవీపీరాజు, రవి, పోలినాయుడు, నర్సింగరావు, అనూరాధ బేగం పాల్గొన్నారు.

తెలుగు జాతి ఆత్మగౌరవానికి చిరునామా..

శృంగవరపుకోట: నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, పార్టీ శ్రేణులు తెదేపా జెండా ఆవిష్కరించి, ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం 200 మంది పేదలకు దుప్పట్లు, రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. మండలాధ్యక్షుడు డి.అప్పలనాయుడు, మాజీ ఎంపీపీ రెడ్డి వెంకన్న, రాష్ట్ర కార్యదర్శి ఆర్.చంద్రశేఖర్, పీఏసీఎస్ అధ్యక్షుడు జేఎస్ నాయుడు, ఎం.శ్రీను, దాసరి కార్పొరేషన్ డైరెక్టరు నానిగిరి రమణజీ, జి.బంగారునాయుడు పాల్గొన్నారు.
● కొత్తవలస: పట్టణంలో మండలాధ్యక్షుడు కోళ్ల వెంకటరమణ, ప్రధాన కార్యదర్శి కె.శివ, మోహన్ కుమార్, బి.అప్పారావు, జి.రాము, చినరాము, శ్రీను, సర్పంచి ఎం.సీతారామ పాత్రుడు తదితరులు 200 మంది మహిళలకు వస్త్రాలు వితరణ చేశారు.

ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేస్తున్న ఎమ్మెల్యే లలితకుమారి

నివాళులర్పిస్తున్న కర్రోతు బంగార్రాజు తదితరులు

● వేపాడ, జామి: వేపాడలో మండలాధ్యక్షుడు గొంప వెంకటరావు, ఉపాధ్యక్షుడు పి.వెంకటరమణ, లక్ష్మి, భారతి, జామిలో మండలాధ్యక్షుడు వి.రమణ, పి.స్వామినాయుడు, శ్రీలక్ష్మి, బండారు జయలక్ష్మి నివాళులర్పించారు.
● భోగాపురం, పూసపాటిరేగ, డెంకాడ, నెల్లిమర్ల: మండలాధ్యక్షుడు కర్రోతు సత్యనారాయణ ఆధ్వర్యంలో రాష్ట్ర మార్క్‌ఫెడ్ ఛైర్మన్ కర్రోతు బంగార్రాజు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్ర కార్యదర్శి పి.తమ్మినాయుడు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మహంతి చిన్నంనాయుడు, సువ్వాడ రవిశేఖర్, విక్రం జగన్నాథం, రౌతు స్వామినాయుడు, కర్రోతు రాజు తదితరులు పాల్గొన్నారు.

అత్యవసరానికీ.. అవస్థే

విజయనగరం పట్టణం, న్యూస్‌టుడే: నగరపాలక సంస్థ పరిధిలో అభివృద్ధి చేసిన పలు పార్కుల్లో మరుగుదొడ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల నిర్మాణాలు ప్రారంభించినా పనులు పూర్తికాక వినియోగంలోకి రాలేదు. గత కొన్ని నెలలుగా ఇలానే ఉన్నా పూర్తికి చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి.

అసంపూర్తిగా ప్రకాశం పార్కులో మరుగుదొడ్డి

ఇదీ పరిస్థితి..

మహాత్మా గాంధీ పార్కులో గతేడాది ఏప్రిల్‌లో మరుగుదొడ్ల నిర్మాణం పనులు ప్రారంభించారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నిధులతో వీటికి ప్రతిపాదించారు. రూ.7.50 లక్షలతో టెండర్లు పిలిచారు. ఎమ్మెల్సీ కాంట్రాక్ట్ విలువ రూ.5.75 లక్షలతో టెండర్ దక్కించుకున్న గుత్తేదారు పనులు చేశారు. మ్యాన్ హోల్స్ ఏర్పాటు, సెప్టిక్ ట్యాంక్ కనెక్షన్, విద్యుత్తు, నీటి సదుపాయం, ప్లంబింగ్ తదితరాలు చేయాల్సి ఉంది. ఇవి పూర్తికాక పార్కుకు, వెన్‌లాక్ లైబ్రరీకి వచ్చే వారు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం దీనికి తాళాలు వేసి ఉంచారు. నిత్యం ఇక్కడికి సీనియర్ సిటిజన్లు, పిల్లలు, మహిళలు పదుల సంఖ్యలో వస్తుంటారు. మరుగుదొడ్లు లేక అవస్థలు పడుతున్నారు. చిల్డ్రన్స్ పార్కులోనూ ఇదే పరిస్థితి. ప్రకాశం పార్కులో స్లాబ్ దశలో ఆగిపోయాయి. రాక్ గార్డెన్ పార్కు వద్ద నిర్మాణ పనులు పూర్తయ్యాయి. క్షేత్రస్థాయిలో పరిశీలించి మధ్యలో నిలిచిపోయినవి పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని కమిషనర్ కె.అప్పలరాజు తెలిపారు.

తెరపై ఈనాడు

★ ఎస్వీఎస్: **మన శంకరవరప్రసాద్‌గారు, ది రాజాసాబ్** ★ శ్రీకృష్ణ : **అనగనగా ఒక రాజు** ★ ఆదిత్య : **నారీ నారీ నడుమ మురారి** ★ లీలామహల్ : **మన శంకరవరప్రసాద్‌గారు** ★ రంజనీ స్క్రీన్- 1 : **మన శంకరవరప్రసాద్‌గారు** ★ శివరంజనీ స్క్రీన్-2 : **నారీ నారీ నడుమ మురారీ, అనగనగా ఒక రాజు** ★ హిమగిరి : **మన శంకరవరప్రసాద్‌గారు** ★ సప్తగిరి : **భర్త మహాశయులకు విజ్ఞప్తి**
- న్యూస్‌టుడే, కంటోన్మెంట్

బంగ్లా శిథిలం.. పరులకు ఉపయోగం

నగర పాలక సంస్థ కమిషనర్ బంగ్లా శిథిలావస్థకు చేరి, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారడంతో చుట్టు పక్కల నివాసం ఉంటున్న వారు ఇబ్బందులు పాలవుతున్నారు. స్థానిక మహారాణిపేట ప్రాంతంలో పాత కమిషనరు బంగ్లా ఉంది. గత 25 ఏళ్ల నుంచి ఖాళీగా పడి ఉంది. ఇక్కడ కమిషనర్‌గా చేసిన ఆశాజ్యోతి బంగ్లాలో ఆఖరిగా నివాసం ఉన్నారు. ఆ తర్వాత నుంచి దీన్ని వినియోగంలోనికి తీసుకురాలేదు. మరోవైపు నిర్వహణ లేకపోవడంతో బంగ్లా గేటు చోరీకి గురైందని స్థానికులు ఆరోపిస్తున్నారు. తలుపులు తెరచి ఉండడం వల్ల అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారిందని స్థానిక మహిళలు ఫిర్యాదు చేస్తున్నారు. మందుబాబులు, గంజాయి బ్యాచ్‌లు రాత్రిళ్లు వినియోగిస్తున్నారని, ఎప్పుడు ఏం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మరమ్మతులు చేసి, వినియోగించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పరిశీలించి చర్యలు తీసుకుంటామని నగర పాలక సంస్థ కమిషనర్ కె.అప్పలరాజు తెలిపారు.
- న్యూస్‌టుడే, విజయనగరం పట్టణం

కార్మికులకు బకాయి చెల్లింపు

కొత్తవలస, న్యూస్‌టుడే: ఉమా జూట్ మిల్లు కార్మికులకు బకాయి ఉన్న రూ.1.98 కోట్లు చెల్లించినట్లు ఏఐఎఫ్‌టీయూ(న్యూ) అనుబంధంగా ఉన్న వర్కర్స్ యూనియన్ ఆదివారం ప్రకటనలో తెలిపింది. ఇందులో సుమారు రూ.60 లక్షలు పీఎఫ్, ఈఎస్ఐ, రూ.1.38 కోట్లు గ్రాట్యుటీ ఉన్నాయని యూనియన్ అధ్యక్షుడు గణేష్ పండా, ఉపాధ్యక్షుడు కర్రి శ్రీను, కార్యదర్శి కె.ఈశ్వరరావు, కోశాధికారి ఎస్.గోవింద వెల్లడించారు.

కారు, స్కూటీ ఢీ

శృంగవరపుకోట, న్యూస్‌టుడే: మండలంలోని మతలవారి కళ్లాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు స్కూటీపై ఎస్.కోట వస్తుండగా, పట్టణం నుంచి బొడ్డవర వైపు వెళ్తున్న కారు రాజులు కల్లాల వద్ద ఢీకొన్నాయి. శనివారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో స్కూటీపై ఉన్న ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. రెండు వాహనాలు దెబ్బతిన్నాయి. దీనిపై ఇంకా ఫిర్యాదు అందలేదని సీఐ వి.నారాయణమూర్తి తెలిపారు.

కోడి పందేలపై దాడి: ఏడుగురి అరెస్టు

పూసపాటిరేగ, న్యూస్‌టుడే: మండలంలోని కనిమెల్ల గ్రామ సమీపంలోని మామిడి తోటలో ఆదివారం సాయంత్రం అక్రమంగా కోడిపందేలు ఆడుతున్న వారిపై ఎస్సై దుర్గాప్రసాద్ సిబ్బందితో కలిసి దాడి చేశారు. ఏడుగురిని అరెస్టు చేసి, రూ.12,900లు, కోడి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

సంఘాభివృద్ధికి కృషి

నెల్లిమర్ల, న్యూస్‌టుడే: పద్మశాలి సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా నెల్లిమర్లకు చెందిన వానపల్లి వీరభద్రరావు నియామకమయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు జీవీ నాగేశ్వరరావు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన మాట్లాడుతూ సంఘాభివృద్ధికి కృషి చేస్తానన్నారు. తెదేపా నాయకులు సువ్వాడ రవిశేఖర్, కడగల ఆనంద్‌కుమార్, రాజారావు, అప్పలనాయుడు, శ్రీనివాసరావు, కల్యాణ్ అభినందించారు.

ఆదమరిస్తే తప్పదు ప్రమాదం

వేపాడ మండలంలోని సింగరాయి గ్రామం ప్రధాన రహదారి నుంచి ఎస్సీ కాలనీకి వెళ్లే మార్గంలో రోడ్డు పక్కనే ఉన్న బంద ప్రమాదకరంగా మారింది. ఇటువైపు నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. రక్షణగోడ నిర్మించలేదు. హెచ్చరిక బోర్డు లేదు. విద్యుద్దీపాల్లేక రాత్రిళ్లు ఆదమరిస్తే బందలో పడి ప్రమాదం తప్పదు. అధికారులు స్పందించి రక్షణ గోడను నిర్మాణానికి చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. - న్యూస్‌టుడే, వేపాడ

అంబేడ్కర్ విజ్ఞాన కేంద్రం కార్యవర్గం ఎన్నిక

శృంగవరపుకోట, న్యూస్‌టుడే: అంబేడ్కర్ విజ్ఞాన కేంద్రం నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షుడిగా తెరపల్లి కోటారావు, అధ్యక్షుడిగా గుర్రపు శ్రీను, ఉపాధ్యక్షుడిగా కపరెడ్డి వెంకట అప్పారావు, ప్రధాన కార్యదర్శిగా బోనెల ఈశ్వరరావు, సహాయ కార్యదర్శిగా యాగాటి వెంకటరమణ, కోశాధికారిగా డోల కేశవరావు, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా వన్నె శివరామకృష్ణ, ఎం.వెంకటరమణ ఎన్నికయ్యారు. వీరిని దళిత ఉద్యమ నేత ఆతవ ఉదయ్‌భాస్కర్, బుగతా వెంకటేశ్వరరావు అభినందించారు.

సభ్యులను అభినందిస్తున్న ఉదయ్‌భాస్కర్

కొత్త ఉపాధి చట్టం రద్దు చేయండి

కొత్తవలస, న్యూస్‌టుడే: కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఉపాధి చట్టం రద్దు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ కోరారు. నిమ్మలపాలెంలో ఆదివారం ఇంటింట కరపత్రాలు అందజేస్తూ ప్రచారం చేశారు. చట్టం రద్దుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించాలన్నారు. కొత్త నిబంధనల వల్ల ప్రజలకు ఉపాధి తగ్గుతుందన్నారు. 200 పని దినాలు కల్పించి కనీస వేతనం పెంచాలన్నారు. రైతు సంఘం జిల్లా నాయకుడు గొంప కృష్ణమూర్తి, సీపీఎం నాయకులు పి.వి.రమణ, వి.ఆదినారాయణ పాల్గొన్నారు.

విరాళం అందజేత

విజయనగరం పట్టణం, న్యూస్‌టుడే: అర్బన్ బ్యాంకు మాజీ డైరెక్టర్ దివంగత కనకల అప్పలనాయుడు వర్ధంతిని పురస్కరించుకొని ఆయన కుమారుడు, ట్రస్ట్ ఛైర్మన్ రఘురామారావు పైడితల్లి ఆలయానికి రూ.10 వేలు విరాళం ఇచ్చారు. ప్రేమ సమాజంలో వృద్ధులు, అనాథలకు దుస్తులు, పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు.

జాగ్రత్తగా వెళ్లండి.. ప్రాణాలు కాపాడుకోండి

డెంకాడ, న్యూస్‌టుడే: వాహన చోదకులు ప్రయాణించేటప్పుడు రహదారి భద్రత నియమాలు, జాగ్రత్తలు పాటించాలని, తమ ప్రాణాలను రక్షించుకోవాలని డెంకాడ ఎస్సై ఎ.సన్యాసినాయుడు సూచించారు. విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం డెంకాడలో ప్లకార్డులు పట్టుకుని చోదకులకు రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా శిరస్త్రాణం ధరించాలన్నారు. ట్రాఫిక్ నియమాలు పాటించి ప్రమాదాలను అరికట్టాలన్నారు.

257 పనులకు ప్రతిపాదనలు

ముఖాముఖి

శృంగవరపుకోట, న్యూస్‌టుడే: నియోజకవర్గంలో మొంథా తుపానుకు దెబ్బతిన్న కాలువలు, చెరువులకు సంబంధించి 257 పనులకు నిధుల కోసం ప్రతిపాదనలు పంపామని జలవనరులశాఖ డీఈ **శ్రీచరణ్** అన్నారు. 'ఈనాడు ముఖాముఖి'లో పలు విషయాలు వెల్లడించారు.

★ సబ్ డివిజన్ పరిధిలోని అయిదు మండలాల్లో మొంథా తుపానుకు 257 చెరువులు దెబ్బతిన్నట్లు గుర్తించాము. వీటి మరమ్మతులకు రూ.29 కోట్లు అంచనాలతో ప్రతిపాదనలు పంపించాము.

★ అయిదు మండలాల్లో 1,177 చెరువులున్నాయి. వీటి కింద 44,892 ఎకరాల ఆయకట్టు ఉంది.

★ సబ్ డివిజన్ పరిధిలో 33 చెరువులు కేంద్ర ప్రభుత్వం పథకం ఆర్ఆర్ఆర్ కింద అభివృద్ధికి కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి కమిటీ గుర్తించింది. వీటికి డీపీఆర్‌లు తయారు చేసి నిధులు మంజూరుకు ప్రతిపాదించాము. నిధులు మంజూరైతే ఆయకట్టు 25 శాతం పెరుగుతుంది.

★ ఓఅండ్ఎం కింద ఆరు మైనర్, రెండు మీడియం ఇరిగేషన్ చెరువుల నిర్వహణకు రూ.40 లక్షలు మంజూరయ్యాయి. వీటిలో ఎస్.కోట మండలంలో ఆరింటికి నిధులొచ్చాయి. పట్టణంలోని రాజు చెరువు గట్టు వద్ద రక్షణ గోడ నిర్మించారు. మిగతా ప్రాంతాల్లో చెరువుల్లో నీరు ఉండడంతో పనులు ప్రారంభం కాలేదు. మీడియం ఇరిగేషన్ చెరువులదీ ఇదే పరిస్థితి. నీరు తగ్గితే చేస్తాం.

★ నీరు, చెట్టు పథకానికి సంబంధించి 22 పనులకు బిల్లులు చెల్లింపులు జరగాల్సి ఉంది. జీఎస్టీ లేకపోవడంతో ఆలస్యం జరుగుతోంది. త్వరలో చేసేందుకు చర్యలు తీసుకుంటాం.

★ నియోజకవర్గంలో ప్రపంచ బ్యాంకు నిధుల కింద అయిదు చెరువులకు మంజూరయ్యాయి. సకాలంలో పూర్తికాక గతేడాది అక్టోబరు 31న రద్దు చేశారు.

మైదానం కాదండీ.. గుర్రపు డెక్క

పూసపాటిరేగ మండలంలోని కొవ్వాడ రెవెన్యూ పరిధిలోని చెరువు మైదానాన్ని తలపిస్తోంది. నిర్వహణ లేకపోవడంతో గుర్రపు డెక్క ఏపుగా పెరిగిపోయింది. చుక్క నీరైనా కనిపించనంత దట్టంగా వ్యాపించింది. దీని వల్ల పొలాలకు సాగు నీరు అందడం లేదని చెరువు ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుర్రపు డెక్క తొలగించాలని కోరుతున్నారు. ఈవోపీఆర్డీ జ్ఞానేశ్వరరావు మాట్లాడుతూ జలవనరుల శాఖ అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని తెలిపారు. - న్యూస్‌టుడే, పూసపాటిరేగ

ఖర్చు అధికం.. భవనం నిరుపయోగం!

మండలంలోని ప్రభుత్వ భవనాలు నిర్వహణ, కనీస పర్యవేక్షణ లేక పూర్తిగా పాడవుతున్నాయి. పలువురు వీటిని సొంత పనులకు వాడుకుంటున్నారు. కొన్ని చోట్ల మందుబాబులకు అడ్డాగా మారుతున్నాయి. గంగుబూడిలో బాలుర, చందులూరులో ఎస్సీ బాలికల వసతి గృహాలు నిరుపయోగంగా ఉండడంతో అందులోని సామగ్రిని దోచేశారు. దీనిపై సాంఘిక సంక్షేమశాఖ డీడీ అన్నపూర్ణమ్మను వివరణ కోరగా విద్యార్థులు లేక వసతి గృహాలు మూతపడ్డాయని, పర్యవేక్షిస్తామన్నారు.
- న్యూస్‌టుడే, లక్కవరపుకోట

స్తంభం సరిచేయరూ.!

మండలంలో చామలాపల్లి పంచాయతీ శివారు కొత్తకోట గ్రామంలో విద్యుత్తు స్తంభం వాలిపోయి ఉండడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దీనిపై ఈపీడీసీఎల్ ఏఈ జి.రామారావు వద్ద ప్రస్తావించగా పరిశీలించి చర్యలు చేపడతామన్నారు.
-న్యూస్‌టుడే, శృంగవరపుకోట

పొంచి ఉన్న ప్రమాదం

పెదతాడివాడ నుంచి గుండాలపేట వెళ్లే మార్గంలో రహదారి కోతకు గురై ప్రమాదకరంగా తయారైంది. రాత్రి సమయాల్లో వాహనాలు రాకపోకలు సాగించేటపుడు ప్రమాదాలు జరిగే అవకాశముందని, రహదారి మరమ్మతులు చేయాలని వాహనదారులు కోరుతున్నారు. విషయంపై ఎంపీడీవో వై.భవాని వద్ద ప్రస్తావించగా చర్యలు తీసుకుంటామన్నారు.
- న్యూస్‌టుడే, డెంకాడ

బాలాజీ మార్కెట్ నిర్మానుష్యం

ఉత్తరాంధ్రాలోనే హోల్‌సేల్ వస్త్ర వ్యాపారానికి పేరొందిన విజయనగరం బాలాజీ మార్కెట్ నిర్మానుష్యంగా మారింది. శ్రీకాకుళం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, విజయనగరం, ఒడిశా నుంచి ఇక్కడికి వందల సంఖ్యలో చిరు వ్యాపారులు, ప్రజలు వస్తుంటారు. పెద్ద ఎత్తున దుస్తులు కొనుగోలు చేస్తారు. సంక్రాంతి పండగ చివరి రోజు వ్యాపారులు కుటుంబంతో గడిపేందుకు వెళ్లిపోయారు. దీంతో శనివారం మార్కెట్ నిర్మానుష్యంగా దర్శనమిచ్చింది. - న్యూస్‌టుడే, విజయనగరం గ్రామీణం

(c) eenadu

ఎవరడుగుతారు.. ఎందుకడుగుతారు!

సమయపాలన పాటించని సచివాలయ సిబ్బంది
ఐవీఆర్ఎస్ సర్వేలో ప్రజల అసంతృప్తి

తాడేపల్లిగూడెం పట్టణం, ఉంగుటూరు- న్యూస్‌టుడే: గ్రామ స్థాయిలోనే పౌరులకు అన్ని రకాల సేవలందించాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థ పనితీరు నానాటికీ తీసికట్టుగా మారుతోంది. సేవలు అటుంచితే అసలు ఉద్యోగులు విధులకు హాజరుకావడమే గగనంగా మారింది. ఎక్కడా సమయపాలన పాటించడం లేదు. వారి వ్యవహార శైలితో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సచివాలయాల ఉద్యోగుల పనితీరుపై ప్రభుత్వం ఇటీవల ప్రజాభిప్రాయ సేకరణకు శ్రీకారం చుట్టింది. కార్యాలయ పనివేళల్లో ఉద్యోగులు అందుబాటులో ఉంటున్నారా? మర్యాదగా నడుచుకుంటున్నారా? పని చేయడానికి నగదు డిమాండ్ చేస్తున్నారా? తదితరాలను వార్డు, గ్రామ సచివాలయ శాఖ ఐవీఆర్ఎస్ ద్వారా అభిప్రాయాలు సేకరించింది. 75.2 శాతం సంతృప్తితో రాష్ట్ర స్థాయిలో రెండో స్థానంలో నిలిచింది.

➡ ఇరగవరం మండలం అర్జునుడుపాలెం, పాలకోడేరు మండలం కొండేపూడి, పాలకొల్లులోని కొత్తపేట సచివాలయ ఉద్యోగులు ప్రజలతో మర్యాదగా మెలగడం లేదు.

➡ పెంటపాడు మండలం ముదునూరు, పెనుగొండ మండలం దొంగరావిపాలెం, సిద్ధాంతం-1, 2 సచివాలయాల్లోని పలువురు ఉద్యోగులు అనధికార వసూళ్లకు పాల్పడుతున్నట్లు సమాచారం.

➡ భీమవరంలోని వైఎస్సార్ కాలనీ, యలమంచిలి మండలం దొడ్డిపట్ల సచివాలయాల ఉద్యోగులు అందుబాటులో ఉండటం లేదని అక్కడి ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

నారాయణపురం సచివాలయం-1లో అరకొరగా సిబ్బంది

నిబంధనలు పాటించక.. పశ్చిమ గోదావరి జిల్లాలో 535 వార్డు, గ్రామ సచివాలయాలున్నాయి. ఉద్యోగులు ప్రతి రోజు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విధులు నిర్వర్తించాలి. చాలా చోట్ల సిబ్బంది అందుబాటులో ఉండటం లేదు. ఎప్పుడొస్తారని ఎవరైనా ఫోన్ చేస్తే.. సర్వే పనిలో ఉన్నామని సమాధానమిస్తున్నారు. ఒకవేళ బయటకెళ్తే మూమెంట్ రిజిస్టర్‌లో సంతకం పెట్టాల్సి ఉండగా.. ఆ నిబంధన ఎక్కడా పాటించడం లేదు.



ప్రత్యేక రైళ్ల సేవల పొడిగింపు

ఏలూరు అర్బన్, న్యూస్‌టుడే: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్ల సేవలు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ తెలిపారు. ఫిబ్రవరి 2 నుంచి 27 వరకు సోమ, శుక్రవారాల్లో కాకినాడ టౌన్- మైసూరు(07033), ఫిబ్రవరి 3 నుంచి 28 వరకు ప్రతి మంగళ, శనివారాల్లో మైసూరు- కాకినాడ టౌన్(07034) రైళ్లు నడపనున్నట్లు చెప్పారు. వచ్చే నెల 6 నుంచి 27 వరకు ప్రతి శుక్రవారం నరసాపురం- ఎస్ఎంవీటీ బెంగళూరు(07153), 7 నుంచి 28 వరకు ప్రతి శనివారం ఎస్ఎంవీటీ బెంగళూరు- నరసాపురం(07154) రైళ్లు తిరుగుతాయని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

మట్టి.. కొల్లగొట్టి

యనమదుర్రు డ్రెయిన్ గర్భంలో యథేచ్ఛగా తవ్వకాలు

భీమవరం గ్రామీణ, న్యూస్‌టుడే: యనమదుర్రు డ్రెయిన్ జిల్లాలో అత్యంత కీలకమైంది. భీమవరం మండలం నాగేంద్రపురం గ్రామం వద్ద కొందరు స్వార్థపరులు డ్రెయిన్ గట్టుతోపాటు గర్భంలో మట్టిని యథేచ్ఛగా తవ్వి తరలిస్తున్నారు. దీంతో గట్లు బలహీనమై వరదల సమయంలో దీని వెంబడి ఉన్న ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. ఆవాస ప్రాంతాల్లో నీరు రోజుల తరబడి నిలిచిపోతోంది. వేల ఎకరాల్లో పంట మునిగిపోతోంది. పట్టపగలే తవ్వకాలు జరుగుతున్నా అధికారులు తమకు తెలియదన్నట్లుగా వ్యవహరిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు.

ఏమి చేయాలి? కాలువను ఆక్రమించడం, అందులో తవ్వకాలు చేయడం చట్టరీత్యా నేరం. ప్రభుత్వ అవసరాలకు కూడా ఆయా పనులు చేయకూడదు. ఎవరైనా అలా చేస్తే అధికారులు వెంటనే మట్టి తవ్వకాలను అడ్డుకోవాలి. దానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. లేకుంటే అనేక మంది ఇలా తవ్వకాలు చేపడితే రానున్న రోజుల్లో ప్రమాదకర పరిస్థితులు తలెత్తే అవకాశముంది.

తవ్వకానికి వినియోగిస్తున్న పొక్లెయిన్

గతంలో డెల్టా ఆధునికీకరణలో భాగంగా యనమదుర్రు డ్రెయిన్‌ను సుమారు రూ.110 కోట్లతో అభివృద్ధి చేశారు. దీనిలో కొంత మేర పూడిక తీశారు. గట్లను పటిష్ఠం చేశారు. తర్వాత నిర్వహణను గాలికొదిలేశారు. ఇప్పుడు పూర్తిగా పట్టించుకోవడం మానేయడంతో మట్టి అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి.

గట్టు పటిష్ఠానికే తరలిస్తున్నాం.. ‘కలెక్టర్ మంజూరు చేసిన రూ.6 లక్షలతో డ్రెయిన్ గట్టును వేరేచోట పటిష్ఠం చేసేందుకు ఇక్కడ మట్టిని తవ్వి తరలిస్తున్నాం. గుత్తేదారుకు మట్టి నిమిత్తం డబ్బులు ఇవ్వడం లేదు. మట్టిని చూపిస్తే దాన్ని తరలించడమే అతని పని’ అని జలవనరుల శాఖ ఏఈ వినయ్ తెలిపారు.

నిఘా నీడలో.. ఇంటర్ ప్రయోగ పరీక్షలు

తణుకు, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం విద్యావ్యవస్థలో పలు మార్పులు తీసుకొచ్చింది. అందులో భాగంగా ఇంటర్మీడియట్ ప్రయోగ (ప్రాక్టికల్) పరీక్షలు నిఘా నీడలో నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఇంటర్మీడియట్ ప్రయోగ పరీక్షలు జరిగే కళాశాలల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 27 నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు వృత్తి విద్య, ఫిబ్రవరి 1 నుంచి 10వ తేదీ వరకు జనరల్ (ఎంపీసీ, బైపీసీ) విద్యార్థులకు వార్షిక ప్రయోగ పరీక్షలు జరగనున్నాయి. మాల్ ప్రాక్టీస్‌కు అవకాశం లేకుండా నిఘా నీడలో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. కళాశాలలో 50 మంది కన్నా తక్కువ విద్యార్థులుంటే పక్క కళాశాలల్లో ఏర్పాటు చేస్తారు. జిల్లాలో ఇంటర్ ప్రయోగ పరీక్షలకు 42,283 మంది హాజరుకానున్నట్లు అధికారులు తెలిపారు.

కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం.. ప్రయోగ పరీక్ష నిర్వహించే కళాశాల ప్రవేశ ద్వారం వద్ద కూడా కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. వీటిని జిల్లా కేంద్రంతోపాటు రాష్ట్రస్థాయిలో కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేస్తారు. ప్రయోగ పరీక్షలు జరిగే కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుకు చర్యలు తీసుకుంటున్నారు. ‘ఇంటర్మీడియట్ ప్రయోగ పరీక్షలు పారదర్శకంగా నిర్వహించడానికి కేంద్రాల్లో సమస్యలు తలెత్తకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం.’ అని ఆర్ఐవో తెలిపారు.

27 నుంచి ప్రారంభం

ప్రణాళిక ఇలా..

వృత్తి విద్యా కోర్సులకు తేదీలు- **జనవరి 27 నుంచి ఫిబ్రవరి 10**
మొత్తం కేంద్రాలు- **24**

- సైన్స్ గ్రూపు విద్యార్థులకు మొత్తం కేంద్రాలు- **80**
- తేదీలు- **ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 10 వరకు**
- జిల్లాలో హాజరు కానున్న విద్యార్థులు- **42,283**

నేడు యథావిధిగా పీజీఆర్ఎస్

భీమవరం కలెక్టరేట్, పట్టణం, న్యూస్‌టుడే: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు కొనసాగుతుందని కలెక్టర్ నాగరాణి తెలిపారు.

వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో.. పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ‘మీకోసం’ కార్యక్రమాన్ని భీమవరం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేశామని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తెలిపారు. గొల్లలకోడేరులోని జిల్లా పోలీసు కార్యాలయానికి వెళ్లే రహదారి నిర్మాణంలో ఉందన్నారు. అర్జీదారులు ఇబ్బంది పడకుండా భీమవరంలోనే ఏర్పాటు చేశామన్నారు.

పడుతూ లేస్తూ.. పొరుగు జిల్లాకే..!

ఉమ్మడి జిల్లాలో దివ్యాంగులకు తప్పని అవస్థలు

ఈనాడు డిజిటల్, భీమవరం, తణుకు, నరసాపురం, న్యూస్‌టుడే

❖ ‘అమ్మ నాన్న కాలం చేశారు. పెళ్లి కాలేదు. వేరొకరి సాయం లేనిదే కదల్లేను. ప్రభుత్వం ఇస్తున్న పింఛనే ఆధారం. రూ.15 వేలు పింఛను పొందాలంటే మెడికల్ బోర్డు నుంచి ధ్రువీకరణ పత్రం కావాలంటున్నారు. గుంటూరు లేదా విజయవాడ వెళ్లమంటున్నారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు’ అని కొత్తపాలెంకు చెందిన కొత్తపల్లి ఆంజనేయులు ఆవేదన వ్యక్తం చేశారు.

❖ ‘నాన్న కాలం చేయడంతో వృద్ధాప్యంలో ఉన్న అమ్మను, నన్ను కూలి పనులు చేసుకునే నా సోదరులే చూస్తున్నారు.. మెడికల్ బోర్డు ధ్రువీకరణ పత్రం కోసం ఇతర జిల్లాలకు వెళ్లమంటున్నారు’ అని శేరేపాలానికి చెందిన రంగిశెట్టి మురళీకృష్ణ కన్నీటిపర్యంతమయ్యారు.

ఇది వీరిద్దరి కష్టం మాత్రమే కాదు. ఉమ్మడి జిల్లాలో మెడికల్ బోర్డు ధ్రువీకరణ పత్రం కోసం ప్రయత్నిస్తున్న దివ్యాంగుల కన్నీటి వ్యథ. ఉమ్మడి జిల్లాలో దివ్యాంగులకు మెడికల్ బోర్డు ధ్రువీకరణ పత్రం ఇచ్చే అవకాశం లేక ఇతర జిల్లాలకు వెళ్లాల్సి రావడంతో నానా అవస్థలు పడుతున్నారు.

ఇక్కడ లేకనే.. రూ.15 వేలు పింఛన్‌కు సంబంధించి ఆర్థో, న్యూరోసర్జరీ, న్యూరాలజీ విభాగాల్లో పనిచేసే ముగ్గురు వైద్యులతోపాటు సూపరింటెండెంట్ సంతకంతో కూడిన మెడికల్ బోర్డు ఆమోదం తర్వాతే వారికి వైకల్య శాతం ధ్రువీకరణ పత్రం అందజేస్తారు. ఏలూరులో ప్రభుత్వ వైద్య కళాశాల ఉన్నా సంబంధిత బోర్డు లేదు. ఫలితంగా దివ్యాంగులు, అసలు లేవలేని స్థితిలో, వీల్‌ఛైర్లలో ఉన్నవారిని, బంధువులు, సహాయకులు గుంటూరు, విజయవాడ, రాజమహేంద్రవరం, కాకినాడ తీసుకెళ్తున్నారు. తీరా అక్కడికి వెళ్లాక మా జిల్లావారే ఎక్కువగా ఉన్నారని, వారంతా అయ్యాక చూద్దాంలే అంటున్న పరిస్థితులు తలెత్తుతున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దళారుల జోక్యం.. కొందరు ప్రబుద్ధులు వారి అవసరాన్ని ఆసరాగా చేసుకుని అందినకాడికి దండుకుంటున్నారు. సదరం క్యాంపులకు వెళ్లిన వారి వివరాలను సేకరించి రూ.15వేలు పింఛను పొందేలా ధ్రువీకరణ పత్రం చేయిస్తామంటూ మోసం చేస్తున్నారు. తణుకు, మొగల్తూరు, భీమవరానికి చెందిన కొందరు దళారులను ఆశ్రయించి మోసపోయిన ఘటనలు ఉన్నాయి. ✦ సమస్యపై ఉన్నతాధికారులకు నివేదించామని డీసీహెచ్ఎస్ సూర్యనారాయణ తెలిపారు.

ఉపాధి శ్రామికులకు టోల్ ఫ్రీ

పెంటపాడు, నూజివీడు, న్యూస్‌టుడే: వీబీజీ రామ్‌జీ (గ్రామీణ ఉపాధి హామీ) పథకంలో ప్రతి గ్రామం నుంచి ఎక్కువ మంది శ్రామికులు హాజరయ్యే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గతంలో ఉన్న రూ.250 వేతనం రూ.307కు ప్రభుత్వం పెంచింది. పని ప్రదేశంలో వసతులు కల్పించకున్నా.. చేసిన పనులకు బిల్లులు చెల్లించకున్నా.. కొత్త జాబ్ కార్డుల జారీ.. తదితర సమస్యలు ఉంటే టోల్ ఫ్రీ నంబరు 1800 200 1001కు ఫిర్యాదు చేయవచ్చు. ఇది 24 గంటలు అందుబాటులో ఉంటుంది. అధికారులు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారు. ఫిర్యాదు చేసిన తర్వాత అధికారులు సంబంధిత వివరాలు రికార్డు చేస్తారు. ఫిర్యాదు దారుల సమస్యకు పరిష్కారం చూపుతారని డ్వామా పీడీ తెలిపారు.

ఎన్టీఆర్ ఆశయ సాధనే లక్ష్యం

పాలకొల్లు, న్యూస్‌టుడే: పేద, మధ్య తరగతి వర్గాల కోసం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత దివంగత ఎన్టీ రామారావుకే దక్కుతుందని.. ఆయన ఆశయ సాధనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా పాలకొల్లు గాంధీ బొమ్మల కూడలిలో ఉన్న ఆయన విగ్రహానికి మంత్రి నిమ్మల, మాజీ ఎమ్మెల్సీ అంగర రామమోహన్, పలువురు నాయకులు ఆదివారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయగా పలువురు యువత పాల్గొని రక్తదానం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు, పండ్లు పంపిణీ చేశారు. కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న మంత్రి నిమ్మల, మాజీ ఎమ్మెల్సీ అంగర

శ్రీవారి ఆలయంపై అమావాస్య ప్రభావం

ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయంపై అమావాస్య ప్రభావం పడింది. అతి తక్కువ సంఖ్యలో భక్తులు స్వామిని ఆదివారం దర్శించుకున్నారు. ప్రతి వారం శ్రీవారి ఆలయాన్ని భక్తులు అధిక సంఖ్యలో సందర్శించేవారు.

కడలి లోతుల్లోంచి.. పశ్చిమ తీరానికి

మొదలైన ఆలివ్ రిడ్లే తాబేళ్ల రాక

మొగల్తూరు, నరసాపురం, గ్రామీణ, న్యూస్‌టుడే: జిల్లా సముద్ర తీరంలో గుడ్లు పెట్టేందుకు ఆలివ్‌రిడ్లే తాబేళ్ల రాక మొదలైంది. ఈ గుడ్లను సేకరించి సంరక్షించేందుకు అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. సముద్ర లోతుల్లో జీవించే ఈ తాబేళ్లు వేల మైళ్ల దూరం ప్రయాణించి ఇసుక తిన్నెల్లో గుడ్లు పెట్టేందుకు ఏటా నవంబరు నుంచి మార్చి నెల వరకు తీరానికి వస్తుంటాయి.

పీఎంలంక వద్ద ఏర్పాటు చేసిన రక్షణ వలయం

గుంతలో తాబేలు గుడ్లు

● ఈ నెల 15న పేరుపాలెం తీరంలో 90 గుడ్లను సేకరించి రక్షణ వలయాల్లో చిన్నపాటి గుంతలు తీసి భద్రపరిచారు. తాబేళ్లు గుడ్లు పెట్టిన రెండు, మూడు గంటల్లో రక్షిత కేంద్రాలకు తరలిస్తే సత్ఫలితాలు ఉంటాయని.. ఈ దిశగా తీరం పొడవునా ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. గతేడాది చేపట్టిన చర్యలతో మంచి ఫలితాలు రావడంతో ఈ ఏడాది కూడా కొనసాగిస్తున్నట్లు అటవీశాఖ రేంజ్ అధికారి ఎం.కరుణాకర్ ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.

అర్ధరాత్రి దాటాకే.. గుడ్లు పెట్టే ఆలివ్‌రిడ్లే తాబేళ్లు అర్ధరాత్రి 2 నుంచి ఉదయం 6 గంటల మధ్య ఒడ్డుకు వస్తుంటాయి. తీరానికి 50-60 మీటర్ల దూరంలో ఇసుక తిన్నెల్లో బొరియలు చేసి గుడ్లు పెట్టి తిరిగి వెళ్లిపోతాయి. జన సంచారం, కెరటాల తాకిడికి గుడ్లపై ఇసుక కొట్టుకుపోవడంతో, పక్షుల దాడులతో చాలా వరకు దెబ్బతింటాయి. ఈ క్రమంలో వాటి సంరక్షణ కోసం పీఎంలంక, పేరుపాలెం తదితర గ్రామాల్లో తాత్కాలిక రక్షణ వలయాలు ఏర్పాటు చేస్తున్నారు. గుడ్లు సేకరించి రక్షిత ప్రాంతాల్లో ఉంచేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించారు.

స్థానికులకు అవగాహన కల్పించి.. జిల్లాలో పేరుపాలెం సౌత్ పరిధి మోళ్లపర్రు నుంచి బియ్యపుతిప్ప వరకు 19 కి.మీ. మేర సముద్ర తీరం ఉంది. కొద్ది నెలల కిందట తీరానికి కొన్ని తాబేళ్ల కళేబరాలు కొట్టుకొచ్చాయి. ఈ అంశంపై ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనానికి అటవీశాఖ అధికారులు స్పందించారు. కళేబరాలకు పరీక్షలు చేసి ఖననం చేశారు. ఈ నేపథ్యంలో ఆలివ్ రిడ్లే తాబేళ్లు, వాటి గుడ్ల రక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు.

సోమేశ్వరుడికి పంచామృతాభిషేకం

భీమవరం ఆధ్యాత్మికం, న్యూస్‌టుడే: చొల్లంగి అమావాస్య సందర్భంగా పంచారామక్షేత్రం గునుపూడి సోమేశ్వరజనార్దనస్వామి ఆలయంలో స్వామికి ఆదివారం ఉదయం పంచామృతాలతో అభిషేకాలు, విశేష పూజలు చేశారు. సాయంత్రం గజమాలలు, పట్టువస్త్రాలతో నేత్రపర్వంగా అలంకరించారు. సహస్రనామ పూజలు చేసి మేళతాళాలతో ఆలయ ప్రదక్షిణ అనంతరం ధూప సేవ నిర్వహించారు.

తణుకులో మన శంకర వరప్రసాద్ గారు చిత్ర బృందం సందడి

తణుకు గ్రామీణం, న్యూస్‌టుడే: ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా విజయోత్సవంలో భాగంగా చిత్ర బృందం ఆదివారం తణుకు పట్టణంలో సందడి చేసింది. ఈ సందర్భంగా సినిమా దర్శకుడు అనిల్ రావిపూడి ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. దర్శకుడితో సహా చిత్ర బృందాన్ని ఎమ్మెల్యే సాదరంగా ఆహ్వానించి పుష్పగుచ్ఛాలు, జ్ఞాపికలు, శాలువాలతో సత్కరించారు. వారితో సినిమా, కళా, సాహిత్య, సాంస్కృతిక రంగాలపై చర్చించారు. అనంతరం అనిల్ రావిపూడి వీ మ్యాక్స్ థియేటర్‌కు వెళ్లి అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రేక్షకులే తనకు దేవుళ్లని, ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో చిత్ర నిర్మాత గారపాటి సాహు, కమీడియన్ బుల్లి రాజు తదితరులు పాల్గొన్నారు.

లంక భూమి కోత

మహానందీశ్వరస్వామి ఆలయం వద్ద జారిపోయిన లంక భూమి

గోదారిలోకి అండలుగా ఇలా..

పోలవరం సమీపం గోదావరి మధ్యలోని మహానందీశ్వరస్వామి ఆలయం ఎదురుగా ఉన్న లంక భూమికి రక్షణ కొరవడింది. ప్రాజెక్ట్ స్పిల్‌వే నిర్మాణంతో ప్రవాహం దిశ మారి లంక చుట్టూ పెరిగిన తాడిచెట్లు, భక్తుల నీటి అవసరాల కోసం వేసిన బోరు గోదారిలో కలిసిపోయాయని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికే లంక భూమి అండలుగా గోదావరిలో కలిసిపోతుందని, కోత ఇదే రీతిన కొనసాగితే వచ్చే వరదల సీజన్‌లో అన్నదాన భవనం కూడా నదిలో కలిసిపోతుందని వాపోతున్నారు. పూర్తిగా లంక భూమికి నష్టం జరగకముందే జలవనరుల శాఖాధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, పోలవరం**

ఈ కాలువలో వ్యర్థాలే పారతాయి

భీమేశ్వరస్వామి కాలనీకి వెళ్లే వంతెన మార్గం వద్ద పంట కాలువలో ప్లాస్టిక్ వ్యర్థాలు గుట్టలుగా పేరుకుపోయాయి. నీరు పారుదల ఉన్నా వ్యర్థాలు నిల్వ ఉండటంతో దోమల బెడదతోపాటు దుర్గంధం వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తరచూ ఇక్కడ ఇదే పరిస్థితి ఉన్నా పట్టించుకునే నాథుడే కరవయ్యాడని.. ఇప్పటికైనా పాలకులు స్పందించి తక్షణమే వాటిని తొలగించాలని కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, భీమవరం**

పశ్చిమ గోదావరి జిల్లా : జ్ఞాపిక టివిఎస్, సత్రంపాడు, ఏలూరు: 7095706969 | జ్ఞాపిక టివిఎస్, పాత బస్టాండ్: 7095701818 | ఈశ్వర టివిఎస్, భీమవరం: 7997993277 | ఈశ్వర టివిఎస్, పాలకొల్లు: 7997998266 | శ్రీకృష్ణ టివిఎస్, తణుకు: 7702511992 | శ్రీదుర్గా టివిఎస్, నరసాపూర్: 7997998256 | జ్ఞాపిక టివిఎస్, తాడేపల్లి గూడెం: 7095705454 | పవిత్రా టివిఎస్, కొయ్యలగూడెం: 9059906703 | ఈశ్వర టివిఎస్, మొగల్తూరు: 7997993268 | వెంకట్ శ్రీ టివిఎస్, జంగారెడ్డిగూడెం: 9492733338 | సన్ టివిఎస్, చింతలపూడి: 9908958794. గురు టివిఎస్, కైకలూరు: 9703014102.

(c) eenadu

టెట్‌కు వ్యతిరేకంగా ఉద్యమిస్తాం

మాట్లాడుతున్న సాయిశ్రీనివాస్

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న టెట్‌ను ఎస్టీయూ వ్యతిరేకిస్తుందని.. ఇందులో భాగంగానే జాతీయ స్థాయిలో ఎస్టీయూ అనుబంధ సంస్థ ఏఐఎస్‌టీఎఫ్ ఆధ్వర్యంలో దిల్లీలో ధర్నా నిర్వహించామని ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్.సాయి శ్రీనివాస్ తెలిపారు. భీమవరంలో ఆదివారం నిర్వహించిన ఆ సంఘం జిల్లా సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. టెట్ విషయమై దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన సంఘాలను ఏకం చేసుకొని ఫిబ్రవరి 5న మరోసారి ఉద్యమానికి శ్రీకారం చుట్టామన్నారు. 12వ పీఆర్సీ ప్రకటించాలన్నారు. పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు విద్యార్థులకు ఎస్టీయూ తరఫున స్టడీ మెటీరియల్ అందజేస్తున్నామన్నారు. సంఘం జిల్లా అధ్యక్షుడు పి.సాయివర్మ, ప్రధాన కార్యదర్శి కేవీ రామచంద్రరావు, రాష్ట్ర కౌన్సిలర్ పుప్పాల ప్రకాశ్, వి.జానకిరామరాజు తదితరులు పాల్గొన్నారు.

పాత పింఛను విధానాన్ని పునరుద్ధరించాలి: యూటీఎఫ్

ఏలూరు విద్యా విభాగం, న్యూస్‌టుడే: ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు పాత పింఛను విధానాన్ని పునరుద్ధరించాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వర్లు కోరారు. స్థానిక సంఘ కార్యాలయంలో ఆదివారం జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వ్యతిరేక విధానాలను ప్రభుత్వం విడనాడాలన్నారు. సీపీఎస్ విధానంతో ఉద్యోగ, ఉపాధ్యాయులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని రకాల పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఉపాధ్యాయ కొలువులు సాధించిన వారికి మరోసారి టెట్ నిర్వహించడం సరికాదన్నారు. బడి మానేసిన పిల్లలను పాఠశాలలో చేర్పించే కార్యక్రమానికి యూటీఎఫ్ శ్రీకారం చుట్టిందని సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.రవికుమార్ తెలిపారు. నాయకులు శ్యాంబాబు, సుధారాణి, రంగ మోహన్, బి.మోహన్ తదితరులు పాల్గొన్నారు.

పోలవరం పరిశీలనకు విదేశీ నిపుణుల రాక

పోలవరం, న్యూస్‌టుడే: మూడు రోజుల పర్యటనకు వస్తున్న ముగ్గురు విదేశీ నిపుణులు సీన్ హిన్స్‌బెర్గర్, గియాన్ ఫ్రాంకో డి సిస్కో, డేవిడ్ బి.పాల్ సోమవారం నుంచి పోలవరం ప్రాజెక్టులో జరుగుతున్న పనులు పరిశీలిస్తారని జలవనరుల శాఖాధికారులు తెలిపారు. ఆదివారం రాత్రి రాజమహేంద్రవరంలో బస చేసి ఉదయం కేంద్ర జలసంఘం, పోలవరం అథారిటీ సభ్యులతో కలిసి ప్రాజెక్టును సందర్శిస్తారని, ముందుగా గ్యాప్-1, డి.హిల్, గ్యాప్-2, జి.హిల్, ప్రధాన డ్యామ్ ఎగువ, దిగువ భాగాలు, డీవాటరింగ్ చానల్, రాక్‌ఫిల్, స్పిల్ ఛానల్ పరిశీలిస్తారన్నారు. 20న మెయిన్ డ్యామ్ గ్యాప్-2లో ఇసుక లేక్ సంబంధిత మెటీరియల్ లక్షణాలు పరిశీలించడంతో పాటు ఏజెన్సీల ప్రతినిధులతో సమీక్షిస్తారని జలవనరుల శాఖాధికారులు పేర్కొన్నారు. 21న ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణ ప్రణాళిక, స్పిల్ చానల్‌లో బ్రిడ్జి, అప్రోచ్ చానల్‌ను పరిశీలించి ఆర్థికుల గురించి సమీక్షిస్తారన్నారు. 22న రాజమహేంద్రవరంలో పలు అంశాలపై ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్‌తో చర్చించి వెనుదిరుగుతారన్నారు. 23న దిల్లీలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవో, ఇతర అధికారులు, విదేశీ నిపుణులు సమావేశమై పనులపై మరోసారి సమీక్షిస్తారన్నారు. విదేశీ నిపుణులు ప్రాజెక్టులో ఆరోసారి పర్యటిస్తున్నట్లు తెలిపారు.

ముగిసిన జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు

నరసాపురం, న్యూస్‌టుడే: నరసాపురం పట్టణ పరిధి రుస్తుంబాద గోగులమ్మ ఆలయ ప్రాంగణంలో ఐదు రోజుల పాటు నిర్వహించిన జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు ఆదివారంతో ముగిశాయి. బహుమతి ప్రదానోత్సవంలో ఎమ్మెల్యే ఆర్డన్ నాయుడు అతిథిగా పాల్గొని మాట్లాడారు. నరసాపురం పేరు చెబితే కబడ్డీ పోటీలు గుర్తుకొస్తాయని.. 35 ఏళ్లుగా ఇక్కడ జాతీయస్థాయి పోటీలు నిర్వహించడం అభినందనీయమని నిర్వాహకులను కొనియాడారు. అనంతరం విజేతలకు నగదు బహుమతులు, ట్రోఫీలు అందజేశారు. కాపు కార్పొరేషన్ డైరెక్టర్ కొత్తపల్లి సుబ్బారాయుడు, మాజీ ఎమ్మెల్యే బందా సత్యనారాయణమూర్తి, దాసి రాజు, తహసీల్దారు ఐవీవీ సత్యనారాయణ, సీఐలు బి.యాదగిరి, దుర్గాప్రసాద్, కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి వీర్ల వెంకయ్య పాల్గొన్నారు.

విజేతలు వీరే.. మహిళల విభాగంలో తొలి నాలుగు స్థానాల్లో వరుసగా సీఆర్‌పీఎఫ్ దిల్లీ, హిమాచల్ ప్రదేశ్, రాజ్‌పూర్- హరియాణా, మాబాహరి దాస్ హరియాణా జట్లు, పురుషుల విభాగంలో ఎస్ఈసీ రైల్వే, ఎస్డీ స్పోర్ట్స్ క్లబ్, నట్స్‌బర్గర్, సీఆర్ రోహతక్ హరియాణా జట్లు నిలిచాయి.

పాడి రైతుకు వెన్నుదన్ను!

- నేటి నుంచి ఉచిత పశు వైద్య శిబిరాలు
- బీమా పథకం పునరుద్ధరణ

పాలకొల్లు, న్యూస్‌టుడే: పాడి రైతులకు అండగా నిలిచేలా కూటమి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. మొంథా తుపాను తర్వాత రాయితీపై పశుదాణా అందించిన ప్రభుత్వం.. వైకాపా పాలనలో నిలిచిపోయిన పశు బీమా పథకాన్ని పునరుద్ధరించనుంది. తాజాగా ఊరూరా పశువులకు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసింది. నేటి నుంచి ఈ నెల 31వ తేదీ వరకు జరిగే వైద్య శిబిరాల్లో పశువులకు అన్ని రకాల పరీక్షలు చేసి అవసరమైన మందులు పంపిణీ చేసేందుకు పశుసంవర్ధక శాఖ ఏర్పాట్లు చేసింది. పశువైద్యాధికారుల పర్యవేక్షణలో ప్రతి మండలంలో రెండు బృందాలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు వైద్య సేవలు అందించనున్నాయి.

జిల్లాలో ఇలా..

గ్రామీణ పశు వైద్యశాలలు: 30
వెటర్నరీ డిస్పెన్సరీలు: 46
ప్రాంతీయ పశువుల ఆసుపత్రులు: 11
ఆవులు, గేదెలు: 2,23,676
గొర్రెలు: 38,804 | మేకలు: 22,765

సేవలు ఇవీ..

ఇటీవల వరకు పశు వైద్యశాలల్లో మందుల కొరత ఉండగా తాజాగా అన్నిచోట్లా ఆ లోటును భర్తీ చేశారు. బృందంలో ఉండే పశువైద్యాధికారితోపాటు మరో నలుగురు సిబ్బంది గర్భకోశ వ్యాధులకు చికిత్స అందించడంతోపాటు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయనున్నారు. వ్యాధి నిరోధక టీకాలు వేయనున్నారు. నట్టల నివారణకు మందులిస్తారు. పశు పోషణతో ఉపాధి పొందుతున్న పాడి రైతులకు యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించనున్నారు. పాల ఉత్పత్తి పెరిగేందుకు అనుసరించాల్సి పద్ధతులపై సూచనలు ఇస్తారు.

బీమాతో భరోసా.. పాలిచ్చే గేదె మృతిచెందినప్పుడు బీమా వర్తించక పాడిరైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇలాంటి రైతులను ఆదుకోవడానికి బీమా పథకాన్ని సోమవారం నుంచి ప్రారంభిస్తున్నారు. గేదె, ఆవులకు ఒక్కోదానికి రూ. 2 వేల చొప్పున బీమా సంస్థలకు చెల్లించాల్సి ఉంది. దీనిలో ప్రభుత్వం రూ. 1,700, రైతువాటాగా రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. ఏ కారణంతోనైనా పాడి పశువు మృతి చెందితే నష్టపరిహారంగా రైతుకు రూ. 30 వేలు అందుతాయి. మేకలు, గొర్రెలకు రూ. 400 వరకు చెల్లిస్తే రూ. 6వేల చొప్పున బీమా పరిహారం అందనుంది.

సందర్భమేదైనా ఈనాడు ను చేసుకోండి వేదిక
మీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు ఈనాడులో ప్రకటనల ద్వారా తెలియజేయండి

ప్రకటనల కొరకు సంప్రదించండి: 80080 12494

ఈఎస్ఎల్ ప్రాంతీయ సమరానికి సై

నేటి నుంచి సెంట్రల్ ఆంధ్రా స్థాయి ఈనాడు క్రికెట్ పోటీలు

గుంటూరు క్రీడలు, తాడికొండ, న్యూస్‌టుడే: 'ఈనాడు స్పోర్ట్స్ లీగ్ (ఈఎస్ఎల్) టోర్నమెంట్‌లో ప్రాంతీయ సమరానికి రంగం సిద్ధమైంది. క్రికెట్‌లో ప్రతిభావంతుల్ని వెలుగులోకి తీసుకురావాలనే లక్ష్యంగా నిర్వహిస్తున్న 'ఈఎస్ఎల్' పండగ రెండో దశకు చేరుకుంది. 'ఈనాడు క్రికెట్ సంబరం' సెంట్రల్ ఆంధ్రా స్థాయి పోటీలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. గత నెలలో జిల్లా స్థాయిలో పోటీలు జరిగాయి. ఆ టోర్నమెంట్‌లో ప్రథమ స్థానం సాధించిన జూనియర్స్, సీనియర్స్ జట్లు ఇప్పుడు ప్రాంతీయ స్థాయిలో నిర్వహించే పోటీల్లో తలపడనున్నాయి. దీని కోసం గుంటూరు సమీప మోతడకలోని చలపతి హిల్ వ్యూ స్టేడియాన్ని ముస్తాబు చేశారు. ఈ పోటీలు నాకౌట్ పద్ధతిలో నిర్వహిస్తారు. గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో విజేతలుగా నిలిచిన జట్లు ఈ టోర్నమెంట్‌లో తలపడనున్నాయి. నిర్ణీత 20 ఓవర్లలో పోటీలు జరగనున్నాయి.

వేదిక: చలపతి హిల్ వ్యూ స్టేడియం, మోతడక
సీనియర్స్: మొదటి మ్యాచ్ (ఉదయం) గుంటూరు × పశ్చిమ గోదావరి
జూనియర్స్: రెండో మ్యాచ్ (మధ్యాహ్నం) గుంటూరు × కృష్ణా

Title Sponsor: ధనిక్ భారత్ విద్యా సంస్థలు IIT-JEE | NEET
Protein Partner: నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (Non-Govt. Public Charitable Trust)
Regional Sponsor: Chalapathi Institute of Technology AUTONOMOUS MOTHADAKA CAMPUS
Gift Partner: KL (DEEMED TO BE UNIVERSITY)
Beverage Partner: CMR SHOPPING MALL The joy of life ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | ఒడిశా | కర్ణాటక
Digital Partner: ఈనాడు.నెట్
TV Partner: ETV BHARAT, ETV ఆంధ్రప్రదేశ్
Organised by ఈనాడు

క్రీడాస్ఫూర్తి పెంపొందించుకోవాలి

విజేతలతో ఎమ్మెల్యే ఆరిమిల్లి

తణుకు గ్రామీణం, న్యూస్‌టుడే: యువత క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకొని మరింత ప్రతిభ కనబర్చాలని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని ఎమ్మెల్యే ఆరిమిల్లి ఆధ్వర్యంలో స్థానిక అజ్జరం రోడ్డులో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు ఆదివారం ఆయన బహుమతులు అందజేశారు. టోర్నమెంట్‌లో విజేతగా నరసాపురం జట్టు, రన్నరప్‌గా వీరవాసరం జట్టు నిలిచాయి. మూడో స్థానంలో ముక్కామల జట్టు నిలిచింది. వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను రూ.66,666, రూ.33,333, రూ.11,111 అందజేశారు.

వైభవంగా వేమన జయంతి ఉత్సవాలు

పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి

అత్తిలి గ్రామీణం, న్యూస్‌టుడే: అత్తిలి మండలం ఆరవల్లిలో ఆదివారం యోగి వేమన 101వ జయంతి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేమన విగ్రహం, ఆలయ ప్రాంగణాన్ని విద్యుద్దీపాలంకరణలతో తీర్చిదిద్దారు. ఉత్సవాల కోసం దేశ విదేశాల నుంచి సొంతూరుకు చేరుకున్న బంధుమిత్రులతో గ్రామం కోలాహలంగా మారింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయ ప్రాంగణం వద్ద నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి. యోగి వేమన విగ్రహాన్ని సినీ దర్శక నిర్మాత ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మండలి, ఆరవల్లి వైజంక్షన్లో ఏర్పాటు చేసిన విగ్రహాలకు పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా వేమన జీవిత చరిత్ర పుస్తకాలను ఆవిష్కరించారు.

పల్లకిలో ఊరేగింపు.. పల్లకిలో యోగి వేమన చిత్రపటాన్ని ఉంచి మంగళ వాయిద్యాలతో వైభవంగా ఊరేగించారు. కళారుపల్లి నుంచి తీసుకొచ్చిన జీవజ్ఞాన జ్యోతితో ఆలయ కమిటీ సభ్యులు ఊరేగింపు నిర్వహించారు. గ్రామ సింహాలకు అన్నప్రసాదం అందించారు. అనంతరం భక్తులకు అన్నసమారాధన చేశారు. ఈ సందర్భంగా 71వ జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు ఆరవల్లిలో నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందించారు.

వంతెనల వంతెప్పుడు?

ప్రధాన మార్గాల్లో ప్రజలకు తప్పని అవస్థలు

పరిశీలన

ఆగిరిపల్లి, ముసునూరు, చాట్రాయి, నూజివీడు రూరల్, కొయ్యలగూడెం గ్రామీణ, న్యూస్‌టుడే: దశాబ్దాలుగా వాగులు, వంకలపైనున్న లోతట్టు వంతెనలు, కల్వర్టులు ప్రమాదకరంగా మారాయి. వరద ప్రవాహం తగ్గే వరకు ఆయా గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోతున్నాయి. పలువురు వాగు దాటే క్రమంలో ప్రమాదవశాత్తు కొట్టుకుపోయిన సందర్భాలు ఉన్నాయి. జిల్లాలో చాలా ప్రాంతాల్లో కల్వర్టులు ప్రమాదకరంగా ఉన్నా.. గత వైకాపా ప్రభుత్వంలో పట్టించుకోకుండా వదిలేశారు. కల్వర్టులకు మరమ్మతులు, అవసరమైన చోట కొత్త వంతెనల నిర్మాణాలకు చర్యలు చేపడతామని ర.భ.శాఖ ఎస్ఈ కె.విజయ రత్నం తాజాగా వెల్లడించారు.

ముసునూరు: నూజివీడు వెళ్లే ప్రధాన రహదారిలో సింహాద్రిపురం దగ్గర రాములేరు వాగు ప్రమాదకరంగా ఉంటుంది. వలసపల్లి వెళ్లే మార్గంలో రెండు చోట్ల, రమణక్కపేట మార్గంలో ఎర్రవాగు దగ్గర, అక్కిరెడ్డిగూడెం కట్టువాగు దగ్గర శాశ్వత వంతెనలు నిర్మించాల్సి ఉంది. ఇటు రైతులు, అటు విద్యార్థులు వంతెనలు లేక రాకపోకలకు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

నూజివీడు రూరల్: మండల పరిధిలో తుక్కులూరు, పల్లెర్లమూడి, జంగం గూడెం, దేవరగుంట, గొల్లపల్లి, మీర్జాపురం, సీతారామపురం దగ్గర శాశ్వత వంతెనలు నిర్మించాల్సి ఉంది. తుక్కులూరు దగ్గర ఇటీవల ఓ యువతి ప్రమాదవశాత్తు వాగు దాటుతూ ప్రవాహంలో గల్లంతై మృతి చెందింది.

కొయ్యలగూడెం గ్రామీణ: కన్నాపురం ఎస్సీ శ్మశాన వాటికకు వెళ్లే మార్గంలో తూర్పు కాలువపై గత ఏడాది నిర్మించిన పైపు కల్వర్టు అప్రోచ్ కొట్టుకుపోయింది. ఫలితంగా స్థానిక ప్రజలకు అవస్థలు తప్పడం లేదు.

నూజివీడు - గన్నవరం రహదారిలో ఆగిరిపల్లి మండలం తోటపల్లి వద్ద, ఆగిరిపల్లి - నూగొండపల్లి గ్రామాల మధ్యలో కుంపెనీ వాగు దగ్గర ఉన్న కల్వర్టులు ధ్వంసమయ్యాయి. అక్కడ శాశ్వత వంతెనల నిర్మాణాలు చేపట్టాలని ఎన్నో ఏళ్లుగా ప్రజల నుంచి డిమాండ్ ఉంది. ఇటీవల ఓ వ్యక్తి తోటపల్లి దగ్గర నీటి ప్రవాహానికి గల్లంతై మరణించారు. గన్నవరం విమానాశ్రయానికి, ఎస్.ఎ.పేట, నూగొండపల్లి, పిన్నమరెడ్డిపల్లి, రాజవరం గ్రామాలకు రాకపోకలు నిలిచి ప్రజలు అవస్థలు పడుతున్నారు. వైకాపా ఎమ్మెల్యే ఇచ్చిన హామీ నీటి మూటగా మిగిలింది.

చాట్రాయి: కోటపాడు-పోతునూరు, చీపురుగూడెం-మల్లాయిగూడెం వద్ద, పోలవరం-యడవల్లి దగ్గర కల్వర్టులు ధ్వంసమై

వాగులు చాలా ప్రమాదకరంగా మారాయి. తమ్మిలేరు వద్ద వరద వస్తే సుమారు 15 కి.మీ. తిరిగి గ్రామాలకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది.

కొలువుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

ఏలూరు గ్రామీణ, న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీలో డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫ్రంట్ ఆఫీస్ కో ఆర్డినేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శ్రీదేవి తెలిపారు. ఆయా పోస్టులను ఓపెన్ విభాగంలో భర్తీ చేయనున్నట్లు చెప్పారు. దరఖాస్తు నమూనా, నియమ నిబంధనలు, ఇతరత్రా వివరాలకు జిల్లా కోర్టు, మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యాలయాలు, కలెక్టరేట్, సమాచారశాఖ, ఉపాధి కార్యాలయాల నోటీసు బోర్డుల్లో చూడొచ్చని వివరించారు. అభ్యర్థులు ఈ నెల 27వ తేదీ లోపు జిల్లా కోర్టు కార్యాలయంలోని జిల్లా జడ్జి, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ, న్యాయసేవా సదన్‌కు దరఖాస్తులు పంపాలని ఆదివారం ఆమె తెలిపారు.

20 నుంచి తేనెటీగల పెంపకంపై శిక్షణ

ఉద్యాన విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే: వెంకట్రామన్నగూడెం కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే)లో ఈ నెల 20 నుంచి మార్చి 16 వరకు తేనెటీగల పెంపకంపై ఉచిత శిక్షణ ఇస్తామని కేవీకే ప్రధాన శాస్త్రవేత్త పి.విజయలక్ష్మి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 25 మంది చొప్పున ఆరు బ్యాచ్‌లకు శిక్షణ ఇస్తామన్నారు. ప్రతి బ్యాచ్‌కి వారం రోజుల పాటు శిక్షణ ఉంటుందన్నారు. శిక్షణ అనంతరం ధ్రువపత్రాలు అందజేస్తామన్నారు. గ్రామీణ యువత, మహిళలు, రైతులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శిక్షణకు వచ్చే వారికి ఉచిత భోజనం, వసతి సౌకర్యం కల్పిస్తున్నట్లు వివరించారు. ఆసక్తి ఉన్న వారు 73826 33692, 72868 22813 నంబర్లను సంప్రదించాలన్నారు.

కారు ఢీకొని జట్టు కూలీ మృతి

కొండ్రుప్రోలు (తాడేపల్లిగూడెం వన్‌టౌన్), న్యూస్‌టుడే: 216ఎ జాతీయ రహదారిపై కొండ్రుప్రోలు పరిధిలో కారు ఢీకొని ఓ వ్యక్తి ఆదివారం మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాడేపల్లిగూడెం పట్టణం యాగర్లపల్లికి చెందిన గేదెల సింహాచలం(38) వంట మేస్త్రి, జట్టుకూలీ పనులు చేస్తుంటారు. తన పనులు ముగించుకుని ఏలూరు వైపునుంచి ఇంటికి ద్విచక్ర వాహనంపై వస్తుండగా నిట్ జంక్షన్ వద్ద కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాన్ని తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని తాడేపల్లిగూడెం ఎస్సై జేవీఎన్ ప్రసాద్ తెలిపారు.

వేధిస్తున్నారంటూ డయాలసిస్ టెక్నీషియన్ ఆత్మహత్య

ఘటనా స్థలంలో మూడు పేజీల లేఖ

సుధాకర్ (పాత చిత్రం)

జంగారెడ్డిగూడెం పట్టణం, న్యూస్‌టుడే: తప్పుడు ఫిర్యాదులు పెట్టి వేధింపులకు పాల్పడటంతో మనస్తాపానికి గురై ఓ డయాలసిస్ టెక్నీషియన్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జంగారెడ్డిగూడెంలో ఆదివారం జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లా ఉండేశ్వరపురానికి చెందిన ముప్పిడి సుధాకర్(27) కొంతకాలంగా జంగారెడ్డిగూడెంలో నివాసముంటున్నారు. ఆయనకు మూడేళ్ల కిందట సరస్వతి(సిద్ధూ) అనే మహిళతో వివాహమైంది. సుధాకర్ జంగారెడ్డిగూడెం ప్రాంతీయాసుపత్రిలోని అపోలో డయాలసిస్ కేంద్రంలో సీనియర్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నారు. గతేడాది సెప్టెంబరులో ఓ డయాలసిస్ రోగికి.. సుధాకర్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. సుధాకర్ తమపై దాడి చేశాడని రోగి, అతడి బంధువులు కలెక్టర్‌కు 'మీ కోసం'లో ఫిర్యాదు చేశారు. దీంతో సుధాకర్‌ను మరో డయాలసిస్ కేంద్రానికి బదిలీ చేశారు. కొన్ని నెలల కిందట జంగారెడ్డిగూడెం కేంద్రంలో తిరిగి విధుల్లో చేరారు. అయితే అతడు ఆదివారం ఆసుపత్రి ఆవరణలోని మంచినీటి ఆర్వో ప్లాంట్ నిమిత్తం ఏర్పాటు చేసిన షెడ్డులో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కొద్దిసేపటి తరువాత గమనించిన ఆసుపత్రి సెక్యూరిటీ గార్డు సిబ్బందికి విషయాన్ని తెలిపాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనాస్థలికి చేరుకున్న ఎస్సై కుటుంబరావు మృతదేహాన్ని కిందకు దింపి పంచనామాకు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నలుగురి వేధింపుల వల్లే తను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సుధాకర్ రాసిన లేఖ ఘటనాస్థలిలో దొరికింది.

'తప్పుడు కేసులు పెట్టారు'

'నా చావుకు కారణం కొమ్మ అజయ్‌బాబు, ములకల వీరరాఘవులు, అలుగు ఆనందశేఖర్, యనమల కరుణకుమారి.. నా తప్పు లేకపోయినా అజయ్, వీరరాఘవులు కలిసి నాపై పీజీఆర్ఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఇక్కడి నుంచి పంపించాలని, వినకపోతే చంపాలని చూస్తున్నారు. దీనికి తోడు కలెక్టర్, డీసీహెచ్ఎస్ నన్ను జంగారెడ్డిగూడెం డయాలసిస్ కేంద్రం నుంచి పంపించాలని ఆసుపత్రికి లేఖ కూడా పంపారు. ఎటువంటి దర్యాప్తు లేకుండా నన్ను బదిలీ చేయాలని కలెక్టర్ అయిన మీరు ఎలా నిర్ణయం తీసుకుంటారు మేడమ్. నేను రెండు సార్లు పీజీఆర్ఎస్‌లో నా తప్పు ఉంటే చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశా. అదీ పట్టించుకోలేదు. అజయ్, ఆనందశేఖర్ అనేవాళ్లు నాపై 2023లో తప్పుడు కేసు పెట్టారు. నేను చనిపోయిన తరువాత నా తప్పు ఉంటే కేసు క్లోజ్ చేయండి.. వాళ్ల మీద చర్యలు తీసుకుని నా ఆత్మకు శాంతి కల్పించండి. బయట చనిపోతే దర్యాప్తు చేయరు. ఆసుపత్రిలో చనిపోతే నా చావుకు న్యాయం జరుగుతుందని ఆశ. అమ్మ, నాన్న, సిద్ధూ నన్ను క్షమించండి.. సారీ' అంటూ సుధాకర్ ఆత్మహత్య చేసుకున్న ప్రాంతంలో మూడు పేజీల లేఖ లభ్యమైంది.

నేడు ఉద్యాన వర్సిటీ పాలక మండలి సమావేశం

ఉద్యాన విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే: వెంకట్రామన్నగూడెం వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం 68వ పాలకమండలి సమావేశాన్ని అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఈ నెల 19న నిర్వహిస్తున్నట్లు ఇన్‌ఛార్జి వీసీ ధనుంజయరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎక్స్ అఫీషియో సభ్యులైన వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్, ఆర్థిక శాఖ కార్యదర్శి వినయ్‌చంద్, ఉద్యానశాఖ రాష్ట్ర సంచాలకుడు కె.శ్రీనివాసులు, వ్యవసాయ, పశువైద్య విశ్వవిద్యాలయాల ఉపకులపతులు శారద జయలక్ష్మి దేవి, జేవీ రమణ సమావేశంలో పాల్గొంటారని పేర్కొన్నారు. గత పాలకమండలి పదవీకాలం ముగిసినా నూతన పాలకమండలిని ఇంకా నియమించలేదు.

దొంగను పట్టించిన చరవాణి లాక్

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: ఖరీదైన చరవాణిని ఓ దొంగ ఎత్తుకెళ్లాడు. దాని లాక్ తీయడం తెలియకపోవడంతో పట్టణంలోని చరవాణుల దుకాణానికి తీసుకెళ్లాడు. బాధితుడి బంధువు దుకాణానికే దొంగ చరవాణిని తీసుకెళ్లాడు. అప్పటికే వెతుకుతున్న బాధితుడికి చరవాణి దుకాణ యజమాని సమాచారం ఇచ్చాడు. దొంగను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. భీమవరంలో ప్లైవుడ్ దుకాణం యజమాని అయిన ఖాన్‌రామ్ కుటుంబ సభ్యులతో ఈ నెల 14న ఆలయానికి వెళ్లారు. రూ.లక్ష విలువైన చరవాణిని ద్విచక్ర వాహనంలో పెట్టి గుడిలోకి వెళ్లి తిరిగొచ్చేంతలో దొంగ ఆ చరవాణి తీయడాన్ని సీసీ కెమెరాలో గుర్తించారు. రెండు రోజులుగా వెతకగా చరవాణి అపహరించిన దొంగ నేరుగా బాధితుడి బంధువు దుకాణానికి తీసుకెళ్లడంతో స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు బక్కవోలు రాజ్‌కుమార్ భీమవరంలో తిరుగుతూ జీవనం సాగించే వ్యక్తిగా విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. ఎస్సై బి.వై.కిరణ్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారన్నారు.

లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

- 13 మందికి గాయాలు
- పొగ మంచు ప్రభావంతో దుర్ఘటన

హనుమాన్ జంక్షన్, న్యూస్‌టుడే : కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కానుమోలు శివారులో 216 హెచ్ జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 13 మంది గాయపడ్డారు. ఉయ్యూరు నుంచి గుడివాడ మీదుగా ద్వారకా తిరుమల వెళ్తున్న బస్సు కానుమోలు వద్దనున్న హెచ్‌పీ పెట్రోల్ బంకు సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవరు నాగేశ్వరరావు, కండక్టర్ చంద్రశేఖర్ తీవ్రంగా గాయపడ్డారు. ఉంగుటూరు, ఉయ్యూరు, కాటూరుకు చెందిన 11 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 49 మంది ప్రయాణికులున్నారు. వెంటనే క్షతగాత్రులను అత్యవసర వాహనాల్లో గుడివాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పొగ మంచే దుర్ఘటన జరగడానికి కారణంగా తెలుస్తోంది. రహదారిపై దట్టంగా మంచు కమ్మేయడంతో ఎదురుగా వస్తున్న లారీ సరిగా కన్పించక పోవడంతో ఆర్టీసీ బస్సు లారీని ఢీకొట్టినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. హనుమాన్‌జంక్షన్ పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

బ్రాయిలర్ ధరలు (కృష్ణాజిల్లా) (కిలో 1 కి రూ.లలో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర -157 రిటైల్ ధర 184 చికెన్ విత్ స్కిన్ - 267 చికెన్ స్కిన్‌లెస్ - 304.
అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 180, 189, 200 చికెన్ విత్ స్కిన్ - 350 చికెన్ స్కిన్‌లెస్ - 360.

కొత్తగా.. రయ్.. రయ్

కొయ్యలగూడెం, న్యూస్‌టుడే: పచ్చని పొలాల మధ్య నుంచి నూతనంగా నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారిపై వాహన రాకపోకలతో సందడి నెలకొంది. ప్రధానంగా సంక్రాంతి రద్దీని దృష్టిలో పెట్టుకుని వాహన రాకపోకలకు సంబంధిత అధికారులు అనుమతివ్వడంతో పెద్దసంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. 14న భోగి పండగ నేపథ్యంలో ముందు రోజు రాత్రి నుంచి నిత్యం పెద్దఎత్తున వాహనాలు రాకపోకలు సాగాయి. పండగకు వచ్చిన వారంతా ఆదివారం మధ్యాహ్నం నుంచి హైదరాబాదుకు తిరుగు ప్రయాణాలతో ప్రారంభానికి ముందే రహదారికి కళొచ్చింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 56.88 కి.మీ. మేర ఉన్న గ్రీన్‌ఫీల్డ్ హైవే రహదారి ఏలూరు జిల్లా చింతలపూడి మండలం రేచర్ల వద్ద ప్రవేశించి దేవరపల్లి వరకు ఉంది. దేవరపల్లి నుంచి ఖమ్మం వరకు 162కి.మీ పొడవున్న ఈ రహదారిపై రెండు చోట్ల కొద్ది మేర పనులు జరుగుతుండగా.. వాహనాలు వెళ్లేందుకు పెద్దగా ఇబ్బంది లేదని చోదకులు పేర్కొన్నారు. మరో మూడు, నాలుగు నెలల్లో ఈ రహదారి పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఎన్‌హెచ్ఏఐ అధికారులు ప్రయత్నిస్తున్నారు.

ప్రభుత్వానికి సీపీవో సరెండర్

ఏలూరు కలెక్టరేట్, న్యూస్‌టుడే: జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి(సీపీవో) సీహెచ్ వాసుదేవరావును ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ ఏలూరు కలెక్టర్ వెట్రిసెల్వి ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా అభివృద్ధి, సంక్షేమం, ఇతర పథకాల అమలు వివరాలను ఆయా శాఖల నుంచి సీపీవో ఆన్‌లైన్‌లో సేకరించి.. వాటిని ప్రభుత్వానికి ఎంట్రీల రూపంలో నివేదించాల్సి ఉంది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని జిల్లాల కలెక్టర్లతో దూర దృశ్య సమావేశంలో జిల్లా ప్రగతి సూచికల ఎంట్రీలో పలు శాఖలు వెనుకబడి ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ప్రక్రియలో జిల్లా అట్టడుగు స్థానంలో ఉండటంతో.. కలెక్టర్‌ను సీఎం నిలదీశారు. ఈ విషయంలో సీపీవో నిర్లక్ష్య వైఖరి అవలంబించడంతో.. ఆయన్ను ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ ఉత్తర్వులిచ్చారు. ఆయన గతేడాది నెల్లూరు జిల్లా నుంచి బదిలీపై ఇక్కడికొచ్చారు. ఎంట్రీలు సమర్పించడంలో నిర్లక్ష్యం వహించిన మరి కొన్ని శాఖల అధికారులపైనా చర్యలు తీసుకునే అవకాశాలున్నట్లు సమాచారం.

92.7 FM Rajamahendravaram ఈ FM 92.7 Mee FM
ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు
సోమవారం నుంచి శుక్రవారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ॥ 5 - ఉ॥ 7
ఈ-మార్నింగ్స్	ఉ॥ 7 - ఉ॥ 11
నువ్వా నేనా	ఉ॥ 11 - మ॥ 2
సత్యభామ	మ॥ 2 - సా॥ 5
లైట్ తీస్కో	సా॥ 5 - రా॥ 9
సరదాగా కాసేపు	రా॥ 9 - రా॥ 12
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా॥ 12 - తె॥ 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact 9000180626, 9989993175

EENADU Classifieds

BUSINESS SERVICES
బంగారం బ్యాంకులలో/ ఏ ఇతర ప్రైవేటు సంస్థలలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈరోజు మార్కెట్ ధర ప్రకారం కొనబడును. (స్పాట్ క్యాష్). Ph: 8142292071.

TOURS AND TRAVELS
20వ తారీకు 5 డేస్ మేడారం జాతర, కాళేశ్వరం, మేడిగడ్డ, గోవా, హంపి, గోకర్ణ, మురుడేశ్వర్, స్వర్ణగిరి, ముచింతల్ 6,900 స్లీపర్‌బస్ సెల్: 9848782131.

REAL ESTATE

FLAT FOR SALE
తాడేపల్లిగూడెం బస్‌స్టాండ్ దగ్గర మురళీధర్‌పార్క్ అపార్ట్‌మెంట్‌లో 1st ఫ్లోర్ పడమర ఫేసింగ్‌గల 2BHK ఫ్లాట్ (1125 చ॥గ॥) అమ్మకం. ✆ 9440455007

PLOT FOR SALE
RK Township వారి రాజమండ్రి వెంచర్లపై సంక్రాంతి Gold ఆఫర్ కలదు. వివరాలకు: బ్రాంచ్ మేనేజర్, Contact Cell: 99490 91197.

7 లక్షలకే సెంటు 70% బ్యాంక్ లోన్‌తో
పెనమలూరు హైస్కూల్ దగ్గరలో 33 అ॥ రోడ్లతో పంచాయితీ అప్రూవ్డ్ ప్లాట్లు అమ్మకమునకు కలవు.
✆ 98486 67454

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతి స్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తా పత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలు చేసే ప్రకటన కర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

నెక్ సూచించిన కోడిగ్రుడ్ల ధర
★ For the Information of Trade & Industry
★ గోదావరి జోన్ ప్లాస్టిక్ ట్రేలో సరఫరా చేసే ఫారం గేటు గ్రుడ్డు ధర రూ. 5.15 పై॥
తణుకు ఆఫీసు: 08819-224254

ప్రకటన చిన్నదైనా స్పందన అతివేగం CLASSIFIEDS

భీమవరం

•భీమవరం • ఉండి

మేమున్నాం.. మీకు తోడుగా..

భీమవరం పట్టణం: 80085 74471	భీమవరం గ్రామీణ: 80085 74474
భీమవరం మండలం: 80085 74533	వీరవాసరం: 80085 74475
పాలకోడేరు: 80085 74467	ఉండి: 80085 74526
ఆకివీడు: 80085 74525	కాళ్ల: 94401 04042

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: ? పట్టణంలో ట్రాఫిక్ ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్య కూడళ్లలో పోలీసు సిబ్బందిని నియమించాలి. - **రామచంద్రరావు**

✔ ట్రాఫిక్ సమస్య అధిగమించేలా అన్ని పాయింట్లలో సిబ్బందిని నియమించాం. ఎన్‌సీసీ క్యాడెట్ల సేవలు వినియోగిస్తున్నాం. - **వి.శ్రీనివాస్, ట్రాఫిక్ సీఐ**

? చిననంది పాలెంలో డ్రెయిన్లు శుభ్రం చేయడంలేదు. దోమలు, దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నాం. - **బి.సూరిబాబు, రాజకీయ నాయకుడు**

✔ అన్ని వీధులకు సిబ్బందిని పంపిస్తున్నాం. వెంటనే శుభ్రం చేయిస్తాం. - **సూర్యనారాయణరాజు, శానిటరీ ఇన్‌స్పెక్టర్**

భీమవరం (గ్రామీణ): ? దిరుసుమర్రు పాతూరు వెళ్లే మార్గంలో రోడ్డు వెంబడి చెత్త వేయడం వల్ల దుర్వాసన వస్తోంది. - **నాగేశ్వరరావు**

✔ వెంటనే చెత్త తొలగింపచేస్తాం. - **సత్యనారాయణ, పంచాయతీ కార్యదర్శి దిరుసుమర్రు**

ఉండి, న్యూస్‌టుడే: ? పాములపర్రు నుంచి పెదకాపవరం వెళ్లే డ్రెయిన్‌లోని రహదారి పనులు మధ్యలో నిలిపివేయడంతో ఇబ్బందులు పడుతున్నాం. - **సూరిబాబు, పాములపర్రు**

✔ ఉన్నతాధికారులకు నివేదించాం. త్వరలోనే పనులు ప్రారంభమవుతాయి. - **కె.శ్రీహరిరాజు, ఆర్‌అండ్‌బీ ఏఈ**

పాలకోడేరు, న్యూస్‌టుడే: ? శృంగవృక్షం సుందరయ్య కాలనీలో డ్రెయినేజీల చెత్త, వ్యర్థాలతో నిండిపోవడంతో ఎక్కడ మురుగు అక్కడే నిలిచిపోయి దోమలు, దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నాం. - **టి.కాంతారావు**

✔ చర్యలు తీసుకుంటాం. - **వెంకట్రాజు, ఇన్‌ఛార్జి కార్యదర్శి, శృంగవృక్షం**

వీరవాసరం, న్యూస్‌టుడే: ఈనెల 13న 'ఈనాడు'లో మేమున్నాం.. మీకు తోడుగా శీర్షికన ప్రచురితమైన వార్తకు పంచాయతీ కార్యదర్శి మాణిక్యం స్పందించి అండలూరులో వీధి దీపాలకు మరమ్మతులు చేయించారు. వీరవాసరం కార్యదర్శి కె.లక్ష్మి పెదపేట ఏరియాలో మురుగు డ్రెయినులో వ్యర్థాల తొలగింపు పనులు చేయించారు.

వాహనాలు నిలిపేందుకు స్థలాల పరిశీలన

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: మావుళ్లమ్మ ఉత్సవాల సందర్భంగా పట్టణంలోకి వచ్చే వాహనాలు నిలిపేందుకు అనువైన స్థలాలు ఎంపిక చేశామని మున్సిపల్ కమిషనర్ కె.రామచంద్రారెడ్డి తెలిపారు. నెల రోజులు కొనసాగే ఉత్సవాల సందర్భంగా ప్రయాణికులకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూడాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశాలతో పురపాలక, పోలీసు శాఖల సమన్వయంతో పట్టణంలోని పలు ప్రాంతాలను ఆదివారం పరిశీలించారు. ఎంపిక చేసిన స్థలాలను శుభ్రం చేయించి పార్కింగ్ స్థలాలుగా ఉపయోగిస్తామన్నారు. సహాయ కమిషనర్ ఎ.రాంబాబు, అధికారులు పాల్గొన్నారు.

తీరంలో కేరింత.. తుళ్లింత

మొగల్తూరు, న్యూస్‌టుడే: పేరుపాలెంసౌత్, కేపీపాలెంసౌత్ బీచ్‌లకు ఆదివారం పలు ప్రాంతాల నుంచి పర్యాటకులు భారీగా తరలివచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆహ్లాదంగా గడిపారు. పలువురు సముద్ర అలల్లో స్నానాలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్సై జి.వాసు ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.

బిల్లు చెల్లిస్తేనే.. నీరందిస్తాం

పట్టణంలో నిలిచిన మంచినీటి సరఫరా

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: భీమవరంలో శీతాకాలంలోనే తాగునీటి ఇబ్బందులు మొదలయ్యాయి. వేసవిలో రావాల్సిన నీటి ఎద్దడి ఇప్పుడేమిటా అనుకుంటున్నారా.. అవును నిజమే.. శివారు ప్రాంతాలు ఇప్పటికే మంచినీటి ట్యాంకర్లపై ఆధారపడ్డాయి. నీటిని తీసుకెళ్లిన ట్యాంకర్ల యజమానులకు బిల్లు బకాయిలు పురపాలక సంఘం చెల్లించకపోవడంతో ట్యాంకర్లు నిలిపివేశారు. దీంతో కొన్నిరోజులుగా పలు ప్రాంతాలకు నీరందని దుస్థితి. ట్యాంకరు యజమానులతో మాట్లాడి నీటి ఇబ్బందులు అధిగమించామని డీఈ తాతబ్బాయి తెలిపారు. ఈ నేపథ్యంలో పలుచోట్ల 'న్యూస్‌టుడే' పరిశీలించగా మూడు రోజులుగా ట్యాంకరు రాలేదని స్థానికులు వాపోయారు.

సొంత ట్యాంకర్లు - 1
ప్రైవేటు వాహనాలు - 4
వాటికి చెల్లించాల్సిన బకాయిలు- రూ.80 లక్షలు

భీమవరం ప్రకాశంనగర్‌లోని మంచినీటి డబ్బాలు

డబ్బాలు ఖాళీ

ఇంటివద్ద ట్యాంకరు నీటిని పట్టుకునేందుకు డబ్బాలు ఉంచారు. తాగడానికి, వాడకానికి ఉపయోగించుకుంటామని దుర్భరస్థితి నివాసితులు తెలిపారు. సంక్రాంతికి బంధువులు రావడంతో డబ్బాలన్నీ ఖాళీ అయ్యాయంటున్నారు. ట్యాంకరు వస్తాదని అధికారులు చెబుతున్నారని, ఎంతకీ రాకపోతే కాలువ నుంచి డబ్బాలతో తెచ్చుకొని వాడుకుంటామంటున్నారు.

ట్యాంకరు ఒక్కటే..!

39 వార్డుల్లో దాదాపు 1.80 లక్షల జనాభాతో నగర పాలక సంస్థ హోదా అందుకునేందుకు సిద్ధంగా ఉన్న భీమవరంలో మంచినీటి సరఫరా ఒక ట్యాంకరు మాత్రమే ఉంది. ఎక్కడైనా నీటి సరఫరా ఆటంకం ఏర్పడితే అధిగమించేందుకు ట్యాంకర్లు అందుబాటులో ఉంచుకుంటారు. ఇక్కడ దాదాపు 18 ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఉంది. వాటన్నింటికీ ప్రైవేటు ట్యాంకర్లు దిక్కుగా మారాయి. వాటిని ఆపేయడంతో వేలాది కుటుంబాల్లో నీటి సమస్య తలెత్తింది. ప్రకాశ్‌నగర్, గొల్లవానితిప్పరోడ్డు, 29వ వార్డు ప్రాంతాలు, బలుసుమూడి, కొమరాడరోడ్డు, వంశీకృష్ణానగర్, దుర్గాపురం, లంకపేట, ఉండిరోడ్డు, నర్సయ్య అగ్రహారం, మారుతీనగర్, బొక్కావారి పాలెం, మున్సిపల్ ఎంప్లాయీస్ కాలనీ, బ్యాంకుకాలనీ తదితర ప్రాంతాలన్నీ మంచి నీటి ట్యాంకర్లపై ఆధారపడ్డాయి.

పాఠశాల మెరిసేలా..దాతృత్వం మురిసేలా

వేగంగా భోజనశాల, షటిల్ కోర్టు నిర్మాణం

మహదేవపట్నం (ఉండి), న్యూస్‌టుడే: జన్మభూమిలో మధ్యాహ్న భోజనం చేసేందుకు ఉన్నత పాఠశాల విద్యార్థులు పడుతున్న ఇబ్బందుల్ని పరిష్కరించేందుకు ప్రవాసాంధ్ర ఇంజినీర్లు ముందుకొచ్చారు. తల్లిదండ్రులు రుద్రరాజు జానకీరామరాజు - అరుణల పేరిట రూ.6.50 లక్షలకు చెక్కును పాఠశాలకు అందజేశారు అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా స్థిరపడిన రుద్రరాజు ఉదయ్ - అలేఖ్య దంపతులు. పాఠశాలలో మధ్యాహ్న భోజనశాలకు షెడ్డు, అదే ప్రాంతంలో విద్యార్థులు షటిల్ ఆడుకునేందుకు వీలుగా కోర్టు నిర్మాణ పనులకు నిపుణులైన ఇంజినీర్లతో పక్కా ప్రణాళిక రూపొందించారు. ఆ పనులకయ్యే మొత్తాన్ని పాఠశాలలో ఉపాధ్యాయులకు అందజేశారు. విద్యా కమిటీ ఛైర్మన్ ఆధ్వర్యంలో పనులు చేపట్టాలని ఇటీవల సూచించిన యువ ఇంజినీర్లు మరోసారి యూఎస్ వెళ్లారు. స్థానిక విద్యా కమిటీ ఛైర్మన్ కవురు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పాఠశాలలో ఇరువైపులా పిల్లర్లు తీసి పైన రైల్వే రేకులతో షెడ్డు నిర్మించారు. షటిల్ కోర్టు పనులు కొనసాగుతున్నాయి. ఇక్కడ 6-10 తరగతుల మధ్య 385 మంది విద్యనభ్యసిస్తున్నారు. వారంతా పరిశుభ్రమైన ప్రదేశంలో మధ్యాహ్న భోజనం చేయడంతోపాటు తీరిక వేళల్లో ఆరోగ్య సంరక్షణ కోసం షటిల్ ఆడుకునే అవకాశం త్వరలో లభించబోతోంది.

సహకారంతో నిర్మిస్తున్న భోజన శాల, ఇండోర్ షటిల్ కోర్టు

జ్ఞానంతోనే అసలైన ముక్తి

భీమవరం ఆధ్యాత్మికం, న్యూస్‌టుడే: డబ్బుతో భౌతికంగా అన్నీ లభిస్తాయి.. కానీ జ్ఞానంతోనే అసలైన ముక్తి సాధ్యమవుతుందని నంబూరి మాతా ఆశ్రమం ఆధ్యాత్మిక ప్రవచనకర్త శ్రీనివాస రామానుజాచార్యులు అన్నారు. గునుపూడి గ్రామ దేవత ఆదిలక్ష్మి, రాజ్యలక్ష్మి, పోలేరమ్మ జాతర మహోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి ఆలయం ఎదుట ఏర్పాటు చేసి మండపంలో 'దేవి తత్వం'పై ఆయన ప్రవచనం చేశారు. పంచభౌతిక దేహం రాకుండా ఉండాలంటే మోక్ష సాధనకు ప్రాధాన్యమివ్వాలన్నారు. అనంతరం ఆదిలక్ష్మి అమ్మవారి విశిష్టతను వివరించారు. అధిక సంఖ్యలో భక్తులు, నిర్వాహకులు, రజక యూత్ ప్రతినిధులు పాల్గొన్నారు.

ప్రవచనం చేస్తున్న శ్రీనివాస రామానుజాచార్యులు

పాందువ్వ : ఎన్టీఆర్ విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న మంతెన సత్యనారాయణరాజు, నాయకులు

భీమవరం: రక్తదానం చేస్తున్న కార్యకర్త

వీరవాసరంలో ...

ఆంధ్రుల ఆరాధ్యుడు ఎన్టీఆర్

పాందువ్వ (ఉండి), న్యూస్‌టుడే: పేద, బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి ఎన్టీఆర్ అని సీఎం చంద్రబాబు కార్యక్రమాల సమన్వయకర్త మంతెన సత్యనారాయణరాజు అన్నారు. పాందువ్వలో తెదేపా నాయకుడు చింతలపాటి రామరాజు ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఎన్టీఆర్ వర్ధంతి వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామ తెదేపా అధ్యక్షుడు దెందుకూరి శ్రీనివాసరాజు అధ్యక్షతన జరిగిన సభలో పలువురు నాయకులు పాల్గొన్నారు. 150 మంది వృద్ధులకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు.

భీమవరం అర్బన్, న్యూస్‌టుడే: తెదేపా జిల్లా కార్యాలయంలో ఏపీఐఐసీ ఛైర్మన్, తెదేపా జిల్లా అధ్యక్షుడు మంతెన రామరాజు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్రానికి ఆయన అందించిన సేవలను కొనియాడారు. పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

పాలకోడేరు, న్యూస్‌టుడే: మోగల్లు, గొల్లలకోడేరు, పెన్నాడ అగ్రహారంలో ఎన్టీఆర్ విగ్రహానికి తెదేపా నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గొల్లలకోడేరులో ఏఎంసీ డైరెక్టర్ కమ్మిల రాంబాబు ఆధ్వర్యంలో వృద్ధులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు.

పెదఅమిరం(కాళ్ల), న్యూస్‌టుడే: పెదఅమిరం, కాళ్ల, బొండాడ, సీసలి, ఏలూరుపాడు, దొడ్డనపూడి కోపల్లె తదితర గ్రామాల్లో ఎన్టీఆర్ విగ్రహానికి పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పలు చోట్ల వృద్ధులకు దుప్పట్లు, చీరలు, పళ్లు పంచిపెట్టారు. తెదేపా మండలాధ్యక్షుడు ఆరేటి వెంకటరత్నప్రసాద్, ఉండి ఏఎంసీ ఛైర్మన్ శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు.

ఆకివీడు, న్యూస్‌టుడే: ఆకివీడులోని తెదేపా కార్యాలయంలో, రోజువారీ మార్కెట్, సంత మార్కెట్ వద్ద ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మహిళలకు, వృద్ధులకు దుప్పట్లు, పండ్లు అందజేశారు.

భీమవరం అర్బన్, న్యూస్‌టుడే: తెదేపా వ్యవస్థాపకులు, ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు వర్ధంతిని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి ఆధ్వర్యంలో ఆదివారం భీమవరంలో ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ పట్టణాధ్యక్షుడు మద్దుల రాము ఆధ్వర్యంలో 200 మంది మహిళలకు చీరలు, కృష్ణబలిజ కార్పొరేషన్ ఛైర్మన్ గంటా త్రిమూర్తులు ఆధ్వర్యంలో బిర్యానీ ప్యాకెట్లు పంపిణీ చేశారు. తెలుగు యువత ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. తెదేపా రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, రాష్ట్ర కార్యదర్శులు కోళ్ల నాగేశ్వరరావు, వేండ్ర శ్రీనివాస్, ఏఎంసీ ఛైర్మన్ కలిదిండి సుజాతరామచంద్రరాజు పాల్గొన్నారు.

భీమవరం అర్బన్, న్యూస్‌టుడే: నందమూరి బాలకృష్ణ-ఎన్టీఆర్ అభిమానుల సంఘం ఆధ్వర్యంలో భీమవరం ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. సంఘం పట్టణాధ్యక్షుడు పడమట సోమేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు చిరుకూరి రామకృష్ణచౌదరి, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

వీరవాసరం, న్యూస్‌టుడే: వీరవాసరంలో ఎన్టీఆర్ విగ్రహానికి మండల తెదేపా అధ్యక్షుడు కొల్లేపర శ్రీనివాస్, కార్యదర్శి వీరవల్లి శ్రీనివాసరావు తదితరులు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.

సాంకేతిక సమస్యలు అధిగమించాలి

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: ఉద్యోగులు, పింఛనర్లకు పాత కరవు భత్యం బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించినప్పటికీ సాంకేతిక సమస్యలు, ఇతర కారణాలతో కొందరికి ఇంకా సొమ్ము జమ కాలేదని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు జి.ప్రకాశం, ప్రధానకార్యదర్శి బీవీ నారాయణ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ట్రెజరీలో బిల్లులు తిరస్కరించడం, బిల్లులను డీడీవోలకు ఇచ్చే అవకాశం లేకపోవడం, కొందరు పింఛనర్ల ఖాతాలు మూసివేయడం, చనిపోయిన పింఛనర్ల బిల్లుల్లో మార్పులు చేయకపోవడం వంటి సమస్యలున్నాయన్నారు. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టి ఉద్యోగ, పింఛనర్లు అందరికీ పాత కరవు భత్యం అందించేలా చొరవ చూపాలని కోరారు.

నేటి నుంచి పశు ఆరోగ్య వైద్య శిబిరాలు

పాలకోడేరు, న్యూస్‌టుడే: మండల వ్యాప్తంగా సోమవారం నుంచి ఈ నెల 31 వరకు గ్రామాల వారీగా ఉచిత పశు ఆరోగ్య వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు పాలకోడేరు మండల పశువైద్యాధికారిణి టి.హేమ తెలిపారు. నట్టల నివారణ మందు పంపిణీ, కృత్రిమ గర్భధారణ సేవలు, పెంపకందారులకు శాస్త్రీయ యాజమాన్యంపై అవగాహన కల్పిస్తామని ఆమె తెలిపారు. శిబిరాల్లో 85 శాతం రాయితీతో పశు బీమా పథకం నమోదు చేస్తామని, సేవలను పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఆదమరిస్తే ఆస్పత్రికే..

ఆరేడు నుంచి పాందువ్వ వెళ్లే ఆర్‌అండ్‌బీ రహదారి పలు చోట్ల పూర్తిగా దెబ్బతింది. ఆరేడు మలుపులో పంచాయతీ చెరువు వైపు రహదారి కొంతమేర మధ్యలో దిగబడిపోతోంది. వాహన చోదకులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఏమాత్రం అజాగ్రత్తగా వెళ్లినా భారీ ప్రమాదాల బారిన పడే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. ఇటీవల అయిదుగురు వాహన చోదకులు ఇదే ప్రాంతంలో ప్రమాదానికి గురై గాయాలతో ఆసుపత్రి పాలయ్యారని స్థానికులు చెబుతున్నారు. అధికారులు తక్షణం స్పందించి రహదారి భద్రతకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. దీనిపై ఆర్‌అండ్‌బీ ఏఈ శ్రీహరిరాజు స్పందిస్తూ ఆ ప్రాంతాన్ని పరిశీలించి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేశామని తెలిపారు. **- న్యూస్‌టుడే, ఆరేడు (ఉండి)**

రహదారులు, డ్రెయినేజీ లేక అవస్థలు

విస్సాకోడేరు(పాలకోడేరు), న్యూస్‌టుడే: విస్సాకోడేరు పంచాయతీ పరిధిలోని నాలుగో నంబరు పేటలో గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన పేదల కాలనీలో రహదారులు, డ్రెయినేజీ సౌకర్యం లేకపోవడంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇక్కడ సుమారు 45 మందికి స్థలాలు కేటాయించి ఇళ్లు మంజూరు చేశారు. దాదాపు 40 మంది వరకు ఇళ్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నారు. రహదారుల నిర్మాణం చేపట్టకపోవడంతో నేటికి మట్టి దారులే దిక్కుగా మారాయి. వర్షం వస్తే మట్టి, బురదతో అవస్థలు పడుతున్నామని స్థానిక మహిళలు వాపోతున్నారు. కాలనీలో రహదారుల నిర్మాణానికి ప్రతిపాదనలు చేసినట్లు గృహనిర్మాణశాఖ ఏఈ నరసింహరావు తెలిపారు.

తీగలే ఆధారం.. తెగితే ప్రమాదం

ఆకివీడు నుంచి గుమ్ములూరు వెళ్లే ప్రధాన రహదారిలో కోళ్లపర్రు పరిధిలోని మలుపు ప్రాంతంలో మూడు విద్యుత్తు స్తంభాలు రహదారి వైపునకు ఒరిగి తీగలే ఆధారంగా ఉన్నాయి. ఈ రహదారిపై ఆరు గ్రామాలకు చెందిన వేలాదిమంది ప్రజలు, రైతులు, విద్యార్థులు నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందోనని నిత్యం బిక్కుబిక్కుమంటూ రాకపోకలు సాగిస్తున్నామని వాహనచోదకులు, ప్రయాణికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా ప్రమాదం జరగకముందే స్తంభాలను సరిచేయాలని కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, ఆకివీడు**

మావుళ్లమ్మా.. కరుణించు

భీమవరం ఆధ్యాత్మికం, న్యూస్‌టుడే: మావుళ్లమ్మ ఆలయ వార్షికోత్సవాల సందర్భంగా పట్టణంలోని కామాక్షి అమ్మవారి ఆలయ ఛైర్మన్ పుట్టా నాగఫణికుమార్ కుటుంబ సభ్యులు ఆదివారం గజమాల సమర్పించారు. గజమాలకు ప్రధానార్చకుడు మల్లికార్జునశర్మ సంప్రోక్షణ చేసి అమ్మవారికి అలంకరించారు. ఆలయాధికారి నగేష్ వారికి శేష వస్త్రం, ప్రసాదం అందించారు. ధర్మకర్తల మండలి ప్రతినిధులు పాల్గొన్నారు.

గజమాల అలంకరణలో అమ్మవారు

24 నుంచి సత్తెమ్మ జాతర

పెదపుల్లేరులోని సత్తెమ్మ

పెదపుల్లేరు (ఉండి), న్యూస్‌టుడే: పెదపుల్లేరు గ్రామ దేవత సత్తెమ్మ జాతర ఈ నెల 24 నుంచి ప్రారంభమై ఫిబ్రవరి ఒకటి వరకు కొనసాగుతుందని ఆలయ కమిటీ ఛైర్మన్ కలిదిండి రామకృష్ణంరాజు వివరించారు. కమిటీ సభ్యులు ఆదివారం ఆలయ ప్రాంగణంలో సమావేశమై జాతర వివరాలను విలేకరులకు వెల్లడించారు. దంతులూరి జోగి జగన్నాథరాజు - లక్ష్మీకుమారి, వెంకట సత్య శ్రీధర్ వర్మ కుటుంబ సభ్యులతో కలశస్థాపన చేయించి కుంకుమ పూజలు, అమ్మవారి ఊరేగింపు, కొలువు కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ నెల 25న 108 కలశాలతో మహిళల ఊరేగింపు, పంచామృతాలతో సత్తెమ్మకు అభిషేకాలు చేయిస్తామని తెలిపారు.

ఉపసభాపతి సహకారంతో ముత్యాలమ్మ ఆలయ అభివృద్ధి

ఉణుదుర్రు (ఉండి), న్యూస్‌టుడే : రాష్ట్ర ఉప సభాపతి కనుమూరు రఘురామకృష్ణరాజు, దాతల సహకారంతో తమ గ్రామంలో ముత్యాలమ్మ ఆలయాన్ని సుందరంగా అభివృద్ధి చేశామని ఆలయ కమిటీ ఛైర్మన్ కూనపరాజు రాజన్‌రాజు తెలిపారు. ఉణుదుర్రులో ముత్యాలమ్మ జాతర మహోత్సవాల్లో భాగంగా ఆదివారం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. నాటి ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు మంజూరు చేసిన నిధులతో ఆలయ ప్రాంగణంలో సామాజిక భవనం, సీసీ రహదారులు నిర్మించామన్నారు. కమిటీ సభ్యులు కూనపరాజు వర్మ, కూనపరాజు సూర్యనారాయణరాజు, నడింపల్లి కనకరాజు, దాట్ల వెంకటేశ్వరరాజు, గ్రామ ప్రముఖులతో కలిసి ఆలయానికి ఎదురుగా ఉన్న భూమిని సువిశాల ప్రాంగణంగా తీర్చిదిద్దామని వివరించారు. అమ్మ వారికి మొక్కులు తీర్చుకొని ప్రత్యేక నైవేద్యాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో పాలకోడేరు సహకార సంఘం ఛైర్మన్ కొత్తపల్లి నాగరాజు, పార్టీ మండల అధ్యక్ష, కార్యదర్శులు నాగరాజు, సతీష్‌రాజు, తెదేపా గ్రామ అధ్యక్షుడు బండారు రాఘవులు, సర్పంచి పిన్నంరాజు నాగలక్ష్మి, డీసీ ఛైర్మన్ తోట ఫణిబాబు, నీటి సంఘం ఉపాధ్యక్షుడు బండారు సాయి తదితరులు పాల్గొన్నారు.

నైవేద్యాలు సమర్పిస్తున్న ఆలయ కమిటీ ప్రతినిధులు

కల్యాణ మహోత్సవాలు

ఆకివీడు, న్యూస్‌టుడే: ఆకివీడు గ్రామ దేవత జలదుర్గా (పెద్దింట్లమ్మ) శక్తీశ్వర స్వామివార్ల వార్షిక కల్యాణోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్ గొంట్లా గణపతి తెలిపారు. ఈ నెల 23 నుంచి 25 వరకు ఉత్సవాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. 24న రాత్రి స్వామివార్ల కల్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.

ప్రత్యేక అలంకరణలో పెద్దింట్లమ్మ

అలరించిన బుర్రకథ గానం.. కూచిపూడి నృత్యం

భీమవరం ఆధ్యాత్మికం, న్యూస్‌టుడే: మావుళ్లమ్మ ఆలయ మహోత్సవాల్లో భాగంగా ఆదివారం ఆలయ కళా వేదికపై ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విశాఖ పట్టణానికి చెందిన చిన్నారి వేమిరెడ్డి కోమలిదేవి కూచిపూడి నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకొంది. అనంతరం ఉమాసోమేశ్వర కూచిపూడి నాట్య కళాక్షేత్రం (భీమవరం) వారిచే కూచిపూడి, భరత నాట్యం, రామచంద్రపురానికి చెందిన గొర్రెల రాము అండ్ పార్టీ వారిచే బుర్రకథ గానం అందరినీ అలరించాయి. అనంతరం రాత్రి జై నాట్యమండలి (గుడివాడ) వారిచే 'శ్రీవల్లీ కల్యాణం' నాటకం ప్రదర్శించారు.

బుర్రకథ గానం చేస్తున్న రాము బృందం

అప్పలరాజును విడుదల చేయాలి : సీపీఎం

వీరవాసరం, న్యూస్‌టుడే: ప్రజా నాయకుడు అప్పలరాజుపై పీడీ యాక్టు రద్దు చేసి విడుదల చేయాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు జుత్తిగ నరసింహమూర్తి కోరారు. అప్పలరాజును విడుదల చేయాలంటూ రూపొందించిన గోడ పత్రికను ఆదివారం వీరవాసరంలో నాయకులు ఆవిష్కరించారు. నాయకులు ఎం.ఆంజనేయులు, బి. అలమహారాజు, మృత్యుంజయ, మండమూరి సుబ్బరావు, బాలం విజయ్‌కుమార్, బొబ్బనపల్లి సూర్యచంద్రరావు, భద్రం తదితరులు పాల్గొన్నారు.

● మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని రక్షించుకుందామంటూ సీపీఎం నాయకులు ఆదివారం పెర్కిపాలెంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పథకానికి పేరు మార్చి నూతన విధానాలు తీసుకురావడం వల్ల ఎటువంటి నష్టం కలుగుతుందో గ్రామ సభలు ఏర్పాటు చేసి ప్రజలకు వివరించారు. బొక్కా కూర్మారావు, ఎం. ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

పేదలకు అండగా నిలవాలి

పెదఅమిరం(కాళ్ల), న్యూస్‌టుడే: నియోజకవర్గంలో ప్రజలకు ఏ కష్టం వచ్చినా వైకాపా అండగా ఉంటుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాద్‌రాజు అన్నారు. ఆదివారం కాళ్ల మండలం పెదఅమిరంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో గ్రామ స్థాయి కమిటీలు బలోపేతం చేయాలని సూచించారు. దీంతోపాటు అనుబంధ విభాగాల కమిటీలను ఏర్పాటు చేయాలని కోరారు. ముదునూరి మురళీకృష్ణరాజు, దుర్గాప్రసాద్‌రాజు తదితర నాయకులు పాల్గొన్నారు.

మాజీ సర్పంచి మృతికి సంతాపం

పంజావేమవరం (వీరవాసరం), న్యూస్‌టుడే: మాజీ సర్పంచి మళ్ల గంగాదేవి (85) వయోభారంతో ఆదివారం ఉదయం మృతి చెందారు. ఆమె 1996 నుంచి 2001 వరకూ సర్పంచిగా పని చేశారు. ఈ సందర్భంగా ఆమె దత్త కుమారుడు రాంబాబును ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, జడ్పీటీసీ మాజీ సభ్యుడు మానుకొండ ప్రదీప్‌కుమార్, మాజీ ఎంపీపీ వీరవల్లి చంద్రశేఖర్, భీమవరం ఏఎంసీ మాజీ ఛైర్మన్ కోటిపల్లి బాబు, మాజీ సర్పంచి యరకరాజు వెంకట సుబ్రహ్మణ్యంరాజు తదితరులు పరామర్శించారు. ఆమె మృతి పట్ల సంతాపం తెలిపారు.

గంగాదేవి (పాత చిత్రం)

ద్విచక్ర వాహనదారుడికి గాయాలు

ఎన్నార్పీఅగ్రహారం (ఉండి), న్యూస్‌టుడే: ఉండి - భీమవరం 165 జాతీయ రహదారిలో సంక్రాంతి రోజు రాత్రి జరిగిన ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు తీవ్ర గాయాల పాలైన సంఘటనపై ఆదివారం కేసు నమోదైందని పోలీసులు తెలిపారు. ఉండి బాలాజీరావుపేటకు చెందిన వేములవాడ కుమారరాజ భీమవరం నుంచి ద్విచక్రవాహనంపై ఇంటికి వస్తున్నాడు. ఎన్నార్పీ అగ్రహారం పరిధిలో మరో ద్విచక్రవాహనదారుడు ఢీకొనడంతో కుమారరాజ తీవ్రగాయాల పాలయ్యాడు. భీమవరంలోని ప్రైవేటు ఆసుపత్రిలో క్షతగాత్రుడిచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదైందని పోలీసులు తెలిపారు.

మురుగు తొలగదు.. సమస్య తీరదు

భీమవరం గ్రామీణ, న్యూస్‌టుడే: గొల్లవాని తిప్ప, తోకతిప్ప గ్రామాల్లో పారిశుద్ధ్యం అధ్వానంగా మారింది. ప్రధానంగా ఇక్కడ సరైన డ్రెయినేజీ వ్యవస్థ లేదు. దీంతో ఇక్కడ మురుగునీటిని సమీపంలోని లోసరి పంట కాలువలోకి నేరుగా వదులుతున్నారు. ఈ కాలువ 3 వేల మందికి తాగునీరు, 20 వేల ఎకరాల ఆక్వా, 2 వేల ఎకరాల వరిసాగుకు నీరు అందిస్తోంది. భీమవరం- లోసరి ప్రధాన రహదారిని ఆనుకుని 16 కి.మీ. మేర ఈ కాలువ ఉంది. జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ రోడ్డుపైనే రాకపోకలు సాగిస్తుంటారు. అయినా ఇక్కడ సమస్య వారికి కనిపించదని ప్రజలు విమర్శిస్తున్నారు. పైగా కొద్ది నెలల కిందట గొల్లవానితిప్పకి స్వచ్ఛాంధ్ర పురస్కారాన్ని కూడా ఇచ్చారు. అదెలా సాధ్యమైందో ఇక్కడ మండల, గ్రామ స్థాయి అధికారులకే తెలియాలని గ్రామస్థులు వాపోతున్నారు. ఏళ్ల తరబడి గ్రామంలో మురుగు కాలువలు లేకపోవడం సమస్యగా మారిందని ఆవేదన చెందుతున్నారు.

గొల్లవానితిప్ప వద్ద లోసరి పంట కాలువలోకి చేరుతున్న మురుగునీరు

సమస్యల పరిష్కారానికి కృషి

'మురుగు కాలువలను పంట కాలువల్లోకి కలపకూడదు. పరిస్థితిని వెంటనే పరిశీలించి వాటిని నిలుపుదల చేయిస్తా' అని పంచాయతీ విస్తరణాధికారి రామాంజనేయప్రసాద్ తెలిపారు. నాయకులు, అధికారుల సహకారంతో గొల్లవానితిప్పలో డ్రెయినేజీ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.

తోకతిప్ప వాసుల దుస్థితి

గొల్లవానితిప్పకు నాలుగు కి.మీ. దూరంలో ఉన్న తోకతిప్ప గ్రామ పంచాయతీ చెరువు గట్టున ఉండే ఓవర్‌హెడ్ ట్యాంక్ శుభ్రం చేసి దాదాపు ఎనిమిదేళ్లయింది. మెట్లు ఎప్పుడో ధ్వంసమయ్యాయి. దీంతో దానిపైకి ఎక్కేందుకే అవకాశం లేకుండాపోయింది. దాని స్థానంలో కొత్తది నిర్మించాల్సి ఉన్నా అది చేయకుండా వైకాపా హయాంలో సుమారు రూ.40 లక్షలు ఖర్చు చేసి ఫిల్టర్ బెడ్ నిర్మించారు. కలుషిత నీటిని సరఫరా చేస్తుండటంతో ఆరోగ్యం దెబ్బతింటోందని పలువురు కలెక్టరేట్‌లో పీజీఆర్ఎస్‌లో ఫిర్యాదులు చేసిన సందర్భాలున్నాయి. అయినా అధికారుల్లో చలనం లేదు.

చిత్రపటానికి నివాళులర్పిస్తున్న వైద్యులు

ఆదినారాయణరావు సేవలు మరువలేనివి

భీమవరం సాంస్కృతికం, న్యూస్‌టుడే: పోలియో బాధితులకు దేవుడుగా గుర్తింపు పొందిన డాక్టర్ సుంకర ఆదినారాయణరావు సేవలు మరువలేనివని పలువురు ప్రతినిధులు అన్నారు. నర్సయ్య అగ్రహారంలో ఆదివారం శ్రీవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో డాక్టర్ సుంకర ఆదినారాయణరావు సంతాప సభలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడారు. సంతాప సభలో చెరుకువాడ రంగసాయి, ఎ.సుబ్రహ్మణ్యం, ఎస్‌కే చాన్‌బాషా, డాక్టర్ ఎన్.కిరణ్‌చంద్ర, జె.శ్రీనివాస్, ఎం.ఐజక్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

(c) eenadu

తీరంలో కేరింత.. తుళ్లింత

మొగల్తూరు, న్యూస్‌టుడే: పేరుపాలెంసౌత్, కేపీపాలెంసౌత్ బీచ్‌కు ఆదివారం పలు ప్రాంతాల నుంచి పర్యాటకులు భారీగా తరలివచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆహ్లాదంగా గడిపారు. పలువురు సముద్ర అలల్లో స్నానాలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్సై జి.వాసు ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.

అలల్లో స్నానాలు చేస్తున్న పర్యాటకులు

నేటి నుంచి పశు వైద్య శిబిరాలు

నరసాపురం గ్రామీణ, న్యూస్‌టుడే: నరసాపురం, మొగల్తూరు మండలాల్లో ఈ నెల 19 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించే పశు వైద్య శిబిరాలను పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని పశువైద్యాధికారి ఇంజేటి సురేంద్రకుమార్ తెలిపారు. రోజుకు మూడు శిబిరాలు నిర్వహిస్తామన్నారు.

మహిళలకు ముగ్గుల పోటీలు

నరసాపురం పట్టణం, న్యూస్‌టుడే: నరసాపురం పట్టణంలోని గంటలమ్మ జాతర సందర్భంగా 6వ వార్డులో మహిళలకు గంటలమ్మ యూత్ ఆధ్వర్యంలో ఆదివారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో లక్ష్మీశ్రీ, కనకదుర్గ, జ్యోతి తొలి మూడు స్థానాల్లో నిలిచారు. వీరికి గురు సహస్రావధాని కడిమిళ్ల వరప్రసాద్ బహుమతులు అందజేశారు. వార్డు కౌన్సిలర్ పతివాడ పద్మ, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

నరసాపురం రైల్వేస్టేషన్లో రద్దీ

రైళ్లు.. బస్సులు కిటకిట!

నరసాపురం పట్టణం, పాలకొల్లు మార్కెట్, ఆధ్యాత్మికం, న్యూస్‌టుడే: సంక్రాంతికి స్వస్థలాలకు వచ్చిన వారి తిరుగు ప్రయాణాలతో రైళ్లు, బస్సుల్లో ఆదివారం రాత్రి వరకు రద్దీ కొనసాగింది. తిరుగు ప్రయాణానికి టికెట్లు అందుబాటులో లేకపోవడం, ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు ధరలు పెంచేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సామాన్య, మధ్య తరగతి ప్రజలు మరో గత్యంతరం లేక రైళ్లలో జనరల్ బోగీల్లో కిక్కిరిసి ప్రయాణించారు. నరసాపురం రైల్వేస్టేషన్లో ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు రద్దీ కొనసాగింది. జనరల్ బోగీల వద్ద రద్దీ నియంత్రణకు స్టేషన్ మేనేజర్ జి. మధుబాబు చర్యలు చేపట్టారు. పోలీసు సిబ్బందితో ప్రయాణికులను వరస క్రమంలో బోగీల్లోకి పంపారు. జనరల్ బోగీలు పూర్తిగా నిండిపోవడంతో కొందరు నరసాపురం-ధర్మవరం ఎక్స్‌ప్రెస్ రైలు తలుపుల వద్ద వేలాడుతూ ప్రయాణించారు.

● బస్సుల్లో రద్దీ కొనసాగడంతో ప్రయాణికులకు గంటల తరబడి నిరీక్షణ తప్పలేదు. దీంతో చిన్నారులు, వృద్ధులు మహిళలు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. పాలకొల్లు బస్టాండ్ ఉదయం నుంచి ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది.

వ్యర్థాలు మేటేసి.. పనులు పడకేసి!

ఆచంట, నరసాపురం గ్రామీణ, న్యూస్‌టుడే: పశ్చిమ డెల్టాలో మురుగు కాలువల ప్రక్షాళనకు గతేడాది హడావుడిగా ప్రతిపాదనలు చేసినా చాలా చోట్ల పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. దీంతో మూడు ప్రధాన మురుగు కాలువలతో పాటు మీడియం, మైనర్ డ్రెయిన్లలో పూడిక, ఇతర వ్యర్థాలు పేరుకుపోయాయి. గతేడాది పాలకొల్లు నియోజకవర్గ పరిధిలో కొన్ని పనులు జరిగినా ఆచంట, నరసాపురం నియోజవర్గాల్లో మాత్రం పడకేశాయి. దాదాపు 50 వేల ఎకరాలకు ముంపు ముప్పు పొంచి ఉన్నందున డ్రెయిన్ల ప్రక్షాళనకు ప్రాధాన్యం ఇచ్చి నిధులు కేటాయించాలని రైతులు కోరుతున్నారు.

ఇదీ పరిస్థితి..

● ఈ ఏడాది నరసాపురం డివిజన్‌లో నక్కల, కాజ, భగ్గేశ్వరం మేజర్ డ్రెయిన్లతో పాటు 10 వరకు మీడియం, మైనర్ డ్రెయిన్ల ప్రక్షాళన పనులు చేయాలని సాగునీటి సంఘాలు తీర్మానాలు చేసి అధికారుల దృష్టికి తీసుకెళ్లాయి. నక్కల కాలువతో పాటు ఇతర డ్రెయిన్ల దుస్థితి కారణంగా గతేడాది వర్షాకాలంలో వేల ఎకరాల చేలు ముంపునకు గురయ్యాయి. ఈ ఏడాది వేసవి నాటికి పూర్తిస్థాయిలో పూడిక తీత పనులు చేయకుంటే మరోసారి నష్టం తప్పదని రైతులు ఆందోళన చెందుతున్నారు.

అధ్వానంగా మురుగు కాలువలు

● నరసాపురం మండలంలో సరిపల్లి, రుస్తుంబాద, సీతారామపురం మీదుగా వెళ్లే డ్రెయిన్ ఎక్కడికక్కడ పూడిపోయి మురుగు ముందుకు సాగడం లేదు. గొంది- చిట్టవరం, దర్భరేవు, ఎల్బీచర్ల, వెస్ట్, ఈస్ట్ కుక్కిలేరు డ్రెయిన్లదీ ఇదే పరిస్థితి.

← ఆచంట నియోజకవర్గ పరిధిలో నక్కల కాలువతో పాటు తాడేరు, వల్లూరు, కొఠాలపర్రు డ్రెయిన్లలో పొదలు, గుర్రపుడెక్క, వ్యర్థాలు, మట్టి దిబ్బలు తొలగించాల్సి ఉంది.

రుస్తుంబాద- సీతారామపురం డ్రెయిన్ దుస్థితి

ప్రతిపాదనల దశలో..

మూడు ప్రధాన డ్రెయిన్ల ప్రక్షాళనకు రూ.25 కోట్ల వరకు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. రైతులు, నీటి సంఘాల ప్రతినిధులు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను పరిశీలించి, చేపట్టాల్సిన పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు డ్రెయిన్ల శాఖ డీఈ చెలమల శెట్టి మురళీకృష్ణ తెలిపారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

నరసాపురం	: 80085 74504	ఆచంట:	90631 44737
పాలకొల్లు	: 80085 74510	వాసవీ పెనుగొండ:	80085 74469
పోడూరు	: 90631 44741	పెనుమంట్ర:	91212 29087

నరసాపురం పట్టణం, న్యూస్‌టుడే: ? వాసా శామ్యూల్ వీధిలో డ్రెయిను పూడిపోయి మురుగు నిలిచిపోతోంది. దోమల బెడదతో ఇబ్బంది పడుతున్నాం.- **వెంకన్నబాబు, నరసాపురం.**
✔ పరిశీలించి చర్యలు తీసుకుంటాం. - **పాత్రుడు, శానిటరీ ఇన్‌స్పెక్టర్**

నరసాపురం, న్యూస్‌టుడే: ? ప్రాంతీయ ఆసుపత్రి సమీపాన తాగునీటి పైపులైను మరమ్మతులకు గురైంది. శుద్ధిజలాలు లీకై వృథాగా పోతున్నాయి. - **వరప్రసాద్, రుస్తుంబాద**
✔ మరమ్మతులు చేయిస్తాం. - **ఆర్.గంగావరప్రసాద్, పురపాలక డీఈ**

మొగల్తూరు, న్యూస్‌టుడే: ? శాలిపేటలో విద్యుత్తు పరివర్తకానికి పాదులు అల్లుకుని ప్రమాదకరంగా మారాయి. తరచూ సరఫరా నిలిచిపోతోంది. - **సత్యనారాయణ, మొగల్తూరు**
✔ తొలగింపు పనులు చేయిస్తాం. - **ప్రభాకరరావు, ఇన్‌ఛార్జి ఏఈ**

వాసవీమాత సన్నిధిలో రేపు మహాయాగం

వాసవీ పెనుగొండ, న్యూస్‌టుడే: వాసవీ మాత ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా నగరేశ్వర, మహిషాసురమర్దని, వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో మంగళవారం మహాయాగం నిర్వహిస్తున్నట్లు ఈవో రామపెద్దింట్లరావు తెలిపారు. ఉదయం అమ్మవారికి పంచామృతాభిషేకాలు, కుంకుమార్చనలు, వాసవీ యువజన సంఘం ఆధ్వర్యంలో 102 కలశాలతో ఊరేగింపు, రాత్రి 7 గంటలకు నిప్పుల గుండం వేడుకలు నిర్వహిస్తామన్నారు.

శాంతిధామ్‌లో.. వాసవీ శాంతిధామ్‌లో మంగళవారం ఉదయం ధ్వజారోహణ, గోపూజ, అభిషేకాలు, హోమాలు, మాలధారణ భక్తుల దీక్ష విరమణ, సాయంత్రం ప్రాకారోత్సవం, తెప్పోత్సవం జరుగుతాయని అఖిల భారత శ్రీ వాసవీ పెనుగొండ టెంపుల్ ట్రస్టు అధ్యక్షుడు పీఎన్ గోవిందరాజులు తెలిపారు.

అపూర్వం.. ఆత్మీయం

నరసాపురం: అధ్యాపకులతో పూర్వ విద్యార్థులు

నరసాపురం పట్టణం, న్యూస్‌టుడే: నరసాపురం పట్టణంలోని శ్రీ సూర్య డిగ్రీ కళాశాలలో చదివిన 2010-2013 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం ఆదివారం సందడి వాతావరణంలో జరిగింది. పూర్వ విద్యార్థులు కుటుంబసమేతంగా హాజరై ఒకరికొకరు ఆత్మీయంగా పలకరించుకొని యోగ క్షేమాలు తెలుసుకున్నారు. అనంతరం నాటి గురువులను ఘనంగా సత్కరించారు. పూర్వ విద్యార్థి దివి దానయ్య కార్యక్రమ ఏర్పాట్లు పర్యవేక్షించారు. కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ ఘంటశాల బ్రహ్మాజీ, అధ్యాపకులు పాల్గొన్నారు.

సిద్ధాంతం జడ్పీ పాఠశాలలో..

వాసవీ పెనుగొండ గ్రామీణ, న్యూస్‌టుడే: సిద్ధాంతం ఉన్నత పాఠశాలకు చెందిన 2006-07 బ్యాచ్ 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం జరిగింది. విదేశాలు, ఇతర రాష్ట్రాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులంతా హాజరై ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆటపాటలతో ఆహ్లాదంగా గడిపారు. అనంతరం తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.

పీవీ తోటలో..

నరసాపురం, మొగల్తూరు, న్యూస్‌టుడే: రామన్నపాలెం పంచాయతీ పరిధి పీవీతోటలోని జడ్పీఉన్నత పాఠశాలలో 2003-04 బ్యాచ్ పదో తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం జరిగింది. పాఠశాల అభివృద్ధికి తమ వంతు కృషిచేయాలని తీర్మానించారు.

సహాయ నిధితో పేదలకు భరోసా

పాలకొల్లు మార్కెట్, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి సహాయ నిధితో పేద రోగులకు ఆర్థిక భరోసా లభిస్తోందని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పాలకొల్లు నియోజకవర్గ పరిధిలో 133 మందికి రూ.60 లక్షల విలువైన సహాయ నిధి చెక్కులను ఆయన తన కార్యాలయంలో ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత వైకాపా ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఒక్క రూపాయి కూడా పేద రోగులకు సాయం అందించలేదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఒక్క పాలకొల్లు నియోజకవర్గంలోనే రూ.10 కోట్లు వరకు పేదలకు ఆర్థిక సాయం అందించినట్లు చెప్పారు.

చెక్కు అందిస్తున్న మంత్రి నిమ్మల

విద్యా సంస్థల అభివృద్ధికి కృషి

వాసవీ పెనుగొండ, న్యూస్‌టుడే: ఎస్వీకేపీ విద్యాసంస్థల అభివృద్ధికి మరింత కృషి చేస్తామని పాలకవర్గ అధ్యక్షుడు తాడి నాగిరెడ్డి, సెక్రటరీ-కరస్పాండెంట్ కలిదిండి రామచంద్రరాజు తెలిపారు. ఆదివారం కళాశాల సెమినార్ హాలులో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఎస్వీకేపీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల నూతన పాలకవర్గ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. ప్రిన్సిపల్ వైవీవీ అప్పారావు ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. పోటీ లేకపోవడంతో ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ప్రకటించారు. అనంతరం నూతన పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అధ్యక్షుడిగా తాడి నాగిరెడ్డి, ఉపాధ్యక్షులుగా నూలి లక్ష్మణస్వామి, పితాని వెంకట సతీశ్, సెక్రటరీ, కరస్పాండెంట్‌గా కలిదిండి రామచంద్రరాజు, సంయుక్త కార్యదర్శులుగా పెన్మత్స వెంకట సుబ్రహ్మణ్యంరాజు, నౌబత్తు స్వరాజ్యలక్ష్మి, కోశాధికారిగా ఉద్దగిరి లవకుమార్, కో ఆప్షన్ సభ్యులుగా కట్టా వెంకటరత్నం, కుడిపూడి శ్రీనివాసరావు, తాడి సాయినాగేశ్వర బాపిరెడ్డి, పెన్మత్స సుబ్బరాజు, బళ్ల వెంకట కృష్ణారావు(రాంబాబు) ఎన్నికయ్యారు.

ఎన్నికైన పాలకవర్గ సభ్యులు

ఈ-ఆటోలు ఇంతేనా...!

స్వచ్ఛాంధ్ర ప్రకటనలకే పరిమితమవుతోంది. ఉన్న వనరులను వినియోగించుకుని గ్రామాలను స్వచ్ఛంగా తీర్చిదిద్దే యత్నాలను స్థానిక అధికారులు విస్మరిస్తున్నారు. చెత్త సేకరణ, తరలింపునకు గత వైకాపా ప్రభుత్వం ప్రతి పంచాయతీకి బ్యాటరీ వాహనాలు కేటాయించింది. 2022లో మండలంలోని 8 గ్రామాలకు బ్యాటరీ ఆటోలను తీసుకొచ్చారు. నాటి నుంచి వాటిని వినియోగంలోకి తీసుకురాకుండా స్థానిక సచివాలయాల వద్ద వదిలేశారు. మాముడూరు, నెగ్గిపూడి, పెనుమంట్రలలో వాహనాలు తుప్పుపట్టి పాడయ్యాయి. వెలగలేరు పంచాయతీ వద్ద ఆటో ముందు చక్రం మాయమైంది. ఈ అంశంపై ఈవోపీఆర్డీ రాంబాబు స్పందిస్తూ పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. **- న్యూస్‌టుడే, పెనుమంట్ర**

గోదారమ్మకు అమావాస్య హారతి

నరసాపురం పట్టణం, న్యూస్‌టుడే: పుష్యమాస అమావాస్య సందర్భంగా ఆదివారం రాత్రి నరసాపురం తీరంలో వశిష్ఠ గోదావరి హారతి వేడుకను విశ్వహిందూ పరిషత్, భజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా మహిళా భక్తులు సామూహికంగా విష్ణు సహస్రనామ పారాయణం చేశారు. అనంతరం మహిళలు తీరంలో దీపాలు వెలిగించి పూజల అనంతరం నదిలో వదిలారు.

వైభవంగా గ్రామ దేవతల జాతర

పోడూరు, న్యూస్‌టుడే: వేడంగిపాలెం గ్రామ దేవతలు మావుళ్లమ్మ, మహాలక్ష్మమ్మ జాతర ఆదివారం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా గరగ నృత్యాలు, బుట్టబొమ్మలు, కాళీ, ఆఫ్ఘ వేషధారణ కళాకారుల నృత్యాల మధ్య అమ్మవార్ల గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవార్లకు పసుపు, కుంకుమలు, గాజులు, చీర, పండ్లు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

అలంకరణలో మహాలక్ష్మమ్మ

ఎర్రిచర్లలో.. **నరసాపురం గ్రామీణ, మొగల్తూరు,న్యూస్‌టుడే:** ఎర్రిచర్ల గ్రామంలో గంగాలమ్మ జాతర ఆదివారం ఘనంగా జరిగింది. పరిసర గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. మొగల్తూరులో నడివీధి ముత్యాలమ్మ జాతర వైభవంగా జరుగుతోంది. మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు అమ్మవారిని దర్శించుకున్నారు.

గోగులమ్మకు మహా నివేదన

మొగల్తూరు, న్యూస్‌టుడే: కొత్తపాలెంలో కొలువైన గోగులమ్మ జాతర ముగింపు సందర్భంగా ఆదివారం అమ్మవారికి మహా నైవేద్యం సమర్పించారు. గ్రామస్థులు తాటాకులతో ప్రత్యేకంగా రూపొందించిన బుట్టల్లో కుంభం, అబంద జ్యోతిని ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చి అమ్మవారికి నివేదించారు.

వృథా.. ఆగదా!

పాలకొల్లు మార్కెట్, న్యూస్‌టుడే: పాలకొల్లు పట్టణ పరిధిలో రైల్వే గేటు వద్ద పైపులైను లీకేజీతో తాగునీరు ఇలా వృథాగా పోతోంది. రహదారిపైకి నీరు చేరడంతో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. పట్టణ పరిధిలో లజపతిరాయ్ పేటలోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. ఈ అంశంపై పురపాలక కమిషనర్ బి.విజయసారథి స్పందిస్తూ కొన్నిచోట్ల పైపులైన్లకు మరమ్మతులు చేపట్టామని, త్వరలోనే అన్ని చోట్లా పనులు పూర్తి చేస్తామని చెప్పారు.

అధ్వానంగా అనుసంధాన మార్గం

నరసాపురం గ్రామీణ, న్యూస్‌టుడే: నరసాపురం మండలం సీతారాంపురం నార్త్‌లో సహకార సంఘ కార్యాలయం, మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల, గ్రామ సచివాయానికి వెళ్లే జాతీయ రహదారిని అనుసంధానించే మార్గం ఇలా రాళ్లు తేలి అధ్వానంగా మారింది. ఏళ్ల తరబడి ఈ మార్గం అభివృద్ధికి నోచుకోకపోవడంతో స్థానికులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. దీనిని తారురోడ్డుగా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు.

దుర్గంధంతో ఉక్కిరిబిక్కిరి!

ఆచంట, న్యూస్‌టుడే: ఆచంట మార్కెట్ వద్ద మాంసం వ్యర్థాలు పేరుకుపోయి దుర్వాసన భరించలేకపోతున్నామని.. స్థానికులతో పాటు కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మాంసం, చేపల విక్రయాలు జరుగుతాయి. పండగ సీజన్లో విక్రయాలు జోరుగా సాగాయి. మాంసం వ్యర్థాలను పక్కనే కచ్చాడ్రెయిన్ వద్ద వేయడంతో అవి కుళ్లి తీవ్ర దుర్గంధం వస్తోంది. కొందరు విక్రయాలు పూర్తయ్యాక మాంసం, సామగ్రి కడిగిన నీళ్లను రోడ్డుపై పోస్తున్నారని.. ఇలాంటి వ్యర్థాలపై వాలిన ఈగలతో వ్యాధులు ప్రబలే ప్రమాదమందని స్థానికులు భయపడుతున్నారు. ఈ సమస్యను డిప్యూటీ ఎంపీడీవో కె.బులిసూరన్న దృష్టికి తీసుకువెళ్లగా తక్షణమే ఆ ప్రాంతంలో వ్యర్థాలను తొలగించడంతో పాటు బ్లీచింగ్ చల్లించేలా చర్యలు తీసుకుంటామన్నారు.

ఆచంట మార్కెట్ వద్ద మాంసం వ్యర్థాలు

పారిశుద్ధ్య లోపాలతో ఇక్కట్లు!

నరసాపురం పట్టణం, న్యూస్‌టుడే: నరసాపురం పట్టణ పరిధి 10వ వార్డులో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఎక్కడ చూసినా చెత్తకుప్పలు దర్శనమిస్తున్నాయి. డ్రెయిన్లు, వీధిదీపాలు, ట్రాఫిక్ సమస్యలతో ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఈ ప్రాంతంలో చెత్తను ఎప్పటికప్పుడు తరలించడం లేదని స్థానికులు చెబుతున్నారు.

● జంగు సాహెబ్ వీధిలో డ్రెయినుపై కల్వర్టు దెబ్బతింది. దీంతో చెత్త అడ్డుపడి మురుగు నిలిచిపోతోంది. ● అధికారి, జగిలంక, కోటిపల్లి వారి వీధుల్లో అంతర్గత డ్రెయిన్లు పూడిపోయాయి. ● స్వరాజ్యం రామం వీధిలో డ్రెయిన్లు మట్టితో పూడిపోయి పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి.

● వార్డులో చాలా చోట్ల వీధి దీపాలు లేక రాత్రివేళ చీకట్లు అలుకుంటున్నాయి.

● పార్కు రోడ్డులో రహదారి దెబ్బతినటంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.. ● బంగారు దుకాణాల వీధిలో రహదారిపై ద్విచక్ర వాహనాలు నిలుపుతున్నారు. దీంతో పాదచారులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ● దాదాపు అన్ని ప్రాంతాల్లో దోమల బెడద విపరీతంగా ఉంది. పురపాలక సిబ్బంది ఫాగింగ్ చేయడం లేదని ప్రజలు వాపోతున్నారు.

10వ వార్డు నివేదన

ఓటర్లు : 1,863
జనాభా :2,234
ప్రాంతాలు : అధికారి వారి వీధి, జగిలంక వారి వీధి, కోటిపల్లి వారి వీధి, జంగు సాహెబ్ వీధి, జోశ్యుల వారి వీధి, తాటంకి వారి వీధి, స్వరాజ్య రామం వీధి.

చెత్తతో పూడిపోయిన డ్రెయిను

పరిష్కరిస్తాం: 10వ వార్డులో క్షేత్ర పరిశీలన చేసి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. పారిశుద్ధ్యం మెరుగయ్యేలా దృష్టి సారిస్తాం. వీధి దీపాలకు మరమ్మతులు చేయించడంతో పాటు దోమల నివారణ మందు పిచికారీ చేయిస్తాం.
- ఆర్. వెంకట రామిరెడ్డి, పురపాలక కమిషనర్

సాంకేతిక సమస్యలు అధిగమించాలి

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: ఉద్యోగులు, పింఛనర్లకు పాత కరవు భత్యం బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించినప్పటికీ సాంకేతిక సమస్యలు, ఇతర కారణాలతో కొందరికి ఇంకా సొమ్ము జమ కాలేదని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు జి.ప్రకాశం, ప్రధానకార్యదర్శి బీవీ నారాయణ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ట్రెజరీలో బిల్లులు తిరస్కరించడం, బిల్లులను డీడీవోలకు ఇచ్చే అవకాశం లేకపోవడం, కొందరు పింఛనర్ల ఖాతాలు మూసివేయడం, చనిపోయిన పింఛనర్ల బిల్లుల్లో మార్పులు చేయకపోవడం వంటి సమస్యలున్నాయన్నారు. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టి ఉద్యోగ, పింఛనర్లు అందరికీ పాత కరవు భత్యం అందించేలా చొరవ చూపాలని కోరారు.

జ్ఞానంతోనే అసలైన ముక్తి

భీమవరం ఆధ్యాత్మికం, న్యూస్‌టుడే: డబ్బుతో భౌతికంగా అన్నీ లభిస్తాయి.. కానీ జ్ఞానంతోనే అసలైన ముక్తి సాధ్యమవుతుందని నంబూరి మాతా ఆశ్రమం ఆధ్యాత్మిక ప్రవచనకర్త శ్రీనివాస రామానుజాచార్యులు అన్నారు. గునుపూడి గ్రామ దేవత ఆదిలక్ష్మి, రాజ్యలక్ష్మి, పోలేరమ్మ జాతర మహోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి ఆలయం ఎదుట ఏర్పాటు చేసి మండపంలో 'దేవీ తత్వం'పై ఆయన ప్రవచనం చేశారు. పంచభౌతిక దేహం రాకుండా ఉండాలంటే మోక్ష సాధనకు ప్రాధాన్యమివ్వాలన్నారు. అనంతరం ఆదిలక్ష్మి అమ్మవారి విశిష్టతను వివరించారు. అధిక సంఖ్యలో భక్తులు, నిర్వాహకులు, రజక యూత్ ప్రతినిధులు పాల్గొన్నారు.

కలుపు మందు తాగి ఆత్మహత్య

పాలకొల్లు మార్కెట్, న్యూస్‌టుడే: కలుపు నివారణ మందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పాలకొల్లు పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక లక్ష్మీనగర్‌లో నివాసం ఉంటున్న ఆర్.విజయ్ (50) కూలి పనును చేసుకుంటూ జీవిస్తున్నారు. మద్యానికి బానిసైన ఆయన వ్యక్తిగత కారణాలతో ఈ నెల 16న కలుపు నివారణ మందు తాగారు. స్థానికులు గమనించి అతడిని పాలకొల్లులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందారు. దీనిపై అతడి సోదరుడు ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై జి.పృథ్వీ కేసు నమోదు చేశారు.

శతాధిక వృద్ధురాలి మృతి

యలమంచిలి, న్యూస్‌టుడే: యలమంచిలి లంకకు చెందిన బొడ్డు సీతారత్నం (101) ఆదివారం మృతి చెందారు. ఈమెకు అయిదుగురు కుమారులు, ఆరుగురు కుమార్తెలు. మనవలు, మునిమనవలు, అనిమనవలు కలిపి వందమందికి పైగా ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. సీతారత్నం భర్త కామయ్య 110 ఏళ్లు జీవించారని స్థానికులు తెలిపారు.

జూదరుల అరెస్టు

మొగల్తూరు, న్యూస్‌టుడే: మొగల్తూరు పంచాయతీ పరిధి నక్కావారిపాలెంలో కోడిపందేల స్థావరంపై ఆదివారం దాడి చేసి ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఎస్సై వై.నాగలక్ష్మి తెలిపారు.

పాలకొల్లు గ్రామీణ, న్యూస్‌టుడే: పాలకొల్లు మండలం ఉల్లంపర్రులో జూద స్థావరంపై ఆదివారం దాడి చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై బి.సురేంద్ర కుమార్ తెలిపారు.

వీధికుక్క దాడి.. పది మందికి గాయాలు

పెనుమంట్ర, న్యూస్‌టుడే: పెనుమంట్ర మండలం గరువు పంచాయతీ పరిధిలోని సాంబయ్య చెరువుగట్టు ప్రాంతంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నారు. ఈ నెల 16న ఓ శునకం దాడి చేసి 10 మంది గాయపర్చింది. వీరంతా స్థానిక ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకున్నారు. వీధి కుక్కల సంచారంతో రాత్రి వేళ బయటకు వెళ్లేందుకు స్థానికులు భయపడుతున్నారు. వీటి నియంత్రణకు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు.

కనకదుర్గమ్మకు సముద్ర స్నానం

మొగల్తూరు, న్యూస్‌టుడే: పేరుపాలెంసౌత్ పరిధి దిండ్లలో కొలువైన కనకదుర్గమ్మ గరగలను ఆదివారం మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా కనకదుర్గా బీచ్‌కు తీసుకెళ్లారు. చేరుకున్నారు. అనంతరం గరగలకు సముద్ర స్నానం చేయించి ఇసుకను లడ్డూల రూపం తీర్చిదిద్ది అమ్మవారికి నివేదించారు. ఏటా చొల్లంగి అమావాస్య రోజున ఈ వేడుక నిర్వహించడం సంప్రదాయంగా వస్తోందని ఆలయ అనువంశిక ధర్మకర్త సత్తినేని శేషబాబు తెలిపారు.

ఆదిత్యుడికి అభిషేకాలు

నరసాపురం పట్టణం, న్యూస్‌టుడే: నరసాపురంలో వశిష్ఠ గోదావరి తీరాన బాపు ఘాట్ వద్ద ఉన్న సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఆదివారం పంచామృతాభిషేకాలు, సహస్ర నామార్చనలు చేసి పంచహారతులు ఇచ్చారు. అనంతరం స్వామిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు.

పాలకొల్లు ఆధ్యాత్మికం, న్యూస్‌టుడే: పాలకొల్లు కోడిగట్టు ప్రాంతంలో ఉన్న సూర్య దేవాలయంలో ఆదివారం ఉదయం పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామిని రజత ఆభరణాలు, పూలతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు.

జుత్తిగ సోమేశ్వరాలయంలో..

పెనుమంట్ర, న్యూస్‌టుడే: జుత్తిగలోని శ్రీ ఉమా వాసుకీ రవి సోమేశ్వర స్వామి దేవస్థానంలో ఆదివారం, అమావాస్య సందర్భంగా స్వామికి పంచామృతాలతో అభిషేకాలు, పార్వతీదేవికి కుంకుమార్చనలు చేశారు.

సంక్షేమ ప్రదాత ఎన్టీఆర్

నరసాపురం: భోజనం వడ్డిస్తున్న నాయకులు

ఆచంటలో..

నరసాపురం పట్టణం, న్యూస్‌టుడే: తెలుగు జాతి ఆత్మ గౌరవ పరిరక్షణకు, పేదల సంక్షేమానికి దివంగత నందమూరి తారకరామారావు ఎనలేని కృషి చేశారని నరసాపురం మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు అన్నారు. పట్టణ పరిధి రాయపేటలో ఆదివారం నిర్వహించిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని ఆయన ఆధ్వర్యంలో నిర్వహించారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెదేపా రాష్ట్ర కార్యదర్శి చిటికెల రామ్మోహనరావు, నాయకులు పాల్గొన్నారు.

నరసాపురం, న్యూస్‌టుడే: నరసాపురం పట్టణంలో తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి పొత్తూరి రామరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాల్లో ముస్లిం మైనార్టీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారుడు ఎంఏ షరీఫ్, కాపు కార్పొరేషన్ ఛైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహం వద్ద పేదలకు అన్నసమారాధన చేశారు.

పాలకొల్లు, యలమంచిలి, న్యూస్‌టుడే: పాలకొల్లు బంగారువారిచెరువు గట్టు ప్రాంతంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద తెదేపా రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు కర్నేని రోజారమణి ఆధ్వర్యంలో నాయకులు నివాళులర్పించారు. యలమంచిలి కూడలిలో విగ్రహానికి తెదేపా నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఆచంట, పోడూరు, న్యూస్‌టుడే: ఆచంటలో ఎన్టీఆర్ విగ్రహానికి జడ్పీటీసీ సభ్యుడు సురేశ్‌బాబు తదితరులు, పోడూరు మండలం కవిటం వంతెన వద్ద విగ్రహానికి సొసైటీ అధ్యక్షుడు ఊడిగ శ్రీనివాసరావు, దేవస్థానం ఛైర్మన్ గుడిమెట్ల నరేంద్రరెడ్డి తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

వడలి: మహిళలు, వృద్ధులకు రగ్గులు పంపిణీ చేసిన నాయకులు

వాసవీ పెనుగొండ, న్యూస్‌టుడే: వాసవీ పెనుగొండలోని తెదేపా కార్యాలయంలో ఎన్టీఆర్ చిత్రపటానికి సర్పంచి నక్కా శ్యామలాసోని, పలువురు నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వడలిలో ఎన్టీఆర్ కూడలి వద్ద తెదేపా మండల ప్రధాన కార్యదర్శి ఉప్పలపాటి చంటి, పలువురు నాయకులు వితంతువులు, పేద మహిళలు, వృద్ధులకు రగ్గులు, రొట్టెలు పంపిణీ చేశారు.

(c) eenadu

తాడేపల్లిగూడెం

• తాడేపల్లిగూడెం • తణుకు

నేటి నుంచి పశు ఆరోగ్య శిబిరాలు

అత్తిలి గ్రామీణం, న్యూస్‌టుడే: అత్తిలి ప్రాంతీయ పశువైద్యశాల పరిధిలోని గ్రామాల్లో ఈ నెల 19 నుంచి 31వ తేదీ వరకు పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తామని అత్తిలి పశువైద్యశాల ప్రాంతీయ సహాయ సంచాలకుడు వై.రామాంజనేయులు తెలిపారు. 19న అత్తిలి, ముద్దాపురం, 20న ఉనికిలి, కె.ఎస్.గట్టు, దువ్వ, 21న గుమ్మంపాడు, లక్ష్మీనారాయణపురం, మంచిలి, 22న పాలూరు, బల్లిపాడు, వేల్పూరు, 23న ఆరవల్లి, పాలి, కొమరవరం, 24న కంచుమర్రు, ఉరదాళ్లపాలెం, కోనాల, 27న కొమ్మర, దంతపల్లి, తేతలి, 28న తిరుపతిపురం, ఈడూరు, మహిళ్ళచెరువు, 29న మండలి, యర్రాయచెరువు, 30న స్కిన్నెరపురం, 31న వరిఘేడులో శిబిరాలు నిర్వహిస్తామని వివరించారు.

అలరించిన మ్యాజిక్‌షో

తాడేపల్లిగూడెం(అర్బన్), న్యూస్‌టుడే: స్థానిక క్షేత్రపాలుని సన్నిధిలో శ్రీదేవి మహంకాళమ్మ 46వ వార్షిక జాతరలో భాగంగా ఆదివారం రాత్రి 7 గంటలకు శ్రీనివ్వ ఈవెంట్స్ వారిచే మ్యాజిక్ షో, మిమిక్రీ, మాట్లాడేబొమ్మ కార్యక్రమాలు అలరించాయి. జాతీయ అవార్డ్ గ్రహీత, రాష్ట్రంలో మొట్టమొదటి మహిళా మెజీషియన్ శ్రీలక్ష్మీ ప్రసన్నదేవి పాల్గొని అలరించారు. మానవత సేవా సంస్థ తాడేపల్లిగూడెం అధ్యక్షుడు జనసేన రాజేంద్ర తదితరులు హాజరయ్యారు. మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ గొర్రెల శ్రీధర్, కాంగ్రెస్ పార్టీ గూడెం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ మార్నీడి బాబ్జీ తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ ఉత్సవాలు యోగిన నాగబాబు పర్యవేక్షించారు.

మిమిక్రీ చేస్తున్న శ్రీలక్ష్మీ ప్రసన్నదేవి

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

తాడేపల్లిగూడెం	99488 53114
తణుకు	85558 50851
తణుకు గ్రామీణం	63005 79402
అత్తిలి	91548 46774

తాడేపల్లిగూడెం వన్‌టౌన్, న్యూస్‌టుడే: ? తాడేపల్లి చెరువుల్లో వ్యర్థాలు పేరుకుని నీరు నిల్వ ఉండటంతో భరించలేని దుర్వాసన వస్తోంది. - శంకర్, నిరిపట్టణం

✔ నీరు సాఫీగా ముందుకు సాగేలా చేస్తాం. - ఎం.ఏసుబాబు, పురపాలక కమిషనర్

? తాడేపల్లిగూడెం జీవిత బీమా కార్యాలయం రోడ్డులో పందుల సంచారంతో పరిసరాలు కలుషితం అవుతున్నాయి. - రవీంద్ర

✔ చర్యలు చేపడతాం. - సోమేశ్వరరావు, శానిటరీ ఇన్‌స్పెక్టర్

కబడ్డీలో మెరికలు

ఉప్పరగూడెం (తాడేపల్లిగూడెం వన్‌టౌన్), న్యూస్‌టుడే: పండగ నేపథ్యంలో యువత చెడు వ్యసనాలకు లోనుకాకుండా తాడేపల్లిగూడెం గ్రామీణ మండలం ఉప్పరగూడెంలో అంబేడ్కర్ యూత్ ఆధ్వర్యంలో ఐదేళ్ల కబడ్డీ పోటీలు నిర్వహించారు. పలు జిల్లాల నుంచి అనేక జట్లు పాల్గొన్నాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల నుంచి 14 జట్లు పోటీ పడగా.. వీరిలో ఉప్పరగూడెం ఎమ్‌వీర్ జట్టు ప్రథమ, చింతలపూడి తన్నీర్ కోర్ట్ జట్టు ద్వితీయ స్థానాలు సాధించాయి. అద్భుతంగా ఉత్కంఠగా సాగిన ఈ పోటీలు పలు క్రీడాకారుల ప్రతిభకు అద్దం పట్టాయి. ఈ సందర్భంగా క్రీడాకారులు తమ కుటుంబ నేపథ్యం, సాధించిన విజయాలు, భవిష్యత్తు లక్ష్యాలను గురించి ఇలా వివరించారు.

ఆటలతో బంగారు భవిత

తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. ఆటలతో భవిత బంగారు బాట వేసుకోవచ్చని పాఠశాల ఉపాధ్యాయులు ప్రోత్సహించారు. దీంతో కబడ్డీపై మక్కువ పెంచుకున్నా. సాధన చేస్తూ రాష్ట్ర స్థాయి పోటీల్లో రాణించి జోనల్ స్థాయికి ఎంపికయ్యా. క్రీడ కోటాలో ఎస్సైగా కొలువు పొందాలని లక్ష్యంతో ముందుకు వెళుతున్నా. - నిట్టా నవీన్, తాళ్లపూడి

క్రీడలతో మానసిక ఉత్తేజం

క్రీడలు మానసిక ఉత్తేజానికి దోహదం చేస్తాయి. కొత్త క్రీడాకారులతో పోటీ పడటంతో ఆటను మెరుగుపరుచుకోవచ్చు. పోటీలో ప్రథమ బహుమతి రావడం ఆనందంగా ఉంది. - వెంకట్, ఉప్పరగూడెం

పీఈటీగా స్థిరపడతా..

మాది వ్యవసాయ కుటుంబం. క్రీడలపై చిన్ననాటి నుంచి ఆసక్తి ఉండటంతో తల్లిదండ్రులు ప్రోత్సహించే వారు. ఎనిమిది తరగతి నుంచే కబడ్డీ సాధన చేయడం ప్రారంభించా. విశాఖలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో రాణించా. ఇంటర్ కాలేజియేట్ పోటీల్లో మూడో స్థానంలో నిలిచి సౌత్‌జోన్‌కు ఎంపికయ్యా. పీఈటీ శిక్షణ తీసుకుని వ్యాయామ ఉపాధ్యాయుడిగా స్థిరపడతా. - ఏలూరు భానుప్రకాశ్, ఉప్పరగూడెం

మదన గోపాలుడికి విశేష అలంకరణ

అత్తిలి గ్రామీణం, న్యూస్‌టుడే: అత్తిలి మండలం బల్లిపాడు గ్రామంలో కొలువైన మదన గోపాల స్వామికి ఆలయ ధర్మకర్త గారపాటి బాబ్జీ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు ఆదివారం విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రకరకాల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించి విశేష నామార్చన, ప్రత్యేక అర్చనలు చేశారు.

20న వాసవి మాతకు ప్రత్యేక పూజలు.. తాడేపల్లిగూడెం అర్బన్, న్యూస్‌టుడే: వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా తాడేపల్లిగూడెం ఏలూరురోడ్డులోని వాసవి కన్యకాపరమేశ్వరి సంఘాయతన క్షేత్రంలో అమ్మవారికి మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని ఆలయ కమిటీ సభ్యులు సున్నం సుందర కామేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఆలయ ప్రధాన అర్చకులు ఆదిత్య శర్మ, నారాయణ శర్మ నేతృత్వంలో అమ్మవారి మూలవిరాట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని అన్నారు. ఈ కార్యక్రమానికి ఆర్యవైశ్యులందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.

విద్యుత్తు ఛార్జీలపై ప్రజాభిప్రాయ సేకరణ

అత్తిలి గ్రామీణం, న్యూస్‌టుడే: 2026-27 ఏడాదికి గాను విద్యుత్తు ఛార్జీల టారిఫ్‌పై ఏపీ ఈఆర్సీ ఛైర్మన్ పీవీఆర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈనెల 20న తిరుపతిలో, 22, 23 తేదీల్లో విజయవాడలో, 27న కర్నూలులో బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుందని విద్యుత్తు అధికారులు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. విద్యుత్తు ఛార్జీలపై అభిప్రాయాలను చెప్పాలనుకున్నవారు సమీప విద్యుత్తు ఆపరేషన్ సర్కిల్ కార్యాలయాలు, డివిజన్ కార్యాలయాల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొనే విధంగా అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఇందుకోసం ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.

కార్మికులకు పని భద్రత కల్పించాలి

ఇరగవరం, న్యూస్‌టుడే: ఉపాధి హామీ కార్మికులకు పని భద్రత కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బళ్ల చిన వీరభద్రం అన్నారు. కొత్తగా అమల్లోకి తీసుకొచ్చిన వీబీ జీ రామ్‌జీ పథకంతో కార్మికులు ఎదుర్కొనే ఇబ్బందులపై రేలంగి, గమళ్లపాడు గ్రామాల్లో ఆదివారం కరపత్రాలు పంపిణీ చేసి అవగాహన కల్పించారు. పాత పథకాన్నే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు కామన మునిస్వామి, ఇల్లింద్రపర్తి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

సాంకేతిక సమస్యలు అధిగమించాలి

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: ఉద్యోగులు, పింఛనర్లకు పాత కరవు భత్యం బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించినప్పటికీ సాంకేతిక సమస్యలు, ఇతర కారణాలతో కొందరికి ఇంకా సొమ్ము జమ కాలేదని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు జి.ప్రకాశం, ప్రధానకార్యదర్శి బీవీ నారాయణ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ట్రెజరీలో బిల్లులు తిరస్కరించడం, బిల్లులను డీడీవోలకు ఇచ్చే అవకాశం లేకపోవడం, కొందరు పింఛనర్ల ఖాతాలు మూసివేయడం, చనిపోయిన పింఛనర్ల బిల్లులో మార్పులు చేయకపోవడం వంటి సమస్యలున్నాయన్నారు. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టి ఉద్యోగ, పింఛనర్లు అందరికీ పాత కరవు భత్యం అందించేలా చొరవ చూపాలని కోరారు.

ఆదినారాయణరావు సేవలు మరువలేనివి

భీమవరం సాంస్కృతికం, న్యూస్‌టుడే: పోలియో బాధితులకు దేవుడిగా గుర్తింపు పొందిన డాక్టర్ సుంకర ఆదినారాయణరావు సేవలు మరువలేనివని పలువురు ప్రతినిధులు అన్నారు. నర్సయ్య అగ్రహారంలో ఆదివారం శ్రీవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో డాక్టర్ సుంకర ఆదినారాయణరావు సంతాప సభలో ఆయన చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించి మాట్లాడారు. సంతాప సభలో చెరుకువాడ రంగసాయి, ఎ.సుబ్రహ్మణ్యం, ఎస్‌కే చాన్‌బాషా, డాక్టర్ ఎన్.కిరణ్‌చంద్ర, జె.శ్రీనివాస్, ఎం.ఐజక్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

చిత్రపటానికి నివాళులర్పిస్తున్న వైద్యులు

ఆత్మీయ సమ్మేళనం

1991-92 బ్యాచ్ విద్యార్థులు

సుబ్బారావుపేట(తాడేపల్లిగూడెం వన్‌టౌన్), న్యూస్‌టుడే: తాడేపల్లిగూడెం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో 1991-1992 పదో తరగతి బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని డీఎస్ చారు వద్ద ఉన్న ఐఎంఏ మెడికల్ హాలులో ఆదివారం ఘనంగా నిర్వహించారు. పూర్వ విద్యార్థులంతా కుటుంబ సభ్యులతో కలిసి కార్యక్రమానికి హాజరయ్యారు. ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆహ్లాదంగా గడిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ సందర్భంగా విద్యాబుద్ధులు చెప్పిన గురువులను ఘనంగా సత్కరించారు. ముందుగా పూర్వ విద్యార్థి ఆయనకు ఇటీవల అనారోగ్యం కారణంగా బాధపడుతుండటంతో అందరూ కలిసి రూ.లక్ష ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమానికి పట్టణ జనసేన అధ్యక్షుడు వర్తన పల్లి శ్రీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

తాడేపల్లిగూడెం అర్బన్, న్యూస్‌టుడే: స్థానిక మహాత్మా గాంధీ హైస్కూలు 1977-78 పదో తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం రామచంద్రరావుపేటలోని కృష్ణుడి చెరువు వాకింగ్ ట్రాక్ దగ్గర ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. కష్టసుఖాల గురించి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వాకింగ్ ట్రాక్‌లో ఆహ్లాదంగా గడిపారు.

1977- 78 బ్యాచ్ విద్యార్థులు

మావుళ్లమ్మా.. కరుణించు

భీమవరం ఆధ్యాత్మికం, న్యూస్‌టుడే: మావుళ్లమ్మ ఆలయ వార్షికోత్సవాల సందర్భంగా పట్టణంలోని కొమ్మిడీ అమ్మవారి ఆలయ చైర్మన్ పుట్ట నాగజీకు మార్ కుటుంబ సభ్యులు ఆదివారం గజమాల సమర్పించారు. గజమాలను ప్రధానార్చకుడు మద్దిరాల మల్లికార్జున శర్మ సంప్రోక్షణ చేసి అమ్మవారికి అలంకరించారు. ఆలయాధికారి నగేష్ వారికి శేషవస్త్రం, ప్రసాదం అందించారు. ధర్మకర్తల మండలి ప్రతినిధులు పాల్గొన్నారు.

అలరించిన కూచిపూడి నృత్యం

భీమవరం ఆధ్యాత్మికం, న్యూస్‌టుడే: మావుళ్లమ్మ ఆలయ మహోత్సవాల్లో భాగంగా ఆదివారం ఆలయ కళా వేదికపై ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విశాఖ పట్టణానికి చెందిన చిన్నారి వేమిరెడ్డి కోమలికి కూచిపూడి నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. అనంతరం ఉమామహేశ్వర కూచిపూడి నాట్య కళా క్షేత్రం (భీమవరం) వారిచే కూచిపూడి, భరత నాట్యం, రామచంద్రపురానికి చెందిన గొర్రెల రాము అండ్ పార్టీ వారిచే బుర్రకథ గానం అందరినీ అలరించాయి. అనంతరం రాత్రి జై నాట్య మండలి (గుడివాడ) వారిచే 'శ్రీవల్లీ కల్యాణం' నాటకం ప్రదర్శించారు.

ప్రమాదకరంగా మలుపు

ఇరగవరం, న్యూస్‌టుడే: కావలిపురం శివాలయం వద్ద మలుపు ప్రమాదకరంగా ఉంది. వేల్పూరు నుంచి కావలిపురం మీదుగా బ్రాహ్మణ చెరువు గ్రామానికి వెళ్లేందుకు ఇది ప్రధాన మార్గం కావడంతో ఆటోలు, పాఠశాల బస్సులు, లారీలు వంటి వాహనాలతో రద్దీ ఎక్కువగా ఉంటుంది. మలుపునకు ఇరువైపులా గ్రామంలోకి వెళ్లే అంతర్గత రహదారులున్నాయి. దీంతో దగ్గరకు వస్తేనే గాని ఎదురుగా వచ్చే వాహనాలను గుర్తించలేక పోతున్నామని వాహన చోదకులు చెబుతున్నారు. కనీసం వేగ నిరోధకాలు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.

మరమ్మతులు చేయరా?

తాడేపల్లిగూడెం అర్బన్, న్యూస్‌టుడే: తాడేపల్లిగూడెం పోలీస్ ఐలాండ్ సమీపంలో ఓవర్ బ్రిడ్జి ఫుట్‌పాత్‌కు పెద్ద రంధ్రం పడింది. గతంలో చిన్నగా ఉన్న రంధ్రానికి మరమ్మతులు చేయకపోవడంతో ఇపుడు పెద్దది అయింది. రాత్రివేళలో ఎవరైనా పొరపాటున ఫుట్‌పాత్ ఎక్కే ప్రయత్నం చేస్తే తీవ్రంగా గాయపడే పరిస్థితి నెలకొంది. అధికారులు ఇప్పటికైనా స్పందించి ఫుట్‌పాత్‌కు మరమ్మతులు చేయాలని స్థానికులు, పాదచారులు కోరుతున్నారు.



పోలీస్ ఐలాండ్ సమీపంలో ఓవర్ బ్రిడ్జి ఫుట్‌పాత్‌పై పడిన రంధ్రం

సొంతింటి కల నెరవేరేలా..

చురుగ్గా టిడ్కో గృహనిర్మాణ పనులు

ఎల్.అగ్రహారం(తాడేపల్లిగూడెం వన్‌టౌన్), న్యూస్‌టుడే: తాడేపల్లిగూడెం పట్టణంలోని నిరుపేదల సొంతింటి కల నెరవేర్చేందుకు 2014లో తెదేపా ప్రభుత్వం 5,376 టిడ్కో గృహాలను నిర్మించింది. ముందస్తుగా నిర్మాణం పూర్తయిన గృహాలను సుమారు 3500 మంది లబ్ధిదారులకు అందించింది. అనంతరం అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం మిగిలిన 1876 గృహాల నిర్మాణం చివరి దశలో ఉన్నా వాటిని పట్టించుకోలేదు. దీంతో లబ్ధిదారులు సొంతిల్లు లేక కట్టిన సొమ్ములు వెనక్కి ఇవ్వక నరక యాతన అనుభవించారు.



సిద్ధమవుతున్న ఇళ్లు

చకచకా పనులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మిగిలిన గృహాల నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. పురపాలక అధికారుల పర్యవేక్షణలో భవనాలకు తుది మెరుగులు దిద్దుతున్నారు.

గృహాలు చూసేందుకు రానిచ్చేవారు కాదు

గత ప్రభుత్వ హయాంలో మాకు కేటాయించిన ఇంటిని కూడా చూడటానికి అధికారులు అనుమతిచ్చేవారు కాదు. స్థానిక ఎమ్మెల్యేను కలిసినా ఫలితం లేదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో సమస్యలు పరిష్కారమవుతున్నాయి. **-లక్ష్మి, 24వ వార్డు, తాడేపల్లిగూడెం**

పట్టాలు అందజేత

సంక్రాంతిని పురస్కరించుకుని ప్రభుతం టిడ్కో గృహాల వద్ద ఎన్నడూ లేని విధంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించింది. వార్డుల వారీగా లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేసింది. పనులు పూర్తి కాగానే వారికి గృహాలు అందిస్తామని ప్రకటించింది. 'పనులు చివరి దశకు వచ్చాయి. త్వరలోనే లబ్ధిదారులకు ఇంటి తాళాలు అందజేస్తాం' అని పురపాలక కమిషనర్ ఎం.ఏసుబాబు తెలిపారు.

కాలుష్య కాసారంగా మండపాక మడుగు

తణుకు గ్రామీణం, న్యూస్‌టుడే: మండపాక మడుగుతో పరిసర గ్రామాల ప్రజలు పలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇది తణుకు మండలం తేతలి నుంచి వేల్పూరు శివారు వరకు సుమారు 8 కిలోమీటర్ల మేర ప్రవహించి గోస్తనీ కాలువలోకి.. అక్కడి నుంచి యనమదుర్రు డ్రెయిన్లో కలుస్తుంది. మడుగు పూడిపోవడంతో మురుగునీటి పారుదల సక్రమంగా లేక మురుగు నిల్వ ఉండి దుర్వాసన వస్తోంది. మడుగులో తూడు, గుర్రపు డెక్క, కిక్కిస వంటివి తొలగించడానికి ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ డ్రోన్ల సహాయంతో పిచికారీ చేయించారు. కానీ అధికారుల అలసత్వంతో తణుకు మండలం మండపాక, పైడిపర్రు గ్రామాల మధ్యలో ఈ ప్రక్రియ పూర్తి స్థాయిలో చేపట్టలేదు. దీంతో మండపాక, పైడిపర్రు, వెంకట్రాయపురం, వేల్పూరు గ్రామాల ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.

దట్టంగా పెరిగిన కిక్కిస, తూడు

తణుకు మండలం మండపాక, వెంకట్రాయపురం, పైడిపర్రు గ్రామాలు కాలుష్య కోరల్లో చిక్కుకున్నాయి. వీటిని ఆనుకొని విషవాయువులు, రసాయనాలు వెదజల్లే కర్మాగారాలు ఎక్కువగా ఉండటంతో వాటి నుంచి విడుదలైన వ్యర్థాలన్ని మడుగులోకి మళ్లిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా కాలుష్యమయంగా మారుతోంది. ముఖ్యంగా వెంకట్రాయపురం, పైడిపర్రులను ఆనుకొని ఉన్న శివారు ప్రాంతం, మండపాక గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మండపాక మడుగును కాలుష్యం కోరల నుంచి కాపాడాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

24 నుంచి సత్తెమ్మ జాతర

పెదపుల్లేరులోని సత్తెమ్మ

పెదపుల్లేరు (ఉండి), న్యూస్‌టుడే: పెదపుల్లేరు గ్రామ దేవత సత్తెమ్మ జాతర ఈ నెల 24 నుంచి ప్రారంభమై ఫిబ్రవరి ఒకటి వరకు కొనసాగుతుందని ఆలయ కమిటీ ఛైర్మన్ కలిదిండి రామకృష్ణంరాజు వివరించారు. కమిటీ సభ్యులు ఆదివారం ఆలయ ప్రాంగణంలో సమావేశమై జాతర వివరాలను విలేకరలకు వెల్లడించారు. దంతులూరి జోగి జగన్నాథరాజు - లక్ష్మీకుమారి, వెంకట సత్య శ్రీధర్ వర్మ కుటుంబ సభ్యులతో కలశస్థాపన చేయించి కుంకుమ పూజలు, అమ్మవారి ఊరేగింపు, కొలువు కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ నెల 25న 108 కలశాలతో మహిళల ఊరేగింపు, పంచామృతాలతో సత్తెమ్మకు అభిషేకాలు చేయిస్తామని తెలిపారు.

అదుపు తప్పిందా అంతే!

పెంటపాడు(తాడేపల్లిగూడెం వన్‌టౌన్), న్యూస్‌టుడే: వాహనాల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. ఈ క్రమంలో వివిధ పనులపై వెళ్లే వారు పరిమితికి మించి వాహనాల్లో ప్రయాణం సాగిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేక పోవడంతో ఆటోలు, మినీ వ్యాన్‌లలో నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణిస్తున్నారు. కొన్నిసార్లు ప్రమాదాల బారిన పడి తమ కుటుంబాలకు తీరని వేదన మిగులుస్తున్నారు. ఆదివారం పెంటపాడులో నిబంధనలకు విరుద్ధంగా ఆటో వెనకభాగంలో నలుగురు ప్రయాణిస్తుండగా 'న్యూస్‌టుడే' క్లిక్‌మనిపించింది. అధికారుల పర్యవేక్షణ ఉంటే కొంతైనా ప్రమాదాల నివారణ చేపట్టవచ్చని పలువురు సూచిస్తున్నారు.

ప్రమాదకరంగా ప్రయాణం

ఇలా అయితే ఎలా?

తాడేపల్లిగూడెం అర్బన్, న్యూస్‌టుడే: ఒక పక్క పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని మున్సిపల్ అధికారులు తపన పడుతుంటే కొంతమంది బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. భవన శిథిలాలను రాత్రి వేళలో పట్టణంలోని నిర్మానుష్య ప్రాంతాల్లోని ఖాళీ స్థలాల్లో గుట్టుచప్పుడు కాకుండా పారబోస్తున్నారు. కొందరు రోడ్డు పక్కనే వేస్తున్నారు. దీంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు వాపోతున్నారు. అధికారులు వాటిని వేరే చోటకు తరలించలేక తలలు పట్టుకుంటున్నారు.

నిట్ వద్ద రోడ్డు పక్కనే భవన వ్యర్థాలు

రహదారి మధ్యలో దిగబడిన లారీ

అత్తిలి గ్రామీణం, న్యూస్‌టుడే: అత్తిలి మండలం గుమ్మంపాడులో ఆదివారం భారీ లారీ రహదారిపై దిగబడిపోయింది. లారీ వేల్పూరు నుంచి అత్తిలి వైపు వస్తూ గుమ్మంపాడు గ్రామ శివారు లక్ష్మీనరసింహ స్వామి ఆలయం సమీపంలో రోడ్డుపై ఉన్న గొయ్యిలో దిగబడిపోయిందని స్థానికులు తెలిపారు. దీంతో ఆ మార్గంలో రాకపోకలు సాగించేందుకు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

సభకు తరలివెళ్లిన సీపీఐ శ్రేణులు

తణుకు గ్రామీణం, తాడేపల్లిగూడెం అర్బన్, న్యూస్‌టుడే: సీపీఐ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆదివారం ఖమ్మంలో నిర్వహించిన ప్రజా ప్రదర్శన, బహిరంగ సభకు తణుకు నుంచి సీపీఐ నాయకులు తరలివెళ్లారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు, పట్టణ కార్యదర్శి బొద్దాని నాగరాజు, తణుకు ఏరియా కార్యదర్శి సికిలే పుష్పకుమారి, నాయకులు పాల్గొన్నారు. ● ఖమ్మంలో నిర్వహించిన సీపీఐ శతజయంతి మహాసభలకు తాడేపల్లిగూడెం పట్టణం నుంచి సుమారు 60 మంది కార్యకర్తలు ప్రత్యేక బస్సులో ఖమ్మం చేరుకున్నారు. మండలి నాగేశ్వరరావు, కలిశెట్టి వెంకటరావు నాయకత్వం వహించారు.

నేడు వరిఘేడులో ఎమ్మెల్యే పర్యటన

అత్తిలి గ్రామీణం, న్యూస్‌టుడే: అత్తిలి మండలం వరిఘేడు గ్రామంలో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సోమవారం పర్యటించి గ్రామ దర్శినిలో పాల్గొంటారని ఎంపీడీవో శామ్యూల్ తెలిపారు. కార్యక్రమంలో గ్రామంలోని సమస్యలపై సమీక్ష నిర్వహిస్తారన్నారు.

జూద శిబిరంపై దాడి

పోశమ్మనగర్(తాడేపల్లిగూడెం వన్‌టౌన్), న్యూస్‌టుడే: తాడేపల్లిగూడెం మండలం రామన్నగూడెం శివారు పోశమ్మ నగర్ సమీపంలో ఆదివారం జూద శిబిరంపై దాడి చేసి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నామని తాడేపల్లిగూడెం ఎస్సై జేవీఎన్ ప్రసాద్ తెలిపారు. వారి నుంచి రూ.84 వేల నగదు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని తెలిపారు.

నేటి నుంచి బ్రహ్మోత్సవాలు

ఉంగుటూరు: నారాయణపురం శ్రీభూ సమేత వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు, ఆలయ వార్షికోత్సవం ఈ నెల 19 నుంచి 25 వరకు నిర్వహించనున్నారు. 19న పంచామృతాభిషేకాలు, 20న స్వామివారి కల్యాణం, 21న పవళింపు సేవ, 22న ఊరేగింపు, 23న ఆంజనేయస్వామికి అభిషేకాలు, 25న అన్నసమారాధన చేయనున్నారు.

వాహనాలు నిలిపేందుకు స్థలాల పరిశీలన

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: మావుళ్లమ్మ ఉత్సవాల సందర్భంగా పట్టణంలోకి వచ్చే వాహనాలు నిలిపేందుకు అనువైన స్థలాలు ఎంపిక చేశామని మున్సిపల్ కమిషనర్ కె.రామచంద్రారెడ్డి తెలిపారు. నెల రోజులు కొనసాగే ఉత్సవాల సందర్భంగా ప్రయాణికులకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూడాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశాలతో పురపాలక, పోలీసు శాఖల సమన్వయంతో పట్టణంలోని పలు ప్రాంతాలను ఆదివారం పరిశీలించారు.

యుగ పురుషుడు ఎన్టీఆర్

కేఎన్‌రోడ్డు(తాడేపల్లిగూడెం వన్‌టౌన్), న్యూస్‌టుడే: తాడేపల్లిగూడెం, తణుకు నియోజకవర్గాల్లో తెదేపా వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావును వర్ధంతిని ఆదివారం కూటమి నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించారు. తాడేపల్లిగూడెంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, భాజపా తాడేపల్లిగూడెం నియోజకవర్గ బాధ్యుడు ఈతకోట తాతాజీ, కూటమి నాయకులతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజకీయాలను సామాన్యుల వద్దకు తీసుకొచ్చిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కుతుందన్నారు. అనంతరం ఏపీ భవన, ఇతర కార్మికుల సంక్షేమ బోర్డు ఛైర్మన్ వలవల బాబ్జీ మాట్లాడుతూ యుగపురుషుడు ఎన్టీఆర్ అని, ఆయన సేవలు మరువలేనివని పేర్కొన్నారు. అనంతరం ఆయన ఆధ్వర్యంలో పేదలకు దుప్పట్లు, పడాల వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం, పండ్లు అందజేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

పేదలకు దుస్తులు అందజేస్తున్న బాబ్జీ తదితరులు

తణుకు గ్రామీణం, ఇరగవరం, అత్తిలి గ్రామీణం, న్యూస్‌టుడే: దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తొలుత కూటమి కార్యాలయం, వెంకటేశ్వర, వీరనారాయణ థియేటర్ కూడళ్లలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. ఎన్టీఆర్ జీవితం ప్రతీ ఒక్కరికి ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు.

★ తణుకు మండలం వేల్పూరులో కూటమి నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచి కృష్ణవేణి, కూటమి, బీసీ సంఘ నాయకులు పాల్గొన్నారు. ★ ఇరగవరంలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు గోపిశెట్టి రామకృష్ణ, మండల కార్యదర్శి పోతిరెడ్డి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ★ తెదేపా అత్తిలి మండల కార్యాలయం వద్ద విగ్రహానికి నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో తెదేపా అత్తిలి మండల అధ్యక్షుడు పోలిశెట్టి చందు, కార్యదర్శి ఆళ్ల అజయ్, ఎంపీపీ మక్కా సూర్యారావు జిల్లా అధికార ప్రతినిధి దాసం బాబ్జీ, డీసీ ఛైర్మన్ నల్లూరి సురేష్, తదితరులు పాల్గొన్నారు.

తాడేపల్లిగూడెం: విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే శ్రీనివాస్, కూటమి నాయకులు

తణుకు: ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఎమ్మెల్యే ఆరిమిల్లి తదితరులు

(c) eenadu

ఈనాడు వైఎస్సార్ కడప

సోమవారం జనవరి 19, 2026 5

అంతటా అన్న నామస్మరణం

తెలుగు జాతి గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న జననేత ఎన్టీఆర్ అని తెదేపా నేతలు కొనియాడారు. ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా ఆదివారం నిర్వహించారు. రాజంపేటలో ఎన్టీఆర్ విగ్రహానికి తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి చమర్తి ఆధ్వర్యంలో నివాళులర్పించారు. - **న్యూస్‌టుడే, రాజంపేట**

శ్రీకారం చుట్టుకుంది దేవుడి కడప బ్రహ్మోత్సవం

తిరుమల తొలి గడప దేవుని కడప శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు ఆదివారం అంకురార్పణ చేశారు. ఉదయం స్నపన, దీక్షా తిరుమంజన సేవ నిర్వహించి సాయంత్రం అంకురార్పణ కార్యక్రమం చేపట్టారు. సోమవారం నుంచి 27వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు కనుల పండువగా నిర్వహించనున్నట్లు తితిదే అధికారులు తెలిపారు.
- **న్యూస్‌టుడే, మారుతీనగర్**

ఆసుపత్రులకు కేంద్రం ఆర్థిక భరోసా

జిల్లాలో 122 కేంద్రాలకు ఎన్‌క్యూఏఎస్ గుర్తింపు

ఈనాడు, కడప : వైద్య ఆరోగ్య వసతుల్లో ఉన్నత ప్రమాణాలు పాటించిన జిల్లాలోని పలు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ క్వాలిటీ ఎష్యూరెన్స్ స్టాండర్డ్స్ (ఎన్‌క్యూఏఎస్) గుర్తింపు లభించింది. గడిచిన ఏడాదికి గాను జిల్లాలో 122 కేంద్రాలను గుర్తించడంతో రాష్ట్రంలో జిల్లా రెండో స్థానంలో నిలిచింది. తూర్పు గోదావరి జిల్లా 138 కేంద్రాలతో అగ్రస్థానంలో ఉంది. జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 21, సామూహిక ఆరోగ్య కేంద్రం కింద సిద్దవటం, జిల్లా ఆసుపత్రి కింద ప్రొద్దుటూరు, ఏరియా ఆసుపత్రి కింద జమ్మలమడుగు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు 6, ఉప కేంద్రాలు 92 వంతున గుర్తింపు పొందాయి.

ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రి

● జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికా నాగరాజు మాట్లాడుతూ.. జిల్లాలో వివిధ స్థాయి ప్రభుత్వ ఆసుపత్రులు 477 వరకు ఉన్నాయని.. ఇప్పటికి 122 ఆసుపత్రులకు ఎన్‌క్యూఏఎస్ గుర్తింపు లభించిందన్నారు. వచ్చే ఆరు నెలల కాలంలో ఈ సంఖ్య 50 శాతం అంటే 250 వరకు చేరుకోవాలనే లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు.

అందనున్న ప్రోత్సాహకాలు ఇలా..

ఆయుష్మాన్ మందిరాలకు సంవత్సరానికి రూ.1.26 లక్షలు వంతున మూడు సంవత్సరాల పాటు ఆర్థిక సాయం అందుతుంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు రూ.3 లక్షలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు రూ.2 లక్షలు, ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రికి బెడ్‌కు రూ.10 వేలు వంతున మూడు సంవత్సరాల పాటు ప్రోత్సాహక మొత్తం అందుతుంది.

కోటలో అనధికారిక దారి దోపిడీ!

◆ సందర్శకుల నుంచి అక్రమ వసూలు

జమ్మలమడుగు గ్రామీణ, న్యూస్‌టుడే: పర్యాటక ప్రాంతమైన గండికోటను చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. ఈ కోటను పురావస్తు శాఖ పర్యవేక్షిస్తూ ఉంటుంది. ఈ కోటకు కిలోమీటరు దూరంలోనే కొందరు అనధికారంగా ఓ టోల్‌గేట్ ఏర్పాటు చేసి పర్యాటకుల వద్ద ఇష్టారీతిన డబ్బులు వసూలు చేస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి గండి కోటలో కాసేపు సేదతీరుదామని వస్తున్న పర్యాటకులు ఈ పరిస్థితిని చూసి ఆశ్చర్యపోతున్నారు.

అధికారి సంతకం, సీలు లేకుండా సందర్శకులకు ఇస్తున్న టికెట్లు

● పర్యాటక శాఖ అధికారులు అభివృద్ధి పేరుతో టోల్ గేట్‌లో కొంతమంది సిబ్బందిని నియమించి పర్యాటకుల నుంచి డబ్బులు వసూళ్లకు పాల్పడి సొమ్ము చేసుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి. సాధారణంగా అధికారికంగా వసూలు చేసే ప్రవేశ రుసుం టికెట్‌పై సంబంధిత అధికారుల వివరాలు, ఫోన్ నంబర్లు వంటివి ఉంచాల్సి ఉంటుంది. ఇక్కడ ఇచ్చే టికెట్‌పై కేవలం విజిటర్స్ ఫీజు, గండికోట కెన్యాన్, ధర మాత్రమే ముద్రించారు. దీంతో పలు అనుమానాలకు దారి తీస్తోంది. టోల్ గేట్ వద్ద రుసుం వసూళ్లపై పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా అధికారులు మాత్రం టోల్‌గేట్‌కు తమకు ఎలాంటి సంబంధం లేదని సమాధానమిచ్చారు.



సిబ్బంది సొంత ఖాతాల్లోకి జమ చేసుకుంటున్నారిలా..

● గండికోటను సందర్శించేందుకు వచ్చిన ఓ కుటుంబంతో 'న్యూస్‌టుడే' సంప్రదించగా.. నలుగురు కుటుంబ సభ్యులు రాగా లోపలికి వెళ్లాలంటే ఒక్కో మనిషికి రూ.20 చొప్పున చెల్లించాలని.. లేకుంటే లోపలికి అనుమతించమని చెప్పారని వివరించారు. అదేవిధంగా కోటలో కనీస వసతులు లేక ఇబ్బందులు పడ్డామని.. ప్రభుత్వం దృష్టి సారించాలని వారు కోరారు.

జమ్మలమడుగు తాడిపత్రి రహదారిలో బస్సుల కోసం వేచి ఉన్న ప్రయాణికులు

బరువెక్కిన హృదయం భారమైన ప్రయాణం

సంక్రాంతి పండుగ ముగిసింది. మూడు రోజులపాటు బంధు మిత్రులతో కలిసి ఉల్లాసంగా.. ఉత్సాహంగా.. సొంతూరులో వేడుకలు జరపుకొన్న జనం ఆ జ్ఞాపకాలతో నివాస ప్రాంతాల నుంచి బరువెక్కిన హృదయాలతో పయనమయ్యారు. దీంతో ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడాయి. జిల్లా వ్యాప్తంగా ఏడు డిపోల పరిధిలో 155 ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేసినా తిరుపతి, అనంతపురం, కర్నూలు, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు వెళ్లే బస్సులు కిక్కిరిసిపోయాయి. సీట్ల కోసం ప్రయాణికులు పరుగులు తీయాల్సి వచ్చింది. సకాలంలో బస్సులు రాకపోవడంతో పలు చోట్ల అసహనం వ్యక్తం చేశారు. జమ్మలమడుగులో రైల్వే స్టేషన్‌లో కనీసం కూర్చోవడానికి సరిపడ బల్లలు లేక ప్రయాణించే రైలు వచ్చే వరకూ నిల్చోలేక అవస్థలు పడ్డారు.
- **న్యూస్‌టుడే, కడప చిన్నచౌక్, జమ్మలమడుగు గ్రామీణ**

జమ్మలమడుగు రైల్వేస్టేషన్‌లో వేచి ఉన్న ప్రయాణికులు

ట్రిపుల్ ఐటీకి సూర్యుడే దీపం

తగ్గిన విద్యుత్తు బిల్లుల భారం

ఈనాడు కడప, న్యూస్‌టుడే, వేంపల్లె: గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీకి సౌర వెలుగులు అందుతున్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా సౌర విద్యుత్తు ప్లాంట్ ఏర్పాటు చేసి పగలంతా దీని ద్వారానే విద్యుత్తు అందిస్తున్నారు. దీంతో సగం కరెంటు బిల్లుల భారం ఆదా అవుతోంది.

ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో సౌరఫలకలు

● **ఇదీ పరిస్థితి :** ఇడుపులపాయ ప్రాంగణంలో ఇడుపులపాయ, ఒంగోలు ట్రిపుల్ ఐటీలలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎనిమిది వేల మంది విద్యార్థులు సాంకేతిక విద్యను అభ్యసిస్తున్నారు. డైరెక్టర్, ఇతర అన్ని విభాగాల సిబ్బంది కలిపి 300 మందికి పైగా పని చేస్తున్నారు. ఇక్కడి ఉద్యోగులకు క్వార్టర్స్ ఉన్నాయి. ట్రిపుల్ ఐటీకి సంబంధించి ల్యాబులు, తరగతి గదులు, ఇంజినీరింగ్ కోర్సుల డిపార్ట్‌మెంట్, ఇతరత్రా అనేకం ఉన్నాయి. దీనికి మూడు హెచ్‌టీ కనెక్షన్లు ఉన్నాయి.

పన్నెండు ఎకరాల్లో ప్లాంట్ ఏర్పాటు

ట్రిపుల్ ఐటీలో విద్యుత్తు బిల్లు తగ్గించాలన్న ఆలోచనతో ఓ ప్రైవేట్ సెక్టార్ నుంచి సౌర విద్యుత్తు ప్లాంట్ కోసం టెండర్లు పిలిచారు. కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థ ఇడుపులపాయ నెమళ్ల సంరక్షణ పునరుత్పత్తి కేంద్రం వద్ద 12 ఎకరాల్లో రూ.12 కోట్లతో మూడు మెగావాట్ల సౌర విద్యుత్తు సామర్థ్యంతో ప్లాంట్ నెలకొల్పారు. అక్కడ సౌర ఫలకలు బిగించి ఉత్పత్తైన విద్యుత్తును ప్రత్యేక లైన్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. పగలంతా ట్రిపుల్ ఐటీ నిర్వహణ, సౌర విద్యుత్తుతోనే సాగుతోంది. రాత్రి వేళల్లో మాత్రమే ఎస్పీడీసీఎల్ నుంచి సాధారణ కరెంటు వాడుకుంటున్నారు.

● ఈ విషయమై ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీ డైరెక్టర్ ఆచార్య కుమారస్వామిగుప్తా మాట్లాడుతూ.. ప్లాంట్ నిర్వాహకులు రూ.3.45 పైసలకు ఒక్కో యూనిట్ సౌరవిద్యుత్తును అందిస్తున్నారన్నారు. దీంతో నెలవారీ విద్యుత్తు బిల్లు రూ.40 లక్షల నుంచి రూ.24 లక్షలకు తగ్గిందని వెల్లడించారు.

శిల్పారామంలో సందడే సందడి

కడప సమీపంలోని శిల్పారామం కళావేదికపై ఆదివారం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. వారాంతపు సెలవురోజు కావడంతో నగర ప్రజలు చిన్నారులతో చేరుకుని సేద తీరి సందడి చేశారు.
- **న్యూస్‌టుడే, మారుతీనగర్**

ఈ-ఆఫీస్ మొదలు

కమలాపురం, న్యూస్‌టుడే : ఈ నెల 16 నుంచి అన్ని ప్రభుత్వ శాఖల్లో కాగిత రహిత పాలనకు కూటమి ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. జిల్లాలో పలు శాఖల్లో దస్త్రాల నిర్వహణ మాన్యువల్ విధానంలోనే సాగుతోంది. ఇప్పటికే కలెక్టరేట్‌లోని వివిధ విభాగాలకు ఈ-ఆఫీస్ విధానాన్ని చరవాణిలో ప్రత్యేక యాప్ ద్వారా చూసుకునేందుకు వెసులుబాటు కల్పించింది.

ఎరువు.. లేదు దిగులు

కడప వ్యవసాయం, న్యూస్‌టుడే: జిల్లాకు యూరియా, ఎంవోపీ రెండు రకాల ఎరువులు కడప రైల్వేస్టేషన్‌కు ఆదివారం ర్యాక్‌లో వచ్చాయి. యూరియా 1,660 టన్నులు రాగా.. అందులో ప్రైవేట్ డీలర్లకు 1,060, మార్క్‌ఫెడ్‌కు 600 టన్నులు పంపారు. ఎంవోపీ 200 టన్నులు రాగా ప్రైవేట్ డీలర్లు, మార్క్‌ఫెడ్‌కు చెరో వంద టన్నులు సర్దుబాటు చేశారు. చిత్తూరుకు 460, అన్నమయ్య జిల్లాకు 200 టన్నులు యూరియాను పంపారు. అన్నమయ్య జిల్లాకు ఎంవోపీ 300 టన్నులు వచ్చింది.

జిల్లాకు వచ్చిన ఎరువులను కడప రైల్వే స్టేషన్‌లో పరిశీలిస్తున్న వ్యవసాయాధికారులు

ఇక వేళకు వస్తేనే వేతనం

జిల్లాలోని కార్యాలయాల సమాచారం

విభాగం	ఉన్నవి	ఉద్యోగులు
స్వర్ణ గ్రామాలు	480	4,324
స్వర్ణ వార్డులు	235	1,930

ఒంటిమిట్ట, న్యూస్‌టుడే: గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను ప్రక్షాళన చేసి పరిపాలన పరంగా సంస్కరణలు తీసుకురావాలని కూటమి ప్రభుత్వం సంకల్పించింది. ఇప్పటికే అమలులో ఉన్న గ్రామ, వార్డు సచివాలయాలను ఇకపై స్వర్ణ గ్రామ, వార్డులుగా పిలవాలని ఉత్తర్వులు జారీ చేసింది. విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి నిర్దేశిత సమయానికి హాజరై యాప్‌లో నమోదు చేస్తేనే వేతనం అందేలా చర్యలు తీసుకుంటోంది.

● జిల్లాలోని స్వర్ణ గ్రామాలు, వార్డుల్లోని అన్ని విభాగాల్లో 6,263 మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. పరిపాలన సౌలభ్యం కోసం జనాభాను పరిగణనలోకి తీసుకొని గ్రేడ్లుగా విభజన చేశారు. ఆ మేరకు ఉద్యోగులను నియమించారు. ఒక్కో సచివాలయంలో ప్రస్తుతం 8-12 మంది పని చేస్తున్నారు. ఉదయం 10 గంటలకే కార్యాలయానికి చేరుకుని ప్రభుత్వం రూపొందించిన యాప్‌లో హాజరైనట్లు నమోదు చేయాలి. ఆ తర్వాత 10.30 గంటల నుంచి 11 గంటల వరకు కొంత వెసులుబాటు కల్పించారు. గ్రామీణ ప్రాంతాల్లో పర్యవేక్షణ కోసం ఎంపీడీవోలు, డిప్యూటీ ఎంపీడీవోలు, డివిజన్ అభివృద్ధి అధికారులు (డీఎల్‌డీఓలు), జిల్లా స్థాయిలో ప్రత్యేకంగా ఒక సీనియర్ అధికారికి బాధ్యతలు అప్పగించారు.

పర్యవేక్షణ అవసరం

జిల్లాలోని పలు కార్యాలయాల్లో కొంత మంది సిబ్బంది సమయానికే రావడం లేదు. మరికొందరు ఇలా వచ్చి అలా వెళ్లిపోతున్నారు. ఎవరైనా తనిఖీలు చేసిన సమయంలో సిబ్బంది ఉండటం లేదని గుర్తిస్తున్నారు. ఎక్కడికి వెళ్లారని అడిగితే సర్వే చేస్తున్నారని తప్పుడు సమాచారం ఇస్తున్నారు. ఈ నెల 17న నిర్దేశిత 10 గంటలకు 3,209 మంది, 10-11 గంటల సమయానికి 956 మంది మాత్రమే హాజరయ్యారు. సాయంత్రం 5 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉండాల్సి ఉన్నా సక్రమంగా ఉండటం లేదు. ఒకవేళ హాజరు నమోదు కాని పక్షంలో ఆ రోజు వేతనం జమ కాదని ఉన్నతాధికారులు తెలిపారు.

నిఘా నీడలో ప్రయోగం

కడప విద్య, న్యూస్‌టుడే: జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు పరీక్షల సమయం ఆసన్నమవుతోంది. సంక్రాంతి పండుగ సెలవుల అనంతరం విద్యార్థులు వివిధ రూపాల్లో పరీక్షలకు సన్నద్ధం కావాల్సి ఉంది. ఈ నెల 27 నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు ఒకేషనల్ విభాగం విద్యార్థులకు, ఫిబ్రవరి 1 నుంచి 10వ తేదీ వరకూ రెగ్యులర్ విభాగం విద్యార్థులకు ప్రయోగ పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే సంకల్ప్ పేరుతో అన్ని జూనియర్ కళాశాలల్లో వందరోజుల ప్రణాళిక అమలు చేస్తున్నారు.

● ప్రయోగ పరీక్షలన్నీ సీసీ కెమెరాల పర్యవేక్షణలో పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా అన్ని ప్రయోగ పరీక్ష కేంద్రాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. వీటిని జిల్లా కేంద్రంలోని ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి కార్యాలయంలోనూ.. ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఉన్న కంట్రోల్ రూమ్‌తో పాటు రాష్ట్ర కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేస్తారు. ఆయా పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయనున్నారు. అన్ని పరీక్ష కేంద్రాలలోనూ విద్యార్థులు పరీక్షలు రాయనున్న సమయంలో అధికారులంతా సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించనున్నారు. వచ్చే నెల 23వ తేదీ నుంచి జరగనున్న ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పబ్లిక్ పరీక్షలకూ ఇదే విధంగా అన్ని పరీక్ష కేంద్రాలలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి పర్యవేక్షించేలా ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు.

జిల్లాలో ఇంటర్ విద్యార్థుల వివరాలు

● రెగ్యులర్ పరీక్ష కేంద్రాలు : 81

● రెగ్యులర్ విద్యార్థులు 13,825 మంది

● ఇంటర్ ప్రయోగ పరీక్షల తేదీలు : ఫిబ్రవరి 1 నుంచి 10వ తేదీ వరకు

● ఒకేషనల్ విద్యార్థులు: 2,422 మంది

● పరీక్ష కేంద్రాలు: 16

● ఒకేషనల్ ప్రయోగ పరీక్ష తేదీలు : ఈ నెల 27 నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు

● జిల్లా ఇంటర్మీడియట్ ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ప్రభుత్వం, ఉన్నతాధికారుల ఆదేశాలతో జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

బండి కొంచెం.. ప్రాణాలతో చెలగాటం

ఈ చిత్రం చూడండి.. ఓ చోదకుడు ట్రక్కులో మోతాదుకు మించి ధాన్యాన్ని నింపుకొని ప్లాస్టిక్ పట్టతో చుట్టుకుని ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న దృశ్యం మైదుకూరులో ఆదివారం కనిపించింది. వాహనం ముందు భాగంలోని అద్దంపైకి పట్ట చొచ్చుకుని వచ్చేంత వరకు ధాన్యం లోడ్ చేశారు. రవాణా సమయంలో అనుకోకుండా పట్ట ముందుకు జారినా.. అదుపుతప్పే ప్రమాదం ఉంది. అందులో ప్రయాణించే కూలీలకే కాకుండా రహదారిపై వెళ్లే వాహనదారులు, పాదచారులకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. - **న్యూస్‌టుడే, మైదుకూరు**

బద్వేలుకు కాసుల పండగ

బద్వేలు, న్యూస్‌టుడే: జిల్లాలో ఏడు ఆర్టీసీ డిపోలు ఉండగా బద్వేలు డిపో ఈపీకేలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ నెల ఒకటో తేదీ నుంచి 17వ తేదీ వరకు కిలో మీటర్‌కు 49 రూపాయలు ఇతర డిపోలకంటే ఎక్కువ తీసుకొచ్చింది. ఒక్కో బస్సులో సీట్ల సామర్థ్యానికి మించి (ఓఆర్ లోనూ) 85 శాతం ప్రయాణికులను గమ్య స్థానాలకు సురక్షితంగా చేర్చింది. పులివెందుల, రాజంపేట ఆర్టీసీ డిపోలు ద్వితీయ స్థానంలో నిలిచాయి. సంక్రాంతి పండగ రోజుల్లో బద్వేలు ఆర్టీసీ డిపో బెంగళూరు, హైదరాబాద్, విజయవాడలకు అక్కడి నుంచి వచ్చేందుకు మళ్లీ తిరిగి వెళ్లేందుకు ప్రత్యేక బస్సులు నడిపింది.

బద్వేలు ఆర్టీసీ బస్టాండ్‌లో పెరిగిన ప్రయాణికుల రద్దీ

సమష్టి కృషితోనే సాధ్యం

బద్వేలు ఆర్టీసీ డిపోలో అందరూ సమష్టిగా పనిచేయడం వల్లే ఈపీకేలో మొదటి స్థానంలో నిలిచాం. ఓఆర్‌లో కూడా ప్రత్యేకతను చాటాము. పండగ రోజుల్లో బస్టాండ్‌లో ప్రయాణికులు ఎక్కువ సేపు నిరీక్షించకుండా వెనువెంటనే రద్దీకి అనుగుణంగా బస్సులు తిప్పాము. సురక్షితంగా ప్రయాణికులను గమ్య స్థానాలకు చేర్చాం
- **చైతన్య నిరంజన్ డీఎం బద్వేలు**

ఆర్టీసీ డిపోలు, సాధించిన ఈపీకే (రూ.లలో), ఓఆర్ (శాతాల్లో)	ఆర్టీసీ డిపో	బద్వేలు	మైదుకూరు	ప్రొద్దుటూరు	జమ్మలమడుగు	పులివెందుల	కడప	రాజంపేట
	ఈపీకే	49	46.50	47.50	45	48.50	46	48.50
	ఓఆర్	85	85	82	77	85	75	85

ఈ-పంట నమోదు ఇక పక్కా

రైతుల సమ్మతితో పారదర్శకంగా ప్రక్రియ

కడప వ్యవసాయం, న్యూస్‌టుడే: రైతు సమక్షంలో వారి సమ్మతితో రబీలో ఈ-పంట నమోదు చేసేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. నమోదు కాకుంటే రైతు ఎంత పంట సాగు చేసినా అధికార గణాంకాలు పరిగణలోకి తీసుకోవు. ప్రభుత్వ సాయం పొందడంలో అసలు రైతు కంటే పంట సాగుచేయని రైతులు లాభపడే పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అందులో కొన్ని మార్పులు చేసి రైతు అనుమతితో ఈ పంట నమోదును తప్పనిసరి చేసింది.

రైతు వివరాలతో ఈ పంట నమోదు చేస్తున్న వ్యవసాయ శాఖ సిబ్బంది

● జిల్లాలో వ్యవసాయ పంటలతో పాటు ఉద్యాన, పూలు, సెరికల్చర్ సాగు చేస్తున్నారు. ఖరీఫ్, రబీ కాలాల్లో సాగు చేస్తున్నారు. వీటితో పాటు వాణిజ్య పంటలు సాగు చేస్తూ ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. జిల్లా యంత్రాంగం ఈ పంట నమోదు వేగవంతంగా చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్, రబీ కాలాల్లో అన్ని పంటలు సాగు చేస్తుంటారు. ఖరీఫ్‌లో వర్షాధారం ఎక్కువ విస్తీర్ణంలో ఉండగా రబీలో నీటి ఆధారిత సాగు అధికంగా ఉంటుంది

● **చరవాణికే సందేశం:** ఇప్పటి వరకు రైతు సేవా కేంద్రాల సిబ్బంది పంటల నమోదు చేసేవారు. పూర్తయ్యాక గ్రామ సభలో వివరాలు తెలిపి తప్పులుంటే తెలియజేయాలని సూచించే వారు. ప్రస్తుతం అలా కాకుండా పంట నమోదుకు ముందుగానే పలాన రోజు పొలం వద్దకే వచ్చే ఈ పంట నమోదు చేస్తామని రైతుల చరవాణులకు సంక్షిప్త సమాచారం చేరవేస్తారు. దానికనుగుణంగా నమోదు చేశాక వివరాలు రైతు సెల్‌కు పంపిస్తారు. అందులో సక్రమంగా ఉన్నాయనుకుంటే అంగీకారం తెలిపితే ప్రక్రియను పూర్తి చేస్తారు.

● వ్యవసాయ శాఖ జిల్లా అధికారి చంద్రానాయక్ మాట్లాడుతూ.. జిల్లాలో ఈ-పంట నమోదు పక్కాగా జరుగుతోందన్నారు. రబీలో సాగు చేసిన పంటలన్నింటిని ఈ పంట నమోదు సమయంలో రైతులు సహకరించాలని కోరారు. ఈ పంట నమోదు చేసుకుంటేనే ప్రభుత్వ పథకాలు అందుతాయన్నారు.

ఇదీ జిల్లాలో పరిస్థితి!	రబీలో సాధారణ విస్తీర్ణం	ప్రస్తుతం సాగైన విస్తీర్ణం	ఇప్పటి వరకు ఈ పంట నమోదైంది	నమోదు చేయాల్సింది
	3,45,296 ఎకరాలు	2,45,795	1,47,481	98,313

వాహనాలకూ ఉన్నాయ్ సామర్థ్య పరీక్షలు

వాహనం రకం	ఫీజు ఇలా (రూ.వేలల్లో..) 15 నుంచి 20 ఏళ్లు	అంతకు మించితే
మోటార్ సైకిల్	1,500	3,000
ఆటో, క్యాబ్	4,500	9,000
ఎల్‌జీవీ-ఎల్ఎంవీ	8,500	17,000
ఎంజీవీ	11,300	22,600
హెచ్‌జీవీ-హెచ్‌పీవీ	14,000	28,000

కడప చిన్నచౌకు, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం ఇటీవల వాహనాలకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. 15 ఏళ్లు దాటిన వాహనాలు రోడ్డుపై తిరగాలంటే వాటికి తప్పనిసరిగా సామర్థ్య పరీక్షలు చేయించుకోవాలని ఆదేశించింది. లారీలు, కార్లు, ద్విచక్ర వాహనాలు ఇలా పలు రకాల వాహనాలను ఏళ్లు గడుస్తున్నప్పటికీ వాటిపై అలానే రోడ్లపై తిరిగేస్తుంటాం. 15 ఏళ్లు దాటిన వాహనాలను రోడ్లపై తిప్పితే ఒక్కో వాహనానికి ఒక్కో రకమైన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. నిర్ణీత కాలం దాటిన వాహనాలను వినియోగించాలంటే సామర్థ్య పరీక్షలు (ఫిట్‌నెస్) తప్పనిసరి. ఇవి చేయించుకోవాలంటే ఆటోమేటిక్ పరీక్ష కేంద్రాల్లో ఫీజు చెల్లించి పరీక్షలు చేయించుకోవాలి. ఆ తరువాతనే వాహనాలను రోడ్డుపై తిప్పాలి. ఈ పరీక్షలకు కేంద్ర ప్రభుత్వం ఫీజు పెంచింది. సర్టిఫికెట్ ఫీజు, గ్రాంట్, రెన్యువల్‌కు తోడుగా జీఎస్టీ ఛార్జీలు పెంచారు. ఆలస్యం చేస్తే వాటి ఛార్జీలు మరింత భారమయ్యే అవకాశాలున్నాయి.

ముకోసం

● ఇతర రాష్ట్రాల్లో వాహనాలను చాలా చౌకగా కొనుగోలు చేసి వాటిని అక్కడ రిజిస్ట్రేషన్‌తోనే ఇక్కడ తిప్పుతుంటారు. 15 ఏళ్లు దాటినా ఇతర రాష్ట్రాల వాహనాలను కూడా రీమోడల్ చేసి వినియోగిస్తున్నారు. అలాంటి వాహనాలపై కూడా రవాణా శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.

పదవీ విరమణ వేళ మీ ఆత్మీయులకు శుభాకాంక్షలు తెలపండి



మీ కుటుంబ సభ్యులు, మీ బంధువులు, మీ ఆఫీసులో సహోద్యోగులు ఎవరైనా రిటైర్ అవుతున్నారా! అయితే వారికి అందించండి అభినందన చందనాలు. ఆకాంక్షించండి వారి భావి జీవిత, సుఖమయ ఆనందాలు. తెలియజేయండి ఈనాడు ద్వారా పదవీ విరమణ శుభాకాంక్షలు..

ప్రకటనలపై జి.ఎస్.టి. 5% అదనం

ప్రకటనల కొరకు సంప్రదించండి : 99899 97626

(c) eenadu

చిరస్మరణీయుడు.. ఎన్టీఆర్

ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేస్తున్న తెదేపా నేతలు

అరవిందనగర్(కడప), న్యూస్‌టుడే: తెలుగు సినీ జగత్తులో రారాజు, రాష్ట్రానికి వన్నె తెచ్చిన మహానాయకుడు నందమూరి తారక రామారావు అని తెదేపా నేతలు స్పష్టం చేశారు. మాజీ సీఎం రామారావు వర్ధంతిని ఆదివారం పురస్కరించుకుని కడప ఎన్టీఆర్ సర్కిల్‌లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్ధన్‌రెడ్డి నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. కార్యక్రమంలో హరిప్రసాద్, యాటగిరి రాంప్రసాద్, ఆలంఖాన్‌పల్లె లక్ష్మీరెడ్డి, మన్సూరు అక్బర్, శివశంకర్‌రెడ్డి, మజ్జిరి జయరాం, మాజీ జీపీ గుర్రప్ప, రాజశేఖర్, సురేష్, జియావుద్దీన్, లోకేశ్, యుగంధర్, మాసాపేటశివ పాల్గొన్నారు.

నేడు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక సోమవారం కడప కలెక్టరేట్‌లో నిర్వహిస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరనాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్‌లోని సభాభవనంలో జరిగే ఈ కార్యక్రమంలో జిల్లా ఉన్నతాధికారులు అర్జీలు స్వీకరిస్తారన్నారు. మండల కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయాల్లో ఫిర్యాదులు ఇవ్వవచ్చని స్పష్టం చేశారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

డయల్ యువర్ కలెక్టర్..

సోమవారం ఉదయం 9.30 నుంచి 10 గంటల వరకు డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ప్రజలు 08562 244437 నంబరుకు ఫోన్ చేసి సమస్యలను వివరించవచ్చని ఆయన పేర్కొన్నారు.

పెనుగొండకు వాసవీ మాలధారణ భక్తులు

మైదుకూరు, న్యూస్‌టుడే : మైదుకూరులో వాసవీ మాలధారణ భక్తులు ఆదివారం అమ్మవారి జన్మస్థలం పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండకు బయలుదేరి వెళ్లారు. స్థానిక వాసవీ కన్యకా పరమేశ్వరీదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఇరుముడి ధరించి అమ్మవారి సన్నిధికి బయలుదేరారు.

భక్తులతో ఆర్యవైశ్య ప్రతినిధులు

ప్రేక్షకుల భద్రత ప్రశ్నార్థకం

ప్రొద్దుటూరు గ్రామీణ, న్యూస్‌టుడే: పట్టణంలోని ఓ సినిమా థియేటర్ ఆవరణలోని పార్కింగ్ స్థలంలో నిలిపిన కార్లపై దెబ్బతిన్న పైకప్పు నుంచి కాంక్రీటు పెచ్చులూడి పడ్డాయి. ఆదివారం సాయంత్రం ప్రేక్షకులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలం వద్దకు వచ్చి విచారించారు. వినోదం కోసం వచ్చే ప్రజల భద్రత ప్రశ్నార్థకంగా మారిందని విమర్శలు వస్తున్నాయి.

సినిమా థియేటర్ ఆవరణలో పార్కింగ్ స్థలంలో దెబ్బతిన్న కాంక్రీటు పైకప్పు

పార్కింగ్ స్థలం నిలిపిన వాహనంపై పడిన కాంక్రీటు పెచ్చులు

మందలించాడని సోదరుడిపై దాడి

పులివెందుల, న్యూస్‌టుడే: తల్లిపై చేయి చేసుకుంటావా అని మందలించిన కారణంగా వరసకు సోదరుడిపై దాడి చేసి, తనని గాయ పరుచుకున్న ఘటన పులివెందుల మండల పరిధిలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు మేరకు నల్లపురెడ్డిపల్లెకు చెందిన గణేష్ ఇతరుల వద్ద రూ.లక్ష అప్పు చేశాడు. దానిని చెల్లించడానికి తన తల్లి సుబ్బులక్షుమ్మ దగ్గర నగదు తీసుకుని వెళ్లాడు. వాటిల్లో రూ.50 వేలు మాత్రమే చెల్లించాడు. ఈ విషయం సుబ్బలక్షుమ్మకి తెలియడంతో నిలదీశారు. దాంతో ఆగ్రహానికి గురైన గణేష్ తల్లిపై చేయి చేసుకున్నాడు. ఈ క్రమంలో తన చిన్నాన్న కుమారుడు మహేష్ మందలించారు. దానిని జీర్ణించుకోలేక పోయిన గణేష్, మహేష్‌పై కొడవలితో దాడి చేశాడు. ఈ క్రమంలో మహేష్ కుడిచేతి చూపుడు వేలికి తీవ్ర గాయమైంది. స్థానికులు గమనించి బాధితుడిని ఆస్పత్రికి తరలించి.. గణేష్‌ను ఇంట్లో వేసి తలుపులు వేశారు. కొద్ది సేపటికి ఇంట్లో శబ్దం రావడంతో తెరిచి చూడగా.. గణేష్ కూడా చేతికి గాయం చేసుకుని రక్తం మడుగులో పడి ఉన్నాడు. దాంతో ఆయన్ను కూడా ఆస్పత్రికి తీసుకెళ్లారు. పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి విచారణ చేస్తున్నారు.

EENADU eClassifieds

BUSINESS SERVICES

BUSINESS OFFER

మీ బంగారం, వెండి, డైమండ్స్ బ్యాంక్స్/ఫైనాన్స్‌లో తాకట్టు ఉన్నవి మా డబ్బుతో విడిపించి కొంటాము. స్పాట్ క్యాష్/షిఫ్టింగ్ గోల్డెన్ ట్రేడింగ్ కం॥ ✆ 7382114647.

JOBS

Store Executive Female Qua. Degree and Basic System Knowledge Compulsory Himalaya Herbal Shop, Kadapa. ✆ 9440025254.

REAL ESTATE

LEASE/ RENT

కడప జిల్లా జమ్మలమడుగు ప్రాంతంలో రెండు అగ్రికల్చర్ గోడౌన్లు లీజుకు / బాడుగకు ఇవ్వబడును. ఒక్కొక్క గోడౌన్ 30,240 చ॥ అ॥ 72 అడుగులు వెడల్పు, 400 అడుగులు పొడవు, 18 అడుగులు ఎత్తు ఉన్నాయి. సీటీ వసతి & ట్రాన్స్‌ఫార్మర్ కలదు. ✆ 9963478103.

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్‌లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

ఈనాడు క్లాసిఫైడ్స్ 5 లైన్ల ప్రకటన రూ॥ 330/- మాత్రమే
Contact: KDP: 9989997626 8008514248 PDTR: 8008597620
ప్రకటనలపై జి.ఎస్.టి. 5% అదనం

తగ్గిన దిగుబడి.. అన్నదాత కంటతడి

● తెగుళ్లతో నష్టాల బాటలో మిర్చిసాగు

మైలవరం, న్యూస్‌టుడే: అకాల వర్షాలు, వాతావరణ పరిస్థితులు, తెగుళ్లతో మిరప పంట ఆశించినంత స్థాయిలో దిగుబడి రాలేదు. అలాగే ధరలు లేకపోవడం, పెట్టుబడి పెరగడంతో రైతులకు నష్టాలు వస్తున్నాయి. తప్పని పరిస్థితుల్లో దళారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

పెరిగిన పెట్టుబడి వ్యయం

జిల్లాలో మిరప 2500 ఎకరాలకు పైగా సాగు చేస్తున్నారు. ఇందులో అత్యధికంగా మైలవరం మండలంలో 1700 ఎకరాలు, పెద్దముడియంలో 600, పోరుమామిళ్లలో 128, జమ్మలమడుగులో 50, రాజుపాళెంలో 50 ఎకరాల్లో పండిస్తున్నారు. రైతులు ఎకరాకు రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు ఖర్చు చేశారు. పంట బాగా పండితే ఎకరాకు 20 నుంచి 25 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. తెగుళ్ల కారణంగా 10 నుంచి 12 క్వింటాళ్లలోపే దిగుబడులు వచ్చాయని రైతులు వాపోతున్నారు. మార్కెట్ ధర అంతంత మాత్రమే ఉండడంతో రైతులు నేలచూపులు చూస్తున్నారు. గతంలో క్వింటా రూ.22 వేల నుంచి రూ.25 వేల వరకు ఉండగా ప్రస్తుతం రూ.12 వేల నుంచి రూ.15 వేలకు మించడం లేదు. జిల్లా రైతుకు ఎండు మిర్చి విక్రయించడానికి సరైన మార్కెట్ సౌకర్యం లేకపోవడంతో గుంటూరు మార్కెట్‌కు తీసుకెళ్తున్నారు. అంత దూరం వెళ్లలేని వారు దళారులకు తక్కువ ధరకే విక్రయిస్తున్నారు.

తొర్రివేములలో ఎండు మిర్చిని గ్రేడింగ్ చేస్తున్న కూలీలు

గిడ్డంగుల్లో నిల్వ చేసుకోవచ్చు

ఈ సారి మిరప సాగు విస్తీర్ణం తగ్గడంతో గిట్టుబాటు ధర ఉంది. రైతులకు ఇంకాస్త మంచి ధరలు వచ్చేంత వరకు శీతల గిడ్డంగుల్లో నిల్వ చేసుకోవచ్చు. అలాగే విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. త్వరలో ఎండు మిర్చి ధర పెరిగే అవకాశం ఉంది.
- జయభరత్‌రెడ్డి, ఉద్యానశాఖాధికారి, ప్రొద్దుటూరు

వాతావరణ పరిస్థితులతో అవస్థలు

మాది మైలవరం మండలం తొర్రివేముల. 5 ఎకరాల్లో మిరప పంట సాగు చేశాను. నల్లి తెగులు, వాతావరణ పరిస్థితులతో దిగుబడి తగ్గింది. ధర కూడా తగ్గడంతో నష్టం వస్తోంది. తక్కువ ధరకు అమ్ముకోలేక, నిల్వ ఉంచుకోవడానికి అవకాశాలు లేక అవస్థలు పడుతున్నాం.
- రాజచంద్ర

నాలుగు ఎకరాల్లో సాగు

మాది మైలవరం మండలం కల్లుట్ల గ్రామం. నాలుగు ఎకరాల్లో ఎండు మిర్చి సాగు చేశాను. ఎకరాకు సుమారు రూ.2 లక్షల వరకు ఖర్చు పెట్టాను. ఎకరాకు 10 క్వింటాళ్లలోపే దిగుబడి రావడంతో పెట్టుబడి వ్యయం వచ్చే అవకాశం లేదు.
- బి.నాగేశ్వరావు

అధికారుల నిర్లక్ష్యం.. ఆదమరిస్తే ప్రమాదం

కడప- తిరుపతి ప్రధాన రహదారిలో నందలూరు వద్ద చెరువుకట్టపై నిర్మించిన రహదారిపై ఏర్పాటు చేసిన రైలింగ్ దెబ్బతింది. ఈ ప్రాంతంలో పెద్ద మలుపుతో పాటు రహదారికి ఓ వైపు చెరువు, మరో వైపు కట్ట కిందకి పది మీటర్ల లోతు ఉంటుంది. ఈ మార్గంలో తిరుమలకు వెళ్లేందుకు నిత్యం ఇతర ప్రాంతాల నుంచి వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. కొత్తగా ఇటుగా ప్రయాణించే వారు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అధికారులు స్పందించి రక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంది.
- ఈనాడు, కడప, న్యూస్‌టుడే, ఒంటిమిట్ట

ప్రాచీన రాజయోగంతో సత్ఫలితాలు

ప్రొద్దుటూరు గ్రామీణ: ప్రజాపిత బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విద్యాలయ వ్యవస్థాపకుడు బ్రహ్మాబాబా పుణ్యతిథి స్మృతి కార్యక్రమాన్ని స్థానిక విజయనగరంవీధిలోని ఓంశాంతి భవనంలో ఆదివారం నిర్వహించారు. రాజయోగం ఆచరణతో శారీరక, మానసిక రుగ్మతలు, ఆందోళనలను అధిగమించడానికి సత్ఫలితాలు ఉన్నట్లు వివరించారు.

నియంతలా ఆర్టీసీ ఆర్ఎం వైఖరి : ఎన్ఎంయూ

కరపత్రాలను ఆవిష్కరిస్తున్న ఎన్ఎంయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు శివారెడ్డి, ప్రాంతీయ అధ్యక్షులు నాగముని, డిపో కార్యదర్శి శ్రీనివాసులు, చిత్రంలో పలువురు నాయకులు

కడప చిన్నచౌకు, న్యూస్‌టుడే : ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏ జిల్లాలో లేనివిధంగా ఒక్క కడప జిల్లాలోనే ఆర్టీసీ ఉద్యోగులు అధికారుల వేధింపులకు గురవుతున్నారని ఆర్టీసీ ఎన్ఎంయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు శివారెడ్డి, జిల్లా అధ్యక్షుడు నాగముని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలోని ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కడప ఆర్టీసీ ఆర్ఎం కార్యాలయం ఎదుట ఎన్ఎంయూ ఆధ్వర్యంలో చేస్తున్న రిలే నిరాహార దీక్షలు ఆదివారం 62వ రోజుకు చేరుకున్నాయి. జిల్లాలోని సమస్యలపై యూనియన్ నాయకులు ముద్రించిన కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆర్టీసీ ఆర్ఎం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1-2019 జీవో అమలు చేస్తుంటే ఒక్క కడపలో మాత్రం అమలు చేయడం లేదని ఆరోపించారు. తప్పులు లేకపోయినప్పటికీ ఉద్యోగులను సస్పెండ్ చేస్తున్నారని విమర్శించారు. ఆర్టీసీ ఆర్ఎం నియంత వలె వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఆర్ఎం స్పందించి సమస్యలు పరిష్కరించకుంటే రాష్ట్రస్థాయిలో ఉద్యమం చేస్తామన్నారు. కార్యక్రమంలో కడప డిపో ఎన్ఎంయూ అధ్యక్ష, కార్యదర్శులు జయరాం, శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.

కలిసి.. జ్ఞాపకాలతో మురిసి

కడప చిన్నచౌకు, న్యూస్‌టుడే : కడప నగరంలోని రామకృష్ణ పాఠశాలలో 1955-1996 మధ్య కాలంలో చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం నగరంలోని ఓ హోటల్‌లో ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. వీరందరూ సుమారు 50 ఏళ్ల కిందట చదివిన వారు కావడం విశేషం. వారందరూ ఇప్పుడు కలిసి ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. విద్యార్థి దశలోని పాత జ్ఞాపకాలను గుర్తుకుతెచ్చుకున్నారు. అప్పటి బాల్యం, వారు పడిన కష్టం, ఇప్పుడు ఉన్న పరిస్థితులు విశ్లేషించుకున్నారు. మధుర స్మృతులను పంచుకున్నారు. వారు చదివిన రామకృష్ణ పాఠశాలకు వెళ్లి విద్యనభ్యసించి తరగతి గదులను ఒకసారి చూసి గుర్తు చేసుకుని.. బాల స్మృతుల్లోకి వెళ్లారు. ఎంతో ఉత్సాహంగా గడిపారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం కమిటీ అధ్యక్షులు రాంప్రసాద్, సభ్యులు సత్యనారాయణ, షబ్బీర్ హుస్సేన్, వేణుగోపాల్, శ్రీనివాసరావు, రఘు తదితరులు పాల్గొన్నారు.

సీకేదిన్నె: ఉపాధ్యాయున్ని సన్మానిస్తున్న పూర్వ విద్యార్థులు

కడపలోని రామకృష్ణ పాఠశాలలో 1955-1996 మధ్య చదివిన పూర్వ విద్యార్థుల బృందం

చింతకొమ్మదిన్నె : మండలంలోని కల్యాణ మండపంలో బయనపల్లె శ్రీవెంకటేశ్వర ఉన్నత పాఠశాల 1985-86 నాటి పదో తరగతి విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. పూర్వ విద్యార్థులు పాల్గొని.. అప్పటి గురువులను సన్మానించారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుని.. నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. హెచ్ఎం దీనదయాల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

అసెస్‌మెంట్ రిజిస్టర్ మూల్యాంకన విధానం రద్దుకు డిమాండ్

మాట్లాడుతున్న ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు మల్లు రఘునాథరెడ్డి

కడప విద్య, న్యూస్‌టుడే : బోధన సవ్యంగా సాగాలంటే అసెస్‌మెంట్ రిజిస్టర్ మూల్యాంకన విధానాన్ని రద్దు చేయాలని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు మల్లు రఘునాథరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక ఎస్టీయూ భవనంలో ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మల్లు రఘునాథరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ విద్యా సంవత్సరం అమల్లో ఉన్న అసెస్‌మెంట్ రిజిస్టర్ మూల్యాంకన విధానం పాఠ్యాంశాల బోధనకు పెద్ద అవరోధంగా మారిందన్నారు. ఈ విషయంలో ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు, విద్యార్థుల అభిప్రాయాన్ని సేకరించాలన్నారు. తార్కిక ఆలోచన, విశ్లేషణాత్మక శక్తి, విషయ సంగ్రహణాత్మకత, ఐచ్ఛిక ఎంపిక, ప్రయోగాత్మక ఆలోచనలు సమపాళ్లలో ఉండేలా పాఠ్యపుస్తకాలు రూపొందించాలన్నారు. ఈ మేరకు ఎస్టీయూ తరపున ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌కు ప్రాతినిధ్యం చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్టీయూ రాష్ట్ర సంయుక్త అధ్యక్షుడు ఇలియాస్‌బాషా, నాయకులు కంభం బాలగంగిరెడ్డి, పాలకొండయ్య, సుబ్రహ్మణ్యం, సురేశ్‌బాబు, రమేశకరరెడ్డి, బాబు పద్మాకర్, శివప్రసాద్, హైదర్‌వలి, మస్తాన్, సాదిక్ తదితరులు పాల్గొన్నారు.

బాధితునికి సొత్తు అప్పగింత

చిన్నచౌకు ఠాణా పరిధిలో పోగొట్టుకున్న రూ.4.5 లక్షల బంగారు గొలుసును సీసీ కెమెరాల ద్వారా గుర్తించి బాధితునికి అందజేస్తున్న పోలీసులు

కడప నేరవార్తలు, న్యూస్‌టుడే : కడప చిన్నచౌకు ఠాణా పరిధిలో ఓ వ్యక్తి పోగొట్టుకున్న రూ.4.5 లక్షలు విలువ చేసే బంగారు గొలుసును సీసీ కెమెరాల ద్వారా గుర్తించి తిరిగి బాధితునికి అప్పగించిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. కడప ఆర్టీసీ కాలనీకి చెందిన శీలం నాగయ్య రూ.4.5 లక్షలు విలువ చేసే బంగారు గొలుసును ద్విచక్ర వాహనంపై పెట్టుకుని వెళ్తుండగా మార్గమధ్యంలో కిందపడిపోయింది. కొద్ది సేపటికి గమనించి గొలుసు కనిపించకపోవడంతో వెంటనే చిన్నచౌక్ ఠాణాకు వెళ్లి ఫిర్యాదు చేశారు. సీఐ ఓబులేసు, ఎస్సై రాజారాజేశ్వర్‌రెడ్డి వారి సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టారు. బాధితుడు వెళ్లిన దారిలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా బంగారు గొలుసు ఉన్న బ్యాగు ఓ వ్యక్తికి దొరికినట్లు దృశ్యాలు రికార్డయ్యాయి. వెంటనే పోలీసులు ఆ వ్యక్తిని గుర్తించి అతని నుంచి బంగారు గొలుసు తీసుకుని బాధితునికి అప్పగించారు. బాధితుడు శీలం నాగయ్య పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సిబ్బంది కుమార్‌హుస్సేన్, ప్రదీప్‌కుమార్ ఉన్నారు.

శోభాయాత్ర జయప్రదానికి పిలుపు

ర్యాలీ చేస్తున్న అయోధ్య ఐక్య వేదిక సభ్యులు, శ్రీరామ భక్తులు

మారుతీనగర్, న్యూస్‌టుడే : ఈ నెల 21, 22, 23వ తేదీల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే అయోధ్య శ్రీరాముని తృతీయ శోభాయాత్రను జయప్రదం చేయాలని అయోధ్య ఐక్య వేదిక సభ్యులు తెలిపారు. ఆదివారం నగరంలోని పలు కూడళ్లలో ర్యాలీ నిర్వహించి ప్రచారం నిర్వహించారు. 21న మున్సిపల్ మైదానంలో అంగరంగ వైభవంగా శ్రీసీతారామ కల్యాణం, 22న చిన్నచౌక్ ఆంజనేయస్వామి ఆలయం నుంచి శోభాయాత్ర ఉదయం ప్రారంభమై హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీకోదండరామాలయం వరకు సాగుతుందన్నారు. 23న పాలకొండల్లో శ్రీరామజ్యోతి వెలిగిస్తున్నట్లు ఐక్యవేదిక సభ్యులు తెలిపారు. సోమవారం శోభాయాత్ర జరిగే ప్రధాన కూడళ్ల మీదుగా బైక్ ర్యాలీ ఉంటుందన్నారు. రాజకీయ పార్టీలకతీతంగా ప్రతి హిందువు ఈ ర్యాలీలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఐక్యవేదిక సభ్యులు పాల్గొన్నారు.

ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించం

ప్రొద్దుటూరు వైద్యం: గత వైకాపా హయాంలో ప్రొద్దుటూరులో క్రికెట్ బెట్టింగ్, మట్కా, జూదం, గుట్కా, లాంటి అసాంఘిక కార్యకలాపాలతో భ్రష్టు పట్టించిన మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి సంక్రాంతి కోడిపందేలపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని తెదేపా నేత జిల్లా ప్రవీణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. స్థానిక తన కార్యాలయంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు తెదేపా ముందుంటుందన్నారు. ఇందులో భాగంగానే ఒకటోపట్టణ సీఐగా శ్రీరామ్‌ను నియమించిందన్నారు. రాచమల్లు ఆయన్ను బహిరంగంగా ప్రశంసిస్తూ అంతర్గతంగా లోపాయికారి ఒప్పందాలతో బదిలీ చేయించాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్‌లపై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు.

20న ఉప్పలపాడుకు సీఎస్

జమ్మలమడుగు, న్యూస్‌టుడే: జమ్మలమడుగు మండలంలో ఆదర్శ గ్రామమైన ఎస్.ఉప్పలపాడులో అన్ని హంగులతో సుమారు రూ.1.5 కోట్లతో నిర్మించిన కల్యాణ మంటపం ప్రారంభానికి సిద్ధమైంది. ఈ నెల 20వ తేదీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ దీనిని ప్రారంభించనున్నారు. ప్రధాన రోడ్డు నుంచి కమ్యూనిటీ హాల్ మీదుగా కొత్తగా సిమెంటు రోడ్డు నిర్మించారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సవిత హాజరవుతారని సమాచారం.

కూచిపూడి నృత్యం విశ్వవిఖ్యాతం

ప్రసిద్ధ నాట్యాచారులు నటరాజ కృష్ణమూర్తిరాజు సత్కరిస్తున్న వైవీయూ ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్ ఆచార్య పద్మ, కళాకారులు

మారుతీనగర్, న్యూస్‌టుడే : 'తెలుగు గడ్డపై పుట్టిన కూచిపూడి నృత్యం నేడు విశ్వవ్యాప్తంగా ఆదరణ పొందుతోంది. యావత్ ప్రపంచంలో తెలుగు వారి కీర్తికి తలమానికమని చెప్పడంలో అతిశయోక్తి లేదు' అని యోగివేమన విశ్వవిద్యాలయం ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్ ఆచార్య పద్మ అన్నారు. సంక్రాంతిని పురస్కరించుకుని సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంలో జిల్లా రచయితల సంఘం, సంస్కృతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన శాస్త్రీయ నృత్య పోటీల్లో గెలుపొందిన వారికి ఆదివారం సీపీ బ్రౌన్ కేంద్రంలో ప్రత్యేక సన్మాన సభ ఏర్పాటు చేసి పోటీల్లో గెలుపొందిన వారికి రిజిస్ట్రార్ పద్మ బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ సంస్కృతికి గల విశిష్టత సంపత్తిలో కూచిపూడి నాట్యం అగ్రగణ్యమని, కూచిపూడి ప్రదర్శనలు ఆంధ్రుల నృత్య కళా వైభవాన్ని దశ దిశలా వ్యాపింపజేస్తున్నాయని కొనియాడారు. ప్రసిద్ధ నాట్యాచారులు నటరాజ కృష్ణమూర్తిరాజు మాట్లాడారు. కార్యక్రమంలో రచయిత సంఘం జిల్లా అధ్యక్షులు ఆచార్య మూల మల్లికార్జునరెడ్డి, రాజ్యలక్ష్మీనాగరాజన్, ప్రముఖ నృత్య కళాకారిణిలు కోడూరు సుమన, చల్లా హిమహారతి, ఏసుదాసు, శ్రీదేవి, కళాకారులు, విద్యార్థులు పాల్గొన్నారు.

రెడ్డిపల్లె క్రికెట్ జట్టుకు రూ.3,11,116 నగదు బహుమతి

రెడ్డిపల్లె క్రికెట్ జట్టుకు ట్రోఫీ, నగదును అందజేస్తున్న ఎస్సై నాగకీర్తన, తెదేపా అట్లూరు మండల అధ్యక్షుడు పాపుదిప్పు మల్లికార్జునరెడ్డి

అట్లూరు, న్యూస్‌టుడే : మండలంలోని గంగానగరం క్రికెట్ మైదానంలో వారం రోజులుగా పోటాపోటీగా జరుగుతున్న దివంగత వీరారెడ్డి చారిటబుల్ టోర్నమెంటులో ఆదివారం రాత్రి వరకు జరిగిన తుది పోరులో రెడ్డిపల్లె జట్టు విజేతగా నిలిచింది. ప్రథమ బహుమతిగా ఈ జట్టుకు తెదేపా నాయకుడు మల్లికార్జునరెడ్డి విరాళంగా ఇచ్చిన రూ.3,11,116ల నగదును ఎస్సై నాగకీర్తన ప్రదానం చేశారు. ద్వితీయ బహుమతి సాధించిన అట్లూరు ఫ్రెండ్స్ జట్టుకు నగదును అనివార్య కారణాలరీత్యా దాత ప్రకటించలేదు. తృతీయ స్థానంలో నిలిచిన లింగాలకుంట జట్టుకు రూ.1,11,116ల చెక్‌ను దాత తెదేపా నాయకుడు విష్ణువర్ధన్‌రెడ్డి అందజేశారు. అత్యధిక పరుగులు సాధించిన మనోహర్‌రెడ్డి 'మాన్ ఆఫ్ ద టోర్నమెంటు'గా ఎంపికయ్యారు. ఈయన దక్కించుకున్న రూ.1.60 లక్షల విలువైన ద్విచక్ర వాహనాన్ని స్థానిక పోలీస్‌స్టేషన్ అవసరాలకు వితరణగా ఎస్సైకి తాళాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు జయకృష్ణారెడ్డి, మహేశ్వరరెడ్డి, అమర్‌నాథరెడ్డి, చిలిపి కృష్ణారెడ్డి, రుషికేశవ, మునిరెడ్డి, సాంబశివారెడ్డి, అల్లం వెంకటసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తప్పులులేని పాసుపుస్తకాలు ఇవ్వాలి

దమ్మన్నపల్లిలో రెవెన్యూ అధికారులతో మాట్లాడుతున్న డీఆర్వో విశ్వేశ్వరనాయుడు

పోరుమామిళ్ల, న్యూస్‌టుడే: తప్పులు లేని పట్టాదారు పుస్తకాలను రైతులకు పంపిణీ చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరనాయుడు అన్నారు. దమ్మన్నపల్లిలో ఆదివారం జరిగిన రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రీసర్వే చేసిన పంచాయతీలో పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ జరుగుతుందన్నారు. రైతుల వివరాలను సమగ్రంగా పరిశీలించాలని చెప్పారు. తప్పులుంటే సరిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దారు చంద్రశేఖర్‌రెడ్డి, ఆర్ఐ, వీఆర్వోలు పాల్గొన్నారు.

అదుపు తప్పి టిప్పర్ బోల్తా

ముద్దనూరు, న్యూస్‌టుడే: ముద్దనూరు-పులివెందుల ప్రధాన రహదారిలోని పుల్లోరువంక వద్ద ఆదివారం మధ్యాహ్నం టిప్పర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ రాజుకు స్వల్ప గాయాలయ్యాయి.

గ్యాస్ లీకేజీ.. తప్పిన ప్రమాదం

రాజుపాళెం, న్యూస్‌టుడే: మండలంలోని కొర్రపాడు బీసీ కాలనీలో ఉండే దాసరిపల్లె కృష్ణయ్య పూరి గుడిసెలో ఆదివారం గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి. స్థానికులు గమనించి మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. అనంతరం అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు.

ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఒకరి దుర్మరణం

ఖాజీపేట, న్యూస్‌టుడే: మండల పరిధిలోని తవ్వారుపల్లె గ్రామ సమీపంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందారు. పోలీసుల కథనం మేరకు బ్రహ్మంగారి మఠం మండలం గోపిరెడ్డి పల్లెకు చెందిన మందగిరి రంగప్ప (40) ఎర్రగుంట్లలో లారీ డ్రైవర్‌గా పనిచేసేవారు. ఈ క్రమంలో విధులు ముగించుకుని ఖాజీపేట మీదుగా ఇంటికెళ్తుండగా ద్విచక్ర వాహనం అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

కేవైసీ లేకున్నా కోరిన సిమ్‌కార్డులు!

● ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితుల అరెస్ట్

నిందితులు, సిమ్‌కార్డులను చూపుతున్న సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ భిక్షపతి బృందం

ఈనాడు, హైదరాబాద్: కాసుల కక్కుర్తితో అడ్డదారిలో సిమ్‌కార్డులు విక్రయిస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితులను అరెస్ట్ చేసినట్టు నగర సీసీఎస్ డీసీపీ చైతన్యకుమార్ ఆదివారం తెలిపారు. వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన ఎన్.దినేశ్‌కుమార్‌నాయక్(22) కడపలో లావణ్య ఎంటర్‌ప్రైజెస్ సిమ్స్ డిస్ట్రిబ్యూటర్, పి.సాయిప్రదీప్(24) ఎయిర్‌టెల్ సిమ్స్ ప్రమోటర్. వీరిద్దరు కలిసి నిబంధనలకు విరుద్ధంగా పలు కంపెనీల సిమ్‌కార్డులు అమ్మి సొమ్ము చేసుకున్నారు. వొడాఫోన్ సిమ్ కార్డు కోసం వచ్చిన వినియోగదారుల్లో అమాయకులు, నిర్లక్షరాస్యులను లక్ష్యంగా చేసుకొని మోసాలకు తెగబడ్డారు. తొలుత వారి నుంచి కేవైసీ, వేలిముద్రలు సేకరిస్తారు. ఒక సిమ్‌కార్డు వారికిస్తారు. అదే కేవైసీ, వేలిముద్రలతో కొనుగోలుదారులకు తెలియకుండా అదనంగా 3-4 సిమ్‌కార్డులు యాక్టివేట్ చేస్తున్నారు. తమ చేతికి వచ్చిన సిమ్‌కార్డులు ఒక్కొక్కటి రూ.5వేలకు విక్రయిస్తున్నారు. డ్రగ్స్ ముఠాలు, సైబర్ నేరస్థులు తమ ఆనవాళ్లు బయటపడకుండా ఉండేందుకు వీరి వద్ద నుంచి సిమ్‌కార్డులు కొనుగోలు చేస్తున్నారు. చీకటి దందాపై సమాచారం అందటంతో సీసీఎస్ స్పెషల్ క్రైమ్ టీమ్ ఏసీపీ వెంకటేశ్వర్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్ భిక్షపతి బృందం నిఘా ఉంచింది. నిందితులు కడప నుంచి హైదరాబాద్ రాగానే అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద 184 యాక్టివ్ సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యలకు నిందితులను నాంపల్లి పోలీసులకు అప్పగించారు. ప్రధాన నిందితుడు దినేశ్‌కుమార్ నాయక్ ఇప్పటివరకూ 20వేలకు పైగా సిమ్‌కార్డులు అక్రమార్కులకు విక్రయించినట్లు గుర్తించారు.

విజేతలకు బహుమతుల అందజేత

ప్రొద్దుటూరు వైద్యం, న్యూస్‌టుడే: ప్రొద్దుటూరు పురపాలక మైదానంలో నంద్యాల కొండారెడ్డి యువసేన నాయకుడు రసూల్‌గౌస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి క్రీడా సంబరాలు ఆదివారం ముగిశాయి. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులురెడ్డి విజేతలకు బహుమతులు, నగదు పురస్కారాలు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలన్నారు. పోటీలకు సహకరించిన క్రీడాకారులు, నాయకులకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.

గెలుపొందిన క్రీడాకారులతో నిర్వాహకులు, నాయకులు

(c) eenadu

రాజంపేట

•రాజంపేట • బద్వేలు

స్థల కబ్జాలు అరికట్టాలి

సిద్దవటం, న్యూస్‌టుడే : మాధవరం-1 గ్రామంలోని నిర్వాసితుల స్థలాలు కబ్జా చేసి అక్రమ కట్టడాలు నిర్మించారని, వాటిని వెంటనే తొలగించే చర్యలు తీసుకోవాలని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్‌రెడ్డి డిమాండు చేశారు. సిద్దవటం మండలం మాధవరం-1 పరిధి నాల్గో రోడ్డు నంబరు శివారులో కబ్జాకు గురైన సోమశిల జలాశయం నిర్వాసితుల ఇళ్ల స్థలాలను ఆదివారం వారు పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ 2022లో ప్రభుత్వం నిర్వాసితులకు మంజూరు చేసిన స్థలాలపై కొందరు నకిలీ పత్రాలు సృష్టించుకుని ఆక్రమించుకోవడం అన్యాయమన్నారు. నిర్వాసితుల పట్ల మానవీయత చాటాలని కోరారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి బాధితులకు న్యాయం చేస్తామని ఆయన తెలిపారు. సభ్యులు ఖాసీం, ప్రసాద్, విజయ్, మునిరెడ్డి, గంగన్న పాల్గొన్నారు.

నెల్లూరు - రాజంపేట ప్రధాన రహదారిపై గుంతల పూడ్చివేత

రాజంపేట గ్రామీణ, న్యూస్‌టుడే: రాజంపేట-నెల్లూరు ప్రధాన రహదారిపై ఏర్పడిన భారీ గుంతలపై 'ఈనాడు'లో ఈనెల 15న 'రోడ్లపై గుంతలు.. చోదకులకు చింతలు' అనే శీర్షికతో ప్రచురితమైన కథనానికి రోడ్డు, భవనాల శాఖ అధికారులు స్పందించారు. గుంతలను పూడ్చివేత పనులను శనివారం ప్రారంభించారు. రాజంపేట మండల పరిధిలోని హత్యరాల, మందరం, కొత్తపల్లి, పోలి వద్ద ఉన్న గుంతలకు మరమ్మతులు చేశారు.

పోలి గ్రామం వద్ద రోడ్డు మరమ్మతులు చేసిన అధికారులు

ఘనంగా గొబ్బెమ్మ నిమజ్జనం

గొబ్బెమ్మను నిమజ్జనానికి తీసుకెళుతున్న మహిళలు

నందలూరు, న్యూస్‌టుడే: మండలంలోని నందలూరు గ్రామ పంచాయతీ నీలిపల్లె గ్రామంలో శనివారం రాత్రి సంక్రాంతి పండగలో భాగంగా గ్రామస్థుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గొబ్బెమ్మ నిమజ్జన కార్యక్రమాన్ని మహిళలు అత్యంత వేడుకగా నిర్వహించారు. గొబ్బెమ్మను ట్రాక్టర్‌పై ఊరేగిస్తూ కోలాటాలు, మేలతాళాల నడుమ ప్రతి ఇంటి వద్ద మహిళలు గొబ్బెమ్మ నుంచి గొబ్బియాలు తడుతూ భక్తిశ్రద్ధలతో చెయ్యేరులో నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలు, పిల్లలు, యువత గొబ్బెమ్మ ముందు నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో చుట్టు పక్కల గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

వేంకటేశ్వరస్వామి ఆలయానికి విరాళం అందజేత

వేంకటేశ్వరస్వామి ఆలయానికి నగదు అందజేస్తున్న గంగనపల్లి వెంకటరమణ దంపతులు

రాజంపేట, న్యూస్‌టుడే: పట్టణంలోని మన్నూరులో నిర్మిస్తున్న శ్రీ గోదాదేవి, మహాలక్ష్మి సమేత ఐరావత ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయానికి తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్ ధర్మాచార్యులు గంగనపల్లి వెంకటరమణ దంపతులు రూ.51,116 నగదును ఆలయ నిర్వాహకులకు అందజేశారు. ఆలయ నిర్వాహకులు వారిని అభినందించారు.

నాగారపమ్మకు పూజలు

సుండుపల్లి, న్యూస్‌టుడే: మండలంలోని బి.ఈడిగపల్లి సమీపంలోని నాగారపమ్మకు ఆదివారం పూజలు జరిగాయి. వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కుకున్నారు. కోరికలు తీరినవారు అమ్మవారికి బోనాలు సమర్పించారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు.

పాఠశాలకు రక్షణ శూన్యం..

సచివాలయాలు నిరుపయోగం

–న్యూస్‌టుడే, రాజంపేట గ్రామీణ, సుండుపల్లి

ఏ సమస్య వచ్చినా అధికారులను కలిసేందుకు వెళ్లే సచివాలయ భవనాలు నిరుపయోగంగా దర్శనమిస్తుండడంతో ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భవనాలు అందుబాటులో లేక అధికారులకు తమ గోడు వెళ్లబోసుకునేందుకు వీలులేక అగచాట్లకు గురవుతున్న పరిస్థితులు నియోజకవర్గ కేంద్రం రాజంపేటలో నెలకొంది.

సుండుపల్లి మండలంలో ప్రహరీలేని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల

భావి పౌరులుగా ఎదగాల్సిన విద్యార్థులు సుండుపల్లి మండలంలోని వైఎస్సార్ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో అభద్రతల మధ్య గడుపుతున్నారు. గత అయిదేళ్ల కాలంలో వైకాపా ప్రభుత్వ పాలకులు సచివాలయ భవనాలు పూర్తి చేయలేకపోయారు. గ్రామ సచివాలయ భవనం నిర్మించడానికి రూ.80 లక్షలు ఇప్పటికే ఖర్చు చేశారు. పనులు పూర్తి చేయకపోవడంతో భవనం నిరుపయోగంగా మారింది. ఉన్న చిన్నపాటి పనులను అధికారులు చేయించి అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ప్రహరీ లేక వెలవెలబోతూ రక్షణ కరవైంది. కుడుంవాండ్లపల్లిలో ప్రధాన రహదారి పక్కన ఉన్న ఈ పాఠశాలకు గతంలో జన్మభూమి నిధులతో ప్రహరీ నిర్మించారు. కాల క్రమంలో వర్షాలు, వరదలకు కొంత, వివిధ కారణాలతో కొంత గోడ కూలిపోయింది. నాడు-నేడు పనుల్లో భాగంగా కొత్త గోడ కట్టవచ్చన్న ఆలోచనతో మరికొంత తొలగించారు. ప్రస్తుతం పాఠశాలకు ప్రహరీ లేదు. సెలవు రోజుల్లో, పాఠశాల లేని సమయంలో ఆ ప్రాంగణంలోకి పశువులు వెళుతున్నాయి. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే మూకలకు నిలయంగా మారుతున్న పరిస్థితులు ఉన్నాయి. పాఠశాల సమయంలో ప్రధాన రహదారిపై వెళ్లే వాహనాల రణగొణ ధ్వనులతో విద్యార్థుల ఏకాగ్రతకు భంగం కలుగుతోంది. ఇక్కడ పదో తరగతి పబ్లిక్ పరీక్ష కేంద్రం కూడా ఉంది. కూటమి ప్రభుత్వం నిధులు కేటాయించి ప్రహరీ నిర్మాణానికి తద్వారా పాఠశాల రక్షణకు చర్యలు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

రాజంపేట మండలం మందరం వద్ద ఆగిన గ్రామ సచివాలయం భవనం

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM to 1 PM)
రాజంపేట : 9441872651
బద్వేలు గ్రామీణ : 8008573493

?: బద్వేలు పురపాలికలోని పోరుమామిళ్ల రోడ్డు ప్రాంతంలో మురుగు కాలువల పరిస్థితి దారుణంగా ఉంది. తరచూ పారిశుద్ధ్య సిబ్బంది పూడిక తీయక పోవడంతో దోమలు ఎక్కువై దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నాం. దర్గా వీధిలో మురుగు కాలువలు లేకపోవడంతో మురుగు రోడ్డుపై పారుతోంది. పురపాలిక పాలకవర్గం, అధికారులు ఈ రెండు సమస్యలను పరిష్కరించాలి. -పార్థసారథి, అక్కపంతులవారి వీధి, బద్వేలు

✓: మురుగు కాలువల్లో సక్రమంగా పారిశుద్ధ్య సిబ్బంది చేత పూడిక తీయించి సమస్య లేకుండా చూస్తాం.

?: బద్వేలు పురపాలికలోని నెల్లూరురోడ్డులో ఉన్న గట్టుపల్లె ముంపువాసుల పునరావాస కాలనీలో వీధి దీపాలు చాల స్తంభాలకు వెలగడం లేదు. శివారు ప్రాంతంలో ఈ కాలనీ ఉన్నందున విషపురుగులు సంచరిస్తున్నాయి. వీధి దీపాలు వేయించి వెలుతురు ఉండేలా చర్యలు తీసుకోవాలి.

-నరసింహులు, గట్టుపల్లె ముంపు పునరావాస కాలనీ, బద్వేలు

✓: గట్టుపల్లె ముంపు పునరావాస కాలనీలో వెలగని వీధి దీపాలను మార్పించి కొత్తవి వేయించి వెలుతురు ఉండేలా చూస్తాం. (పై సమస్యలకు బద్వేలు పురపాలిక కమిషనరు నరసింహారెడ్డి సమాధానం చెప్పారు.) -న్యూస్‌టుడే, బద్వేలు గ్రామీణ

?: రాజంపేట మండలం బోయనపల్లి ఎన్జీవో కాలనీ వద్ద రోడ్లపై వసతి సముదాయాల నుంచి నీటిని వృథాగా వదిలేస్తున్నారు. దీని వల్ల మురికి నీరు కారణంగా దోమలు వ్యాప్తి చెందుతున్నాయి. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి.

-ప్రసాద్‌రావు, స్థానికుడు

✓: ఎన్జీవో కాలనీ వద్ద ఉన్న మురికి ప్రాంతాన్ని పరిశీలించి చర్యలు తీసుకుంటాం. రోడ్లపై మురుగు నీరు వదిలేస్తే కేసు నమోదు చేసేలా చర్యలు తీసుకుంటాం. -వరప్రసాద్, ఎంపీడీవో రాజంపేట -న్యూస్‌టుడే, రాజంపేట గ్రామీణ

?: గోపవరం మండలం బ్రాహ్మణపల్లెలో కాలువలు గడ్డి మురికితో నిండిపోయాయి. నీరు పారక దుర్వాసన వస్తోంది.

-రమణయ్య, స్థానికుడు

✓: కాలువల్లో పేరుకుపోయిన మట్టిని, గడ్డిని తొలగించి దుర్వాసన రాకుండా బ్లీచింగ్ చేయిస్తాం.

-మోసే, పంచాయతీ కార్యదర్శి

?: సంగసముద్రంలో కొన్ని వీధి లైట్లు వెలగక రాత్రి పూట బయటకు వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా ఉంది.

-నరసింహులు, స్థానికుడు

✓: వెలగని వీధి లైట్లు రిపేరు చేయించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తాం. -విజయకుమార్, పంచాయతీ కార్యదర్శి

-న్యూస్‌టుడే, గోపవరం

ఎన్టీఆర్ యుగపురుషుడు

తెదేపా వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు చరిత్ర పుటల్లో యుగ పురుషుడిగా నిలిచిపోయారని ప్రజాప్రతినిధులు, తెదేపా, భాజపా నాయకులు కొనియాడారు. తెదేపా వ్యవస్థాపకుడు, ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు వర్ధంతిని పురస్కరించుకుని ఆదివారం తెదేపా కార్యాలయాలు, పలు కూడళ్లలో ఎన్టీఆర్ విగ్రహాలు, చిత్రపటాల ఎదుట ఆయనకు తెదేపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నివాళులర్పించారు. పేదలకు అన్నదానం, విగ్రహాలు, చిత్రపటాలకు పుష్పాభిషేకం, క్షీరాభిషేకం, అనాథలకు పండ్లు, ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు రొట్టెలు, పండ్లు బ్రెడ్డు, పండ్లు పంపిణీ తదితర సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ తెలుగు చలనచిత్ర రంగంలో నట దిగ్గజం, రాష్ట్ర రాజకీయాల్లో మకుటం లేని మహారాజుగా వెలుగొందారని తెలిపారు. సామాన్యుడి రైతు కుటుంబం నుంచి ఓ మహోన్నత శిఖరానికి ఎదిగారని గుర్తు చేశారు. నిజమైన నాయకుడిగా ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లని భావించి ప్రజా సంక్షేమానికి సరికొత్త అర్థం చెప్పిన మహనీయుడన్నారు. పార్టీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి నాయకులు, భాజపా నాయకులు పాల్గొన్నారు. -న్యూస్‌టుడే, బృందం

బద్వేలులో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పిస్తున్న మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, కూటమి నాయకులు రితేష్‌రెడ్డి, రోశన్న

రాజంపేటలో పేదలకు భోజనం అందజేస్తున్న తెదేపా నాయకులు

బద్వేలులో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పిస్తున్న డీసీసీబీ చైర్మన్ సూర్యనారాయణరెడ్డి, తదితరులు

క్రీడల్లో రాణిస్తే యువతకు ఉజ్వల భవిష్యత్తు

సిద్దవటం, న్యూస్‌టుడే : యువత క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య, తెదేపా నాయకురాలు కోటపాటి సుబ్బమ్మ సూచించారు. సిద్దవటం మండలంలోని ఉప్పరపల్లె గ్రామంలో సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన క్రికెట్ పోటీలు ఆదివారం ముగిశాయి. ముఖ్య అతిథులుగా రామయ్య, సుబ్బమ్మ విచ్చేసి విజేత జట్టు సాయినగర్ క్రీడాకారులకు కప్ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. క్రీడలు స్నేహభావాన్ని పెంపొందిస్తాయని అన్నారు. చదువుతోపాటు క్రీడలపై యువత ఆసక్తి పెంచుకోవాలని వారు తెలిపారు. ఆటల్లో రాణించడం వల్ల ఉద్యోగాల ప్రభుత్వ రంగంలో సాధించవచ్చని హితవు పలికారు. ప్రతి ఒక్కరూ ఈ దిశగా దృష్టి పెట్టాలని అన్నారు.

విజేత జట్టుకు కప్ అందజేస్తున్న తెదేపా, జనసేన పార్టీల నాయకులు

జూదరుల అరెస్టు

సుండుపల్లి, న్యూస్‌టుడే: మండలంలోని వేర్వేరు ప్రాంతాల్లో జూదమాడుతున్న 13 మందిని అరెస్టు చేశామని ఎస్సై ఎస్.కె.ఎం.హుస్సేన్ తెలిపారు. పొలిమేరపల్లి గ్రామ పరిధిలో ఆరుగురిని అరెస్టు చేసి రూ.7,600, చిన్నగొల్లపల్లి పరిధిలో ఏడుగురిని అరెస్టు చేసి రూ.8,200 స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేశామన్నారు.

నేడు రెవెన్యూ క్లినిక్

అట్లూరు, న్యూస్‌టుడే: అట్లూరు తహసీల్దారు కార్యాలయం వద్ద సోమవారం ఆర్డీవో చంద్రమోహన్ ఆధ్వర్యంలో రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం జరుగుతుందని తహసీల్దారు సుబ్బలక్షుమ్మ తెలిపారు. మండలంలో రెవెన్యూ సమస్యలపై మండల వాసులు సద్వినియోగపరుచుకోవాలని కోరారు.

హోరాహోరీగా క్రికెట్ పోటీలు

బి.కోడూరు, న్యూస్‌టుడే: సంక్రాంతి పండగ సందర్భంగా బి.కోడూరు మండలంలో ఆదివారం జరిగిన క్రికెట్ టోర్నమెంట్ అన్ని చోట్ల ఘనంగా ముగిశాయి. పాయలకుంట్ల గ్రామంలో ఫైనల్ క్రికెట్ పోటీలు మూలవారిపల్లె, పాయలకుంట్ల జట్ల మధ్య జరిగింది. మూలవారిపల్లె జట్టు పది ఓవర్లు 50 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన పాయలకుంట్ల జట్టు 4.3 ఓవర్లలో 51 పరుగులు చేసి విజేతగా నిలిచింది. రూ.20,116, రూ.10116లను వరుస బహుమతులను భాజపా బి.కోడూరు మండల అధ్యక్షుడు రవి చేతులమీదుగా అందించారు. నిర్వాహకులు రామ్మోహన్‌రెడ్డి, రాఘవరెడ్డి, నారాయణ, పుల్లయ్య, కొండయ్య పాల్గొన్నారు. ● ఐత్రంపేట గ్రామంలో వీపీఎస్ ఆధ్వర్యంలో జరిగిన క్రికెట్ పోటీల్లో ఐత్రంపేట జట్టు, పోరుమామిళ్ల సచివాలయం జట్టు మధ్య ఫైనల్ మ్యాచ్‌లో వీపీఎస్ ఐత్రంపేట జట్టు విజేతగా నిలిచింది. ఐత్రంపేట జట్టులో బి.కోడూరు ఎస్సై, సూర్యనారాయణరెడ్డి ఆడారు. ప్రథమ బహుమతిగా రూ.40,116 సాధించారు. బహుమతులను పోరుమామిళ్ల ఎస్సై కొండారెడ్డి, బి.కోడూరు ఎస్సై సూర్యనారాయణరెడ్డి, విద్యుత్తుశాఖ ఏఈ చిన్నయ్య అందజేశారు. కార్యక్రమంలో సర్పంచులు పవన్, గుర్రయ్య తదితరులు పాల్గొన్నారు. ● బి.కోడూరు గ్రామంలో జరిగిన క్రికెట్ పోటీల్లో బి.కోడూరు జట్టు, బి.కోడూరు ఎస్సీ కాలనీ జట్టు మధ్య తుది పోరు హోరాహోరీగా జరిగింది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు 89 స్కోర్ చేసి మ్యాచ్ డ్రా చేశారు. మొత్తం ప్రోత్సాహక నగదు రూ.40 వేలు ఇరు జట్లకు సమానంగా అందజేశారు. ● తంగేడుపల్లె గ్రామంలో జరిగిన క్రికెట్ పోటీలో బి.కోడూరు జట్టు, తంగేడుపల్లె జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో బి.కోడూరు జట్టు గెలుపొంది ప్రథమ బహుమతి రూ.15 వేలు, రెండో బహుమతి తంగేడుపల్లె జట్టు రూ.5 వేలు గెలుచుకుంది.

విజేతలకు నగదును అందిస్తున్న భాజపా నాయకుడు రవి, నిర్వాహకులు రామ్మోహన్‌రెడ్డి, రాఘవరెడ్డి, నారాయణ, పుల్లయ్య

ఐత్రంపేటలో జట్టుకు బహుమతి అందిస్తున్న ఎస్సైలు కొండారెడ్డి, సూర్యనారాయణరెడ్డి, ఏఈ చిన్నయ్య, నిర్వాహకులు రాజశేఖర్‌రెడ్డి

రాష్ట్ర ఆర్యవైశ్య జర్నలిస్టు సంఘం ప్రధాన కార్యదర్శిగా రవికుమార్

బద్వేలు, న్యూస్‌టుడే: రాష్ట్ర ఆర్యవైశ్య జర్నలిస్టు సంఘం ప్రధాన కార్యదర్శిగా బద్వేలుకు చెందిన సి.రవికుమార్, జిల్లా సమన్వయకర్తగా కె.సుభాష్‌కుమార్, సి.సుబ్బారావు ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చిట్టా రవికుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. నూతనంగా ఎంపికైన నాయకులను సంఘ ప్రముఖులు అభినందించారు.

ఆలయాభివృద్ధికి పాటుపడదాం

రాజంపేట, న్యూస్‌టుడే: అందరం కలిసికట్టుగా ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి పాటుపడదామని తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి చమర్తి జగన్‌మోహన్‌రాజు తెలిపారు. ఆంజనేయస్వామి ఆలయానికి ప్రకటించిన నూతన కమిటీ ఛైర్మన్, సభ్యులు ఆదివారం చమర్తిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కమిటీ ఛైర్మన్ రమేష్‌తో పాటు సభ్యులను ఆయన సత్కరించారు. భక్తుల ఆశయాలకు అనుగుణంగా ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి అందరూ కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు భక్తుల తరఫున కూడా స్వీకరిస్తామని అన్నారు.

పచ్చదనం.. చోదకులకు పరవశం

గత ఇరవై సంవత్సరాలు నాడు పెంచిన మొక్కలు ప్రస్తుతం మహా వృక్షాలుగా విస్తరించాయి. రహదారంతా పచ్చని మొక్కలతో పచ్చదనం కప్పుకున్న విధంగా రహదారి మారింది. రెండు నెలల కిందట వర్షాలు కురవడంతో చెట్లు మరింత పచ్చదనాలు పరుచుకుంది. గతంలో తెలుగు దేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో జన్మభూమి కార్యక్రమంలో భాగంగా ఈ చెట్లను ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం రాజంపేట - నెల్లూరు ప్రధాన రహదారిలో కనిపిస్తున్న ఈ దృశ్యం సినిమా సెట్టింగ్‌ను తలపిస్తోంది. -న్యూస్‌టుడే, రాజంపేట గ్రామీణ

గుంతలున్నాయ్.. పక్కకు వెళ్లండయ్యా..!

కలసపాడు మండలంలోని ప్రధాన రహదారుల్లో ప్రమాదకర గుంతలతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. మండల కేంద్రంలోని గిద్దలూరు ప్రధాన రహదారిలో సగిలేరు వంతెన, విద్యుత్తు ఉపకేంద్రం వద్ద, పోరుమామిళ్ల ప్రధాన రహదారిలోని పెట్రోల్ బంకు వద్ద, పిడుగుపల్లె, శంఖవరం వద్ద ప్రధాన రహదారిలో ప్రమాదకరంగా గుంతలు ఏర్పడ్డాయి. ఇక్కడ వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ద్విచక్ర వాహనదారులు ఆదమరిస్తే ప్రమాదాలు జరుగుతాయని ఆర్అండ్‌బీ అధికారులు త్వరగా గుంతలు పూడ్చించాలని వాహనదారులు కోరారు. -న్యూస్‌టుడే, కలసపాడు

అల్లుకుపోయిన నిర్లక్ష్యం

బద్వేలు పురపాలకలోని 24వ వార్డు సచివాలయంలో విద్యుత్తు స్తంభానికి తీగ మొక్కలు అల్లుకుపోయాయయి. అక్కడి అధికారులు నిత్యం వస్తున్నారు. పోతున్నారు తప్ప విద్యుత్తు స్తంభానికి అల్లుకుపోయిన పిచ్చిమొక్కలను తొలగించేందుకు చర్యలు తీసుకోలేదు. ఈ తీగల వల్ల విద్యుత్తు షాక్ ఎక్కడ తగులుతుందోనని పట్టణ ప్రజలు భయపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు. -న్యూస్‌టుడే, బద్వేలు

నిలిచిన పూడిక.. మురుగు పారక

దేశాభివృద్ధికి పట్టుకొమ్మలు గ్రామాలు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ప్రతి వారం నిర్వహిస్తోంది. కింది స్థాయి అధికారుల్లో చిత్తశుద్ధిలోపించడంతో గ్రామాల్లో పేరుకుపోయిన మురుగు కారణంగా దుర్వాసనతో అల్లాడుతున్నారు. మౌలిక వసతులకు ప్రజలు దూరమయ్యారు. కాలువలు చెత్తాచెదారంతో నిండిపోవడంతో మురుగు సక్రమంగా పారక పోవడంతో స్థానికులు వ్యాధుల భయంతో అల్లాడుతున్నారు. మురికి తొలగించి, బ్లీచింగ్ చల్లి జబ్బులను నివారించాలని ప్రజలు కోరుతున్నారు. -న్యూస్‌టుడే, గోపవరం

సమకూరిన పరికరాలు.. రోగులకు మెరుగైన సేవలు

–న్యూస్‌టుడే, పోరుమామిళ్ల

పోరుమామిళ్ల వైద్యవిధాన పరిషత్తు ఆసుపత్రిలో రోగులకు వైద్యసేవలు మెరుగుపడుతున్నాయి. గతంలో నలుగురు వైద్యులు మాత్రమే సేవలు అందించేవారు. ప్రస్తుతం ఆ సంఖ్య తొమ్మిదికి పెరిగింది. పోరుమామిళ్ల, కలసపాడు, కాశినాయన, బి.కోడూరు మండలాల నుంచి ప్రతి రోజు 350 మంది రోగులు వివిధ సమస్యలపై ఇక్కడ వైద్యం పొందుతున్నారు. చిన్నపిల్లల, స్త్రీల, నేత్ర, ఎముకలు-కీళ్లు, చెవి-ముక్కు-గొంతు, దంత వైద్యులు ప్రత్యేకంగా నియమితులయ్యారు. వీరు కాకుండా మరో ముగ్గురు వైద్యులు ప్రతి రోజు అందుబాటులో ఉంటున్నారు.

మందుల కోసం వేచిన ఉన్న రోగులు

పుట్టిన బిడ్డలకు వార్మర్ల సదుపాయం

అప్పుడే పుట్టిన బిడ్డలకు వార్మర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. అవసరమైన రోగులకు ఎక్స్‌రే తీస్తున్నారు. ప్రతి రోజు 20 మందికి ఈ సేవలు అందుతున్నాయి. నేత్ర, ఈఎన్‌టీ సేవల నిమిత్తం ప్రత్యేక పరికరాలు కోరుతూ జిల్లా అధికారులకు ప్రతిపాదనలు పంపారు.

పలు విభాగాలకు సమృద్ధిగా వైద్యులు

రోగులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నాం. మత్తుమందు వైద్యులు మినహా మిగిలిన అన్ని విభాగాల వైద్యులు అందుబాటులో ఉన్నారు. స్త్రీల వ్యాధి నిపుణులు ఉన్నారు. ప్రసవాలు పెంచేందుకు చర్యలు తీసుకున్నాం. కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలను చేస్తాం. ఎముకలు, కీళ్లు, నేత్ర, ఈఎన్‌టీ, దంత విభాగం, ఫిజియోథెరపీ సేవలను అందిస్తున్నాం. -శివకృష్ణ, పోరుమామిళ్ల వైద్య విధాన పరిషత్తు ఆసుపత్రి సూపరింటెండెంట్

రక్తంలో ఇన్‌ఫెక్షన్ వచ్చింది

వారం రోజుల నుంచి నా కుమార్తె ద్వివిజ్ఞకు రక్తంలో ఇన్‌ఫెక్షన్ వచ్చింది. ప్రైవేటు ఆసుపత్రిలో చూపించాలంటే రూ.6 వేలు ఖర్చయ్యేది. ప్రైవేటుకు వెళ్లకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో చూపించుకున్నాం. ఇక్కడ వారం రోజుల పాటు సూదులు వేశారు. ఇప్పుడు ఆరోగ్యం కుదుటపడింది. వైద్య చికిత్సలన్నీ ఉచితంగానే అందించారు. -సుభద్ర, అక్కల్‌రెడ్డిపల్లి

ఎటువంటి ఖర్చు లేదు

మూడు ప్రసవాలు ఇక్కడే చేయించుకున్నా. బంగ్లావీధిలో నివాసం ఉంటూ బిందెల వ్యాపారం చేస్తున్నాం. ప్రైవేటు ఆసుపత్రికి వెళితే సాధారణ ప్రసవమైనా రూ.8 వేలు ఖర్చయ్యేది. గర్భిణిగా ఉన్నప్పుడు ఇక్కడే వైద్యసేవలు పొందాను. సాధారణ ప్రసవం చేశారు. బిడ్డను వైద్యులు పరీక్షించారు. -ఎల్లమ్మ, బాలింత, బంగ్లావీధి

ఘనంగా కాశినాయన జయంతి

పోరుమామిళ్ల: మండలంలో ఆదివారం కాశీనాయన ఆలయం వద్ద కాశీనాయన జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు చేశారు. చిన్నారులతో కోలాటం ప్రదర్శించారు. భక్తులకు అన్నదానం చేశారు.

మల్లికార్జునస్వామి సేవలో కోలాట బృందం

కలసపాడు, న్యూస్‌టుడే: లింగారెడ్డిపల్లె మురళీకృష్ణ కోలాట బృందం ఆదివారం శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జునస్వామిని దర్శించుకుంది. కోలాట ప్రదర్శన నిర్వహించి ఆకట్టుకున్నట్లు చెక్కభజన కళాకారుడు ప్రసాద్ తెలిపారు.

మాచుపల్లె పెన్నాపై వంతెన నిర్మించాలని డిమాండు

సిద్దవటం, న్యూస్‌టుడే : గత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఆశయ సాధన దిశగా మాచుపల్లె-ఖాదర్‌బంగ్లా పెన్నానదిపై వంతెన నిర్మించాలని దక్షిణ భారత పర్యాటక సంస్థ ప్రధాన కార్యదర్శి సట్టి భారవి డిమాండు చేశారు. సిద్దవటం మండలంలోని మాచుపల్లె పెన్నానది ఒడ్డున 1988లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు వంతెన నిర్మాణం కోసం ఆవిష్కరించిన శిలాఫలకాన్ని ఆదివారం పర్యాటక సంస్థ ప్రతినిధులు సందర్శించారు.

మహిళ ఆత్మహత్యాయత్నం

సిద్దవటం, న్యూస్‌టుడే: సిద్దవటంలోని పెన్నానదిలో ఆదివారం సాయంత్రం కడపకు చెందిన ఓ మహిళ దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు ఎస్సై మహమ్మద్ రఫీ తెలిపారు. కడపలోని ఐటీ సర్కిల్ పరిధిలో నివాసం ఉన్న ఆమెకు ఎనిమిదేళ్ల కిందట వివాహమైందన్నారు. కుటుంబ కలహాల వల్ల జీవితంపై విరక్తి చెంది ఆదివారం ఆమె సిద్దవటం వంతెన పైనుంచి నదిలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారన్నారు. స్థానికులు గుర్తించి తమకు సమాచారం ఇవ్వగా పోలీసులు వెళ్లి ఆమెను కాపాడి ఒడ్డుకు చేర్చారని చెప్పారు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం తెలిపి ఆమెను వారికి అప్పజెప్పినట్లు ఎస్సై తెలిపారు.

19 నుంచి పశువైద్య శిబిరాలు

సుండుపల్లి, న్యూస్‌టుడే: ఈనెల 19 నుంచి 31వ తేదీ వరకు జరిగే ఉచిత పశువైద్య శిబిరాలను పశు పోషకులు సద్వినియోగం చేసుకోవాలని పింఛ పశువైద్యాధికారి ఎన్.రవికుమార్, తెదేపా మండల అధ్యక్షుడు సి.రమేష్‌నాయుడు కోరారు. సుండుపల్లి పశుసంవర్ధకశాఖ సముదాయంలో ఆదివారం గోడపత్రాలను ఆవిష్కరించారు.

CHANGE OF NAME
I, KOLLA NARAYANAMMA, W/o KOLLA RAMANA, PASSPORT No: H7482644, R/o D.No.1/152, BRAHMANAPALLI (V), RAJAMPET (M), KADAPA DIST., A.P. - 516126. HEREBY DECLARE THAT HAS CHANGED MY SURNAME IN MY PASSPORT FROM CHINNAKOLLA NARAYANAMMA (OLD NAME) TO KOLLA NARAYANAMMA (NEW NAME). AND ALSO CHANGED MY HUSBAND NAME FROM CHINNAKOLLA VENKATARAMANA (OLD NAME) TO KOLLA RAMANA (NEW NAME).

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 99899 97626
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 91771 11468

నేడు కలెక్టరేట్‌లో పీజీఆర్ఎస్

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక సోమవారం కడప కలెక్టరేట్‌లో నిర్వహిస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరనాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్‌లోని సభాభవనంలో జరిగే ఈ కార్యక్రమంలో జిల్లా ఉన్నతాధికారులు అర్జీలు స్వీకరిస్తారన్నారు. మండల కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయాల్లో ఫిర్యాదులు ఇవ్వవచ్చని స్పష్టం చేశారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

డయల్ యువర్ కలెక్టర్: సోమవారం ఉదయం 9.30 నుంచి 10 గంటల వరకు డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ప్రజలు 08562 244437 నంబరుకు ఫోన్ చేసి సమస్యలను వివరించవచ్చని ఆయన పేర్కొన్నారు.

మహారాజశ్రీ కమలాపురం జూనియర్ సివిల్ జడ్జ్ వారి కోర్టులో

E.P. No. 62/2024 / O.S. No. 99/2018

మూలి శివరామి రెడ్డి, తండ్రి పెద్ద ముని రెడ్డి, వయస్సు 59 సం॥లు, సాకిన్ డి.నెం. 7/59, సోంపల్లి గ్రామం, ఉప్పలూరు పోస్ట్, ముద్దనూరు మండలం, కడప జిల్లా. - D.Hr

Vs

యాడికి యరికల రెడ్డి, తండ్రి యరికల రెడ్డి, వయస్సు 39 సం॥లు, సాకిన్ 1/799, కొత్త డోర్.నం. 1-4-43, వినాయకనగర్ వీధి, యర్రగుంట్ల గ్రామం మరియు మండలం, కడప జిల్లా. - J.Dr

వేలం ప్రకటన

యావన్మంది ప్రజానీకానికి తెలియజేయడమేమనగా, ఈ దిగువ తెలిపిన ఆస్తిని రాజశ్రీ కమలాపురం జూనియర్ సివిల్ జడ్జ్ వారి కోర్టులో **05/02/2026**వ తేదీన ఉ॥ గం॥ 10.30 ని॥ల నుండి సా॥ 5.00 గం॥ల లోపు వేలము వేయబడును. కావున వేలములో ఎవరైనా పాల్గొనదలచినవారు పై కోర్టు యందు హాజరై వేలములో పాల్గొనవచ్చునని ఇందుమూలముగా యావన్మందికీ తెలియజేయడమైనది. (రాజశ్రీ కోర్టు వారి షరతులకు లోబడి వేలము జరుగును).

షెడ్యూల్

కడప జిల్లా మరియు జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయం, కమలాపురం సబ్-రిజిస్ట్రేషన్ కార్యాలయం, యర్రగుంట్ల పట్టణం మరియు మున్సిపల్ ప్రాంతం, వినాయకనగర్ వీధిలో ఉన్న డోర్ నం. 1/799 (పాతది), కొత్త డోర్.నం. 1-4-43తో సిమెంట్ షీట్లతో కూడిన ఇల్లు, సర్వే నంబర్ S.No. 327తో 7-61 సెంట్లు పైకి పుర Ac. 0.02 సెంట్లు లేదా 96.8 చదరపు గజాలు, 0-008 హెక్టార్లు, సబ్ డివిజన్ తర్వాత 327/2బి లో చేర్చబడిన సదరు ఆస్తికి **సరిహద్దులు: తూర్పు :** జీరెడ్డి మల్లికార్జున రెడ్డి గారి జాగా, **ఉత్తరం:** సిమెంట్ రోడ్, **పశ్చిమం:** కోనేపల్లి జయరామి రెడ్డి గారి జాగా, **దక్షిణం:** పెద్ద శివారెడ్డి గారి జాగా, **తూర్పు-పడమర:** 13.2 అడుగులు లేదా 4.02 మీటర్లు, **ఉత్తరం-దక్షిణం:** 66.2 అడుగులు లేదా 20.2 మీటర్లు కొలతలు గల 96.8 చదరపు గజములు గల జాగా, ఈ జాగాలో గల ఇల్లు అన్ని సౌలభ్యం హక్కులతో.

వేలము తేదీ: 05.02.2026

స్థలం: రాజశ్రీ కమలాపురం జూనియర్ సివిల్ జడ్జ్ వారి కోర్టులో

//By orders of the Hon'ble Court//

E.P. Value of Rs. 3,56,510-00
Registrar Value Rs. 6,76,840/-
Amin Value of Rs. 3,00,000/-

శ్రీ బి.శ్రీనివాసులు
D.Hr తరఫు న్యాయవాది,
కమలాపురం.

తగ్గిన దిగుబడి.. అన్నదాత కంటతడి

మైలవరం, న్యూస్‌టుడే: అకాల వర్షాలు, వాతావరణ పరిస్థితులు, తెగుళ్లతో మిరప పంట ఆశించినంత స్థాయిలో దిగుబడి రాలేదు. అలాగే ధరలు లేకపోవడం, పెట్టుబడి పెరగడంతో రైతులకు నష్టాలు వస్తున్నాయి. తప్పని పరిస్థితుల్లో దళారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

పెరిగిన పెట్టుబడి వ్యయం

జిల్లాలో మిరప 2500 ఎకరాలకు పైగా సాగు చేస్తున్నారు. ఇందులో అత్యధికంగా మైలవరం మండలంలో 1700 ఎకరాలు, పెద్దముడియంలో 600, పోరుమామిళ్లలో 128, జమ్మలమడుగులో 50, రాజుపాళెంలో 50 ఎకరాల్లో పండిస్తున్నారు. రైతులు ఎకరాకు రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు ఖర్చు చేశారు. పంట బాగా పండితే ఎకరాకు 20 నుంచి 25 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. తెగుళ్ల కారణంగా 10 నుంచి 12 క్వింటాళ్లలోపే దిగుబడులు వచ్చాయని రైతులు వాపోతున్నారు. మార్కెట్ ధర అంతంత మాత్రమే ఉండడంతో రైతులు నేలచూపులు చూస్తున్నారు. గతంలో క్వింటా రూ.22 వేల నుంచి రూ.25 వేల వరకు ఉండగా ప్రస్తుతం రూ.12 వేల నుంచి రూ.15 వేలకు మించడం లేదు. జిల్లా రైతుకు ఎండు మిర్చి విక్రయించడానికి సరైన మార్కెట్ సౌకర్యం లేకపోవడంతో గుంటూరు మార్కెట్‌కు తీసుకెళ్తున్నారు. అంత దూరం వెళ్లలేని వారు దళారులకు తక్కువ ధరకే విక్రయిస్తున్నారు.

• తెగుళ్లతో నష్టాల బాటలో మిర్చి సాగు

తొర్రివేములలో ఎండు మిర్చిని గ్రేడింగ్ చేస్తున్న కూలీలు

గిడ్డంగుల్లో నిల్వ చేసుకోవచ్చు

ఈ సారి మిరప సాగు విస్తీర్ణం తగ్గడంతో గిట్టుబాటు ధర ఉంది. రైతులకు ఇంకాస్త మంచి ధరలు వచ్చేంత వరకు శీతల గిడ్డంగుల్లో నిల్వ చేసుకోవచ్చు. అలాగే విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. త్వరలో ఎండు మిర్చి ధర పెరిగే అవకాశం ఉంది.
- జయభరత్‌రెడ్డి, ఉద్యానశాఖాధికారి, ప్రొద్దుటూరు

వాతావరణ పరిస్థితులతో అవస్థలు

మాది మైలవరం మండలం తొర్రివేముల. 5 ఎకరాల్లో మిరప పంట సాగు చేశాను. నల్లి తెగులు, వాతావరణ పరిస్థితులతో దిగుబడి తగ్గింది. ధర కూడా తగ్గడంతో నష్టం వస్తోంది. తక్కువ ధరకు అమ్ముకోలేక, నిల్వ ఉంచుకోవడానికి అవకాశాలు లేక అవస్థలు పడుతున్నాం.
- రాజచంద్ర

నాలుగు ఎకరాల్లో సాగు

మాది మైలవరం మండలం కల్లుట్ల గ్రామం. నాలుగు ఎకరాల్లో ఎండు మిర్చి సాగు చేశాను. ఎకరాకు సుమారు రూ.2 లక్షల వరకు ఖర్చు పెట్టాను. ఎకరాకు 10 క్వింటాళ్లలోపే దిగుబడి రావడంతో పెట్టుబడి వ్యయం వచ్చే అవకాశం లేదు.
- బి.నాగేశ్వరావు

వెనుక సరే.. ముందు జాగ్రత్త ఏదీ!

రహదారి ప్రమాదాల్లో యువతే ఎక్కువగా ప్రాణాలు కోల్పోతోంది. ప్రమాదాల నివారణకు ఏటా రహదారి భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. అయినా కొంతమంది యువకుల్లో మార్పు రాలేదు. జమ్మలమడుగు-తాడిపత్రి ప్రధాన రహదారిలో ఓ ద్విచక్రవాహనంపై ఇద్దరు యువకులు వెళ్తున్నారు. చోదకుడు హెల్మెట్ ధరించకపోగా, వెనుక ఉన్న వ్యక్తి శిరస్త్రాణం ధరించాడు. నిబంధనల కోసం కాకుండా ప్రాణాలు కాపాడుకోవడానికి రహదారి భద్రతా నియమాలు పాటించాలి. **- న్యూస్‌టుడే, జమ్మలమడుగు గ్రామీణ**

ప్రాచీన రాజయోగంతో సత్ఫలితాలు

ధ్యాన ముద్రలో బ్రహ్మకుమారీలు

ప్రొద్దుటూరు గ్రామీణ, న్యూస్‌టుడే: ప్రజాపిత బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విద్యాలయ వ్యవస్థాపకుడు బ్రహ్మబాబా పుణ్యతిథి స్మృతి కార్యక్రమాన్ని స్థానిక విజయనగరంవీధిలోని ఓంశాంతి భవనంలో ఆదివారం నిర్వహించారు. రాజయోగం ఆచరణతో శారీరక, మానసిక రుగ్మతలు, ఆందోళనలను అధిగమించడానికి సత్ఫలితాలు ఉన్నట్లు వివరించారు. సమాజంలో ఆధ్యాత్మిక చింతన, ధ్యానం, యోగ ప్రక్రియలను ప్రతి ఒక్కరు ఆచరించాలని కోరారు. అనంతరం బ్రహ్మకుమారీలు, ఓంశాంతి సభ్యులు సామూహికంగా ధ్యానం చేశారు.

ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించం

ప్రవీణ్‌కుమార్‌రెడ్డి

ప్రొద్దుటూరు వైద్యం, న్యూస్‌టుడే: గత వైకాపా హయాంలో ప్రొద్దుటూరులో క్రికెట్ బెట్టింగ్, మట్కా, జూదం, గుట్కా లాంటి అసాంఘిక కార్యకలాపాలతో భ్రష్టు పట్టించిన మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి సంక్రాంతి కోడిపందేలపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని తెదేపా నేత జీవీ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. స్థానిక తన కార్యాలయంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడంలో తెదేపా ముందుంటుందన్నారు. ఇందులో భాగంగానే ఒకటోపట్టణ సీఐగా శ్రీరామ్‌ను నియమించిందన్నారు. రాచమల్లు ఆయన్ను బహిరంగంగా ప్రశంసిస్తూ అంతర్గతంగా లోపాయికారి ఒప్పందాలతో బదిలీ చేయించాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్‌లపై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు.

విజేతలకు బహుమతుల అందజేత

ప్రొద్దుటూరు వైద్యం, న్యూస్‌టుడే: ప్రొద్దుటూరు పురపాలక మైదానంలో నంద్యాల కొండారెడ్డి యువసేన నాయకుడు రసూల్‌గౌస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి క్రీడా సంబరాలు ఆదివారం ముగిశాయి. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులురెడ్డి విజేతలకు బహుమతులు, నగదు పురస్కారాలు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలన్నారు.

గెలుపొందిన క్రీడాకారులతో నిర్వాహకులు, నాయకులు

పెనుగొండకు వాసవీ మాలధారణ భక్తులు

భక్తులతో ఆర్యవైశ్య ప్రతినిధులు

మైదుకూరు, న్యూస్‌టుడే : మైదుకూరులో వాసవీ మాలధారణ భక్తులు ఆదివారం అమ్మవారి జన్మస్థలం పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండకు బయలుదేరి వెళ్లారు. స్థానిక వాసవీ కన్యకా పరమేశ్వరీదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఇరుముడి ధరించి అమ్మవారి సన్నిధికి బయలుదేరారు.

ఒరిగిన స్తంభం.. కూలితే ప్రమాదం

పెద్దముడియం మండల పరిధిలోని కొండసుంకేసుల ఎంపీపీ పాఠశాల సమీపంలో విద్యుత్తు నియంత్రికతో కూడిన స్తంభం ఒరిగి ప్రమాదకరంగా ఉంది. చాలా సార్లు సిబ్బందికి తెలిపినా పట్టించుకోలేదని గ్రామస్థులు చెబుతున్నారు. ఈ విషయమై విద్యుత్తు ఏఈ రామకృష్ణ మాట్లాడుతూ ఆ ప్రాంతాన్ని పరిశీలించి వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. **- న్యూస్‌టుడే, పెద్దముడియం**

పశు సంచారం.. రాకపోకలకు ఆటంకం

ముద్దనూరు పట్టణంలో పశువులు ఎక్కడ పడితే సంచరిస్తున్నాయి. రోడ్లపైనే తిరుగుతుండటంతో వాహనదారుల రాకపోకలకు ఆటంకం ఏర్పడుతోంది. అవి గొడవపడుతూ వాహనాలు, ప్రజల మీదకు వస్తున్నాయి. దీంతో వాహనదారులు తరచూ ప్రమాదాలబారిన పడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పశువుల యజమానులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. **- న్యూస్‌టుడే, ముద్దనూరు**

తాగునీటి శుద్ధి కేంద్రం నిరుపయోగం

రాజుపాళెం మండలం కొర్రపాడులో తాగునీటి శుద్ధి కేంద్రం మూతపడింది. దీనిని 2013లో నిర్మించారు. కొన్నాళ్ల పాటు స్వచ్ఛమైన నీరు సరఫరా అయింది. నిర్వహణ సక్రమంగా లేక నిరుపయోగంగా మారింది. ప్రస్తుతం ప్రొద్దుటూరు మండలం దొరసానిపల్లె సమీపంలోని పెన్నానది తీరంలో ఏర్పాటు చేసిన బోరు బావి నుంచి భూగర్భ గొట్టాల ద్వారా నేరుగా సరఫరా అయ్యే తాగునీటిని ప్రజలు తాగుతున్నారు. **- న్యూస్‌టుడే, ప్రొద్దుటూరు, రాజుపాళెం**

నిప్పుతో చెలగాటం.. ప్రాణ సంకటం

దువ్వూరు మండలం పుల్లారెడ్డిపేట సమీపంలో చిత్తూరు-కర్నూలు జాతీయ రహదారి డివైడర్‌పై ఎండు గడ్డికి మంటలు చెలరేగాయి. గాలులకు పొగతో కూడిన మంటలు ఎగిసిపడుతూ కనిపించాయి. రహదారిపై రాకపోకలు సాగించే వాహనదారులు ప్రమాదానికి గురయ్యే ప్రమాదముంది. అలాగే మొక్కలు మంటలకు కాలిపోయే ప్రమాదం ఉంది. **- న్యూస్‌టుడే, మైదుకూరు, దువ్వూరు**

విద్యార్థినుల ఉన్నత విద్యకు ఆర్థిక సాయం

విద్యార్థినులకు ఆర్థిక సాయం అందజేస్తున్న తొగటవీర క్షత్రియ సేవా సంఘం ప్రతినిధులు

ప్రొద్దుటూరు గ్రామీణ, న్యూస్‌టుడే: ప్రతిభావంతులైన తొగటవీర క్షత్రియ పేద విద్యార్థినుల ఉన్నత చదువులను ప్రోత్సహించడానికి రూ.72 వేలు ఆర్థిక సాయాన్ని అందజేశామని ప్రొద్దుటూరు నియోజకవర్గ శ్రీచౌడేశ్వరి దేవి తొగటవీర క్షత్రియ సేవా సంఘం అధ్యక్షుడు బండారు సూర్యనారాయణ తెలిపారు. ఆదివారం వసంతపేటలోని తొగట కల్యాణ మండపంలో రెండో విడత ప్రతిభకు పట్టాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. సంఘం సభ్యులు మోతుకూరు సుబ్బయ్య, నాగరాజు, నారాయణ, గోవిందు, సుబ్బయ్య, తులసి ఈశ్వరయ్య, రామ్మోహన్, రమణ పాల్గొన్నారు.

20న ఉప్పలపాడుకు సీఎస్

జమ్మలమడుగు, న్యూస్‌టుడే: జమ్మలమడుగు మండలంలో ఆదర్శ గ్రామమైన ఎస్.ఉప్పలపాడులో అన్ని హంగులతో సుమారు రూ.1.5 కోట్లతో నిర్మించిన కల్యాణ మంటపం ప్రారంభానికి సిద్ధమైంది. ఈ నెల 20వ తేదీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ దీనిని ప్రారంభించనున్నారు. ప్రధాన రోడ్డు నుంచి కమ్యూనిటీ హాల్ మీదుగా కొత్తగా సిమెంటు రోడ్డు నిర్మించారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సవిత హాజరవుతారని సమాచారం.

శోభాయాత్ర జయప్రదానికి పిలుపు

మారుతీనగర్, న్యూస్‌టుడే : ఈ నెల 21, 22, 23వ తేదీల్లో నిర్వహించే అయోధ్య శ్రీరాముని తృతీయ శోభాయాత్రను జయప్రదం చేయాలని అయోధ్య ఐక్య వేదిక సభ్యులు తెలిపారు. ఆదివారం నగరంలోని పలు కూడళ్లలో ర్యాలీ నిర్వహించి ప్రచారం నిర్వహించారు. 21న మున్సిపల్ మైదానంలో అంగరంగ వైభవంగా శ్రీసీతారామ కల్యాణం, 22న చిన్నచౌక్ ఆంజనేయస్వామి ఆలయం నుంచి శోభాయాత్ర ఉదయం ప్రారంభమై హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీకోదండరామాలయం వరకు సాగుతుందన్నారు. 23న పాలకొండల్లో శ్రీరామజ్యోతి వెలిగిస్తున్నట్లు ఐక్యవేదిక సభ్యులు తెలిపారు. సోమవారం శోభాయాత్ర జరిగే ప్రధాన కూడళ్ల మీదుగా బైక్ ర్యాలీ ఉంటుందన్నారు.

రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ దుర్మరణం

ఖాజీపేట, న్యూస్‌టుడే: మండల పరిధిలోని తవ్వారుపల్లె గ్రామ సమీపంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందారు. పోలీసుల కథనం మేరకు బ్రహ్మంగారిమఠం మండలం గోపిరెడ్డి పల్లెకు చెందిన మందగిరి రంగప్ప (40) ఎర్రగుంట్లలో లారీ డ్రైవర్‌గా పనిచేసేవారు. ఈ క్రమంలో విధులు ముగించుకుని ఖాజీపేట మీదుగా ఇంటికెళ్తుండగా ద్విచక్రవాహనం అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

అదుపుతప్పి టిప్పర్ బోల్తా

ముద్దనూరు, న్యూస్‌టుడే: ముద్దనూరు-పులివెందుల ప్రధాన రహదారిలోని పుల్లోరువంక వద్ద ఆదివారం మధ్యాహ్నం టిప్పర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ రాజుకు స్వల్ప గాయాలయ్యాయి.

గ్యాస్ లీకేజీ.. తప్పిన ప్రమాదం

రాజుపాళెం: మండలంలోని కొర్రపాడు బీసీ కాలనీలో ఉండే దాసరిపల్లె కృష్ణయ్య పూరి గుడిసెలో ఆదివారం గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి. స్థానికులు గమనించి మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. అనంతరం అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు.

బాధితునికి సొత్తు అప్పగింత

కడప నేరవార్తలు, న్యూస్‌టుడే : కడప చిన్నచౌకు ఠాణా పరిధిలో ఓ వ్యక్తి పోగొట్టుకున్న రూ.4.5 లక్షలు విలువ చేసే బంగారు గొలుసును సీసీ కెమెరాల ద్వారా గుర్తించి తిరిగి బాధితునికి అప్పగించిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. కడప ఆర్టీసీ కాలనీకి చెందిన శీలం నాగయ్య రూ.4.5 లక్షలు విలువ చేసే బంగారు గొలుసును ద్విచక్ర వాహనంపై పెట్టుకుని వెళ్తుండగా మార్గమధ్యలో కిందపడిపోయింది. కొద్ది సేపటికి చూసుకోగా గొలుసు కనిపించకపోవడంతో వెంటనే చిన్నచౌకు ఠాణాకు వెళ్లి ఫిర్యాదు చేశారు. సీఐ ఓబులేశు, ఎస్ఐ రాజరాజేశ్వర‌రెడ్డి వారి సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టారు. బాధితుడు వెళ్లిన దారిలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా బంగారు గొలుసు ఉన్న బ్యాగు ఓ వ్యక్తికి దొరికినట్లు దృశ్యాలు రికార్డయ్యాయి. వెంటనే పోలీసులు ఆ వ్యక్తిని గుర్తించి అతని నుంచి బంగారు గొలుసు తీసుకుని బాధితుడికి అప్పగించారు. బాధితుడు శీలం నాగయ్య పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సిబ్బంది ఖాదర్‌హుస్సేన్, ప్రదీప్‌కుమార్ ఉన్నారు.

ప్రేక్షకుల భద్రత ప్రశ్నార్థకం

ప్రొద్దుటూరు గ్రామీణ, న్యూస్‌టుడే: పట్టణంలోని ఓ సినిమా థియేటర్ ఆవరణలోని పార్కింగ్ స్థలంలో నిలిపిన కారుపై దెబ్బతిన్న పైకప్పు నుంచి కాంక్రీటు పెచ్చులుపడటంలో ఆదివారం సాయంత్రం ప్రేక్షకులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలం వద్దకు వచ్చి విచారించారు. వినోదం కోసం వచ్చే ప్రజల భద్రత ప్రశ్నార్థకంగా మారిందనే విమర్శలు వస్తున్నాయి.

సినిమా థియేటర్ ఆవరణలో పార్కింగ్ స్థలంలో నిలిపిన వాహనంపై పడిన కాంక్రీటు పెచ్చులు

కేవైసీ లేకున్నా కోరిన సిమ్‌కార్డులు!

ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితుల అరెస్ట్

నిందితులను చూపుతున్న సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ భిక్షపతి, పోలీసులు

ఈనాడు, హైదరాబాద్: కాసుల కక్కుర్తితో అడ్డదారిలో సిమ్‌కార్డులు విక్రయిస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితులను అరెస్ట్ చేసినట్టు నగర సీసీఎస్ డీసీపీ చైతన్యకుమార్ ఆదివారం తెలిపారు. వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన ఎన్.దినేశ్‌కుమార్‌నాయక్ (కడపలో లావణ్య ఎంటర్‌ప్రైజెస్ సిమ్స్ డిస్ట్రిబ్యూటర్), పి.సాయిప్రదీప్ (ఎయిర్‌టెల్ సిమ్స్ ప్రమోటర్) వీరిద్దరు కలిసి నిబంధనలకు విరుద్ధంగా పలు కంపెనీల సిమ్‌కార్డులు అమ్మి సొమ్ము చేసుకున్నారు. వొడాఫోన్ సిమ్ కార్డు కోసం వచ్చిన వినియోగదారుల్లో అమాయకులు, నిరక్షరాస్యులను లక్ష్యంగా చేసుకొని మోసాలకు తెగబడ్డారు. తొలుత వారి నుంచి కేవైసీ, వేలిముద్రలు సేకరిస్తారు. ఒక సిమ్‌కార్డు వారికిస్తారు. అదే కేవైసీ, వేలిముద్రలతో కొనుగోలుదారులకు తెలియకుండా అదనంగా 3-4 సిమ్‌కార్డులు యాక్టివేట్ చేస్తున్నారు. తమ చేతికి వచ్చిన సిమ్ కార్డులు ఒక్కొక్కటి రూ.5వేలకు విక్రయిస్తున్నారు. డ్రగ్స్ ముఠాలు, సైబర్ నేరస్థులు తమ ఆనవాళ్లు బయటపడకుండా ఉండేందుకు వీరి వద్ద నుంచి సిమ్‌కార్డులు కొనుగోలు చేస్తున్నారు. చీకటి దందాపై సమాచారం అందటంతో సీసీఎస్ స్పెషల్ క్రైమ్ టీమ్ ఏసీపీ వెంకటేశ్వర్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్ భిక్షపతి బృందం నిఘా ఉంచింది. నిందితులు కడప నుంచి హైదరాబాద్ రాగానే అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద 184 యాక్టివ్ సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యలకు నిందితులను నాంపల్లి పోలీసులకు అప్పగించారు. ప్రధాన నిందితుడు దినేశ్‌కుమార్ నాయక్ ఇప్పటివరకూ 20వేలకు పైగా సిమ్‌కార్డులు అక్రమార్కులకు విక్రయించినట్లు గుర్తించారు.

పారిశుద్ధ్యం అధ్వానం.. దోమలతో సతమతం

ఖాదర్‌హుస్సేన్ మసీదు నుంచి పురపాలక ఉన్నత పాఠశాలకు వెళ్లేదారి ఇలా

ప్రొద్దుటూరు పట్టణం, న్యూస్‌టుడే: ప్రొద్దుటూరు పురపాలక సంఘం పరిధిలో ఖాదర్ హుస్సేన్‌మసీదు వీధి నుంచి ఉర్దూ కొత్తకొట్టాల పాఠశాలకు వెళ్లే రహదారి దుర్వాసన, మురుగునీటితో నిండింది. కాలువలలో వ్యర్థాలు ఉండటంతో మురుగు పారడం లేదు. వీటిలోనే తాగునీటి పైపులైన్‌లున్నాయి. కాలువలు, రోడ్డు దెబ్బతినడంతో మురుగు ప్రహించడం లేదని స్థానికులు చెబుతున్నారు. మురుగు కాలువల్లో పూడికతీత చేపట్టకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్ సిబ్బంది మధ్య సమన్వయం లేకపోవడంతో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంది. కాలువలు నిండడంతో దుర్వాసన భరించలేక ఆ ప్రాంతవాసుల గృహాలకు బంధువులు రావడం లేదని వారు కొందరు వాపోతున్నారు. ● ఈ ప్రాంతంలో కొత్తపల్లె ఉప కాలువ గృహాల మధ్య ప్రవహిస్తోంది. కాలువల్లో పూడికతీత పనులు అసంపూర్తిగా ఉన్నాయి. మురుగు ప్రవహించడం, పూడిక తొలగించడం కష్టంగా మారింది.

కాలువల్లో వ్యర్థాలు

దుర్వాసనతో ఇబ్బందులు

మురుగుకాలువలు మురుగుతో నిత్యం నిండాయి. దుర్వాసనతో అల్లాడుతున్నాం. పరిసర ప్రాంతాలలో పారిశుద్ధ్యం మెరుగుపరచి ప్రజలకు అనారోగ్యం లేకుండా పురపాలక అధికారులు చర్యలు తీసుకోవాలి.
- కరీముల్లా, స్థానికుడు

EENADU e Classifieds

BUSINESS SERVICES

BUSINESS OFFER

మీ బంగారం, వెండి, డైమండ్స్ బ్యాంక్స్/ఫైనాన్స్‌లో తాకట్టు ఉన్నవి మా డబ్బుతో విడిపించి కొంటాము. స్పాట్ క్యాష్/షిఫ్టింగ్ గోల్డెన్ ట్రేడింగ్ కం॥ ✆ 7382114647.

REAL ESTATE

LEASE/ RENT

కడప జిల్లా జమ్మలమడుగు ప్రాంతంలో రెండు అగ్రికల్చర్ గోడౌన్లు లీజుకు / బాడుగకు ఇవ్వబడును. ఒక్కొక్క గోడౌన్ 30,240 చ|| అ|| 72 అడుగులు వెడల్పు, 400 అడుగులు పొడవు, 18 అడుగులు ఎత్తు ఉన్నాయి. నీటి వసతి & ట్రాన్స్‌ఫార్మర్ కలదు. ✆ 9963478103.

JOBS

Store Executive Female Qua. Degree and Basic System Knowledge Compulsory Himalaya Herbal Shop, Kadapa. ✆ 9440025254.

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

ఈనాడు క్లాసిఫైడ్స్ 5 లైన్ల ప్రకటన రూ॥ 330/- మాత్రమే
Contact: KDP: 9989997626 8008514248 PDTR: 8008597620
ప్రకటనలపై జి.ఎస్.టి. 5% అదనం

(c) eenadu

ప్రొద్దుటూరు

• ప్రొద్దుటూరు • జమ్మలమడుగు • మైదుకూరు

మైలవరంలో సందర్శకుల సందడి

మైలవరం జలాశయంలో నీరు పుష్కలంగా ఉండడంతో సందర్శకుల తాకిడి క్రమంగా పెరిగింది. బోటు సౌకర్యం ఉండటంతో పర్యాటకులు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వస్తున్నారు. జలాశయం ఆనకట్ట వద్ద నుంచి గండికోటలోయ పరిసరాల వరకు తిప్పుతున్నారు. సంక్రాంతి సెలవులు కావడంతో ఆదివారం పిల్లలు, పెద్దలు మైలవరం జలాశయంలో పర్యటిస్తూ ఆనందంగా గడిపారు. - న్యూస్‌టుడే, మైలవరం



సీఎం సహాయ నిధి చెక్కు అందజేత

పెద్దముడియం, న్యూస్‌టుడే: మండల పరిధిలోని సుద్దపల్లె గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన మూల పల్లి బికారిసాహెబ్ గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ సుమారు రూ.5లక్షల మేర ఖర్చు చేశారు. తెదేపా జిల్లా అధ్యక్షుడు చదిపిరాళ్ల భూపేష్‌రెడ్డి చొరవతో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన రూ.1.43లక్షల చెక్కును ఆదివారం బాధితుడికి తెదేపా నాయకులు కాటసాని బయపురెడ్డి, మహబూబ్ బాషాలు అందజేశారు.



జమ్మలమడుగులో అంజలి ఘటిస్తున్న మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, కార్యకర్తలు

మైదుకూరులో ఎన్టీఆర్ విగ్రహం వద్ద తెదేపా నాయకులు

ప్రొద్దుటూరులో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి, నాయకులు

సంక్షేమానికి ఆద్యుడు ఎన్టీఆర్

ప్రొద్దుటూరు వైద్యం, జమ్మలమడుగు, మైదుకూరు, ఎర్రగుంట్ల, ముద్దనూరు, బి.మఠం, కొండాపురం, న్యూస్‌టుడే : తెదేపా వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు వర్ధంతి కార్యక్రమాన్ని ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, మైదుకూరు నియోజకవర్గాల వ్యాప్తంగా ఆదివారం నిర్వహించారు. ప్రొద్దుటూరులోని పొట్టిపాడురోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులు రెడ్డి, తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి వేర్వేరుగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. జమ్మలమడుగు తెదేపా కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి పాల్గొన్నారు. ఆసుపత్రులు, వృద్ధాశ్రమాల్లో పండ్లు, దుప్పట్లు పంపిణీ చేశారు.

పొట్టిపాడురోడ్డులో పూల మాల వేస్తున్న లింగారెడ్డి

బ్రహ్మంగారిమఠం అయిదు రోడ్లు కూడలిలో

ఎర్రగుంట్లలో..

కొండాపురంలో..

వేమన పద్య పఠనంలో విద్యార్థుల ప్రతిభ

ప్రొద్దుటూరు, న్యూస్‌టుడే: ప్రజాకవి వేమన పద్యాలు భావితరాలకు మార్గదర్శనీయమని ఎన్టీఆర్ విశ్వవిద్యాలయ పాలక మండలి సభ్యుడు డాక్టర్ వరుణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం వేమన సేవా సమితి ఆధ్వర్యంలో స్థానిక పుట్టపర్తి నారాయణాచార్యుల పురపాలక గ్రంథాలయంలో వేమన పద్యాలు, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ఇందులో గెలుపొందిన విద్యార్థులకు సమితి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.సూర్యనారాయణరెడ్డి, జి.వెంకటేశ్వర్‌రెడ్డి బహుమతులను ప్రదానం చేశారు. పాల్గొన్న ప్రతి విద్యార్థికి ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. పద్యపఠనంలో టి.వి.వైష్ణవి, జి.వేదవిశ్వాస్, వి.చైతన్య, చిత్ర లేఖనంలో కె.మహిదర్‌రెడ్డి, పి.షణ్ముఖరిషిత, ఎం.చేతన సత్తా చాటారు. కార్యక్రమంలో గ్రంథాలయాధికారిణి తిరుపతమ్మ, డ్రాయింగ్ మాస్టర్ నాగరాజాచారి, విశ్రాంత తెలుగు పండితులు మద్దిలేటి, తెలుగు పండితులు సుధాకర్, వెంకటేశ్వర్, ప్రసాద్, వెంకటస్వామి పాల్గొన్నారు.

బహుమతులు అందుకున్న విద్యార్థులతో వైద్యుడు వరుణ్‌కుమార్‌రెడ్డి

విరిగిన గేటు.. క్రీడా మైదానంలోకి పశువులు

ప్రొద్దుటూరు, న్యూస్‌టుడే: ప్రొద్దుటూరు అనిబిసెంట్ పురపాలక బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానానికి ఇనుప ప్రవేశ ద్వారాలు ఏర్పాటు చేశారు. వీటికి పురపాలక సాధారణ నిధులు రూ.1.40 లక్షలు ఖర్చు చేశారు. వాహనాలు వెళ్లేందుకు పెద్ద గేటు, ప్రజలు వెళ్లేందుకు చిన్నది రౌండు గేటు నిర్మించారు. పనుల్లో నాణ్యత లోపించడంతో రౌండు గేట్ విరిగిపోయింది. మూడు నెలల క్రితం 'ఈనాడు'లో 'మేమున్నాం..మీకు తోడుగా' శీర్షికలో కథనం ప్రచురితమవ్వడంతో అధికారులు స్పందించి మరమ్మతులు చేసి రౌండు గేటు ఏర్పాటు చేశారు. అయినా మళ్లీ విరిగిపోయింది. దీంతో ప్రవేశ మార్గానికి గేటు లేకపోవడంతో వీధి కుక్కలు, పశువులు క్రీడా మైదానంలోకి వచ్చి సంచరిస్తున్నాయి. ఈ విషయమై పురపాలక సంఘం ఏఈ దస్తగిరి మాట్లాడుతూ రౌండు గేటు విరిగిపోగా పక్కన పెట్టామని, దాని స్థానంలో వేరొక గేటు ఏర్పాటు చేసి పశువుల సంచారం లేకుండా చూస్తామన్నారు.

ఏబీఎంహెచ్ఎస్ క్రీడా మైదాన ప్రవేశ మార్గం (ఇన్‌సెట్‌లో విరిగిన గేటు)



సిగ్నల్స్ గజిబిజి.. చోదకులు వెళ్లే దారేది!

శివాలయం కూడలి వద్ద లైట్‌పాలెం వద్ద సిగ్నల్

ప్రొద్దుటూరు పట్టణం, న్యూస్‌టుడే: ప్రొద్దుటూరు పురపాలక పరిధిలో ట్రాఫిక్ సిగ్నల్స్ తప్పుడు సందేశాలను అందిస్తున్నాయి. పట్టణంలోని శివాలయం కూడలి వద్ద కోనేటికాల్వ వీధి వైపు వెళ్లే సిగ్నల్స్ ఎరుపు రంగు పడుతూ లైట్ పాలెం, మైదుకూరురోడ్డు వైపునకు వెళ్లే గ్రీన్‌సిగ్నల్స్‌ను చూపుతోంది. టిబీ రోడ్డు కూడలి వద్ద ఏర్పాటు చేసిన సిగ్నల్స్‌లో జమ్మలమడుగు వైపునకు చూపుతున్న సిగ్నల్స్‌లో పైభాగంలో ఉన్న సిగ్నల్ ఎరుపు రంగు పడుతూ జమ్మలమడుగు వైపునకు వెళ్లవచ్చనే గ్రీన్‌సిగ్నల్స్‌ను చూపుతోంది. దీంతో వాహన చోదకులు అయోమయానికి గురవుతున్నారు. ఈ విషయమై ట్రాఫిక్ సీఐ రాజగోపాల్ మాట్లాడుతూ సెలవుల్లో ఉన్నానని సిగ్నల్స్‌ను పరిశీలించి సరిచేయిస్తానన్నారు.

వీబీ-జీరామ్‌జీతో పేదలకు నష్టం

బ్రహ్మంగారి మఠం, న్యూస్‌టుడే: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు చేసి వీబీ-జీరామ్‌జీ చట్టాన్ని కేంద్రప్రభుత్వం తేవడం దారుణమని మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి తులసిరెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం బ్రహ్మంగారిమఠంలోని ఉద్యాన వనంలో సమావేశం నిర్వహించారు. కొత్త చట్టంతో నిధుల కేటాయింపులో కోతలు ఉంటాయని, పేదలకు అన్యాయం జరుగుతుందని మండిపడ్డారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి సోమా అమర్నాథ్‌రెడ్డి, అశోక్, ఉత్తన్న రమణ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

మట్లాడుతున్న మాజీ ఎంపీ తులసిరెడ్డి

ప్రొద్దుటూరు గ్రామీణ: కూటమి ప్రభుత్వం ఈ ఏడాదిలోగా సూపర్ సిక్స్‌లో పేర్కొన్న హామీలను పూర్తిగా అమలు చేయాలని మాజీ ఎంపీ తులసిరెడ్డి డిమాండు చేశారు. ఆదివారం ప్రొద్దుటూరులో విలేకరులతో మాట్లాడారు. ప్రజల్లో వ్యతిరేకత రాకముందే పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలను అమల్లోకి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో పీఎండీ నజీర్, తదితరులు పాల్గొన్నారు.

ఉచిత వైద్య శిబిరానికి స్పందన

పెద్దముడియం: సుద్దపల్లె గ్రామంలో తెదేపా నాయకుడు కాటసాని బయపురెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన హోలిస్టిక్ హాస్పిటల్ నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. 150 మందికి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో గుండె వైద్య నిపుణులు రాజశేఖర్‌వర్మ, వైద్యులు హరీష్‌బాబు, నాగశేఖర్‌రెడ్డి, సుహైల్ అహ్మద్, మునావర్, నాయకుడు మహబూబ్‌బాషా పాల్గొన్నారు.

(c) eenadu

కడప

• కడప • పులివెందుల • కమలాపురం

సాంస్కృతిక సందడి

కళావేదికపై చిన్నారుల ప్రదర్శన

మారుతీనగర్, న్యూస్‌టుడే : ఆదివారం ఆటవిడుపులో భాగంగా శిల్పారామం కళావేదికపై చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను ఎంతగానో అలరించాయి. నగర ప్రజల కోసం విద్యార్థులు, కళాకారులచే నిర్వహించిన పలు సాంస్కృతిక, జానపద, పల్లెటూరు, సినీగీతాల కార్యక్రమాలు ప్రేక్షకులను ఎంతో ఉత్సాహపరిచాయి. వారాంతపు సెలవురోజు కావడంతో నగర ప్రజలు, చిన్నారులు, మహిళలు పెద్ద ఎత్తున శిల్పారామానికి చేరుకుని సేద తీరి సందడి చేశారు. కార్యక్రమంలో శిల్పారామం పరిపాలనాధికారి కృష్ణప్రసాద్, శిల్పారామం సిబ్బంది, నగర ప్రజలు పాల్గొన్నారు.

భక్తిశ్రద్ధలతో గంగమ్మ తల్లికి పూజలు

అలంకరణలో గంగమ్మ తల్లి

చింతకొమ్మదిన్నె, న్యూస్‌టుడే: మండల పరిధి బుగ్గలేటిపల్లె సమీపంలోని గంగమ్మ తల్లి ఆలయంలో గ్రామస్థులు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి నైవేద్యాలు సమర్పించారు. వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ఆవరణలోని వినాయకస్వామి, వీరభద్రస్వామి, వైద్యనాథీశ్వరుడు, ఆంజనేయస్వామి ఆలయాల్లోనూ ప్రత్యేక పూజలు చేశారు. తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ నిర్వాహకులు వసతులు సమకూర్చారు.

రైతుబజారులో కూరగాయల ధరలు

కడప వ్యవసాయం, న్యూస్‌టుడే : రైతుబజారులో కూరగాయల ధరలు కిలో (నిన్నటివి) ఇలా.. బంగాళదుంప-35, క్యాబేజీ-30, క్యారెట్-50, బీన్స్-50, బీట్‌రూట్-40, కీర-40, దోస-40, దొండకాయలు-55, ముల్లంగి-30, అల్లం-100, కాలీఫ్లవర్-30, క్యాప్సికం-60, టమాట-20, మిరపకాయలు 30, వంకాయలు-20, బెండకాయలు-25, బీర-40, కాకర-40, మటిక్కాయ-40, చిక్కుడు-40, అలసందకాయలు-30, అనపకాయలు-50, ఉల్లిపాయలు-25.

విద్యుత్తు సరఫరాలో అంతరాయం నేడు

పులివెందుల, న్యూస్‌టుడే: స్థానిక 33/11 కేవీ ఉపకేంద్రం పరిధిలో తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగిస్తున్న కారణంగా సోమవారం సరఫరా ఉండదని ఏఈఈ జగదీశ్వరరెడ్డి తెలిపారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అంతరాయం ఉంటుందని వివరించారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.

చక్కదిద్దకపోతే ఇక్కట్లే!

• రైతు బజారు వద్ద ఇష్టానుసారంగా పార్కింగ్
• అవస్థలు పడుతున్న కొనుగోలుదారులు

కడప గ్రామీణ, న్యూస్‌టుడే : నిత్యం రద్దీగా ఉండే కడప నగరంలోని రైతు బజారుకు రోడ్డు మార్గం ఇబ్బందికరంగా మారింది. పేరుకు రెండు మార్గాలున్నా.. వినియోగదారులు రాకపోకలకు అవస్థలు పడాలిసన దుస్థితి నెలకొంది. జడ్పీ కూడలి నుంచి వెళ్లే మార్గంలో పక్కనున్న దుకాణాదారులు ముందుకు వచ్చి సరకులు నిలువ చేస్తున్నారు. పైగా వంతెన పక్కన వాహనాలు

రైతుబజారు ఎదురుగా ఉన్న స్థలం నిండి ఆ పక్కనే ఉన్న నివాసాలకు వెళ్లే మార్గానికి అడ్డంగా వాహనాలు..

నిలుపుతున్నారు. ఫలితంగా రాకపోకలకు కష్టంగా మారింది. రోజూ వందల సంఖ్యలో వినియోగదారులు రైతు బజారుకు వస్తున్నారు. ఆదివారం అయితే ఆ సంఖ్య వేలల్లో ఉంటోంది. ఆ రోజు రద్దీగా ఉండటంతోపాటు వాహనాలు నిలిపేందుకు ప్రజలు అవస్థలు పడుతున్నారు. కూరగాయలు తీసుకొచ్చే ఆటోలు సరకు దింపి వెళ్లిపోకుండా అక్కడే వాటిని నిలపడంతో వినియోగదారులకు పెద్ద ఇబ్బందిగా మారుతోంది. రైతు బజారు ప్రధాన మార్గం వైపునా అదే పరిస్థితి. బజారుకు ఎదురుగా రోడ్డు పక్కనేకాక సమీపంలో ఉన్న నివాసాలకు వెళ్లే మార్గంలోనూ అడ్డంగా ఆటోలు, వాహనాలు నిలిపుతున్నారు. కొందరైతే రైతుబజారు ప్రధాన మార్గానికి అడ్డంగానే నిలుపుతున్నారు. రైతుబజారు అధికారులు తమకు పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని వినియోగదారులు వాపోతున్నారు. ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని పరిస్థితి చక్కదిద్దకపోతే ఇక్కట్లు తప్పవని ప్రజలు పేర్కొంటున్నారు.

రైతుబజారు ప్రధాన మార్గానికి అడ్డంగా నిలిపిన వాహనాలు..

చర్యలు తీసుకుంటాం

ద్విచక్ర వాహనాల పార్కింగ్‌ను గతంకంటే కొంత మెరుగు చేశారు. మరోవైపు మూడు, నాలుగు చక్రాల వాహనాలు నిలుపుతున్నారు. అవి సరకు దించి వెంటే వెళ్లిపోయేలా చర్యలు తీసుకుంటాం. వినియోగదారులు ఇబ్బందులు లేకుండా చూస్తాం. **- ఆజాద్ వలి, ఏడీ, మార్కెటింగ్ శాఖ, వైఎస్సార్ కడప జిల్లా**

ఘనంగా అమావాస్య కూష్మాండ దీప సేవ

పూజ కార్యక్రమాల్లో భక్తులు

కడప విద్య, న్యూస్‌టుడే : అమావాస్యను పురస్కరించుకుని కడప నగరంలోని బాసట స్వచ్ఛంద సేవా సంస్థ దత్తత గ్రామమైన శ్రీకాలభైరవపురం (ఎంఎస్ కొట్టాలు)లోని శ్రీఇష్టకామ్యార్థ కాలభైరవస్వామి దేవస్థానంలో ఆదివారం శ్రీధర్‌శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి అభిషేకం, అష్టోత్తరం, కూష్మాండదీప సేవారాధన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బాసట ప్రతినిధులు బాలాజీరావు, కార్తీక్‌రెడ్డి, దినేష్, రేవంత్ తదితరులు పాల్గొన్నారు.

అమ్మవారికి పూజలు

పులివెందులలో పూజలందుకుంటున్న అంకాళమ్మదేవత

పులివెందుల, న్యూస్‌టుడే: పులివెందులలోని అంకాళమ్మ దేవత ఆలయంలో అమావాస్య పూజలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం మౌని అమావాస్య సందర్భంగా స్థానిక అంకాళమ్మ దేవస్థానం, శ్రీరామలింగ చౌడేశ్వరి ఆలయాల్లో అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారికి కాయ, కర్పూరం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

వైభవం.. ఆరాధనోత్సవం

అలంకరణలో కాశినాయన

లింగాల : లింగాల వనబావి సమీపంలోని కాశినాయన ఆలయంలో స్వామి ఆరాధన వేడుకలను వైభవంగా నిర్వహించారు. అర్చకులు స్వామిని ప్రత్యేక పూలతో అలంకరించి అభిషేకం అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. మహిళల కోలాటం భక్తులను ఆకట్టుకుంది. అన్నదాన కార్యక్రమం జరిగింది.

శిరస్త్రాణం తప్పనిసరి

కడప నేరవార్తలు, న్యూస్‌టుడే : రహదారి భద్రత మాసోత్సవాలు సందర్భంగా జిల్లా వ్యాప్తంగా అన్ని ఠాణాల పరిధిలోని పోలీసులు వాహనదారులకు అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు శిరస్త్రాణం ధరించాలని సూచించారు. మద్యం తాగి వాహనాలు నడపరాదని పేర్కొన్నారు. వాహనదారులు నియమ నిబంధనలు పాటించాలన్నారు. మైనర్లు వాహనాలు నడపరాదని తెలిపారు. పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్లరాదని పేర్కొన్నారు. మహిళలకు ఏవైనా సమస్యలుంటే సంబంధిత ఠాణాలకు వెళ్లి ఫిర్యాదు చేయాలన్నారు. అనుమానాస్పద లింకులు క్లిక్ చేయవద్దని పేర్కొన్నారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. కడప రిమ్స్ ఠాణా పరిధిలో పలు ప్రాంతాల్లో పోలీసులు డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచారు.

మాజీ ఎమ్మెల్యే నోటికి అదుపేది?

కమలాపురం, న్యూస్‌టుడే : మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి సొంత గ్రామం కోగటంలో సుమారు రూ.2.50 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణం, 130 మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం చూసి ఓర్వలేక ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్యరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డిలపై అసభ్య పదజాలంతో విమర్శలు చేయడం సరికాదని తెదేపా జిల్లా ముస్లిం మైనార్టీ అధ్యక్షుడు ఖాదర్‌బాషా, కడప పార్లమెంటు కార్యనిర్వాహక కార్యదర్శి మోపూరి ఎల్లారెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక తెదేపా కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు. 2004లో వాహనాల దొంగతనం కేసు నమోదు కావడంతో మాజీ ఎమ్మెల్యే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ దగ్గర పంచాయతీ పెట్టిన విషయం అందరికీ తెలుసన్నారు. 33.88 ఎకరాల దేవాలయ భూములు ఆధీనంలో పెట్టుకున్న విషయం, తక్కువ ధరకు భూములు ఇవ్వలేదని ఇతరుల భూములు ఆన్‌లైన్‌లో పేర్లు మార్చేసి రిజిస్ట్రేషన్ చేయించుకోవడం ఏమంటారో మాజీ ఎమ్మెల్యే చెప్పాలన్నారు. నాయకులు దాది రామయ్య, వాసుదేవరెడ్డి, రాఘవరెడ్డి, దివాకర్‌రెడ్డి, కంకర సుబ్బారెడ్డి, రామసుబ్బారెడ్డి, శేషారెడ్డి, నాగేంద్ర, చంద్రశేఖర్‌రెడ్డి, గండి నారాయణ, ఎర్రబల్లె సుబ్బారెడ్డి, రవి తదితరులు పాల్గొన్నారు.

రోగుల భద్రత మీదే

భద్రతా సిబ్బందికి కౌన్సెలింగ్ ఇస్తున్న రిమ్స్ సీఐ రామకృష్ణారెడ్డి

కడప నేరవార్తలు, న్యూస్‌టుడే : కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి భద్రత మీదేనని కడప రిమ్స్ ఠాణా సీఐ రామకృష్ణారెడ్డి భద్రతా సిబ్బందికి సూచించారు. ఆదివారం రిమ్స్ ఆసుపత్రి ఆవరణలో పని చేస్తున్న భద్రతా సిబ్బందికి సీఐ కౌన్సెలింగ్ ఇచ్చారు. వారికి దిశా నిర్దేశం చేశారు. ఆసుపత్రి ఆవరణలో ఎవరైనా అనుమానాస్పదస్థితిలో సంచరిస్తుంటే సమాచారం ఇవ్వాలన్నారు. వాహనాల చోరీ, రోగుల వద్ద ఆభరణాలు, చరవాణులు, డబ్బులు చోరీ జరగకుండా చూడాల్సిన బాధ్యత మీదేనన్నారు. ఆసుపత్రికి వచ్చే వారిపై మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు. ఆటోడ్రైవర్లు అదనపు ఛార్జీలు వసూలు చేయకుండా చూడాలన్నారు. ఏదైనా సమస్య ఉంటే రిమ్స్ ఔట్ పోస్టు ఠాణాలో ఫిర్యాదు చేయాలన్నారు.

ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలి

లింగాల, న్యూస్‌టుడే: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని కొనసాగించాలని పులివెందుల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి ధ్రువకుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. మండలంలోని చిన్నకుడాలలో ఆదివారం పార్టీ మండలశాఖ అధ్యక్షుడు శివశంకర్‌రెడ్డితో కలిసి ఉపాధి కూలీలతో మాట్లాడారు. పేదల కడుపు నింపిన పథకాన్ని భాజపా నీరుగారుస్తోందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వాలపై భారం వేసి రూపుమాపాలని చూస్తోందని ఆరోపించారు. స్థానిక నాయకులు పాల్గొన్నారు.

ఆర్కేవ్యాలీ ఎస్సై బాధ్యతల స్వీకరణ

వేంపల్లె : ఇడుపులపాయ (ఆర్కేవ్యాలీ) ఎస్సైగా శ్రీప్రియ ఆదివారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేస్తున్న ఎస్సై ప్రణయ్‌కుమార్‌రెడ్డి రాజుపాలెం బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో శిక్షణ పూర్తి చేసుకున్న తిరుపతికి చెందిన శ్రీప్రియ నియమితులయ్యారు. ఈ మేరకు ఆమెను వీరన్నగట్టుపల్లెకు చెందిన పలువురు కలిసి పుష్పగుచ్ఛమిచ్చి శుభాకాంక్షలు తెలిపారు.

కాలువల్లో వ్యర్థాలు.. పట్టని అధికారులు

కడప నగరంలో జిల్లా కోర్టు ఎదుట రహదారి పక్కనే ఉన్న కాలువ పూడిక, చెత్తాచెదారం పేరుకుపోవడంతో మురుగు సాఫీగా ముందుకు కదలడంలేదు. ఫలితంగా పరిసరాలు దుర్వాసన వస్తున్నాయి. మున్సిపల్ సిబ్బంది పారిశుద్ధ్య పనులు చేపట్టకపోవడంతో కాలువనిండా ప్లాస్టిక్ కవర్లు, వ్యర్థాలున్నాయి. అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సమస్యను పురపాలక సంఘం వైద్యాధికారి రమేశ్ దృష్టికి తీసుకెళ్లగా కాలువను పరిశీలించి అందులో పేరుపోయిన చెత్తాచెదారాన్ని పారిశుద్ధ్య సిబ్బందితో తొలగిస్తామన్నారు.

- న్యూస్‌టుడే, కడప (చిన్నచౌకు)

ఉత్తర్వుల రద్దుకు డిమాండ్

మాట్లాడుతున్న ఏపీ పీఎస్ హెచ్‌ఎం ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ప్రసాద్

కడప విద్య, న్యూస్‌టుడే : పీఎస్ హెచ్‌ఎంల అధికారాలకు అనువుగా లేని రోల్ ఆఫ్ పీఎస్ హెచ్‌ఎం ఉత్తర్వులను రద్దు చేయాలని ఏపీ పీఎస్ హెచ్‌ఎం ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో ఫోరం రాయలసీమ జిల్లాల ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ పీఎస్ హెచ్‌ఎంలను అడ్మినిస్ట్రేషన్‌కు మాత్రమే పరిమితం చేయాలని, పూర్తిస్థాయి జాబ్ చార్ట్ ప్రకటించాలని డిమాండు చేశారు. ఉన్నత పాఠశాలల్లో ఉన్న ప్రాథమిక తరగతులు వేరు చేసి ప్రత్యేక డైస్‌కోడ్ ప్రకటించాలన్నారు. రానున్న బదిలీలలో విల్లింగ్ ఉన్న పీహెచ్ హెచ్‌ఎంలను తిరిగి స్కూల్ అసిస్టెంట్లుగా వెళ్లేందుకు వీలు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో ఫోరం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు సూర్యనారాయణ, రంగారెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు శ్రీనివాసులు, చిట్టిబాబు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సుబ్బారెడ్డి, శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు.

బడి ఎదుట అపరిశుభ్రం

వేంపల్లె, న్యూస్‌టుడే: వేంపల్లె మేజర్ పంచాయతీలోని జడ్పీ బాలుర ఉన్నతపాఠశాల, ప్రభుత్వాస్పత్రి వద్ద అపరిశుభ్రం నెలకొంది. పారిశుద్ధ్యం కొరవడడంతో వ్యర్థాలు పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతోంది. అటుగా రాకపోకలు సాగించాలంటే విద్యార్థులు, రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నత పాఠశాలలో 740 మందికి పైగా చదువుతున్నారు. సమస్యను పరిష్కరించాలని వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. గ్రామ పంచాయతీ ఈవో నాగభూషణ్‌రెడ్డి మాట్లాడుతూ చర్యలు తీసుకుంటామన్నారు.

ఈ రహదారి.. రాకపోకలకు ప్రమాదమోయి

కడప శివారులోని కేంద్ర కారాగారం వద్ద రహదారి ప్రమాదకరంగా మారింది. తరచూ ఇక్కడ రోడ్డు దెబ్బతినడం మరమ్మతులు చేయడం, పరిపాటిగా మారింది. ఈ దారి పక్కనే ఉన్న మంచినీటి పైపులు లీకేజీ కావడంతో నీరు నిల్వ ఉండి రోడ్డు దెబ్బతినడం జరుగుతోంది. గతంలో ఇక్కడ ఏర్పడిన గోతుల వల్ల జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. రోడ్డు గుంతలమయంగా మారింది. గుంతల వైపు వెళ్తే ప్రమాదం జరుగుతుందని ప్లాస్టిక్ బారికేడ్లు ఏర్పాటు చేశారు. జాతీయ రహదారి కావడంతో నిత్యం వాహనాల రద్దీ ఉంటోంది. జాతీయ రహదారి అధికారులు స్పందించి ఇక్కడ పూర్తి స్థాయిలో రోడ్డు మరమ్మతులు చేయాలని వాహన చోదకులు కోరుతున్నారు. లేదంటే ప్రమాదాలు మరిన్ని ప్రమాదాలు జరిగే ఆస్కారముందని వారు పేర్కొంటున్నారు. **- న్యూస్‌టుడే, కడప నేరవార్తలు**

బ్రహ్మబాబా జీవితం మహోన్నతం

జ్యోతి వెలిగిస్తున్న బ్రహ్మకుమారి గీతా దీదీ, చిత్రంలో బ్రహ్మకుమారీలు

కడప చిన్నచౌకు, న్యూస్‌టుడే : బ్రహ్మకుమారీల సంస్థ వ్యవస్థాపకులు బ్రహ్మబాబా జీవితం మహోన్నతమైందని కడప బ్రహ్మకుమారీల కార్యాలయ కో-ఆర్డినేటర్ గీతాదీదీ అన్నారు. బ్రహ్మబాబా వర్ధంతి సందర్భంగా ఆదివారం కడప ఓంశాంతి నగర్‌లోని బ్రహ్మకుమారీల కార్యాలయంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత జ్యోతిని వెలిగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బ్రహ్మబాబా మహిళలకు సముచిత స్థానం కల్పించారన్నారు. బ్రహ్మబాబా తాను తుదిశ్వాస విడిచేంత వరకు సేవా దృక్పథంలోనే జీవితాన్ని గడిపారన్నారు. కార్యక్రమంలో రిమ్స్ దంత వైద్యకళాశాల హెచ్‌వోడీ బాలసుబ్రహ్మణ్యం, వైద్యురాలు సామసుధా, ప్రదీప్ అక్కయ్య తదితరులు పాల్గొన్నారు.

వేంపల్లె: వేంపల్లెలోని బ్రహ్మకుమారి ఈశ్వరయ్య విశ్వవిద్యాలయంలో ప్రజాపిత బ్రహ్మబాబా స్మృతి దినోత్సవ వేడుకలు నిర్వహించారు. పప్పులబజార్‌లోని ఓంశాంతి భవన్‌లో బాబా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పంచాయతీ ఈవో నాగభూషణ్‌రెడ్డి, కేంద్ర నిర్వాహకురాలు, బ్రహ్మకుమారీలు త్రివేణి, సౌమ్య, తదితరులు పాల్గొన్నారు.

మహిళ ఆత్మహత్యాయత్నం

సిద్దవటం, న్యూస్‌టుడే: సిద్దవటంలోని పెన్నానదిలో ఆదివారం సాయంత్రం కడపకు చెందిన ఓ మహిళ దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు ఎస్సై మహమ్మద్ రఫీ తెలిపారు. కడపలోని ఐటీ సర్కిల్ పరిధిలో నివాసం ఉన్న ఆమెకు ఎనిమిదేళ్ల కిందట వివాహమైందన్నారు. కుటుంబ కలహాల వల్ల జీవితంపై విరక్తి చెంది ఆదివారం ఆమె సిద్దవటం వంతెన పైనుంచి నదిలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారన్నారు. స్థానికులు గుర్తించి తమకు సమాచారం ఇవ్వగా పోలీసులు వెళ్లి ఆమెను కాపాడి ఒడ్డుకు చేర్చారని చెప్పారు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం తెలిపి ఆమెను వారికి అప్పజెప్పినట్లు ఎస్సై తెలిపారు.

అంధకారం తొలగేదెన్నడో!

వేంపల్లె, న్యూస్‌టుడే: వేంపల్లె మేజర్ పంచాయతీ పరిధి ప్రధాన మార్గాలలో రోడ్డు విస్తరణ అనంతరం.. వీధి దీపాలు ఏర్పాటు చేయలేదు. దాంతో రాత్రి వేళల్లో రాకపోకలు సాగించాలంటే స్థానికులు అవస్థలు పడుతున్నారు. పలువురు ప్రమాదాల బారిన పడుతున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై పంచాయతీ ఈవో నాగభూషణ్‌రెడ్డి మాట్లాడుతూ కొత్త దీపాలు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు.

వీధిదీపాలు లేక చీకటిగా కడపరోడ్డు

యువతిపై దాడి.. కేసు నమోదు

వేంపల్లె, న్యూస్‌టుడే: ఇంటి ఎదుట ద్విచక్రవాహనంపై వెళ్తున్న యువతిపై కర్రలతో దాడి చేసిన ఘటన మండల పరిధిలో జరిగినట్లు ఎస్సై రంగారావు తెలిపారు. ఆయన వివరాల మేరకు బక్కన్నగారిపల్లెకు చెందిన ఓ యువతి రోజూ వారి ఇంటి ఎదుట నుంచి రాకపోకలు సాగిస్తుందనే కారణంగా గ్రామానికి చెందిన గువ్వల నాగసుబ్బయ్య, గువ్వల గణపతిలు కట్టెతో దాడి చేసినట్లు వివరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఆదివారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.

పెండ్లిమర్రి: రేపల్లెలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే చైతన్యరెడ్డి, నాయకులు

కడప: అనాథాశ్రమంలో అన్నదానం చేస్తున్న తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు అమీర్‌బాబు, తదితరులు

ఎన్టీఆర్ సేవలు మరువలేనివి

కడప, పులివెందుల, కమలాపురం నియోజకవర్గాల్లో ఆదివారం తెదేపా వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించారు. పెద్ద ఎత్తున అభిమానులు, పార్టీ నాయకులు పాల్గొని ఆయనకు నివాళులర్పించారు. తెలుగు ప్రజలకు ఆయన చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. పలుచోట్ల నాయకులు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కూటమి నేతలు పాల్గొని అంజలి ఘటించారు.

- న్యూస్‌టుడే, కడప క్లస్టర్ బృందం

నగరంలో బీటీయూ నాయకులు

వేంపల్లెలో చిత్రపటానికి పూలమాల వేసి నివాళుల ర్పిస్తున్న బాలస్వామిరెడ్డి, షబ్బీర్

పారిశుద్ధ్య కార్మికులకు చీరలు అందిస్తున్న తెదేపా నాయకులు రహ్మతుల్లా, శివ

కోడిపందెం స్థావరంపై దాడులు

కడప నేరవార్తలు, న్యూస్‌టుడే : కడప చిన్నచౌకు ఠాణా పరిధిలోని ఉక్కాయపల్లె సమీపంలోని ముళ్ల పొదల్లో కోడి పందెలు ఆడుతున్న వారిపై సీఐ ఓబులేశు, ఎస్ఐ రాజ రాజేశ్వరరెడ్డి వారి సిబ్బంది కలిసి ఆదివారం దాడులు చేశారు. ఈ దాడుల్లో 20 మందిని అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.15,500 నగదు, నాలుగు కోళ్లను, చరవాణులను జప్తు చేశారు.

నేడు రెవెన్యూ క్లినిక్

పులివెందుల: స్థానిక తహసీల్దారు కార్యాలయంలో సోమవారం ఉదయం 10 గంటలకు రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తహసీల్దారు నజీర్ అహమ్మద్ తెలిపారు. ఆర్డీవో చిన్నయ్య పాల్గొంటారని.. ప్రజలు తమ సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు. ఆధార్ నకలుతో పాటు సంబంధిత ధ్రువపత్రాలతో ఫిర్యాదుదారులు రావాలని సూచించారు.

Warning Notice to the Public in General

In the absence of my client S.Amjad Ali, S/o Late S.Mahammed Jaffar, resident of D.No.21/580, Palempapaiah Street, Kadapa City, Y.S.R District, his property situated in palempapaiah street old D.No.21/514-1 new D.No.21/523, bearing Municipal Corporation Assessment No.1013022085 was got registered fraudulently by one S.Fayaz Basha, S/o S.Rafiq Basha, by filing a suit bearing O.S. No.57/2022 on the file of Honourable I Additional District Judge Court, Kadapa, setting aside him as ex-parte for which I have filed order 9 rule 13 of CPC and Sec 5 of limitation Act, petitions and order 21 rule 106, 26 & 59 of CPC in O.S. No.57/2022 and E.P. No.23/2024 respectively which are pending in the said Honourable Court, hence further transactions are not valid and binding on my client till disposal of the above said cases.

K.SHAHABUDDIN KHAN
Advocate, KADAPA.
Cell: 9440711708

'లోపాయకారీ ఒప్పందాలు లేవు'

మాట్లాడుతున్న రవీంద్రనాథరెడ్డి

కడప నగరపాలక, న్యూస్‌టుడే : కడప నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్లలో ఈ నెల 25వ తేదీలోపు కమిటీల నియామకాన్ని పూర్తి చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథరెడ్డి అన్నారు. ఆదివారం కడపలోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కమిటీల నియామకం పూర్తి చేసి ఇతరులకు బాధ్యతలు అప్పగిస్తామన్నారు. తనకు ఇతర పార్టీల నాయకుడితోనూ లోపాయకారీ ఒప్పందాలు లేవని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా అధిష్ఠానం ఏ అభ్యర్థిని బరిలో నిలిపితే వారి విజయానికి కృషి చేయాలని చెప్పారు. కమిటీల నియామకంపై నిర్వహించిన సమావేశానికి దాదాపు 10 మంది కార్పొరేటర్లు, ఇన్‌ఛార్జులు హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది. కడప ఇన్‌ఛార్జి అంజాద్‌బాషా, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, మేయర్ పాకా సురేష్, డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, పలువురు నాయకులు పాల్గొన్నారు.

సేవల విస్తరణపై దృష్టి

ప్రసంగిస్తున్న మానవతా స్వచ్ఛంద సేవా సమితి సభ్యుడు విశ్వనాథ్‌రెడ్డి, తదితరులు

కడప చిన్నచౌకు, న్యూస్‌టుడే : మానవతా స్వచ్ఛంద సేవా సమితి సేవలను మరింత విస్తరించాలని సభ్యులు విశ్వనాథ్‌రెడ్డి అన్నారు. ఆదివారం కడప నాగార్జున మహిళా డిగ్రీ కళాశాల ఆవరణలో మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మానవత స్వచ్ఛంద సేవా సంస్థ సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోనున్నాయని, రానున్న రోజుల్లో సేవలను మెరుగుపర్చేందుకు కృషి చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరికీ తమ సంస్థ సేవలు అందించేలా చూడాలన్నారు. ఇప్పటికే తమ సంస్థ ద్వారా పలు రకాల సేవలు ప్రజలకు అందిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంస్థ సభ్యులు రామాంజులరెడ్డి, గోపి, వీఎస్వీ సుబ్బారావు, సుబ్బరాయుడు, రమణారెడ్డి, ఏవీ.సుబ్బయ్య, రామకృష్ణారెడ్డి, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 99899 97626
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 91771 11468

పునః ప్రారంభోత్సవ ఆహ్వానము
శ్రీ లక్ష్మి జ్యువెలరీ షోరూం
తేదీ 19.01.2026 సోమవారం ఉదయం 11.25 ని॥ల నుండి మ॥ 12.35 ని॥లోపు
శ్రీ లక్ష్మి జ్యువెలరీ షోరూం
బంగారు, వెండినగల వ్యాపారము
D.No. 13/532, Y.V. స్ట్రీట్, కడప.
మీ అందరి ఆదరాభిమానాలతో నూతన హంగులతో పునః ప్రారంభిస్తున్నాము. ఈ కార్యక్రమంలో మీరందరూ పాల్గొని మా వ్యాపారాభివృద్ధికి తోడ్పాటు అందిస్తూ మీ ఆశీస్సులు అందించాలని కోరుతున్నాము.
బాడిచెర్ల సుబ్బరాయుడు
ప్రొ॥ శ్రీ లక్ష్మి జ్యువెలరీ, కడప.

(c) eenadu